ఉక్కులో 3వ దఫా వి.ఆర్.ఎస్. ప్రకటన

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు కర్మాగారంలో మూడోదఫా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం ప్రకటన బుధవారం వెలువడింది. 01.01.2027 తరవాత పదవీ విరమణ చేసే అర్హత, ఆసక్తిగల ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 1 నుంచి 20 వరకు గడువు విధించారు. 23.01.2026లోపు దరఖాస్తులు ఉపసంహరించు కోవచ్చన్నారు. మూడోదఫా వి.ఆర్.ఎస్. ప్రకటనపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఒకవైపు కర్మాగారాన్ని కాపాడతామంటూనే.. అనుభవం ఉన్న ఉద్యోగులను యాజమాన్యం సాగనంపుతోందని ఆరోపించారు.

తరచూ ట్రాఫిక్ తంటా!

అరకులోయ సమీపంలోని సుంకరమెట్ట ఉడెన్‌బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుండటంతో పార్కింగ్ సమస్యగా మారింది. వాహనాలను నిలిపేందుకు స్థలం సరిపడినంత లేకపోవటంతో రహదారిపైనే నిలిపేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఇక్కడ సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అరకులోయ సీఐ హిమగిరి, ఎస్సై గోపాలరావులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టినా చాలాసేపు ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

– అరకులోయ, న్యూస్‌టుడే

ఉడెన్‌బ్రిడ్జి వద్ద బారులుతీరిన వాహనాలు

స్మార్ట్ కార్డు ఇంకా తీసుకోలేదా...?

అనంతగిరి, న్యూస్‌టుడే: రేషన్ పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీని నిలిపేసింది. డిపోల ద్వారానే సరఫరా ప్రారంభించింది. మరింత పారదర్శకంగా సరకులు పంపిణీ చేసేలా స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు నెలల క్రితం అందుబాటులోకి వచ్చిన వీటిని పంపిణీ చేసే బాధ్యత మొదట సచివాలయ సిబ్బందికి అప్పగించారు. తొలుత కొంత గందరగోళ వాతావరణం తలెత్తినప్పటికీ.. క్రమేపీ పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం డిపోల సేల్స్‌మేన్‌లు, డీలర్ల ద్వారానే వీటిని పంపిణీ చేస్తున్నారు. అయితే నేటికి చాలామంది ఈ స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోలేదు. మరి కొద్ది రోజులు వేచి చూసి వీటిని ప్రభుత్వానికి సరెండర్ చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

జిల్లాలో వివరాలిలా..

ఇప్పటివరకు పంపిణీ చేసినవి: 2,72,781
ఇంకా చేయాల్సినవి: 11,127

తీసుకోని వారెవరు?

మూడు నెలలుగా ప్రక్రియ జరుగుతున్నప్పటికీ నేటికీ జిల్లాలో సుమారు 11,127 కార్డులను లబ్ధిదారులు తీసుకోకపోవడంతో సేల్స్‌మెన్‌ల వద్దనే ఉండిపోయాయి. మరణించిన వారు, దీర్ఘకాలంగా వలస వెళ్లినవారు ఇంకా తీసుకోలేదని అధికారులు భావిస్తున్నారు. గతంలో వైకాపా ప్రభుత్వంలో జారీ చేసిన కార్డు నంబరు, ప్రస్తుతం ఇచ్చిన స్మార్ట్ కార్డుల నంబరు ఒక్కటే కావటంతో సరకులు తీసుకుంటున్న వారు.. కార్డులను తీసుకోకపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. వివిధ కారణాలతో కార్డులు తీసుకోనివారి వివరాలు సేకరించిన అనంతరం కార్డులు, వివరాలను ప్రభుత్వానికి అందించనున్నట్లు డీఎస్‌ఓ మోహన్‌బాబు తెలిపారు.

■ వివిధ కారణాలతో కార్డులు పొందలేకపోయినవారు ఆందోళన చెందాల్సిన పని లేదు. వనమిత్ర యాప్ ద్వారా కార్డులను పొందేందుకు వీలుంది. సదరు యాప్‌లో వివరాలను నమోదు చేసుకుంటే క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం లబ్ధిదారులకు కార్డులు అందిస్తారు.

ఆడుతూ పాడుతూ బోధన

చింతపల్లి గ్రామీణం, పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

ప్రాథమిక తరగతుల్లో విద్యార్థుల చదువు మెరుగుపడేలా విద్యాశాఖ 75 రోజుల ప్రణాళిక రూపొందించింది. అక్షరాలు, అంకెలు, పదాలు నూతన పద్ధతిలో బోధిస్తుండటంతో పిల్లలు ఆకర్షితులవుతున్నారు. ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలతో పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకోగలుగుతున్నారు. ఆటలు, బొమ్మలు, ఇతర పరికరాలతో చిన్నారులను తీర్చిదిద్దుతున్న ప్రక్రియ మంచి ఫలితాలు ఇస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈనెల 8 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు జిల్లాలోని సుమారు 1620 ప్రాథమిక పాఠశాలల్లో నూతన ప్రణాళిక అమలు చేసేలా చర్యలు చేపట్టారు.

జీఎఫ్‌ఎల్‌ఎన్ బోధన సామగ్రిని తయారు చేస్తున్న ఉపాధ్యాయులు

పలికించడం.. రాయించడం

● తెలుగు, ఆంగ్ల భాషలపై పట్టు సాధించేలా బొమ్మలతో ప్రణాళికాబద్ధంగా సాధన చేయిస్తున్నారు.

● చిత్రాలు చూపడం, పిల్లలతో వాటిని పలికించడం, అక్షరాలు గుర్తించేలా చేస్తున్నారు. పదాలు చదవడం, బుట్టలో ఉన్న అక్షరాలను ఉపాధ్యాయుడు చెప్పినట్టు తీయిస్తున్నారు.

● చిత్రానికి పదాన్ని జతచేసి చదవడం, చిత్రాన్ని చూసి ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పించడం. పాఠ్య పుస్తకంలో అక్షరాలను గుర్తించడం. నల్లబల్లపై రాయించడం వంటి ప్రక్రియలతో చిన్నారులు భాషలపై పట్టు సాధించేలా కసరత్తు చేయిస్తున్నారు. అంకెలను గుర్తుంచుకునేలా ప్రత్యేక పద్ధతిలో బోధిస్తున్నారు.

● 1, 2 తరగతులు, మూడు నుంచి ఐదు వరకు రెండు విభాగాలు వేరు చేశారు.

● ప్రవాహం, ఆకాశం పేర్లు పెట్టి సాధన చేయిస్తున్నారు. ప్రత్యేక పాఠ్యాంశాలతో కూడిన పుస్తకాలు, బోధనోపకరణాలు, ఇతర పరికరాలు సమకూర్చుతుడంతో ఉపాధ్యాయులు ఆసక్తిగా బోధిస్తున్నారు.

సాధన ఇలా.. కొందరు విద్యార్థులు అక్షరాలు, అంకెలు, పదాలపై పట్టు సాధించకపోవడంతో పై తరగతుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన నిపుణులు నూతన ప్రణాళికను ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేసేలా చర్యలు చేపట్టారు.

✦ ఆర్‌జేడీ, జిల్లా విద్యాశాఖాధికారి, డిప్యూటీ డీఈవో, ఎంఈవో, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు నిరంతరం పర్యవేక్షిస్తూ సమీక్షిస్తున్నారు.

✦ రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 వరకు పిల్లలతో తెలుగు, గణితం, ఆంగ్లం సబ్జెక్టులపై సాధన చేయిస్తున్నారు.

✦ ఫిబ్రవరి నాటికి విద్యార్థులందరికీ చదవడం, రాయడం, గుర్తించడం, భాగహారం, గుణకారం, కూడిక, తీసివేత చేయడం వచ్చేలా కార్యాచరణ రూపొందించారు.

భవిష్యత్తులో మంచి ఫలితాలు... ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక ప్రణాళిక అమలుతో భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో బోధిస్తుండటంతో పిల్లలు చదువుపై శ్రద్ధ చూపుతున్నారు.

– పనసల ప్రసాద్, ఎంఈఓ, చింతపల్లి

ఆరునెలలకు శాంతించిన గంగమ్మ

దేవీపట్నం, న్యూస్‌టుడే: గోదావరి వరదల నేపథ్యంలో సుమారు ఆరునెలల పాటు నిలిచిపోయిన గండి పోశమ్మ అమ్మవారి దర్శనాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. జులై ఏడున అమ్మవారి ఆలయం పూర్తిగా వరద ముంపునకు గురవడంతో అధికారులు దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు 174 రోజులు అనంతరం వరద తగ్గడంతో సిబ్బంది ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. ప్రస్తుతం కొంత మేర పనులు పూర్తిచేశారు. ఎక్కువ రోజులపాటు వరద నీటిలో ఉండిపోవడంతో ఆలయ సత్రాలు, పరిసరాల్లో ఉన్న దుకాణాలు, ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పోశమ్మగండి నుంచి దండంగి వరకు ఆర్‌అండ్‌బీ రహదారిపై వరద నీరు తగ్గడంతో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. సీతపల్లి వాగుకు గోదావరి ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. పాపికొండల విహారయాత్ర కొనసాగుతోంది.

అమ్మవారి ఆలయాన్ని శుభ్రం చేశాక..

ఎనిమిది దశాబ్దాల చరిత.. తరగని ఘనత

అరకులోయ, న్యూస్‌టుడే: ఆంధ్రాఊటీ అరకులోయ సమీపంలోని సుంకరమెట్ట బాప్టిస్ట్ చర్చిలో గురువారం క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. గిరిజన ప్రాంతంలో అతి పురాతనమైన చర్చిగా దీనికి పేరుంది. దీన్ని 1939లో గ్రామంలోని కొండపై విదేశీయులు నిర్మించారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ఈ చర్చి పరిసరాల్లో అనేక సినిమా షూటింగ్‌లు జరిగాయి. శతమానం భవతి, సంక్రాంతికి వస్తున్నాం, మర్యాదరామన్న, అహనా పెళ్లంట, డార్లింగ్ ఇలా చాలా సినిమాల షూటింగ్‌లు జరిగాయి.

సుంకరమెట్ట చర్చి

విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి

విశాఖపట్నం, న్యూస్‌టుడే : కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం నగరానికి చేరుకుని, హోటల్ రాడిసన్ బ్లూలో బస చేశారు. గురువారం ఉదయం అమరావతి వెళ్లి, అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని, మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి విశాఖ వస్తారు. శుక్రవారం సాయంత్రం ఐసీఏఆర్, సీఎంఎఫ్‌ఆర్ఐను సందర్శించి, అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు తిరుగు పయనమవుతారు.

ఈ సారైనా పూర్తిచేస్తారా?

సీలేరు (గూడెంకొత్తవీధి), న్యూస్‌టుడే: సుమారు 13 నెలల క్రితం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ సమయంలోనే గుత్తేదారులకు పనులు అప్పగించారు. కానీ వారు పనులు ప్రారంభించడానికి మాత్రం తొమ్మిది నెలలు పట్టింది. కొబ్బరికాయ కొట్టి పది రోజులు పనులు చేపట్టిన తరువాత ఆపేశారు. సుమారు నాలుగు నెలల తర్వాత కాంక్రీట్ పనులు ప్రారంభించారు. ఈ దఫా అయిన పనులు పూర్తిచేస్తారా లేదా అని ఈ ప్రాంతీయులు ప్రశ్నిస్తున్నారు.

గత ఏడాది సెప్టెంబరులో తుపానుకు గూడెంకొత్తవీధి మండలం ఆర్వీనగర్ నుంచి పాలగెడ్డ వరకూ అంతర్రాష్ట్ర రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ రహదారిని బాగుచేయడానికి ప్రభుత్వం రూ.18 కోట్లతో టెండర్లు నిర్వహించింది. గుత్తేదారు పనులు చేపట్టడానికి కూడా ముందుకురాలేదు. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టిసారించి ర.భ.శాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో గుత్తేదారు, ర.భ.శాఖాధికారులు సెప్టెంబరు నెలలో ఈ ప్రాంతంలో పర్యటించి పనులు ప్రారంభించారు. లంకపాకలు నుంచి సప్పర్ల వచ్చే మార్గంలో కొబ్బరికాయలు కొట్టి జేసీబీలు పెట్టారు. రహదారి పూర్తిగా కొట్టుకుపోయిన చోట జేసీబీతో చదును చేయించారు. తరువాత దసరా, వర్షాల పేరిట సుమారు నాలుగు నెలలు కాలయాపన చేశారు. ఎట్టకేలకు బుధవారం నుంచి గూడెంకొత్తవీధి మండలం సంపంగిగొంది నుంచి కాంక్రీట్ పనులు ప్రారంభించారు. చదును చేసిన రహదారిపై బూడిద వేశారు.

■ ఈ ప్రాంతంలో ఆకస్మిక వర్షాలతో పనులు ఆలస్యమయ్యాయని ర.భ.శాఖ ఏఈఈ జయరాజ్ తెలిపారు. సాధ్యమైనంత తొందరలో ఈ పనులు పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

సంపంగిగొంది వద్ద మొదలైన రహదారి పనులు

అన్ని వర్గాలకు చోటు

42 మందితో తెదేపా పార్లమెంటరీ కమిటీ నూతన కార్యవర్గం

ఈనాడు డిజిటల్, పాడేరు – చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా పార్లమెంటరీ స్థానాలకు అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో బుధవారం పార్లమెంటరీ స్థాయి కమిటీలను ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలను కలుపుకొని ఏర్పడిన అరకు పార్లమెంటరీ స్థాయి కమిటీలో జిల్లాకు సంబంధించి అన్ని సామాజికవర్గాలకు చోటు కల్పించారు. కమిటీలో తొమ్మిది మంది వంతున ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికారప్రతినిధులు, పార్లమెంటరీ కార్యదర్శులను నియమించారు. తొమ్మిది మంది ఉపాధ్యక్షుల్లో మన్యం జిల్లాలో నలుగురికి అవకాశం కల్పించారు. వీరంతా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. అల్లూరి జిల్లా నుంచి అడబాల బాపిరాజు, కుంజం బాపన్నదొర (రంపచోడవరం), జన్ని అప్పారావు, పాంగి రవీంద్ర (అరకులోయ), చల్లంగి జ్ఞానేశ్వరికి (పాడేరు) అవకాశం కల్పించారు. వీరంతా గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు.

కార్యనిర్వాహక కార్యదర్శులు వీరే: తొమ్మిది మంది కార్యనిర్వాహక కార్యదర్శుల్లో మన్యం జిల్లా నుంచి ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి.. ఇద్దరు బీసీ సామాజిక వర్గం వారికి చోటు కల్పించారు. అల్లూరి జిల్లాకు చెందిన యర్రంశెట్టి రత్నకుమారి, కారం లోవమ్మ (రంపచోడవరం), గంగపూజారి శివకుమార్ (పాడేరు), పాంగి కామేశ్వరరావు (అరకులోయ) స్థానం కల్పించారు. ★ అధికార ప్రతినిధులుగా.. అల్లూరి జిల్లాకు సంబంధించి.. మడకం పోశమ్మ (రంపచోడవరం), కొర్రు రమణమూర్తి, గబాది కుమారి (పాడేరు), గెమ్మెలి భీమాలమ్మ, పాంగి రాధిక (అరకులోయ) ఎంపిక చేశారు.

★ **కార్యదర్శులు వీరే..:** రెండు జిల్లాలకు సంబంధించి తొమ్మిది మందిని కార్యదర్శులుగా నియమించారు. వీరిలో రొల్లపల్లి రాంబాబు (రంప), కె.మల్లేశ్వరరావు(రంప), జి. రమణ(పాడేరు), కె.బొంజుబాబు(అరకు), జి. రవికుమార్(పార్వతీపురం), బి.రామన్నదొర(సాలూరు), టి.రామారావు (కురుపాం), ఎన్.నీలకంటేశ్వరరావు(కురుపాం), జయలక్ష్మి(పాలకొండ)లకు ఇచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉంటూ.. అప్పగించిన పనులను విజయవంతం చేయడంతో వీరికి పదవులు ఇచ్చారు.

కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి మన్యం జిల్లాకే: పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన మజ్జి అప్పారావును పార్లమెంటరీ కమిటీ కోశాధికారిగా నియమించారు. కార్యాలయ కార్యదర్శిగా సాలూరు నియోజకవర్గం నుంచి అక్కేన రాధకు అవకాశం దక్కింది. మీడియా కోఆర్డినేటర్ కె.రాము నాయుడుకి ఇచ్చారు. సోషల్ మీడియా కోఆర్డినేటర్ పదవి జి. సోమేశ్వరరావు (పాడేరు)కు ఇచ్చారు.

రిసార్టులు ఖాళీలేవు!

చింతపల్లి, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రాకశ్మీర్‌గా ప్రసిద్ధిచెందిన లంబసింగి పర్యాటకులతో నిండిపోయింది. వచ్చే ఏడాది జనవరి 3 వరకూ ఇక్కడ రిసార్ట్సులేవీ ఖాళీలు లేవని నిర్వాహకులు బోర్డులు పెట్టేస్తున్నారు. లంబసింగిలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరిత రిసార్ట్సులోనూ వచ్చే జనవరి 1 వరకూ అన్ని గదులూ ముందుగానే నిండిపోయినట్లు రిసార్ట్సు మేనేజరు సూరెడ్డి అప్పలనాయుడు తెలిపారు. 4 నాన్ ఏసీ కాటేజీలు, 8 సూట్లు, 3 డీలక్స్ గదులను ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారన్నారు. లంబసింగి, తాజంగి పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు రిసార్టులు సుమారు 50 ఉన్నాయి. వాటినీ పర్యాటకులు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు.

పాపికొండల బోట్లు ఫుల్

దేవీపట్నం, న్యూస్‌టుడే: క్రిస్మస్ పండుగ నేపథ్యంలో పాపికొండల విహారయాత్రకు సందర్శకుల తాకిడి పెరిగింది. గురువారం నుంచి శనివారం వరకు మొత్తం బోట్లు ఇప్పటికే ముందుగానే బుకింగ్ చేసుకున్నారని బోటు నిర్వాహకులు తెలిపారు. పర్యాటకులు పెరుగుతున్న నేపథ్యంలో దేవీపట్నం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఒకటి, ప్రైవేట్ 14 మొత్తం 15 బోట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో బోటు బుధవారం ప్రారంభించారు.

లంబసింగి హరిత రిసార్ట్సులో పర్యాటకుల చలిమంట

గిరిజనుల పురోగతే ప్రధాని మోదీ లక్ష్యం

■ కేంద్ర సహాయ మంత్రి ఎస్.పి.సింగ్ బఘేల్
■ ఘనంగా ముగిసిన 'పెసా మహోత్సవ్'

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాపై ఈ-బుక్ ఆవిష్కరణలో పాల్గొన్న విశాఖ, అల్లూరి కలెక్టర్లు, ఉన్నతాధికారులు

ఈనాడు, విశాఖపట్నం: 'సహజ వనరులపై గిరిజన హక్కులకు పెసా చట్టం బలమైన రాజ్యాంగ మద్దతును అందిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యించిన 'వికసిత్ భారత్ -2047' సాధనకు గిరిజన సమాజ పురోగతి చాలా కీలకం. గిరిజన యువతను అనుసంధానించడం, నాయకత్వ నైపుణ్యాలను ప్రోత్సహించడం, గిరిజన సంస్కృతికి జాతీయ గుర్తింపు అందించడం, 'మేరీ పరంపర, మేరీ పెహచాన్' (నా సంప్రదాయం, నా గుర్తింపు) స్ఫూర్తిని బలోపేతం చేయడం, సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమం చేయడం లక్ష్యంగా 'పెసా మహోత్సవ్ నిర్వహిస్తున్నాం' అని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్.పి.సింగ్ బఘేల్ అన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పెసా చట్టం అమలుపై అవగాహన పెంచేందుకు విశాఖలో రెండు రోజులు నిర్వహించిన 'పెసా మహోత్సవ్' ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా కేంద్ర మంత్రి ప్రసంగించారు. 'పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా ఉత్తమ పద్ధతులు అమలు చేస్తుంది. గ్రామస్థాయిలో తయారు చేసే అభివృద్ధి ప్రణాళికలు స్థానిక అవసరాలు, సంప్రదాయాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. గిరిజన హక్కులను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలి' అని మంత్రి పిలుపునిచ్చారు.

అదో ముఖ్యమైన మైలురాయి: పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఝార్ఖండ్ ప్రభుత్వం పెసా నియమాల ముసాయిదాను ఆమోదించి, పెసా నియమాల నోటిఫికేషన్ వైపు అడుగులు వేస్తున్న పది రాష్ట్రాల్లో తొమ్మిదవదిగా నిలిచిందని, ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి, పంచాయతీరాజ్ సంస్థల ద్వారా గిరిజనులకు సాధికారత కల్పించడానికి, వారి జీవితాలు మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

● అనంతరం వివేక్ భరద్వాజ్, శశిభూషణ్ కుమార్ సంయుక్తంగా పెసా పోర్టల్, సూచికలు, గిరిజన భాషలలో పెసాపై శిక్షణ మాడ్యూల్స్, హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాపై ఈ-బుక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ముక్తా శేఖర్, రాష్ట్ర కమిషనర్ కృష్ణతేజ, ఏపీఎస్ఈఆర్డీ కమిషనర్ రేవు ముత్యాలరాజు, ఎకనమిక్ సలహాదారు విజయకుమార్ బెహరా, విశాఖ, అల్లూరి జిల్లాల కలెక్టర్లు హరేంధిర ప్రసాద్, దినేష్‌కుమార్‌లు పాల్గొన్నారు.

గిరిజన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శన

అలరించిన నృత్యప్రదర్శనలు: పెసా మహోత్సవ్ ముగింపు సందర్భంగా పోర్టు స్టేడియంలో వివిధ రాష్ట్రాల గిరిజన సాంస్కృతిక ప్రదర్శనలు ఘనంగా సాగాయి. గిరిజనుల జీవన విధానం, సంప్రదాయాలు, ఐక్యతను ప్రతిబింబించే నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గిరిజనులతో కలిసి తిలకించారు. కళాకారులతో అధికారులు ఫొటోలు దిగి, జ్ఞాపికలు అందజేశారు. అలాగే పెసా 10కే రన్, కబడ్డీ, ఆర్చరీ పోటీల విజేతలకు బహుతి ప్రదానం, సర్టిఫికేట్లు అందజేశారు. అడవితల్లి బాట కింద ఏపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యఅతిథులు తిలకించారు. అరకు కాఫీ ఉత్పత్తులతో కూడిన కిట్‌లను జీసీసీ ఎండీ కల్పనా కుమారి అతిథులకు అందజేశారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

వైభవంగా అధ్యయనోత్సవాలు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు బుధవారం సంప్రదాయబద్ధంగా కొనసాగాయి. అర్చకులు దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. తొలుత ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి సేవ జరిగింది. గోదాదేవిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి తిరువీధి చేపట్టారు. తిరుప్పావై సేవాకాలంలో భాగంగా పాశుర విన్నపం చేశారు.

అప్పన్న సన్నిధిలో ప్రముఖులు

సింహాచలం: సింహాద్రి అప్పన్న స్వామిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్. మానవేంద్రనాథ్ రాయ్, భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణి ఆలయానికి విచ్చేశారు. ఏఈవో కె. తిరుమలేశ్వరరావు, అర్చకులు సంప్రదాయబద్ధంగా వారికి స్వాగతం పలికారు. తర్వాత వారు కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్యదర్శుల మృతి

కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం మండలం ఐ.పోలవరంలో పాలకాలువ దాటిన తర్వాత ఆగి ఉన్న కారును ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న పంచాయతీ కార్యదర్శులు సందీప్ (34), విద్యాసాగర్ (38) మృతి చెందారు. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లిలో పనిచేస్తున్న సందీప్, పెదసీతనపల్లిలో పనిచేస్తున్న విద్యాసాగర్ గురువారం క్రిస్మస్ సెలవు కావడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు బుధవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో ఐ.పోలవరం వద్ద నిలిచి ఉన్న కారును ఢీకొన్నారు. ఇద్దరికి కాళ్లు, చేతులు విరిగిపోవడంతో పాటు తలకు గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో అంబులెన్స్‌లో రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. విద్యాసాగర్ పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో రాజమహేంద్రవరం జనరల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో గోకవరం సమీపంలో మృతి చెందాడు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్‌ను కూడా రాజమహేంద్రవరం పంపిస్తుండగా.. 108లో ఎక్కించక ముందే మృతి చెందాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పల్లంకుర్రు గ్రామానికి చెందిన విద్యాసాగర్‌కు భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజోలుకు చెందిన సందీప్‌కు ఇంకా పెళ్లికాలేదు. మృతుల కుటుంబాలకు స్థానిక పంచాయతీ సిబ్బంది సమాచారం అందజేశారు.

ఐ.పోలవరంలో ప్రమాదానికి గురైన కారు

తీరని విషాదం

విద్యాసాగర్ (పాత చిత్రం)

గెద్దం సందీప్ (పాత చిత్రం)

కాట్రేనికోన, రాజోలు, న్యూస్‌టుడే: పల్లంకుర్రులోని చీకురుమెల్లివారి పేటకు చెందిన పెయ్యల విద్యాసాగర్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పెయ్యల మహాలక్ష్మి, శ్రీరాములు దంపతుల నలుగురు కుమారుల్లో విద్యాసాగర్ చివరివాడు. 2019లో గ్రామ సచివాలయ గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిగా మండలంలోని కుండలేశ్వరంలో విధుల్లో చేరాడు. ఏడాది క్రితం ఉద్యోగోన్నతిపై చింతూరు మండలం సీతనపల్లి పంచాయతీ కార్యదర్శిగా వెళ్లాడు. భార్య మహిళా పోలీసుగా పని చేస్తున్నారు. ఈ దంపతులకు మూడు నెలల క్రితం రెండో కుమారుడు జన్మించాడు.

● పి.గన్నవరం మండలం చాకలిపాలేనికి చెందిన సందీప్ మూడు నెలల క్రితం పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగోన్నతి పొంది చింతూరు మండలం వెళ్లారు. తండ్రి మృతి చెందడంతో అతడే కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తల్లి ఉపాధి రీత్యా విదేశాల్లో ఉంటున్నారు. ఆమె ఇటీవలే స్వగ్రామం వచ్చారు. స్వగ్రామంతో పాటు కొద్దిరోజుల క్రితం వరకు పనిచేసిన రాజోలు మండలం బి.సావరంలో విషాదఛాయలు అలముకున్నాయి.

క్రీడల్లో గెలుపోటములు సహజం

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా విద్యాశాఖాధికారి రామకృష్ణారావు పేర్కొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి సూరిబాబు పర్యవేక్షణలో జిల్లాస్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలు రెండ్రోజులుగా జరుగుతున్నాయి. క్రికెట్ విభాగంలో పాడేరు డివిజన్ మొదటి, రంపచోడవరం డివిజన్ ద్వితీయ బహుమతిని గెలుచుకున్నాయి. మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ పోటీలు నిర్వహించారు. వీరికి డీఈఓ చేతులమీదుగా బుధవారం బహుమతులు అందించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో గెలుపొందినవారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఎస్‌జీఎఫ్ మాజీ కార్యదర్శి కొండబాబు, పీఈటీ, పీడీ అసోసియేషన్ అధ్యక్షులు భూపతిరాజు పాల్గొన్నారు.

గెలుపొందిన మహిళా ఉపాధ్యాయులకు బహుమతి ప్రదానం చేస్తున్న డీఈఓ రామకృష్ణారావు

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
ఈనాడు క్లాసిఫైడ్స్
పదవీ విరమణ శుభాకాంక్షలు
జన్మదిన శుభాకాంక్షలు
జయంతి, వర్ధంతి
లీగల్ ప్రకటనలు
వేడుక ఏదైనా.. ఈనాడును చేసుకోండి వేదిక
అంత్యక్రియలు,
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80087 09638

(c) eenadu

చకచకా పరుగులు... టపటపా వికెట్లు..!

ఆసక్తిగా 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్(ఈఎస్ఎల్)-2025'

విశాఖక్రీడలు, న్యూస్‌టుడే : ఆంధ్ర మెడికల్ కళాశాల మైదానంలో 'ఈనాడు-ఈతరం క్లబ్' ఆధ్వర్యంలో జరుగుతున్న 'ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్' ప్రజెంట్స్ 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)-2025' టోర్నీలో బుధవారం క్రీడాకారులు బౌండరీలతో హోరెత్తించారు. శ్రీ కశ్యప్ కళాశాల జట్టు బ్యాటర్ ఎన్.సతీష్ అర్ధశతకంతో పాటు ఓ వికెట్ తీసి 'ధనిక్ భారత్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే'గా ఎంపికయ్యాడు.

★ **విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (దువ్వాడ) 'వర్సెస్' శ్రీ కశ్యప్ డిగ్రీ కళాశాల (విశాఖ) :** శ్రీ కశ్యప్ కళాశాల జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. జట్టులో **ఎన్.సతీష్ 26 బంతుల్లో 50 (3×4, 3×6) పరుగులు**, సీహెచ్.త్రినాథ్ 29 పరుగులు చేశారు. అనంతరం విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జట్టు 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. జట్టులో సుజిత్ యాదవ్ 30, అఖిల్ 14, మోహన్‌తేజ 13 పరుగులు చేశారు. శ్రీ కశ్యప్ జట్టు బౌలర్లు శ్రీకర్ రెండు వికెట్లు, ఎన్.సతీష్, ఐ.సుధీర్ చెరో వికెట్ తీశారు.

విజయానందంలో శ్రీ కశ్యప్ కళాశాల జట్టు

గెలుపొందిన వీడీపీ డిగ్రీ కళాశాల జట్టు

★ **ప్రిజమ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల (విశాఖ) 'వర్సెస్' వీడీపీ డిగ్రీ కళాశాల (కొత్త గాజువాక) :** తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిజమ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల జట్టు 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. జట్టులో ప్రసాద్ 29, గౌరీష్ 17 పరుగులు చేశారు. వీడీపీ డిగ్రీ కళాశాల జట్టు 10 ఓవర్లలో ఓ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. జట్టులో వినయ్ 29, వెంకట్ 21 పరుగులు చేశారు.

★ **బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ 'వర్సెస్' ఆదిత్య డిగ్రీ కళాశాల (అనకాపల్లి) :** మొదట ఆదిత్య డిగ్రీ కళాశాల జట్టు 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. జట్టులో వి.చంద్ర 14, వై.లక్ష్మణ్ 13 పరుగులు చేశారు. బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ జట్టు బౌలర్లు సంతోష్ 4, సాత్విక్ 2 వికెట్లు తీశారు. అనంతరం బాబా ఇన్‌స్టిట్యూట్ జట్టు 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. పవన్ 24, సాత్విక్ 6 పరుగులు చేశారు. ఆదిత్య డిగ్రీ జట్టు బౌలర్లు మహేష్ 2 వికెట్లు, సాయిగణేష్, తరుణ్‌తేజ చెరో వికెట్ తీశారు.

విజయం సాధించిన బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జట్టు

'ధనిక్ భారత్' స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే

ఎన్.సతీష్ (50 పరుగులు, ఓ వికెట్)

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT
Dolphin Diagnostic Services
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
Organised by ఈనాడు ఈతరం క్లబ్

26న జరిగే మ్యాచ్‌లు: ★ **ఉదయం 8 గంటలకు :** గాయత్రీ విద్యాపరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ పీజీ కోర్సెస్- అటానమస్(ఎంవీపీ కాలనీ) × అలెయన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్. ★ **10 గంటలకు :** డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ × అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ★ **మధ్యాహ్నం 12 గంటలకు :** ఏవీఎన్ డిగ్రీ కాలేజ్ × ఉషోదయ డిగ్రీ కాలేజ్ (చోడవరం).

27న జరిగే మ్యాచ్‌లు: ★ **ఉదయం 8 గంటలకు :** సాంకేతిక విద్యాపరిషత్ ఇంజినీరింగ్ కాలేజ్ × గీతం యూనివర్సిటీ. ★ **10 గంటలకు :** గాయత్రి విద్యాపరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(రుషికొండ) × విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (నరవ). ★ **మధ్యాహ్నం 12 గంటలకు :** ఎన్ఎస్ఆర్ఐటీ కాలేజ్ (శొంఠ్యాం) × ఆదర్శ్ డిగ్రీ కాలేజ్ (పెందుర్తి).

జీడిమామిడి సాగుతో ఆర్థికాభివృద్ధి

రైతులకు అవగాహన కల్పిస్తున్న పీహెచ్‌వో దేవదానం, ఉద్యాన సిబ్బంది

గంగవరం, న్యూస్‌టుడే: జీడిమామిడి సాగుపై అవగాహన కల్పిస్తున్నామని, రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం పీహెచ్‌వో దేవదానం సూచించారు. మర్రిపాలెం, పిండికొండ వీధి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. జీడిమామిడి తోటలు పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా పూతదశలో తోటల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. రైతులంతా ఈ శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, సిబ్బంది శోభన్‌బాబు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మంచు ముసుగులో మారేడుమిల్లి

మారేడుమిల్లిని కమ్మేసిన మంచుతెరలు

మారేడుమిల్లిని మంచు తెరలు కమ్మేస్తున్నాయి. ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. సాయంత్రం ఐదు అయ్యేసరికే చీకటి పడిపోయి, మంచు కమ్ముకోవడం మొదలవుతోంది. ఇక తెల్లవారు జామున మంచు తెరలు దట్టంగా కమ్మేస్తుండడంతో చుట్టూ ఉన్న కొండలు సైతం కనిపించకుండా పోతున్నాయి. మారేడుమిల్లి నుంచి భద్రాచలం, బోదులూరు, రంపచోడవరం ప్రధాన మార్గాల్లో ప్రయాణించే వాహనాలు ఉదయం పూట హెడ్‌లైట్ల వెలుతురులోనే ప్రయాణించాల్సి వస్తోంది. - మారేడుమిల్లి, న్యూస్‌టుడే

నకిలీ కుల ధ్రువపత్రం జారీపై విచారణ

సీలేరు(గూడెంకొత్తవీధి), న్యూస్‌టుడే: గూడెంకొత్తవీధి మండలం కంపమానుపాకలులో నకిలీ కుల ధ్రువీకరణ పత్రం జారీపై బుధవారం రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని ఆర్ఐ బాల మజ్జి తెలిపారు. సర్పంచి సుభద్ర, వీఆర్‌వోలు లింగాలు, నాగేశ్వరరావు, పెసా కమిటీ ప్రతినిధులు భూపతి, లకే రామచంద్రుడు పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: మాతృభాష బోధకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘ రాష్ట్ర ప్రతినిధులు మర్రి చిట్టిబాబు, సవర ఆనంద్, సిందేరి సత్తిబాబు కోరారు. గిరిజన సంక్షేమశాఖ సంచాలకులను బుధవారం అమరావతిలో కలిసి వినతిపత్రం అందించారు. జీతాలు పెంచాలని, ఎంటీఎస్‌లుగా మార్చాలని, ఒడిశా ప్రభుత్వం మాదిరిగా తమ సేవలు క్రమబద్ధీకరించాలని కోరారు. జీవో నం.3ను పునరుద్ధరించి స్థానిక గిరిజనులకే శతశాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఐటీడీఏ పరిధిలో 1121 మంది మాతృ భాషా వాలంటీర్లు పనిచేస్తున్నారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

మావోయిస్టుల మృతిపై కొనసాగుతున్న విచారణ

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందిన ఘటనపై విచారణ కొనసాగుతోందని సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 18, 19 తేదీల్లో మారేడుమిల్లి మండలం పాములేరు పంచాయతీ కొండవాడ, జి.ఎం.వలస గ్రామ సమీపంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల్లో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ బుధవారం కూడా కొనసాగించారన్నారు.

పంచాయతీ ఏర్పాటు కోరుతూ ఆందోళన

కోటవురట్ల, న్యూస్‌టుడే: కోటవురట్ల మండలం తంగేడు పంచాయతీ శివారు పాత తంగేడును ప్రత్యేక పంచాయతీ చేయాలని కోరుతూ ఆ గ్రామస్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఓటర్లతోపాటు గ్రామ జనాభా ఆధారంగా తీసుకుని, పంచాయతీ ఏర్పాటు చేయాలని, గత నెలలో జిల్లా అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ కోసం బుధవారం కొత్త తంగేడు ప్రాంతంలోని సచివాలయం వద్ద అధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు పాత తంగేడు గ్రామస్థులు ర్యాలీగా చేరుకుని, సచివాలయం ఎదుట బైఠాయించారు. ఫ్లెక్సీలు పట్టుకుని, పంచాయతీ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. అదే సమయంలో కొత్త తంగేడు గ్రామానికి చెందిన రాజుల మద్దతుదారులు, పంచాయతీ విడదీయవద్దంటూ నినాదాలు చేశారు. పంచాయతీ కార్యదర్శులు వెంకట బుజ్జి, నర్సింహ వేర్వేరుగా, రెండు గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకుని, వారితో సంతకాలు తీసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని అధికారులు చెప్పారు.

జాతీయస్థాయి కరాటే పోటీల్లో సత్తా

పతకాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న హెచ్ఎం గోపాల్

కొయ్యూరు, న్యూస్‌టుడే: రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలోని ఐదుగురు విద్యార్థినులు జాతీయస్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. సామర్లకోటలో ఈనెల 21న జరిగిన పోటీల్లో మర్ర ఈశ్వరి, కిముడు నందిని, ప్రత్యూష లోవదుర్గ, శోభ స్వప్నకుమారి, బొంగినీ గీత బంగారు పతకాలు సాధించారు. జర్సింగి నాగమణి, కొప్పుల భవానీ, మదల కారుణ్య వెండి పతకాలు సాధించారు. వీరందరిని బుధవారం ప్రధానోపాధ్యాయుడు గోపాల్, డిప్యూటీ మెట్రన్ సత్యవతి, ఉపాధ్యాయులు అభినందించారు.

పతకాలు, ప్రశంసాపత్రాలతో ఏకలవ్య విద్యార్థులు

మార్షల్ ఆర్ట్స్‌లో రజత పతకాలు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: నేషనల్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్‌లో లంబసింగి ఏకలవ్య పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి రజత పతకాలు సాధించారు. ఈనెల 21 నుంచి 24 వరకు ఉత్తరాఖండ్‌లో జరిగిన పోటీల్లో ఆరో తరగతి చదువుతున్న పి.లోహిత్ కృష్ణ (48 కేజీల విభాగంలో), ఎనిమిదో తరగతి చదువుతున్న జస్విన్ కృష్ణప్రియ (50కేజీల విభాగంలో) రజత పతకాలు సాధించారు. ప్రిన్సిపల్ మనోజ్‌కుమార్, విద్యార్థి తండ్రి పాడి కృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

29న ఈపీఎఫ్‌వో 'నిధి ఆప్‌కే నికట్'

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఆయా జిల్లాల్లో 'నిధి ఆప్‌కే నికట్' కార్యక్రమాన్ని ఈ నెల 29న నిర్వహించనున్నట్లు సహాయ పీఎఫ్ కమిషనర్ యు.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి మారేడుమిల్లిలోని కేజీబీవీ పాఠశాల వద్ద నిధి ఆప్‌కే నికట్ శిబిరాలు జరుగుతాయని తెలిపారు. ఆయా జిల్లాల పరిధిలోని పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్‌మెంట్లు ఈ శిబిరాలకు హాజరై తమ సమస్యలపై ఫిర్యాదులు అందించవచ్చని, పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చన్నారు.

అరకులోయలో జన జాతర

అరకులోయ ప్రధాన రహదారిలో బారులుతీరిన వాహనాలు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో అరకులోయకు సందర్శకుల తాకిడి పెరిగింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది పర్యాటకులు రావడంతో సందర్శిత ప్రాంతాలు సందడిగా కనిపించాయి. అరకులోయ ప్రధాన రహదారి, సుంకరమెట్ట కాఫీతోటలు, మ్యూజియం రహదారులు రద్దీగా మారాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. క్రిస్మస్ షాపింగ్‌కు గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో రావడంతో అరకులోయ కిక్కిరిసింది.

సప్పర్ల ఘాటీలో నిలిచిన బస్సు

బస్సు వద్ద ప్రయాణికులు

సీలేరు, న్యూస్‌టుడే: విశాఖ నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు బుధవారం మధ్యాహ్నం సప్పర్ల వద్ద సాంకేతిక మరమ్మతులతో నిలిచిపోయింది. బస్సు ఇంజిన్ నుంచి పొగలు రావడంతో వాహనం ఆపేశారు. సుమారు 30 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గూడెంకొత్తవీధి వరకూ బస్సు బాగానే వచ్చిందని.. అక్కడినుంచి ఘాట్ రోడ్డులో ఇబ్బంది ఎదురైందని ప్రయాణికులు పేర్కొన్నారు. ప్రయాణికులను నర్సీపట్నం నుంచి వచ్చిన బస్సులో సీలేరు వరకూ పంపించారు.

వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం

కొయ్యూరు, న్యూస్‌టుడే: మర్రిపాలెం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె.సుధ మాట్లాడుతూ... వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వినియోగారుల పరిరక్షణ చట్టం, ఫిర్యాదుదారుల కోసం ఉన్న హెల్ప్‌లైన్ నంబరు 1915 గురించి కామర్స్ అధ్యాపకులు బి.శేఖర్ వివరించారు. అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సుధ

రద్దీగా వారపు సంతలు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చింతపల్లిలో బుధవారం జరిగిన సంతలో రద్దీ నెలకొంది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా దుస్తులు, ఇంట్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చిన గిరిజనులతో సంత కళకళలాడింది. గిరిజనులు పండించిన కాఫీ, బియ్యం పిక్కలు, కూరగాయలు వారపుసంతలో విక్రయించి.. ఆ నగదుతో నూతన వస్త్రాలు, ఇంటి సామగ్రి కొనుగోలు చేశారు.

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: కాశీపట్నం సంతలో ఉడుపు దుంపల విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబరు, జనవరి నెలల్లో మాత్రమే ఇవి లభ్యమవుతుండటంతో డిమాండ్ నెలకొంది.

చింతపల్లి సంతలో దుస్తులు కొనుగోలు చేస్తున్న గిరిజనులు.. కాశీపట్నంలో ఉడుపు దుంపలు

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు

చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లిలో ప్రతి బుధవారం సంత రోజున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రహదారుల పక్కనే చిరు వ్యాపారులు దుకాణాలు వేస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతోంది. పరిస్థితిని గుర్తించిన పోలీసులు సంతరోజున ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారిస్తున్నారు. రహదారులకు ఆనుకుని దుకాణాలు వేసే వ్యాపారులను గుర్తించి దుకాణాలను క్రమబద్ధీకరిస్తున్నారు. వాహనాలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు.

నియామకపత్రాల అందజేత

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరంలో అంబుజా నైపుణ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంటు కోర్సుల్లో శిక్షణ పొంది పలువురు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. తాటివాడ, బందపల్లి గ్రామాల్లో వీరికి బుధవారం ఉద్యోగాలు పొందిన వారితోపాటు తల్లిదండ్రులకు అంబుజా ఫౌండేషన్ ప్రతినిధులు నియామక పత్రాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా తమ పిల్లలకు ఉద్యోగాలను కల్పించి మంచి భవిష్యత్తును ఇచ్చిన ఫౌండేషన్‌కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచి చోడి వెంకటలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, అంబుజా ఫౌండేషన్ ప్రతినిధి వీరనాగబాబు, ప్లేస్‌మెంట్ అధికారి రాజేష్ గ్రామపెద్దలు పాల్గొన్నారు.

అడ్డేదెవరు.. ఆపేదెవరు?

మాకవరపాలెం, న్యూస్‌టుడే

భూముల విలువ రోజురోజుకు పెరుగుతుండటంతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తేచాలు.. యంత్రాలతో చదును చేసి ఆక్రమించేస్తున్నారు. మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ సర్వే నం. 737లో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ ప్రాంతంలో భూములకు రానున్న రోజుల్లో మరింత విలువ పెరగనుంది. ఈ క్రమంలో రాచపల్లి రెవెన్యూ రామన్నపాలెం శివారు చినరాచపల్లిలోని ఊటగెడ్డ రిజర్వాయర్‌కు సంబంధించిన సుమారు 20 ఎకరాల భూమిని కాజేసేందుకు స్థానిక నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఏడేళ్ల క్రితమే బోర్డు ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులు శిక్షార్హులంటూ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును పీకి పారేసి రామన్నపాలెం మాజీ సర్పంచి తాతబాబు, తెదేపా నాయకుడు శ్రీను బుధవారం భూమిని యంత్రాలతో చదును చేసేశారు. ఈ విషయం తెలియడంతో తహసీల్దారు వెంకటరమణ ఆదేశాల మేరకు వీఆర్వో సాంబశివరావు, పలువురు రెవెన్యూ అధికారులు భూమి చదును చేస్తున్న ట్రాక్టర్‌తోపాటు ద్విచక్రవాహనం సీజ్ చేశారు. ఆక్రమణదారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చదును చేసిన రిజర్వాయర్ భూమి

కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలు

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: గొలగాం పంచాయతీ శివారు కొత్తతలారివానిపాలెంలో ప్రభుత్వ స్థలాలు పరాధీనం అవుతున్నాయి. ఈ గ్రామంలోని సర్వే నం. 283లో కొండ పోరంబోకు స్థలం ఉంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు ఈ భూములను గుర్తించారు. స్థలం అనుకూలంగా లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇక్కడ 400 ఎకరాలకు పైగా నివాసానికి అనుకూలంగా ఉంది. దీనిపై కన్నేసిన కబ్జాదారులు ముఠాగా ఏర్పడి నాలుగు నుంచి పదిసెంట్ల చొప్పున కబ్జా చేస్తున్నారు. సెంటు స్థలం రూ. 3 లక్షల వరకు ఇతర ప్రాంతాలకు చెందిన వారికి నకిలీ పట్టాలు సృష్టించి అమ్మేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన స్థలాల్లో కొందరు నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఫలితంగా పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇంటి నిర్మాణం పూర్తవగానే రూ. 20 నుంచి 30 లక్షలకు వరకు విక్రయిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం.. కొత్తతలారివానిపాలెం సర్వే నం. 283లో అక్రమ నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కొండ పోరంబోకు స్థలాలు కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు. నిర్మాణాలు అక్రమమని తేలితే కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం.
– గొరా ఆనందరావు, తహసీల్దార్

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలకు విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదవాలని కర్ణాటక విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. అచ్యుతాపురం క్రైట్స్ డిగ్రీ కళాశాలలో కేంద్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలపై బుధవారం ఆయన అవగాహన కల్పించారు. పీజీ ప్రవేశాల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌కు (క్యూఈటీ-పీజీ) ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరం పీజీ ప్రవేశాలకు జనవరి 14లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 14 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోందని, ప్రస్తుతం 30 పీజీ కోర్సుల తోపాటు మరో 5 కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు.


క్రిస్మస్ శుభాకాంక్షలు
మండల ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ కరుణామయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ...
మండల పరిషత్, మండల ప్రజలు
V.R.పురం మండలం

BEFORE THE HONOURABLE DEBTS RECOVERY TRIBUNAL AT VISAKHAPATNAM
H.No. 31-31-21, Sai Baba Street, Dabagardens, Visakhapatanam-530020

OA.No. 322/2024

Between:
Union Bank of India, represented by its Manager
Ramaraopeta Branch, Kakinada, East Godavari District ......Applicant
and
1. Palagadda Krupa Ratnam
2. Peetala Subhakar Babu ....Defendants

SUMMONS BY WAY OF PAPER PUBLICATION

Defendants 2
Mr.Peetala Subhakar Babu S/o Rajaratnam, residing at V.R Puram, Maredumilli, East Godavari District, A.P 533 288

Whereas the Applicant has instituted an application Under section 19 of the Recovery of Debts due Banks and Financial Institutions Act 1993 against the above defendants for recovery of loan amount together with current and future interest, cost and for other reliefs.

The above mentioned defendant/s are therefore hereby directed to appear before this Tribunal in person or through an advocate or duly authorized agent, in support of your defence to show cause on 07/01/2026 at 10.30 A.M as to why relief's prayed for should not be granted. Take notice that in case of default the application will be heard and determined in your absence.

Given under my hand and the seal of this Tribunal on this day of 02.12.2025 at Visakhapatnam

Sd/- Signature of the Officer
Authorized to issue summons

గంజాయి రవాణాపై పటిష్ఠ నిఘా

రోలుగుంట, న్యూస్‌టుడే: గంజాయితోపాటు నాటుసారా తయారీ, విక్రయాలు తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలు నివారించడంలో భాగంగా గుర్తింపు పొందిన మార్గాల్లో నిఘాను మరింత పటిష్ఠం చేయాలని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి ఆదేశించారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావుతో కలిపి ఆమె రోలుగుంట స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ మండలానికి సంబంధించి ఇప్పటికే నేరాల్లో గుర్తింపు పొందిన గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ కేసులకు చెందిన దస్త్రాలను పరిశీలించారు.

సీఐ, ఎస్సైలతో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రావణి

ఫిజియోథెరపీతో దీర్ఘకాల వ్యాధులకు ఉపశమనం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఫిజియోథెరపీతో దీర్ఘకాల వ్యాధులకు ఉపశమనం లభిస్తుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి వద్ద సీనియర్ ఫిజియోథెరపీ డాక్టర్ ప్రియాంక, అబిలిటీ పీపుల్, రోటరీక్లబ్ అనకాపల్లి భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇలాంటి శిబిరాలతో ఫిజియోథెరపీ వైద్యంపై ప్రజలకు మరింత అవగాహన కలుగుతుందన్నారు.

కానిస్టేబుళ్లకు ట్రాఫిక్ ఏఎస్ఐ టోకరా

అధిక వడ్డీ ఇస్తానని రూ.15.30 లక్షలు వసూలు

గాజువాక, న్యూస్‌టుడే: అధిక వడ్డీ ఆశచూపి కానిస్టేబుళ్ల నుంచి రూ. 15.30 లక్షలు వసూలు చేసిన గాజువాక ట్రాఫిక్ ఏఎస్ఐ **మోటుపల్లి నర్సింహరాజు**పై బుధవారం గాజువాక శాంతిభద్రతల పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అళహరి పార్థసారథి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాజువాక ట్రాఫిక్ విభాగంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న మోటుపల్లి నర్సింహరాజు సిబ్బందితో మంచిగా ఉంటూ ఆర్థిక సలహాలిస్తుండేవారు. తాను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి బాగా సంపాదిస్తున్నానని.. తన వద్ద డబ్బులు దాస్తే అధిక వడ్డీ ఇప్పిస్తానంటూ ఆశ కల్పించారు. ఇలా కానిస్టేబుల్ పెద్దింటి సన్యాసినాయుడు ఏఎస్ఐ మాటలు నమ్మి దఫదఫాలుగా రూ. 7లక్షలు చెల్లించారు. రెండు నెలలపాటు వడ్డీ సక్రమంగా ఇస్తుండడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా పీఎస్‌లో పనిచేసే పీసీ డి.శేఖర్ రూ. 4 లక్షలు, హోంగార్డులు త్రినాథ్ రూ. 2.50లక్షలు, రవి రూ. 1లక్ష, మరో పీసీ నానాజీ రూ. 80వేలు.. ఇలా మొత్తం రూ. 15.30 లక్షలు ఆయనకు ఇచ్చారు. నెలలు గడిచిపోతున్నా వడ్డీ, అసలు కూడా ఎగవేస్తూ నేడు, రేపు అంటూ తాత్సారం చేయడంతో బాధితులు ఏఎస్ఐపై ఒత్తిడి తెచ్చారు. తాను షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగుల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయానని, తన ఇల్లు, స్థలాలు అమ్మి ఇస్తానంటూ నమ్మబలికారు. కొన్ని నెలలుగా డ్యూటీకి రాకుండా మొఖం చాటేస్తుంటే నగర సీపీ శంఖబ్రత బాగ్చీ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అళహరి పార్థసారథి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నక్కలమెట్టలో పసికందు మృతి

సీలేరు (గూడెంకొత్తవీధి): గూడెంకొత్తవీధి మండలంలో అనారోగ్యంతో చిన్నారి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. నక్కలమెట్టకు చెందిన సురేష్, లక్ష్మి దంపతులకు మూడో కాన్పులో జన్మనిచ్చిన నాలుగు నెలలు బాబు ఉదయం మృతి చెందాడు. ఆదివారం బాబుకు వ్యాక్సిన్ వేశారని, జ్వరం కూడా రాలేదని, బుధవారం ఉదయాన్నే కొద్దిగా వణుకు రావడంతో ఆసుపత్రికి తీసుకుని వెళ్దామనుకున్న సమయంలో చిన్నారి మృతి చెందినట్లు తండ్రి సురేష్ వాపోయాడు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	126	125
లైవ్	153	145
డ్రెస్‌డ్	222	260
స్కిన్‌లెస్	252	270

మేమున్నాం.. మీకు తోడుగా
పాడేరు: 89853 66570 | అరకులోయ: 63034 86346 | రంపచోడవరం: 94908 77172

రంపచోడవరం, న్యూస్‌టుడే: ?: వై.రామవరం మండలం గుర్తేడు నుంచి రాకోట, పాతకోట గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలు పడింది. దీంతో రాకపోకలకు జనం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి పరిష్కారం చూపించాలి. – బొండ వరప్రసాదరావు, రంపచోడవరం ✓: గుర్తేడు, రాకోట, పాతకోట గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలకు మరమ్మతు చేయిస్తాం. కొత్త రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలను పంపిస్తాం. – శ్రీనివాసరావు, ఈఈ, గిరిజన సంక్షేమశాఖ, రంపచోడవరం.

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ?: సున్నంపాడు వద్ద ప్రధాన రహదారి అంచులు దారుణంగా ఎత్తుగా ఉండటంతో తరచూ స్థానికులతో పాటు, వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారు. – పాడియం కన్నప్ప దొర, సున్నంపాడు ✓: సున్నంపాడు ప్రధాన రహదారి అంచులను సరి చేయడానికి అవసరమైన చర్యలు చేపడతాం. – ప్రదీప్, ఏఈ, ర.భ.శాఖ, మారేడుమిల్లి

?: జామిగుడ పంచాయతీ కెందుగూడలో సిమెంటు రోడ్డు నిర్మాణం పూర్తయింది. పనులు చేసిన కూలీలకు రూ.25 వేలు చెల్లించలేదు. ఈ మొత్తాన్ని చెల్లించాలి – వంతల సురేష్, కెందుగూడ ✓: గుత్తేదారుతో మాట్లాడి బకాయి సొమ్ము చెల్లించేలా చూస్తాం. – తెరవాడ అన్నమ్మ, సర్పంచి, జామిగుడ

నాడు-నేడు.. ఇక్కట్లు చూడు!

పెదబయలు, న్యూస్‌టుడే

వైకాపా ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పనులతో బడుల రూపురేఖలు మార్చేశామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకొన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉండిపోవడంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. పెదబయలు మండలంలో రెండో దశలో మంజూరైన వాటిలో చాలాచోట్ల పనులు పూర్తికాలేదు. ఎక్కడ చూసినా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. నిధుల కొరత కారణంగానే పనులు ఆగాయని, తరువాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో వీటిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

ఇనుపతీగలలో అసంపూర్తి భవనం వద్ద గ్రామస్థుల నిరసన

పెదబయలు మండలంలోని జామిగుడ పంచాయతీ జామిగుడ, ఇంజరి పంచాయతీలోని ఇనుపతీగలలోని ప్రాథమిక పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. జామిగుడ ప్రాథమిక పాఠశాలలో సుమారు 85 మంది విద్యార్థులు ఉండగా.. ఒకే ఒక తరగతి గది ఉంది. ఇందులోనే ఓవైపు విద్యార్థులు, మరోవైపు నాడు-నేడు సామగ్రి ఉంచారు. ఇక్కడ ఇరుకు గదుల్లోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. డిజిటల్ విద్యాబోధన కోసం మంజూరైన ఎల్‌ఈడీ టీవీ ప్యానెల్ వినియోగానికి దూరంగా ఉంది. వరండాలోనే కొంతమందిని కూర్చోబెట్టి బోధిస్తున్నారు. ఇనుపతీగల పాఠశాల భవనం అసంపూర్తిగా ఉండడంతో సుమారు 30 మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రెండోదశలో మంజూరైన పాఠశాలలన్నింట్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. మండలంలో

జామిగుడ పాఠశాలలో తరగతిలోనే నిర్మాణ సామగ్రి

సుమారు 50 పాఠశాలల్లో ఇదే పరిస్థితి. కూటమి ప్రభుత్వంలోనూ వీటిని పట్టించుకోకపోవడంతో రూ. లక్షలాది విలువైన సామగ్రి వృథా అయింది. అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న పాఠశాలలను పూర్తి చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై మండల విద్యాశాఖాధికారి కృష్ణమూర్తిని 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలు లేని గ్రామాల్లో నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నాడు-నేడులో ఆగిపోయిన బడులకు నిధులు మంజూరైతే వెంటనే పనులు ప్రారంభిస్తామని వివరించారు.

మారేడుమిల్లిలో హిందూ సమ్మేళనం నేడు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లిలో గురువారం హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు నిర్వహణ కమిటీ కార్యదర్శి అందాల సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. స్థానిక నాగమ్మ తల్లి ఆలయం పరిసరాల్లో నిర్వహించే ఈ సమ్మేళనంలో ఆర్‌ఎస్‌ఎస్ గోదావరి విభాగ్ శారీరిక్ ప్రముఖ్ రాచకొండ ప్రసాద్ పాల్గొని ప్రసంగిస్తారని అన్నారు. మారేడుమిల్లి, పరిసర గ్రామాలకు చెందిన హిందువులు ఈ సమ్మేళనంలో పాల్గొని, విజయవంతం చేయాలని ఆయన కోరారు.

పీఎం జన్‌మన్ ఇళ్లు మంజూరు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: నిరుపేద గిరిజనుల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెదేపా మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు తెలిపారు. స్థానిక తెదేపా కార్యాలయం వద్ద బుధవారం ఆయన మాట్లాడారు. మండలంలో పీఎం జన్‌మన్ పథకం మొదటి విడతగా 4329 గృహాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రెండో విడతగా 3,245 ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఇళ్లు లేని వారిని ఇప్పటికే గుర్తించామన్నారు. తెదేపా నాయకులు బేరా సత్యనారాయణ, త్రినాథ్‌రావు, వెంకటరావు, ఖాసీంవలీ, మధు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణమ్మ

గంగవరం, న్యూస్‌టుడే: గంగవరం మండలానికి చెందిన కుంజం సత్యనారాయణమ్మను భాజపా అధిష్ఠానం గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. తనను రాష్ట్రస్థాయిలో పదవిలో నియమించడంపై సత్యనారాయణమ్మ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానానికి, భాజపా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

అరకులోయ, న్యూస్‌టుడే: అరకులోయ మండలంలోని నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సై గోపాలరావు తెలిపారు. కానిస్టేబుల్, ఎస్సై, డీఎస్సీపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈనెల 29లోగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు.

ఎన్జీవో కార్యవర్గం ఏర్పాటు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: ఏపీఎన్జీవో పాడేరు యూనిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక బుధవారం పాడేరు పట్టణంలో జరిగింది. అనకాపల్లి జిల్లా అడ్‌హాక్ కమిటీ ఛైర్మన్ ఎల్.సూర్యనారాయణ, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వరపాల్‌దొర, ఏటీ సత్యనారాయణ, సంజీవరాజు ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. యూనిట్ అధ్యక్షుడిగా ఎల్‌ఆర్‌బీ పాత్రుడు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు, సురేష్, రామకృష్ణ, సంజీవరావు పాత్రుడు, సీహెచ్ పార్వతి, కార్యదర్శిగా జి.సూర్యప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

గిరిజన చిన్నారులకు వితరణ

మోతుగూడెం, న్యూస్‌టుడే: చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీలోని మారుమూల గిరిజన గ్రామాల్లోని గిరిజన చిన్నారులకు ఆషా స్వచ్ఛంద సంస్థ బుధవారం 150 స్వెట్టర్లను ఉచితంగా పంపిణీ చేసింది. సంస్థ కార్యదర్శి సయ్యద్ సుభాని హైదరాబాద్‌కు చెందిన భూమిక సంస్థ ప్రతినిధి కొండవీటి సత్యవతి సహకారంతో వీటిని సమకూర్చారు. మల్లారం, తడికవాగు, ఇంతులూరువాగు, ఒడియాక్యాంపు, గంగవాడ, సిధువాడ, శాంతినగర్ గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లే అయిదు నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు వీటిని అందించారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి జె.వెంకటేష్, వాలంటీర్ అందాల వెంకటరమణ, గ్రామస్థులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అల్లూరి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మాపురం పంచాయతీలోని పలు గ్రామాల్లో గిరిజనులకు రగ్గులు పంపిణీ చేశారు. పద్మాపురం పంచాయతీ దుమ్మగుడ కాలనీలో ఉప సర్పంచి భగత్‌రాం చేతులమీదుగా 60 కుటుంబాలకు వీటిని అందజేశారు. గ్రామపెద్దలు ధర్మ, బలరాం, హరి, సన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

కొయ్యూరు, న్యూస్‌టుడే: బట్టపనుకుల పంచాయతీ చిన కాట్రగడ్డ గ్రామంలో గిరిజనులకు స్పందన చేయూత ఫౌండేషన్ ఛైర్మన్ ఈపూరి బుచ్చిరాజు, నర్సీపట్నం యూత్ హాస్టల్ యూనిట్ కన్వీనర్ పాలపర్తి సత్యానందం రగ్గులు, చీరలు, చిన్నపిల్లలకు స్వెట్టర్లు, బుధవారం పంపిణీ చేశారు. అభయ ఫౌండేషన్, రోటరీ క్లబ్, లైన్స్ క్లబ్, మీనా హరి ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో వీటిని అందించినట్లు పేర్కొన్నారు. సంస్థ సభ్యులు త్రిమూర్తులు, పాలపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆషా స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన స్వెట్టర్లతో చిన్నారులు

ప్రజావేదిక 26న

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: డుంబ్రిగుడలో ఈనెల 26న ప్రజా వేదిక నిర్వహించనున్నామని తెదేపా మండల అధ్యక్షుడు ఆనంద్ తెలిపారు. మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే ప్రజావేదికకు ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ దొన్నుదొర హాజరవుతున్నారని చెప్పారు. ప్రజలు ఆధార్‌కార్డు నకలుతో హాజరుకావాలని కోరారు.

జాతీయ స్థాయికి ఎంపిక

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలో భవానీనగర్ డాక్టరు వరలక్ష్మీ వ్యాయామ విద్య కళాశాలకు చెందిన విద్యార్థి వి.రమేష్ జాతీయ స్థాయి క్రాస్ కంట్రీ పరుగు పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం కాకినాడ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడో స్థానంలో నిలిచాడు. ఈయన స్వగ్రామం అరకులోయ మండలం గన్నెల గ్రామం. కళాశాల వ్యవస్థాపకులు డా. వరలక్ష్మీ, కరస్పాండెంటు రాజేంద్రప్రసాద్, ప్రిన్సిపల్ భార్గవ్‌రామ్ తదితరులు అభినందించారు.

బహుమతి, ప్రశంసా పత్రంతో రమేష్

ఏసయ్య మందిరం.. చూసిన కనులదే భాగ్యం

పాడేరు, న్యూస్‌టుడే: జే గంటల శబ్దం.. శాంటాక్లాజ్‌ల సందడి ..పరస్పర ప్రేమాభిమానాలు పంచుకునే శుభ ఘడియ వచ్చేసింది. విశ్వవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండగ గురువారం ఘనంగా జరుపుకోనున్నారు. ఈ పండగ వేళ జిల్లాలోని కరుణ మందిరాలను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు.

పురాతన చర్చిలెన్నో..: పాడేరులోని ఐటీడీఏ ఉద్యోగుల నివాసగృహాల పరిసర ప్రాంతాల్లో సీబీఎం చర్చిని అప్పటి రెవరెండ్ విక్టర్ జోసెఫ్ ఆధ్వర్యంలో 1959లో ప్రారంభించారు. అప్పటినుంచి అక్కడ క్రైస్తవ పరిచర్యలు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది వివిధ దేశాల నుంచి దేవుని పరిచర్య బోధకులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పురాతన చర్చిలు చాలా ఉన్నాయి.

పాడేరులో పురాతన చర్చి

ఒనకఢిల్లీలో..

ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: క్రిస్మస్ సందర్భంగా ఏవోబీలో చర్చిలు అంగరంగ వైభవంగా అలంకరిస్తున్నారు. సరిహద్దులోగల ఒనకఢిల్లీ చర్చికి విద్యుత్తు దీపాలంకరణ అందరిని ఆకట్టుకుంటుంది.

సీలేరులో విద్యుదీపాలంకరణలో ప్రార్థనా మందిరం

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: రాజవొమ్మంగిలో ప్రార్థనా మందిరాలు ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు.

పెదబయలు, సీలేరు, కొయ్యూరు, న్యూస్‌టుడే: పెదబయలులోని లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చిని సుందరంగా ముస్తాబు చేశారు. సీలేరులోని యూసీఐఎం, నెతన్యా, గెత్సమనే, పెంతుకోస్తు ప్రార్థనా మందిరాల్లో వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజేంద్రపాలెం పంచాయతీ సోలాబు గ్రామంలోని ఏసు క్రీస్తు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ ప్రాముఖ్యతను దైవజనులు విల్సన్, సియోనుకుమారి వివరించారు.

అంచుల్లో అపాయం

పెదబయలు మండలంలోని సీతగుంట పంచాయతీ చిత్రాయిపుట్టు నుంచి సీకరి పంచాయతీ బంగారుమెట్ట వరకు రహదారికిరువైపులా కోతకు గురై ప్రయాణికులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈరహదారిని విస్తరించకుండా కేవలం కోతకు గురైన చోట్ల మట్టితో నింపుతున్నారు. రహదారి పక్కనే ఉన్న మట్టిని తవ్వి వేస్తుండడం, కనీసం రోలింగ్ చేయకపోవడంతో చిన్నపాటి వర్షం పడినా అంతా కొట్టుకుపోయి యథాస్థితికి చేరుతోంది. ఈ మార్గంలో నిత్యం భారీ వాహనాలు తిరుగుతుండడంతో రహదారి అంచుల్లోకి భారీ వాహనాలు వెళ్తే మట్టి కొట్టుకుపోతోంది. రహదారికిరువైపులా గ్రావెల్ వేసి రోలింగ్ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని పలువురు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు ఆవిధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

– పెదబయలు, న్యూస్‌టుడే

అటవీశాఖ భవనం... మేడిపండు చందం

ముంచంగిపుట్టులో అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి వసతులు కరవయ్యాయి. పెదబయలు రేంజ్‌ను రెండుగా విడదీసి ముంచంగిపుట్టులో కార్యాలయం ఏర్పాటు చేశారు. విభజన జరిగి నాలుగేళ్లు అవుతున్నా వసతి సమకూరక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదేళ్ల క్రితం గిరిజనులకు శిక్షణ ఇచ్చేందుకు నిర్మించిన భవనాల్లో కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఆ భవనాలు మేడిపండు చందంగా దర్శనమిస్తున్నాయి. కిటికీలు, తలుపులు పోయి, నేలపై గచ్చు ఛిద్రమై, వర్షాలకు నీరుగారుతున్నాయి. విషసర్పాలు చేరి భయాందోళనకు గురిచేస్తున్నాయి. శిథిల భవనాలకు మరమ్మతులు చేపట్టాలని, రేంజ్ కార్యాలయం నిర్వహణకు భవనాలు నిర్మించాలని సిబ్బంది కోరుతున్నారు. దీనిపై అటవీ శాఖ సెక్షన్ అధికారి నారాయణపడాల్‌ను వివరణ కోరగా.. మరమ్మతులు చేసేందుకు నిధులు మంజూరయ్యాయని, టెండరు దక్కించుకున్న గుత్తేదారులు పనులు చేపడతారని చెప్పారు.

– ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

పెసా చట్టం అమలుతోనే అభివృద్ధి

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: పెసా చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సర్పంచి సునీత అన్నారు. గసభ పంచాయతీ మొర్రిగుడలో పెసా మహోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. మాజీ సర్పంచి సురేష్, గురుమూర్తి పాల్గొన్నారు.

మొర్రిగుడలో మాట్లాడుతున్న సర్పంచి సునీత

ముంచంగిపుట్టు, అనంతగిరి, పెదబయలు, న్యూస్‌టుడే: దారెల పంచాయతీలోని డీంగుడ గ్రామంలో నిర్వహించిన సదస్సులో సర్పంచి పాండురంగస్వామి మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని అధికారులు పారదర్శకంగా అమలు చేయాలని కోరారు. టోకూరు, కొండిబ పంచాయతీల్లో పెసా గ్రామసభలు జరిగాయి. బొంగరం పంచాయతీ వంచుర్భ గ్రామసభలో పెసా కమిటీ ఉపాధ్యక్షులు కిముడు బంగారయ్యపడాల్, కార్యదర్శి కూడా రాజారావు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

రంపచోడవరం, న్యూస్‌టుడే: పెసా చట్టంతో సుపరిపాలనతోపాటు గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతోందని డ్వామా ఏపీడీ శ్రీనివాస విశ్వనాథ్ పేర్కొన్నారు. బి.వెలమలకోటలో ఉపాధి కూలీల సమక్షంలో పెసా దినోత్సవం నిర్వహించారు. ఎంపీడీవో ప్రసాద్, సర్పంచి వంతల అచ్చియమ్మ, పాల్గొన్నారు.

మోతుగూడెం, గంగవరం, వై.రామవరం, న్యూస్‌టుడే: బొడ్డగండి పంచాయతీ సింధువాడలో పెసా వార్షికోత్సవ గ్రామసభ ఉపాధ్యక్షుడు కిముడు సోమనాథ్ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యుడు కరకా వెంకటరమ పాల్గొన్నారు. గంగవరం సచివాలయంలో సర్పంచి కలుముల అక్కమ్మ ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. ఎంపీడీవో లక్ష్మణరావు మాట్లాడారు. వై.రామవరం మండలం బూరుగుపాలెంలో గ్రామసభ నిర్వహించారు. పెసా ఉపాధ్యక్షులు రాజారెడ్డి పాల్గొన్నారు.

బి.వెలమలకోటలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న డ్వామా ఏపీడీ శ్రీనివాస విశ్వనాథ్

ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) పెదబయలు మండల నూతన కార్యవర్గ ఎన్నిక బుధవారం జిల్లా ఉపాధ్యక్షులు అంబిడి శ్యామసుందరం ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా గండేరు మాధవరావు, గౌరవ అధ్యక్షులుగా సీహెచ్ సత్యం పడాల్, ఉపాధ్యక్షులుగా వి.రాజేష్, బి సోమేశ్వర రాజు, ప్రధాన కార్యదర్శులుగా టి.తిరుపతిరావు, కార్యదర్శులుగా సోలపు వరహాలుబాబు, కె. రామ్మూర్తిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పని చేస్తామని తెలిపారు. జిల్లా కౌన్సిలర్లు జె.మాలంనాయుడు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్‌బీఎల్ స్వామి, కె. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

మాట్లాడుతున్న ఏపీటీఎఫ్ కార్యవర్గ సభ్యులు

పొదలచాటున జనరేటరు

ముంచంగిపుట్టులో బీఎస్ఎన్ఎల్‌కు సంబంధించిన జనరేటరు పొదలచాటున దర్శనమిస్తోంది. కార్యాలయం నిర్వహణకు రూ. లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన జనరేటర్‌ను నిరుపయోగంగా వదిలేశారు. భవనం శిథిలమైనా, విలువైన సాంకేతిక సామగ్రి ఉన్నా పట్టించుకోకుండా వదిలేశారు. ఏళ్లు గడుస్తున్నా కార్యాలయం తెరవక భవనం చుట్టూ తుప్పలు పెరిగాయి. – ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం

పాడేరు, న్యూస్‌టుడే: చిన్నారులు, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందజేయాలని ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. భోజన నాణ్యతపై వస్తున్న ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించారు. మెనూ ప్రకారం అందజేయాలని, వంట గదులు, పాత్రలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి సరకులు నిర్ణీత సమయంలో చేరేలా చూడాలన్నారు. గడువు పూర్తయిన సరకులు సరఫరా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌరసరఫరాల డీఎం మోహన్‌బాబు, డీటీ ప్రశాంత్ పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి జేసీ తిరుమణి శ్రీపూజ

అనంతగిరి ఎస్సైగా శంకరరావు

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతగిరి ఎస్సై శ్రీనివాసరావు అనకాపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. నూతన ఎస్సైగా కె.శంకరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో మంప పోలీస్‌స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా తెలియజేయాలని పేర్కొన్నారు.

సైబర్ మోసాలపై అప్రమత్తం

చింతపల్లి, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్‌నేర నియంత్రణ విభాగం సీఐ వెంకటరమణ అన్నారు. చింతపల్లి ఏపీ గురుకుల బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దన్నారు. చింతపల్లి సీఐ వినోద్‌బాబు, ఎస్సై వెంకటరమణ పాల్గొన్నారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సీఐ వెంకటరమణ, వేదికపై సీఐ, ఎస్సై

తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం

మోతుగూడెం, న్యూస్‌టుడే: మారుమూల గిరిజన గ్రామాల యువకులు ప్రగతి దిశగా ముందుకెళ్లాలని డొంకరాయి సీఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ కమాండెంట్ ధర్మప్రకాష్ అన్నారు. సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం ఉదయం డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిసర గ్రామాల్లోని గ్రామస్థులు, యువతీ, యువకులకు తేనెటీగల పెంపకంపై కమాండెంట్ ధర్మప్రకాష్, ఇన్‌స్పెక్టర్ బీకే లోకేష్, సివిల్ ఎస్సై చరణ్ నాయక్ అవగాహన కల్పించారు. గ్రామస్థులు తేనెటీగల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. తేనె పెట్టెల తయారీ, గుడ్ల సేకరణ, తేను తీయడం తదితర అంశాలు వివరించారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అధికారులు, జవాన్లు, సివిల్ పోలీసులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

తేనెటీగల పెంపకంపై యువతకు అవగాహన కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ అధికారులు

గోదావరిలో తెప్పోత్సవం 29న

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: ముక్కోటి ఉత్సవాలు భక్తులు సౌకర్యవంతంగా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆర్ఐ రామకృష్ణ, ఏఎస్‌డీఎస్ డైరెక్టర్ గాంధీబాబు ఉత్సవ నిర్వాహణ కమిటీకి సూచించారు. రేఖపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ముక్కోటి ఉత్సవ ఫ్లెక్సీ ఆవిష్కరణలో వారు మాట్లాడారు. శ్రీరామగిరిలో ఈ నెల 29న గోదావరిలో తెప్పోత్సవం, 30న రామాలయంలో ఉత్తరద్వార దర్శనం జరుగుతుందని, ఈ రెండు రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. శ్రీరామగిరి సర్పంచి సంతోష్, ఆలయ కమిటీ ఛైర్మన్ పెందుర్తి సుదర్శన్, కూటమి నాయకులు రామారావు, శ్రీను, సత్యనారాయణ, ఆలయ అధికారి సాయిబాబు పాల్గొన్నారు.

రేఖపల్లిలో ఫ్లెక్సీ ఆవిష్కరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు

దళారులను నమ్మి మోసపోవద్దు

గిరిజనులతో మాట్లాడుతున్న జీసీసీ డీఎం సింహాచలం

సీలేరు(గూడెంకొత్తవీధి), న్యూస్‌టుడే: గిరి రైతులు దళారుల మాటలను నమ్మి మోసపోవద్దని చింతపల్లి జీసీసీ డివిజనల్ మేనేజర్ సింహాచలం అన్నారు. బుధవారం సాయంత్రం తీములబంద గ్రామంలో జీసీసీ మేనేజర్లు సుగునాథం, రాజుబాబులతో కలిసి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. జీసీసీ ఈ ఏడాది కాఫీకి మంచి ధర చెల్లిస్తోందని, 24 గంటల్లోనే సొమ్ము రైతులు ఖాతాల్లో జమచేస్తుందని పేర్కొన్నారు. జీసీసీకే పంట విక్రయించాలని కోరారు. అటవీ ఉత్పత్తులకు జీసీసీ అందిస్తున్న ధరలను డీఎం వివరించారు.

బాల్యవివాహాలతో అనర్థాలు

కొయ్యూరు, న్యూస్‌టుడే: బాల్య వివాహాలతో అనేక అనర్థాలున్నాయని ఐసీడీఎస్ సీడీపీవో దేవమణి అన్నారు. స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బుధవారం బాల్యవివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. సీడీపీవో మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేసుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. బీపీసీ సోమశేఖర్, సూపర్‌వైజర్లు, వెలుగు సిబ్బంది, స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న సీడీపీవో దేవమణి

ముస్లిం యువతకు శిక్షణ

చింతపల్లి మసీదులో శిక్షణనిస్తున్న గురువు షాహిద్

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చిన్నారులు నమాజ్‌లో ఆచరించాల్సిన పద్ధతులపై శిక్షణ ఇస్తున్నామని మసీదు గురువు షాహిద్ తెలిపారు. చింతపల్లి మసీదు వద్ద బుధవారం ముస్లిం యువతీ, యువకులు, చిన్నారులకు శిక్షణనిచ్చారు. నమాజ్‌తోపాటు పఠించవల్సిన ఖల్మాలు, ఉర్దూ నేర్పిస్తున్నామన్నారు. సర్వమత సారాంశం ఒక్కటేనని.. ఉపవాస దీక్షలు, ఆరాధనలు, ప్రార్థనలు, పండగల ఉద్దేశం.. మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే ఇస్లాం లక్ష్యమని పేర్కొన్నారు.

సందడిగా మన ఊరు- మన కలయిక

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరులో మన ఊరు- మన కలయిక ఆత్మీయ సమ్మేళనం బుధవారం జరిగింది. స్థానిక రెగ్యులేటరీ డ్యాం వద్దనన్న రామబ్రహ్మం మెమోరియల్ పార్కులో ఎన్. బాల బృందం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సీలేరుకు చెందిన సుమారు 400 కుటుంబాలు హాజరయ్యాయి. ఉదయం నుంచి సందడి వాతావరణం నెలకొంది. మహిళలు, యువకులకు వివిధ రకాలు ఆటలు పోటీలు నిర్వహించారు. సీలేరులో పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనం బుధవారం జరిగింది. సంఘ సభ్యులు ఓచోట కలుసుకుని సందడి చేశారు.

మహిళలకు ఆటల పోటీలు

(c) eenadu

తాడేపల్లి: లూథరన్ చర్చి వద్ద కారులో క్రిస్మస్ తాత

ప్రేమ, కరుణే క్రీస్తు మార్గం

వెలుగు జిలుగుల్లో గుంటూరులోని డాన్‌బాస్కో చర్చి

ఫిరంగిపురం: విద్యుత్ దీపకాంతులలో బాలయేసు దేవాలయం

క్రిస్మస్ వేడుకలకు జిల్లావ్యాప్తంగా ప్రార్థనాలయాలు ముస్తాబయ్యాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. ప్రసిద్ధ ఫిరంగిపురం బాలయేసు దేవాలయంలో గుంటూరు పీఠాధిపతులు బిషప్ చిన్నాబత్తిని భాగ్యయ్య దైవ సందేశం వినిపించారు. జాగరణ దివ్య పూజాబలి నిర్వహించారు. ప్రేమ..కరుణే క్రీస్తు మానవాళికి చూపిన మార్గమని అన్నారు. ఫాదర్ మాలపాటి ఫాతిమా మర్రెడ్డి పండుగ విశిష్టతను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను విశ్వాసులు భారీగా తరలివచ్చారు. - న్యూస్‌టుడే, ఫిరంగిపురం

ఈనాడు అమరావతి గుంటూరు

గురువారం డిసెంబరు 25, 2025

అభిమాన పవనం

ఇప్పటంలో పర్యటించిన జనసేనాని

ప్రజలతో మమేకమై.. సమస్యలపై ఆరా

ఈనాడు, అమరావతి; తాడేపల్లి, న్యూస్‌టుడే: జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాడేపల్లి మండలం ఇప్పటంలో బుధవారం సందడి చేశారు. మూడేళ్ల క్రితం గ్రామాన్ని సందర్శించిన ఆయన అధికారం చేపట్టిన తరువాత తొలిసారి రావడంతో గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. స్థానిక రామాలయం వద్ద భారీ ఫ్లెక్సీలు, 'బంగారు కొండకు స్వాగతం' అని గులాబీలు, చామంతులతో అక్షరాలను తీర్చిదిద్దారు.

వడ్డేశ్వరం వద్ద కూలీలతో పవన్‌కల్యాణ్

■ మంగళగిరిలోని ఓ పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్‌లో పదో తరగతి చదివిన 82 మందికి ఒరిజినల్ మెమోలు ఇప్పించాలని కోరుతూ పలువురు ప్లకార్డులు ప్రదర్శించారు.

దివ్యాంగుడి మొర వింటున్న పవన్‌కల్యాణ్

■ ఇప్పటంలో ఇద్దరు జనసేన నాయకుల మధ్య గొడవ జరిగింది. ఒకరికొకరు చేతులతో కొట్టుకున్నారు. ఓ నాయకుడిపై మరొకరు కుర్చీతో దాడి చేశారు. సీఐలు బ్రహ్మం, వీరేంద్రబాబు పరిస్థితిని అదుపు చేశారు.

నాగేశ్వరమ్మ ఇంటికి ఉదయం 9.30 గంటలకు వచ్చిన పవన్.. 25 నిమిషాలపాటు ఉన్నారు. ఇప్పటం నుంచి తిరిగి వెళ్లే దారిలో రోడ్డు పక్కన పూలతోటల్లో పని చేస్తున్న కూలీలను చూసి కారు దిగి వారిని పలకరించారు. కొంతదూరం వారితో కలసి నడిచారు. కొలనుకొండలో నిర్మల అనే మహిళ ఇళ్ల వద్ద విద్యుత్తు స్తంభం వేయాలని కోరగా వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొలనుకొండ, వడ్డేశ్వరం గ్రామాల్లో స్థానికుల సమస్యలు విన్నవించగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వడ్డేశ్వరంలో కాలినడకన [illegible] అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఏపీఎం [illegible]

■ ఇప్పటంలో జేబుదొంగలు.. మండల తెదేపా అధ్యక్షుడు దాసరి కృష్ణ పర్సు కాజేశారు. అందులో రూ.20 వేలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జనసేన దుగ్గిరాల మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు జేబులో ఉన్న నగదును కూడా అపహరించారు.

ఏపీఐఐసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కల్యాణం శివశ్రీనివాసరావు, జనసేన, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

ఆదుకోవాలని వినతి

క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రి భరత్‌కుమార్, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సోదరుడు నాగచైతన్యను పవన్‌కల్యాణ్ ఆదుకోవాలని ఇప్పటం గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని కంఠమనేని లావణ్య విన్నవించింది. భారీగా జనం రావడంతో పవన్‌కల్యాణ్‌ను కలిసే అవకాశం దక్కలేదు. వైద్యఖర్చుల కోసం తల్లి లక్ష్మీదుర్గ పడుతున్న కష్టాన్ని, కుటుంబ ఇబ్బందుల్ని ఈనాడు-ఈటీవీకి వివరించింది.

రహదారుల అభివృద్ధికి పరిపాలన అనుమతులు

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో రాష్ట్ర, జిల్లా రహదారుల అభివృద్ధికి సంబంధించిన నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని మున్నంగి నుంచి గుంటూరు, పెదవడ్లపూడి వంతెన నుంచి పెదపాలెం రోడ్డు, నూతక్కి నుంచి తాడేపల్లి రోడ్డు, పెదవడ్లపూడి నుంచి కొలనుకొండ, ఏఎన్‌యూ నుంచి రైల్వేహాల్ట్ రోడ్డు మరమ్మతులు, అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా 14.22 కిలోమీటర్లకు రూ.5.62 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సమస్యకు 119 ఏళ్లు..!

1906 నుంచి నిషేధిత జాబితాలో వట్టిచెరుకూరు భూములు

పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం కసరత్తు

ఈనాడు, అమరావతి

సొంత గ్రామంలో స్థలాలు అమ్ముకోలేరు.. కుటుంబ బదలాయింపులేరు..

- ఇది నిన్నా మొన్నటి సమస్య కాదు..
- ఏకంగా 119 సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది.
- ఎన్ని ప్రభుత్వాలు మారినా.. నేటికీ పరిష్కారం కాలేదు.

సమస్య ఏమిటంటే..

బ్రిటిష్ కాలంలో భూములకు సంబంధించి ఆర్ఎస్ఆర్ (రీసర్వే అండ్ సెటిల్‌మెంట్ రికార్డులు) 1906లో తయారు చేశారు. ఈ క్రమంలో వట్టిచెరుకూరులోని సర్వే నంబరు 241 వివరాల నమోదులో 83.01 ఎకరాల చెరువుతోపాటు పాత గ్రామకంఠం భూమి 25.37 ఎకరాలను ఊరి ముందు చెరువుగా పేర్కొన్నారు. ఈ కారణంగా 25.37 ఎకరాలపై నాటి నుంచి అన్ని రకాల లావాదేవీలు నిలిచిపోయాయి. గ్రామంలోని ఇళ్లను ప్రభుత్వం 22-ఎ నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చింది. ఎల్‌పీ నంబరు 1101లో సర్వే నంబరు 241-3, 241-5లో 25.37 ఎకరాలకు సంబంధించి పొరపాటును సరిదిద్దాలని, 83.01 ఎకరాలను ట్యాంకు పోరంబోకుగా కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇన్నాళ్లకు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులకు జిల్లా యంత్రాంగం నివేదిక పంపింది.

ఇదీ చరిత్ర

స్థానికంగా లభించే వట్టివేరుకు అనే మొక్క ఆధారంగా గ్రామం ఏర్పడిందని చరిత్ర పుస్తకాల ద్వారా తెలుస్తోంది. చెరకు వలె కనిపించే ప్రత్యేక జాతి మొక్క (చక్కెర గుణం లేని) ఆ ప్రాంతంలో ఉండేది. తెలుగు భాషలో చెరకు అనే పదానికి 'తీపి'.. వట్టి అనే పదానికి 'లేదు' అని అర్థం. తీపి లేని చెరకు అనే అర్థంలో వట్టిచెరుకూరు అని వాడుకలోకి వచ్చిందని 1818 సంవత్సరానికి చెందిన కైఫియత్‌తోపాటు, ఇతర చరిత్ర పుస్తకాల ద్వారా వెల్లడైంది. కాకతీయుల కాలంలో ముందు నుంచే ఈ గ్రామం ఉంది. తెలుగు చోళుల పాలన నుంచి 1134లో గణపతి మహారాజు పరిపాలనలోకి వచ్చింది. 1318లో కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు కాలంలో శ్రీరామేశ్వరస్వామి (శివుడు), శ్రీగోపాలస్వామి(విష్ణువు) ఆలయాలను నిర్మించారు. వీటిల్లో వందగాల నిర్వహణకు [illegible] దానం చేసినట్లు గ్రామ కైఫియత్ రికార్డుల్లో ఉంది. వీటితోపాటు మరికొన్ని వివరాలు సేకరించి 1906కంటే ముందే గ్రామం ఉన్నట్లు పేర్కొంటూ గుంటూరు ఆర్డీవో నివేదిక పంపించారు.

అలా... అందరి వేదికగా మారి...

అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక

ఆంధ్రా ప్యారిస్‌లోని 'అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక'కు తెనాలి చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దశాబ్దాల క్రితం ప్రముఖులు వచ్చినపుడు ముఖ్యమైన సమావేశాలంటే పురపాలకసంఘ కార్యాలయం ఎదురుగా మార్కెట్ కూడలిలో టెంట్లు వేసి తాత్కాలిక వేదిక ఏర్పాటు చేసేవారు. ఏ సమయంలోనైనా కనీసం రెండు మూడొందలమంది గుమిగూడేవారు. ప్రత్యేకంగా జన సమీకరణ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఇదే ప్రాంతంలో సభలు, సమావేశాలకు ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెస్తే బాగుంటుందని భావించిన నాటి మున్సిపల్ ఛైర్మన్ అన్నాబత్తుని సత్యనారాయణ తన పేరిట పురపాలకసంఘం ఆధ్వర్యంలో 1982లో ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు అనేకమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖ నేతలందరికీ ఆ వేదికే కేంద్రంగా మారింది. అది సరిపోకపోతే.. దాని చెంతనే భారీ వేదిక ఏర్పాటు చేసుకునేవారు. కొన్ని సభలు అభిమానులు ఉన్న ప్రాంతంలోనూ జరిగాయి. గతంలో ఓసారి ఎన్టీఆర్ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఎదురుగా మార్కెట్ ప్రాంతంలో, చెంతనే ఉన్న మున్సిపల్ కార్యాలయంలోని అంతస్తుల్లో జనం కిక్కిరిసిన చిత్రాలు నేటికీ సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుంటాయి. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

అప్పట్లో ఎన్టీఆర్ సమావేశం

సైకిల్‌పై సవారీ.. రికార్డులపై స్వారీ

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

దశాబ్దకాలం బొగ్గవరపు శ్రీనివాసకిరణ్ సైకిలింగ్‌లో అద్భుతాలు చేస్తున్నారు. వ్యాయామం కోసం సైక్లింగ్‌ను ఆరంభించి.. ఏడుసార్లు సూపర్ రాండోనియర్ రికార్డులు సాధించారు. గుంటూరుకు చెందిన ఆయన విజయవాడలో స్థిరపడ్డారు. ★ ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచేందుకు.. విజయవాడ, గుంటూరు కేంద్రంగా.. సైకిల్ రైడ్లు నిర్వహిస్తుంటారు. ఆడాక్స్ ఇండియా రాండోనియర్స్ క్లబ్‌కు అనుబంధంగా 2018లో అమరావతి రాండోనియర్ క్లబ్ ఏర్పాటు చేశారు.

వివిధ విభాగాల్లో సత్తా..

★ 2025 నవంబరు 6న గుంటూరు నుంచి ఏలూరు వరకు 200 కి.మీ.(రానుపోను) దూరాన్ని 13.30 గంటల్లో వెళ్లాల్సి ఉండగా 12 గంటల్లోనే పూర్తి చేశారు. ★ నవంబరు 22న గుంటూరు నుంచి తెలంగాణలోని మునగాల వరకు 300 కి.మీ. 20 గంటల్లో వెళ్లాల్సి ఉండగా 19.10 గంటల్లోనే వెళ్లారు. ★ డిసెంబరు 6న గుంటూరు నుంచి నరేకేల్ 400 కి.మీ. దూరాన్ని 27 గంటల్లో వెళ్లాల్సి ఉండగా.. 25.45 గంటల్లోనే చేరుకున్నారు. ★ డిసెంబరు 20న గుంటూరు నుంచి పాయకరావుపేట 600 కి.మీ. దూరాన్ని 40 గంటల్లో పూర్తి చేయాల్సి ఉండగా 38.52 గంటల్లో వెళ్లారు. ★ 2027 ఆగస్టులో పారిస్‌లో నిర్వహించే 1200 కి.మీ. ఎల్ఆర్ఎంలో పాల్గొనేందుకు ప్రీ క్వాలిఫైయర్ పూర్తి చేశారు. సైక్లింగ్ చేసే వాళ్లకు ఎలైట్‌లో పాల్గొనాలని ఓ కల. దానిని నేను 2027లో సాకారం చేసుకుంటానని శ్రీనివాస కిరణ్ చెబుతున్నారు.

గుర్తింపు ఇలా..

సుదూర ప్రాంతాలకు.. నిర్ణీత సమయంలోగా సైకిల్‌పై చేరుకునే వాళ్లను రాండోనియర్‌గా గుర్తిస్తారు. 200 కి.మీ. 13.30 గంటల్లో, 300 కి.మీ. 20 గంటల్లో, 400 కి.మీ. 27 గంటల్లో, 600 కి.మీ. 40 గంటల్లో సైకిల్ రైడ్‌లను అందరికంటే ముందు అనేకసార్లు పూర్తి చేశారు. 4 విభాగాలను ఒకే ఏడాదిలో.. పూర్తి చేస్తే సూపర్ రాండోనియర్‌గా గుర్తిస్తారు. ఇప్పటివరకు ఏడుసార్లు సూపర్ రాండోనియర్‌గా నిలిచారు.

యువత.. అతివలకు పెద్దపీట

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే - పట్టాభిపురం

- తెదేపా కమిటీలో పాత, కొత్త సమ్మేళనం
- పార్టీ కోసం కష్టపడ్డవారికి చోటు

గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా కమిటీని పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. 42 మందికి స్థానం దక్కింది. సీనియర్ నేతలతోపాటు యువత, మహిళలకు పెద్దపీట వేశారు. సామాజికవర్గ సమతుల్యతతోపాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఉండేలా కూర్పు ఉంది. తొమ్మిదిమంది మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో పని చేసినవారితోపాటు కొత్తవారిని ఎక్కువగా తీసుకున్నారు.

'దశాబ్దాలుగా పార్టీకి వెన్నంటి ఉంటూ 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టి పోరాటం చేసినవారికి గుర్తింపు ఇచ్చి కమిటీలో చోటు కల్పించారు. నాటి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనడం, పార్టీ శ్రేణులకు అండగా నిలిచినవారికి పదవులు ఇవ్వడం ద్వారా పార్టీ అధిష్ఠానం వారి సేవలను గుర్తించింది.'

■ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గం వెంగళాయపాలేనికి చెందిన కల్లూరి శ్రీనివాస్, గుంటూరు తూర్పులో క్రియాశీలకంగా ఉన్న మాజీ కార్పొరేటర్ గోళ్ల ప్రభాకర్‌రావుకు ఉపాధ్యక్ష పదవి దక్కింది.

■ వైద్య విభాగంలో సేవలందిస్తున్న డాక్టర్ శనక్కాయల రాజకుమారికి కార్యనిర్వాహక కార్యదర్శి పదవి ఇచ్చారు.

■ మంగళగిరి నియోజకవర్గంలో రైతు సమస్యలపై పోరాడి పార్టీ విజయానికి కృషి చేసిన దొంతిరెడ్డి సాంబిరెడ్డిని కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎంపిక చేశారు.

■ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రేణులకు అండగా నిలబడి.. ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన కాకుమాను మండలానికి చెందిన మాజీ ఎంపీపీ నక్కల శైలజ, మంగళగిరి, తూర్పు నియోజకవర్గాలకు చెందిన పఠాన్ ఖాసింఖాన్, షేక్ షంషేర్ అధికార ప్రతినిధులుగా నియమించారు.

■ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్‌గా ఓడిపోయిన గంటా మౌనికకు పార్టీ కార్యదర్శి లభించింది.

■ పార్టీలో కోశాధికారిగా ఉన్న కొనకళ్ల సత్యనారాయణ, కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య, మీడియా సమన్వయకర్త ఓంకార్‌నాయుడులను అదే పదవుల్లో కొనసాగించారు.

కమిటీ ఇదే..

- గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు - పిల్లి మాణిక్య రావు, ప్రధాన కార్యదర్శి-పోతినేని శ్రీనివాసరావు.
- **ఉపాధ్యక్షులు** - కల్లూరి శ్రీనివాసరావు, అమృతలూరి బసవబాబు, దామర్ల రాజు, గోళ్ల ప్రభాకరరావు, శాఖమూరి నారాయణప్రసాద్, చందు సుబ్బారావు, కొత్తపల్లి కోటేశ్వరరావు, షేక్ అబ్దుల్ రహీం, షేక్ బాజీ సాహెబ్.
- **కార్యనిర్వాహక కార్యదర్శులు** - దొంతిరెడ్డి సాంబిరెడ్డి, మేళం ఆనంద మోహన్, డాక్టర్ శనక్కాయల రాజకుమారి, దివి అనిత, దేవరకొండ వెంకట లక్ష్మి, పర్చూరి సంజీవరావు, జి.సాల్మన్ రాజు, నీలం వెంకటేశ్వరరావు, సోపాటి వెంకటరావు.
- **పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధులు** - నక్కల శైలజ, వీరిశెట్టి జగన్మోహనరావు, పఠాన్ ఖాసింఖాన్, షేక్ షంషేర్ జడా, కంచర్ల అమృతరాజు, షేక్ మహబూబ్ సుబాని, షేక్ ముంతాజ్ బేగం, గుర్రం ప్రసాద్, టి.శంకర్.
- **కార్యదర్శులు** - టి.లక్ష్మారెడ్డి, డి.శ్రావణి, టి.మాణిక్యం, పి.కోటేశ్వరరావు, బొంతు చంద్రిక, గౌసియా బేగం, గంటా మౌనిక, పి.జగదీశ్, పి.రత్నకుమారి.
- **సోషల్ మీడియా సమన్వయకర్త** - తలతోటి సురేంద్ర

నేషనల్ ఫెస్ట్

గుంటూరు రూరల్ : ఆర్వీఆర్అండ్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 26, 27 తేదీల్లో కొలరిడో -2025 నేషనల్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్ తెలిపారు. సాంస్కృతిక, సాంకేతిక, క్రీడల విభాగాల్లో పోటీలుంటాయి. విజేతలుగా నిలిచిన వారికి రూ.5 లక్షల బహుమతులు అందిస్తారు.

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

నమోదిత కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ : డి నెం.29-37-141, 2వ అంతస్తు, రామమందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) క్రింద 30 రోజుల తర్వాత అమ్మకం గురించి సమాచారమిస్తూ ఋణగ్రహీతకు ఉద్దేశిత అమ్మకం ప్రకటన.

1) అరుణ కుమారి ఆది, భర్త : శ్రీనివాసరావు, డి నెం.79, బొంతపాడు రోడ్డు, సూర్యదేవర పేట, గుంటూరు. మరొక చిరునామా : డి నెం.23-10-29, ఫ్లాట్ నెం.5, వెంకట సాయి నిలయం, ఆర్. అగ్రహారం, గుంటూరు-522003.
2) ఆది శ్రీనివాసరావు, తండ్రి : ఆది సుబ్బయ్య, డి నెం.23-10-29, ఫ్లాట్ నెం.5, వెంకట సాయి నిలయం, ఆర్. అగ్రహారం, గుంటూరు-522003.
3) చిట్టె నారాయణ, తండ్రి : చిన్న పుల్లయ్య, డి నెం.23-1179/B, 4వ లైన్, సిమెంట్ రోడ్, విష్ణుకుండి నగర్, వినుకొండ, పల్నాడు-522647.

అయ్యా/అమ్మా,

విషయం: సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 తో చదవబడు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద సెక్యూర్డ్ క్రెడిటార్‌కి రావాల్సిన బకాయి మొత్తం రాబట్టుకొనుటకు ఋణగ్రహీత అరుణ కుమారి ఆది గారికి చెందిన ఆస్తుల అమ్మకం గురించి ఉద్దేశిత అమ్మకం ప్రకటన.

[illegible]

తేది : 24.12.2025
ప్రదేశం : విజయవాడ
సం/- అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

మన బడి- మన బాధ్యత

పదిలో శతశాతం ఫలితాలకు ప్రత్యేకాధికారుల నియామకం

న్యూస్‌టుడే, కలెక్టరేట్

పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్న విషయం విదితమే. దీనికి అనుబంధంగా మన బడి... మన బాధ్యతను ప్రారంభిస్తూ.. కలెక్టర్ జిల్లాలోని 185 పాఠశాలలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

ఉద్దేశమిలా..

● పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం. ● ప్రధానంగా తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచడం. మానసిక ఆందోళన, భయం తగ్గించడం. ● విద్యార్థులు ఏయే సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి, వాటిలో నిపుణులతో తర్ఫీదు ఇప్పించడం. ● ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించడం. ● పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఫలితాలు సాధించడం. ● విద్యార్థులకు ప్రత్యేక మార్గదర్శకులుగా ఉంటూ కౌన్సెలింగ్ ఇవ్వడం. ● వారిలో ప్రేరణ కలిగించేందుకు వివిధ రంగాల్లో విజయం సాధించిన వ్యక్తుల జీవిత చరిత్రలు తెలియజెప్పడం.

"చాలామంది విద్యార్థులకు భవిష్యత్తుపై సరైన అవగాహన లేక అనేక అవకాశాలను చేజార్చుకుంటున్నారు. వారికి మంచి మార్గనిర్దేశకత్వం, సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మన బడి - మన బాధ్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అధికారుల స్వీయ అనుభవాలు కూడా విద్యార్థులకు పాఠాలుగా ఉపయోగపడతాయి. వారిలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందని భావిస్తున్నాం."

- కలెక్టర్ తమీమ్ అన్సారియా

ఎంచక్కా.. విత్తనం నాటెయ్..

యంత్రంతో మొక్కజొన్న విత్తనాలు వేస్తున్న రైతు

వ్యవసాయంలో కూలీల సమస్య అధిగమించడంతో పాటు సమయం, ఖర్చు కలిసి వచ్చేలా మొక్కజొన్న విత్తనాలు వేసే యంత్రాన్ని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన చిల్లా రామకృష్ణ అనే రైతు కొనుగోలు చేశారు. బుధవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణ చేలో ప్రయోగాత్మకంగా విత్తనాలు వేశారు. విత్తనాలు బాగానే పడుతుండడంతో గురువారం నుంచి కొనసాగిస్తామని రైతు చెప్పారు. ఈ ప్రాంతంలో ఈ యంత్రం తీసుకురావడం ఇదే ప్రథమం. రూ.6,500కు గుంటూరులో ఈ యంత్రాన్ని కొన్నానని, ఇద్దరు కలిసి గంటన్నర వ్యవధిలో ఎకరం చేను విత్తుకోవచ్చని రామకృష్ణ చెప్పారు. కూలీల కోసం ఎదురు చూసే బాధ తప్పుతుందన్నారు. చేలో వరి దుబ్బులు ఉంటే విత్తనాలు వేసే ముందు ఒకసారి కలియదున్నుకుంటే సరిపోతుందన్నారు. **- న్యూస్‌టుడే, దుగ్గిరాల**

పోస్టు కార్డులు.. చక్కని చిత్రాలు

విద్యార్థులను ప్రోత్సహించి ఎక్కువ మందిని చిత్రకళలో రాణించేలా తీర్చిదిద్దాలని తెనాలి మారీసుపేటలోని నల్లమోతు చెంచురామానాయుడు పురపాలక ఉన్నత పాఠశాల చిత్రకళోపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ సంకల్పించారు. తన ఆలోచనను ప్రధానోపాధ్యాయుడు పఠాన్ కరిముల్లాతో పంచుకున్నారు. మరింత వైవిధ్యం కోసం నేటి తరానికి పరిచయం లేని పోస్టు కార్డులను ఎంచుకున్నారు. నాలుగు రోజుల కిందట వాటి గురించి విద్యార్థులకు సమగ్రంగా అవగాహన

ప్రకృతి పరవశం

కల్పించి.. ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 చొప్పున ఇచ్చారు. నచ్చిన చిత్రాలను చక్కగా ఆవిష్కరించాలని వారికి సూచించారు. పాఠశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కార్డులపై ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వారికి నచ్చిన చిత్రాలను విద్యార్థులు చూడముచ్చటగా తీర్చిదిద్దారు. దేవుళ్లు, ప్రకృతి, రాజకీయ నేతలతో కూడిన చిత్రాలను దాదాపు 1000 వరకు ఆవిష్కరించగా.. వాటిని తిలకించిన ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఆవిష్కరించిన కార్డులను 'గ్రీటింగ్ కార్డులు'గా మల్చుకుని వాటిని బంధుమిత్రులు.. వారి స్నేహితులు.. ఇలా వారికి తోచిన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పంపుతారని వెంకట్ వివరించారు. మొత్తం మీద వైవిధ్య ప్రయత్నానికి అభినందనలు అందగా.. విభిన్న చిత్రాలు ఆకట్టుకున్నాయి. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

1000 బొమ్మలను తీర్చిదిద్దిన 100 మంది బాల కళాకారులు

పోస్టు కార్డులపై చిత్రాలకు తుది మెరుగులు దిద్దుతున్న విద్యార్థులు

यूनियन बैंक ऑफ इंडिया Union Bank of India A Government of India Undertaking

లక్ష్మీపురం బ్రాంచి

డి.నెం.5-87-112, 80 అ॥ల రోడ్డు, మెయిన్ రోడ్, లక్ష్మీపురం, గుంటూరు-522007,
ఫోన్ : 0863-2241835, 8928624913. Email:ubin0540901@unionbankofindia.bank.in

ఇ-వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 లోని రూలు 8(6) నిబంధనలతో చదవబడు సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం ప్రకటన. [illegible] హామీగా ఉంచి నిర్మాణాత్మకంగా స్వాధీనత చేసుకోబడిన స్థిరాస్తులను క్రింద సూచించిన విధంగా ఇ-వేలం ద్వారా బ్యాంకు వారిచే అమ్ముటకు నిర్ణయించటమైనది. దిగువ స్థిరాస్తి అమ్మకం "ఎక్కడ ఏది ఉన్నదో అది", "ఎలా ఉన్నది అలా" మరియు "అక్కడ ఏది ఉంటే అది" ప్రాతిపదికన దిగువ పేర్కొనబడిన ఋణగ్రహీతలకు మరియు హామీదారుల నుండి రావలసిన బకాయి మొత్తము ది.30-11-2025 నాటికి రూ.25,61,224.95 పై॥ (అక్షరాల ఇరవై ఐదు లక్షల అరవై ఒక్క వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు మరియు పైసలు తొంభైఐదు మాత్రము) మరియు కాంట్రాక్చువల్ రేటు ప్రకారం తదుపరి వడ్డీ మరియు ఇతర ఖర్చులతో రాబట్టుకొనేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లక్ష్మీపురం బ్రాంచి వారిచే ఇ-వేలం" ద్వారా ది.09-01-2026 న ఆస్తులను విక్రయించేందుకు నిర్ణయించటమైనది.

ఋణగ్రహీత(లు)/ తనఖాదారు(లు)/ హామీదారు(లు)/ సహ-పూచీదారు(లు) : 1) యలమంచిలి వేణుగోపాల్, తండ్రి: రామ మోహనరావు, చిరునామా: ఫ్లాట్ నెం.1, రోహిణి హోమ్స్ అపార్ట్‌మెంట్, డి.నెం.5-5-81, 4/18వ లైను, బ్రాడీపేట, గుంటూరు ఆంధ్రప్రదేశ్-522002, 2) శ్రీమతి యలమంచిలి శ్రీదేవి, భర్త : వేణుగోపాల్, ఫ్లాట్ నెం.1, రోహిణి హోమ్స్ అపార్ట్‌మెంట్, డి.నెం.5-5-81, 4/18వ లైను, బ్రాడీపేట, గుంటూరు ఆంధ్రప్రదేశ్-522002.

రిజర్వుధర మరియు జమచేయవలసిన ధరావత్తు వివరములు ఈ దిగువ ఇవ్వబడినవి. బిడ్డర్లు దిగువ పేర్కొన్న విధంగా బిడ్ పెంపుదల యొక్క గుణిజాలలో తమ ఆఫర్‌లను తెలియజేస్తారు. రిజర్వుధర కంటే తక్కువకు ఆస్తి అమ్మబడదు.

స్థిరాస్తి వివరములు :

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, బ్రాడీపేట, 4/18వ లైను, బ్లాక్ నెం.5, పాత వార్డు నెం.2, కొత్త వార్డు నెం.3, డి.నెం.5-55-81, టి.ఎస్ నెం.336, నందలి మొత్తం 743 చ॥గ॥ల విస్తీర్ణములోని "రోహిణి హోమ్స్" అపార్ట్‌మెంట్ 4వ అంతస్తులోని అవిభాజిత మరియు అనిర్దేశిత వాటా 36 చ॥గ॥లలోని 1034 చ॥అ॥ల ఫ్లింత్ ఏరియా (ఉమ్మడి ఏరియాలు మరియు కార్ పార్కింగ్‌తో కలిపి) నందలి రెసిడెన్షియల్ 2బిహెచ్‌కె ఫ్లాట్ నెం.1కు సంబంధించిన యావదాస్తి. స్థలమునకు హద్దులు (దస్తావేజు ప్రకారం) : తూర్పు: మునిసిపల్ కార్పొరేషన్ రోడ్డు, దక్షిణం: మునిసిపల్ కార్పొరేషన్ రోడ్డు, పడమర: పాటూరి కృష్ణకుమారికి చెందిన ఆస్తి, ఉత్తరం: కంతేటి సత్యనారాయణకు చెందిన ఆస్తి. ఫ్లాట్‌కు హద్దులు: తూర్పు: ఈ ఫ్లాట్ మరియు ఫ్లాట్ నెం.2కు మధ్యగల ఉమ్మడి గోడ, దక్షిణం: రోహిణి హోమ్స్ గ్రౌండ్‌లోని ఖాళీ ప్రదేశము, పడమర: రోహిణి హోమ్స్ గ్రౌండ్‌లోని ఖాళీ ప్రదేశము, ఉత్తరం: మెట్లమార్గము, లిఫ్ట్ మరియు వరండా.

రిజర్వుధర : రూ.36,43,000/- ధరావత్తు సొమ్ము : రిజర్వుధరలో 10% బిడ్ పెంపుదల : రూ.40,000/-

విక్రయమునకు సంబంధించిన నియమ నిబంధనల వివరములకు దయచేసి బ్యాంక్ సంబంధించిన లింక్ https://www.unionbankofindia.bank.in/auction-property/viewauction-property.aspx or https://baanknet.com ను దర్శించగలరు.

ప్రదేశం: గుంటూరు, తేది: 24-12-2025 సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లక్ష్మీపురం బ్రాంచి, గుంటూరు.

(c) eenadu

ఉద్యోగాలు సృష్టించేందుకు పీఎంవీబీఆర్‌వై

పథకం ప్రచార పత్రాలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: వ్యాపార, పారిశ్రామిక రంగంలోని ఉద్యోగులు, యజమానులకు పీఎంవీబీఆర్‌వై (ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన) ప్రయోజనాలు అందేలా అనుబంధ శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్‌లో పీఎంవీబీఆర్‌వైపై అధికారులతో బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ సేవ, తయారీ రంగ పరిశ్రమల్లో ఉద్యోగాల సృష్టిని పెంచేందుకు ఈ పథకం ద్వారా కార్మికులకు, యజమానులకు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నట్లు తెలిపారు. 2025, ఆగస్టు 1 నుంచి 2027, జులై 31 మధ్యకాలంలో నమోదైన ఉద్యోగులకు మాత్రమే ఈ ప్రయోజనాలు అందిస్తారన్నారు. జిల్లాలోని సేవ, తయారీ రంగ వ్యాపార సంస్థల యాజమాన్యాలకు పీఎంవీబీఆర్‌వై ప్రయోజనాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించేలా భవిష్యనిధి సంస్థ, కార్మిక, పరిశ్రమల శాఖలు, ఈఎస్ఐ, ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమీక్షలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ.గాయత్రిదేవి, సహాయ కమిషనర్ కట్టా శ్రీనివాసరావు, సహాయ పీఎఫ్ కమిషనర్ పి.గోపాల్ సింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి నాగేశ్వరరావు, ఈఎస్ఐ అధికారి కె.చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

NOTICE

C.S. COM. NO. 816 OF 2024
IN THE HIGH COURT AT CALCUTTA
COMMERCIAL DIVISION ORIGINAL SIDE

PRESIDENT OF THE UNION OF INDIA M/S. V. K.UDYOG LTD. ...PLAINTIFF
VERSUS
THIMMISETTY VIJAYA KUMAR ..DEFENDANT

TO, THIMMISETTY VIJAYA KUMAR, carrying on business under the name and style of M/S. Varshini General Trading Co., as the sole proprietor there-of and having his office at D No 162/C1, G.T. Road, Guntur. Andhra Pradesh 522007.

GREETING: Whereas the abovenamed Plaintiff has instituted the Instant Suit in this Hon'ble Court against you, inter alia, praying for Leave under Cause 12 of the Letters Patent, and clams:
(a)Decree for a sum of Rs.23,65,242.00 (Rupees Twenty-Three Lakhs Sixty-Five Thousand Two Hundred and Forty-Two only);
(b) Pendent elite interest and Interest on judgment @ 12% per annum till realization; (c) Injunction; (d) Judgment on admission; (e) Receiver; (f) Attachment; (g) Costs; (h) Further or Other reliefs.
Hence, you are hereby required to cause an appearance to be entered by you in the office of the Registrar of this Court Within 30 (Thirty) days from the date of publication of this notice and are summoned to appear before this Court in person or by an advocate of the Court to answer the Plaintiff claim on the day the case is set down for hearing, upon which date you must be prepared to produce all your witnesses and all documents in your possession or power upon which you intend to rely in support of your case.
You are also required by the Court to file your written statement within 30 (Thirty) days from the date of publication of this notice. And you are hereby required to take notice that in default of your causing an appearance to be so entered the suit will be liable to be heard and determined in your absence.
By an order dated 28th October, 2025 passed by The Hon'ble Justice Krisna Rao wherein the Hon'ble Court has directed the petitioner to cause substituted service upon the defended. Witness: Mr. Sujoy Paul, The Hon'ble Acting Chief Justice of the High Court at Calcutta the 28th day of October Two Thousand and Twenty-Five.

SREENITA GHOSHDASTIDAR. Advocate.
Ph: 8884865523. MMS Chamber, 1st Floor, 4A, Council House Street, Kolkata-700 001
Dated 04/11/2025, For Registrar High Court at Caluctta Original Side.

EENADU SPORTS LEAGUE 2025

క్రీడోత్సాహం.. గెలుపే లక్ష్యం..

ఉత్కంఠగా ఈనాడు క్రికెట్ స్పోర్ట్స్ లీగ్ టోర్నమెంట్

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హెలిప్యాడ్ మైదానంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)-2025 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పలు జట్ల మధ్య పోటీ నువ్వా.. నేనా అనే రీతిలో సాగాయి. క్రీడాకారులు గెలుపే ధ్యేయంగా పోటీ పడుతున్నారు. బుధవారం వివిధ కళాశాలలకు చెందిన క్రికెట్ జట్లు పోటీల్లో తలపడ్డాయి.

Aster Ramesh HOSPITALS

గ్రౌండ్-2

జేకేసీ డిగ్రీ కళాశాల జయభేరి

నాలుగో మ్యాచ్ వాగ్దేవి డిగ్రీ కళాశాల(నరసరావుపేట)-జేకేసీ డిగ్రీ కళాశాల(గుంటూరు) మధ్య జరిగింది. టాస్ గెలిచి వాగ్దేవి కళాశాల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన జేకేసీ కళాశాల జట్టు 10 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 94 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వాగ్దేవి డిగ్రీ కళాశాల జట్టు 8 వికెట్లు కోల్పోయి 60 పరుగులకే పరిమితమైంది. జేకేసీ డిగ్రీ కళాశాల బౌలర్ శ్రీహర్ష 3 కీలక వికెట్లు పడగొట్టి జట్టుకు విజయం అందించాడు.

ఎన్ఈసీ గెలుపుబావుటా..

ఐదో మ్యాచ్ కిట్స్ అక్షర ఇంజినీరింగ్ కళాశాల(యనమదల)-నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల(ఎన్ఈసీ) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన కిట్స్ కళాశాల బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఎన్ఈసీ కళాశాల 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. కిట్స్ అక్షర కళాశాల 6 వికెట్లు కోల్పోయి 94 పరుగులకే పరిమితమైంది. ఎన్ఈసీ కళాశాల బ్యాటర్ అమర్ సాయి 66 పరుగులు చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.

సత్తా చాటిన కేఎల్‌యూ

ఆరో మ్యాచ్ కె.ఎల్.విశ్వవిద్యాలయం(వడ్డేశ్వరం)-జేఎన్‌టీయూ(నరసరావుపేట)ల మధ్య జరిగింది. కేఎల్‌యూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. జేఎన్‌టీయూ కళాశాల 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు మాత్రమే చేసింది. కేఎల్‌యూ బ్యాటర్ ఆదిత్య 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor: Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor: Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by: ఈనాడు ఈతరం క్లబ్

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్ వీరే..

తిరుమలరావు | అబ్దుల్ రజాక్ | శ్రీహర్ష | అమర్ సాయి | ఆదిత్య

గ్రౌండ్-1

సూపర్ ఓవర్లు.. జేసీ లా కళాశాలదే పైచేయి

మొదటి మ్యాచ్ జేసీ లా కళాశాల(గుంటూరు) -కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల(వింజనంపాడు) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన జేసీ లా కళాశాల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కిట్స్ కళాశాల జట్టు 10 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. అనంతరం జేసీ లా కళాశాల జట్టు చివరి బాల్‌కు సింగిల్ తీసి 83 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అంపైర్ నిర్ణయంతో రెండు జట్ల మధ్య 5 సూపర్ ఓవర్ల మ్యాచ్ ఏర్పాటు చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన కిట్స్ కళాశాల నాలుగు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. జేసీ లా కళాశాల జట్టు ఒక్క వికెట్ కోల్పోయి 48 పరుగులు చేసి జయకేతనం ఎగురవేసింది. తిరుమలరావు 3 వికెట్లు తీసి జట్టుకు విజయం చేకూర్చాడు.

కేబీఆర్ డిగ్రీ కళాశాల జయకేతనం

రెండో మ్యాచ్ టీజేపీఎస్ కళాశాల (గుంటూరు)-కేబీఆర్ డిగ్రీ కళాశాల(నరసరావుపేట) జట్ల మధ్య జరిగింది. కేబీఆర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మొదట బాటింగ్ చేసిన టీజేపీఎస్ జట్టు 10 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన కేబీఆర్ కళాశాల నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 9.2 ఓవర్లకే 98 పరుగుల లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచింది. అబ్దుల్ రజాక్ 44 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

● మూడో మ్యాచ్ ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (నరసరావుపేట)-ఎస్‌కేబీఆర్ డిగ్రీ కళాశాల(మాచర్ల) మధ్య జరగాల్సి ఉంది. ఎస్‌కేబీఆర్ కళాశాల జట్టు హాజరుకాకపోవడంతో ఏఎం రెడ్డి కళాశాల జట్టును విజేతగా ప్రకటించారు.

భజన బృందాల నైపుణ్య పరిశీలనకు విశేష స్పందన

వేదికపై సంకీర్తనలు ఆలపిస్తున్న భజన బృందాల సభ్యులు

నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే), హిందూ ధర్మప్రచార పరిషత్ (హెచ్‌డీపీపీ) ఆధ్వర్యంలో భజన బృందాల నైపుణ్య పరిశీలన కార్యక్రమం బుధవారం గుంటూరు తితిదే కల్యాణ మండపంలో ప్రారంభమైంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో అఖండ హరి నామ సంకీర్తనం చేయటానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న భజన బృందాలకు నైపుణ్య పరిశీలన నిర్వహించాలని నిర్ణయించి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లాను ఎంపిక చేసుకున్నారు. గుంటూరు, కృష్ణ, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల హెచ్‌డీపీపీ పర్యవేక్షకులు క్రాంతికుమార్ పర్యవేక్షణలో జిల్లా సమన్వయకర్త అమ్మడు, కల్యాణశ్రీరామ్, న్యాయనిర్ణేతలు ప్రభాకర్‌రావు, సుబ్బరామయ్య, నాగభూషణం ముందుగా వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమం ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి సుమారు 500 మంది భజన బృందాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి అధికారులు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 32 భజన బృందాలు నైపుణ్య పరిశీలనలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 126 భజన బృందాలకు ఈ నెల 27 వరకు ఈ పరిశీలన కార్యక్రమం జరుగుతుందని అధికారులు చెప్పారు.

91.9FM Vijayawada ఈ FM 91.9 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact **80080 03297**

27న కేఎల్‌యూ స్నాతకోత్సవం

5 వేల మందికి డిగ్రీలు ప్రదానం

స్నాతకోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తున్న పార్థసారథివర్మ, జగన్నాథరావు, సుబ్బారావు, రామకృష్ణ, కిషోర్‌బాబు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 27న వడ్డేశ్వరంలోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి జి.పార్థసారథివర్మ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌పేటలోని కేఎల్‌యూ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5వేల మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేస్తామని తెలిపారు. ఇందులో 184 మంది పీహెచ్‌డీ, 700 మంది పీజీ, 4,500 మంది అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారన్నారు. గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరిచిన 44 మంది విద్యార్థులకు బంగారు, 40 మందికి రజత పతకాలను అందిస్తామని పేర్కొన్నారు. స్నాతకోత్సవానికి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ వినోద్ కె.సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని, ముంబై టాటా మెమోరియల్ సెంటర్ పీడియాట్రిక్ హిమాటో అంకాలజీ విభాగం ఛైర్‌పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనపల్లి గౌరవ అతిథిగా వస్తున్నారని వివరించారు. కార్యక్రమ సంధానకర్త, వర్సిటీ రిజిస్ట్రార్ కె.సుబ్బారావు మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులకు ఇప్పటికే సమాచారం అందించామన్నారు. 27న ఉదయం 9గంటల కల్లా యూనివర్సిటీ వేదిక వద్దకు చేరుకోవాలని కోరారు. కె.సుబ్రహ్మణ్యం, కె.రామకృష్ణ కన్వీనర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్రొ వైస్‌ఛాన్సలర్ కె.ఎస్.జగన్నాథరావు, డీన్ ఎం.కిషోర్‌బాబు పాల్గొన్నారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

ఎలక్ట్రిక్ ఆటో తయారు చేయుట మరియు రిపేరుచేయుట కోర్సు మరియు ట్రైనింగ్ ఇవ్వబడును. కోర్సు ఫీజు2000/- వివరాలకు ఆటోనగర్ గుంటూరు. Ph: 8885351707.

INDUSTRY

MACHINERY FOR SALE

ఖమ్మంలో మంచి రన్నింగ్‌లో ఉన్న UPVC విండోస్ & డోర్స్ కంపెనీ అమ్మకం/ లీజుకు ఇవ్వబడును. సెల్: 9440108943.

REAL ESTATE

FLAT FOR SALE

VIDYANAGAR

వికాస్ నగర్ ప్రైమ్ ప్రాంతంలో 5వ ఫ్లోర్ 729 చ.అ, 25 చ.గ. గ్రౌండ్ షేర్‌తో అన్ని వసతులుతో 1B/R డీలక్స్ ఫ్లాట్ అమ్మకానికి కలదు. 98493 51256.

LAND FOR SALE

GENERAL

450 ఎకరాల్లో మెగా ఆవకడో ఫామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు 6 లక్షలకే 5 సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. 9133574455.

PLOT FOR SALE

INNER RING ROAD

ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్-1 కి అతి దగ్గరలో సాయినాథ్ కాలనీ 2లైన్‌లో నార్త్ ఫేస్ 30" రోడ్డు గల 277 చ||గ|| ఖాళీ స్థలము కలదు. 98493 51256.

GENERAL

133.33 Sq.Yds. కేవలం 1,00,000/- మాత్రమే. వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133633855.

గుంటూరు-1 చౌత్రా ఉప్పల పంచువారి వీధిలో 313 చ||గ|| స్థలము అమ్మకమునకు కలదు. కాంటాక్ట్: 85007 49987.

గుంటూరు సిటీ దగ్గరలో AP RERA & CRDA వెంచర్ మెయిన్ రోడ్‌కు బ్యాంక్ లోన్‌తో 200 & 330 గజాలు ప్లాట్స్ అమ్మకము. ✆ 99499 30241.

కుంచనపల్లి 40ft రోడ్‌ఫేసింగ్ హైవేకి 1.5 Kmదూరంలో 26 సెంట్లు స్థలం & గుంటూరు IRRకు 1 Kmదూరంలో 40ft రోడ్‌ఫేసింగ్ 500 చ||గ|| స్థలం అమ్మకం. 9908188946.

గుంటూరు నుండి కేవలం 6KM బుడంపాడు మెయిన్‌రోడ్ దగ్గర్లో వెంచర్స్ 40 అ||, 33 అ|| రోడ్స్, కరెంట్, స్పా.ర. గ|| 9వేలు, 15 వేలు మా|| 83175 28192.

అతి తక్కువ ధరకే గుంటూరు జిల్లా అంగలకుదురులో నాలుగు సెంట్లు స్థలం అమ్మకానికి కలదు ఒక సెంట్ 5 లక్షలు సంప్ర: 95155 20741.

TO LET

LUXURY VILLA
Luxury A Type 4 BHK Villa for Rent and available in Premium Gated Community Raintree Park. Opp Nagarjuna University.
9848112678

COMMERCIAL

పేరేచర్ల, క్రికెట్ స్టేడియం ఎదురు, 25000 బాయిలర్ కోళ్ల సామర్థ్యం గల పౌల్ట్రీ 5 షెడ్స్ అన్ని వసతులతో అద్దెకు ఇవ్వబడును. 98662 50965.

JOBS

గుంటూరు ఆటోనగర్‌లోని ప్రముఖ టైర్ల షాప్ నందు కంప్యూటర్ నాలెడ్జ్ గల Tally అకౌంటెంట్ (Male) కావలెను. వ: 35 సం||లోపు. 96423 85343.

భారతదేశ అగ్రగామి సంస్థలో పార్ట్/ ఫుల్ టైం బిజినెస్ పార్ట్నర్‌గా చేరండి అధిక కమిషన్ పొందండి. అ: 10th, వ: 30-65 సం||. 79892 46788.

INDUSIND నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ తెనాలి బ్రాంచికు మహిళా మేనేజర్స్ కావలెను. Q: డిగ్రీ, 21-45 సం||, తెనాలికి 5 కి.మి.లోపువారు. ✆ 9849994227.

ఇంటి పని, ఆవులు, గేదెలు, డ్రైవింగ్, ఆర్గానిక్ వ్యవసాయం తెలిసిన వారు కావలెను. పాలు పితుకుట & డ్రైవింగ్ వచ్చిన వారికి ప్రాధాన్యత. ✆ 98481 32048.

ప్రముఖ కంపెనీకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. టార్గెట్ లేదు, కనీస జీతం 10K+ ఇన్సెంటివ్‌లు మరియు ప్రయాణ భత్యాలు. ✆ 91770 56787.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour **Rs.770/-**
3Ads Package **Rs.1945/-**

5 lines Classified B/W **Rs.650/-**
3Ads Package **Rs.1625/-**

ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

'పది' విద్యార్థుల బీభత్సం వెనుక వైకాపా నాయకుడు

అనంతవరప్పాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: అనంతవరప్పాడు గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల తరగతి గదిలో వైకాపా అధ్యక్షుడు జగన్ పుట్టిన రోజు పార్టీ నిర్వహించి, మద్యం మత్తులో ఫ్యాను, బల్లలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. తాజాగా ఈ కేసులో చేపట్టిన పోలీసుల విచారణలో ఆ గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు చాగంటి వెంకటప్పారెడ్డి ప్రమేయం ఉన్నట్లు తేలింది. దీంతో ఆ కేసులో ఆయన్ను నాలుగో నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ రోజు విద్యార్థులు తమకు కావాల్సిన మద్యం సీసాలు, కేక్, ఇతర తినుబండారాలను తీసుకొచ్చుకునేందుకు ఆయన బైక్‌నే వినియోగించారని, దానిపైనే రాత్రంతా తిరిగారని తేలింది. కాగా, తరగతి గదిలో విద్యార్థులు చేసిన నష్టం రూ.35 వేలకుపైన ఉంటుందని విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయురాలు తిరుమలశెట్టి మాధవి అధికారులకు నష్టం అంచనా వివరాలను అందించారు. నాలుగో నిందితుడు కూడా నిర్ధారణ కావడంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిందని సీఐ రామానాయక్, ఎస్సై బాబురావులు తెలిపారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

జిల్లాకు చెందిన తల్లీకుమార్తెల దుర్మరణం

విజయలక్ష్మి సంధ్యారాణి (పాతచిత్రాలు)

సిరుగుప్ప, న్యూస్‌టుడే: తీర్థయాత్రల నుంచి తిరిగొస్తున్న వారు ఘోర రహదారి ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా తెక్కెలకోట పోలీసుస్టేషన్ పరిధిలోని దేవినగర్ క్యాంపులో బుధవారం ఉదయం సంభవించిన ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా నిట్టూరు గ్రామానికి చెందిన మాగంటి నాగ ప్రసాదరావు అలియాస్ వార్డెన్ ప్రసాద్ (70), సిరుగుప్పకు చెందిన మారుపూడి విజయలక్ష్మి (75), ఆమె కూతురు గోగినేని సంధ్యారాణి (35) మృతులుగా గుర్తించారు. ప్రసాదరావు భార్య మాగంటి పద్మ, సంధ్యారాణి భర్త బ్రహ్మేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. అయిదు రోజుల కిందట ఇరు కుటుంబాలకు చెందిన అయిదుగురు కలిసి కారులో తమిళనాడులోని మధురై, కంచి, కేరళ రాష్ట్రంలోని పలు ఆలయాల సందర్శనకు బయలుదేరారు. యాత్ర ముగించుకొని బెంగళూరు మీదుగా వీరు ఉంటున్న నిట్టూరుకు తిరుగుపయనమయ్యారు. మరో 15 నిమిషాలలో గమ్యస్థానం చేరుకుంటారనేలోపు ప్రమాదం సంభవించింది. కారు నడుపుతున్న ప్రసాదరావు నిద్రమత్తులో రోడ్డు అంచున ఉన్న డ్రాప్‌ను గుర్తించక బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. సిరుగుప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పంచనామా నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. గాయపడిన ఇద్దరు బళ్లారి బిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

★ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురితో పాటు గాయపడిన ఇద్దరు కృష్ణా, గుంటూరు జిల్లాలవారు. మాగంటి ప్రసాద్, భార్య పద్మావతి కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని రాచపట్నంకు చెందినవారు. వ్యవసాయం నిమిత్తం 45 ఏళ్ల కిందట బళ్లారి జిల్లా సిరుగుప్ప సమీపంలోని క్యాంపులో స్థిరపడ్డారు. మృతి చెందిన విజయలక్ష్మి, ఆమె కుమార్తె సంధ్యారాణిది గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని చింతలపూడి. గాయపడిన బ్రహ్మేశ్వరరావుది విజయవాడ సమీపంలోని ఘంటసాల. వీరు వ్యవసాయం నిమిత్తం సిరుగుప్పకు వచ్చి స్థిరపడ్డారు. బ్రహ్మేశ్వరరావు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

ఉసురు తీసిన మనస్పర్థలు

చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: భార్యాభర్తల మధ్య కొంత కాలంగా చోటుచేసుకున్న వివాదం వివాహిత ఆత్మహత్యకు దారి తీసింది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రూరల్ మండలం చల్లావారిపాలేనికి చెందిన పతంగి సాయిలక్ష్మి (26) ఇన్నర్ రింగ్‌రోడ్డులోని శిల్పారామం వెనక ఉన్న చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన పతంగి ఉమామహేశ్వరరావు.. నగరంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన సాయిలక్ష్మిని ప్రేమించి 2017లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఆయన మిర్చియార్డులో పనికి వెళుతుంటారు. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలంగా ఇరువురి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. సాయిలక్ష్మి తండ్రి నాగేశ్వరరావు ఇద్దరికీ నచ్చజెప్పటంతో కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి ఇద్దరూ గొడవ పడ్డారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇద్దరూ స్టేషన్ నుంచి ద్విచక్రవాహనంపై గుజ్జనగుండ్ల సెంటర్‌కు వచ్చారు. అక్కడ మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మళ్లీ ఇద్దరూ స్టేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు ఎవరూ అందుబాటులో లేరు. ఉమామహేశ్వరరావు బయటకు వెళ్లగా.. సాయిలక్ష్మి స్టేషన్ నుంచి బయకు వచ్చి సమీపంలోని చెరువులో దూకింది. స్థానికులు చూసి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

వాజ్‌పేయీ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

ఆవిష్కరణకు సిద్ధం చేసిన విగ్రహం

తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతిలోని వెంకటపాలెం సమీపంలో గురువారం నిర్వహించే మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ, అటల్-మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తరలిరానున్నారు. బహిరంగ సభ కోసం టెంట్లు, పార్కింగ్ స్థలం కేటాయించారు. ఈ కార్యక్రమానికి రాజధాని రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆకుపచ్చ కండువాలతో కార్యక్రమానికి హాజరుకావాలని అమరావతి ఐకాస నాయకులు రైతులకు పిలుపునిచ్చారు. ఆయా ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ తమీమ్‌అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 140, రిటైల్ ధర - 167, చికెన్ విత్‌స్కిన్ - 242, చికెన్ స్కిన్‌లెస్ - 276.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -135 రిటైల్ ధర 162 చికెన్ విత్ స్కిన్ - 235, చికెన్ స్కిన్‌లెస్ - 267.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 147, 156, 167 చికెన్ విత్ స్కిన్ - 284 చికెన్ స్కిన్‌లెస్ - 294.

వెంకటపాలేనికి ఆర్టీసీ బస్సులు

పట్నంబజారు: వెంకటపాలెంలో గురువారం జరిగే మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆర్టీసీ అధికారులు 100 బస్సుల్ని ఏర్పాటు చేశారు. గుంటూరు-1 డిపో నుంచి 20, గుంటూరు-2 నుంచి 20, తెనాలి, మంగళగిరి, పొన్నూరు నుంచి 10 బస్సుల చొప్పున ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. డిపోల్లోని బస్సులు గురువారం తెల్లవారుజామున ఆయా ప్రాంతాల్లోని ప్రజల్ని వెంకటపాలేనికి తీసుకెళ్లి, సాయంత్రం తిరిగి స్వస్థలాలకు తీసుకొస్తాయన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

తెనాలి

• తెనాలి • పొన్నూరు

పీఏసీఎస్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం నేడు

కొల్లిపర, న్యూస్‌టుడే: కొల్లిపర, అత్తోట పీఏసీఎస్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం సాయంత్రం నిర్వహించనున్నట్లు తెదేపా మండల అధ్యక్షులు భీమవరపు కోటిరెడ్డి తెలిపారు. బుధవారం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయంత్రం మూడు గంటలకు అత్తోట, నాలుగు గంటలకు కొల్లిపరలో జరిగే కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీఏసీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు, వడ్రాణం హరిబాబు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.

వామనావతారంలో వైకుంఠుడి దర్శనం

తెనాలి వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం స్వామివారు వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
- న్యూస్‌టుడే, తెనాలి(కొత్తపేట),

తెనాలి మార్కెట్ యార్డులో..

నిమ్మకాయల ధరలు రూ. (క్వింటా)

అత్యధికం:1400
అత్యల్పం:900
సగటు: 1100
– న్యూస్‌టుడే, తెనాలి టౌన్

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తెనాలి : 80085 73125 పొన్నూరు : 80085 73144

? ముత్తంశెట్టివారిపాలెం దయానంద వారి వీధి ప్రవేశం వద్ద ఉన్న కల్వర్టు పగిలి ప్రమాదకరంగా ఉంది. **- రాంకుమార్, ముత్తంశెట్టివారిపాలెం.** ✔ త్వరలో మరమ్మతులు చేయిస్తాం. ? చినరావూరు పార్కు కూడలిలో వీధి దీపాలు వెలగడం లేదు. **- శివకుమారి.** ✔ సత్వరం మరమ్మతులు చేయిస్తాం. **- రామ అప్పలనాయుడు, మున్సిపల్ కమిషనర్.** ★ తెనాలి రామలింగేశ్వరపేటలో తాగునీటి సరఫరా సమస్యపై అందిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు స్పందించి.. మరమ్మతులు చేయించారు. ★ తెనాలి బోసురోడ్డులోని నిర్వహణ లేని ఖాళీ స్థలంపై అందిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు స్పందించి.. పిచ్చి పొదలను తొలగింపజేశారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

? పాత పొన్నూరు శివారులో వీధి దీపం వెలగడం లేదు. మరమ్మతులు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. **- కిశోర్‌బాబు** ✔ పాడైపోయిన వీధి దీపాన్ని బాగు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. **- షేక్ హసీనా, సహాయ ఇంజినీరు.** ? పొన్నూరు పట్టణ పరిధి ముబారక్‌నగర్‌లోని మురుగు నీటి కాలువలో వ్యర్థాలు పేరుకున్నాయి. **- షేక్ ముంతాజ్, ముబారక్‌నగర్** ✔ వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం. **- పోతురాజు, ప్రజారోగ్యశాఖాధికారి.** ★ పట్టణ పరిధి నేతాజీ నగర్‌లో మూడు రోజులుగా చెత్త తొలగించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. పేరుకుపోయిన చెత్తను తొలగింపజేశారు. – న్యూస్‌టుడే, పొన్నూరు

సంతకాల ఫోర్జరీపై చర్యలేవి..?

స్వయం సహాయక సంఘం (గ్రూపు) సభ్యులకు న్యాయం ఎండమావేనా..

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే:

పట్టణ మున్సిపల్ మెప్మా పరిధిలోని సిరివెన్నెల స్వయం సహాయక సంఘం (గ్రూపు) అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి సీసీ రుణం తీసుకుని చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నట్లు సభ్యులు పురపాలిక, రెవెన్యూ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం ఎండమావే అయింది. ఫోర్జరీ ఘటనపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటే ఇతర (గ్రూపు లీడర్లు, సభ్యులు అలాంటి నేరాలకు పాల్పడకుండా ఉంటారు. కానీ దొంగ సంతకాలతో తీసుకున్న లోను వ్యవహారం వెలుగులోకి వచ్చి.. అదెక్కడ తమ మెడకు చుట్టుకుంటుందని కాలయాపన చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. సదరు (గ్రూపు అధ్యక్ష కార్యదర్శులు తీసుకున్న మూడో విడత రుణం కింద సభ్యులు చెల్లించిన మొత్తం నగదు బ్యాంకులో జమ చేయకుండా వ్యక్తిగతానికి వాడుకున్న దాంట్లో ఎంతో కొంత కట్టించి మమ అనిపించేందుకు అధికారులు మంతనాలు జరుపుతున్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రూ.100 కోట్ల రుణం ఇవ్వాలని చెప్పిన మంత్రి నాదెండ్ల మనోహర్‌పై పొదుపు సంఘాల మహిళలకు ఉన్న నమ్మకం సంబంధిత అధికారులపై కొరవడింది.

మెప్మా విభాగ కార్యాలయం నడుస్తున్న మహిళా మండలి భవనం

ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించినా..

తెనాలి పురపాలక సంఘం ఆరో వార్డు సభ్యులు (సిరివెన్నెల (గ్రూపు) మూడేళ్ల కిందట 3వ విడత కింద రూ.15 లక్షల రుణం తీసుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులు మొదటి, రెండో విడతల్లో తీసుకున్న రుణం సజావుగా చెల్లించారని భావించిన సభ్యులు మూడో విడత చెల్లింపుల గురించి పట్టించుకోలేదు. అధికారుల సహకారం తోడవడంతో సదరు లీడర్లే సభ్యుల సంతకాలు చేసి మరో రూ.2.50 లక్షల సీసీ రుణం తీసుకున్నారు. ఇదంతా లోపాయికారిగా అప్పటి అధికారులకు తెలిసి కూడా గమ్మున ఉన్నారు. సభ్యులు రోడ్డెక్కి ఆందోళన చేసే వరకు తెలియనట్లు వ్యవహరించారు. దీంతో పాలుపోని సభ్యులు జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. వారి ఆదేశాల మేరకు ఒక ఆర్పీని మాత్రం విధులకు రావొద్దని చెప్పి సరిపుచ్చారు అధికారులు. లీడర్లు, సభ్యులు జమ చేయమని ఇచ్చిన రుణం సొమ్ము వాడుకోవడం, సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేయటం వాస్తవమని మెప్మా సీఎంఎం విజయకుమారి న్యూస్‌టుడేకు తెలిపారు.

పేదల ఆరోగ్యానికి భరోసా

లబ్ధిదారుడికి చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పక్కన తెదేపా నేతలు

పెదకాకాని, న్యూస్‌టుడే: పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తోడ్పాటు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. పెదకాకాని, నంబూరు, తక్కెళ్లపాడు, కొప్పురావూరు, వెనిగండ్ల గ్రామాలకు చెందిన ఆరుగురికి బుధవారం ఆయన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బ్యాంకు కాలమానిని ఆవిష్కరణ

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: కేంద్రం సహకార సంఘాల బ్యాంకులపై తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం బ్యాంకు కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్టిగేజ్ రుణ పరిమితిని రూ.30 లక్షలకు, తీసుకున్న లోను చెల్లింపునకు కాలపరిమితి 15 సంవత్సరాలకు పెంపు, గ్రౌండ్ ఫ్లోర్ పనుల పూర్తి అంచనాలను సభ్యులు ఆమోదించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా 2026 బ్యాంకు కాలమానిని సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. వైస్ ఛైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కోశాధికారి కోట పున్నారావు, డైరెక్టర్లు, ఇన్‌ఛార్జి సెక్రటరీ కె.వి.వి. అమరనాథ్ ఖాతాదారులు పాల్గొన్నారు.,

కాలమానిని ఆవిష్కరిస్తున్న హరిప్రసాదరావు, తదితరులు

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిద్ధం కావాలి

పొన్నూరు, న్యూస్‌టుడే: విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిద్ధం కావాలని విశాఖపట్నం ఐఐపీఈ అసోసియేట్ ప్రొఫెసర్ హేమంత్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అల్గారిథమ్స్‌తో ఇంజినీరింగ్ విద్యలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. నేటి యువ ఇంజినీర్లు సాంకేతిక నైపుణ్యాలతో పాటు విశ్లేషణాత్మక ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

మాట్లాడుతున్న ప్రొఫెసర్ డాక్టర్ హేమంత్‌కుమార్

ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం ఎంపిక

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ఏపీటీఎఫ్ తెనాలి పట్టణ నూతన కార్యవర్గ ఎంపిక బుధవారం పట్టణంలోని కార్యాలయంలో జోనల్ సమన్వయకర్త పుట్టా జనార్దనరావు అధ్యక్షతన నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడిగా బెల్లంకొండ వెంకట్, ప్రధాన కార్యదర్శిగా ఎం.వెంకటేష్ ఇతర ప్రతినిధులను ఎంపిక చేసినట్లు తెలిపారు.

'విద్యార్థులం అనే మేము.. మత్తుకు దూరంగా ఉంటాం'

డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని.. ఎక్కడైనా అవి విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ బి.జనార్దనరావు విద్యార్థులకు సూచించారు. అనంతరం మత్తుకు దూరంగా ఉంటామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక మహిత కళాశాలలో బుధవారం నిర్వహించిన 'సంకల్పం' అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. సీఐ సాంబశివరావు, ఎస్సై కరిముల్లా, అధ్యాపకులు పర్యవేక్షించారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా కార్యదర్శిగా 'రావూరి సుబ్బారావు'

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా కార్యదర్శిగా తెనాలికి చెందిన 'రావూరి సుబ్బారావు' నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం నియామక పత్రం అందుకున్నారు. ఆయన మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. సుబ్బారావు దాదాపు 30 సంవత్సరాలుగా తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.

పీఏసీఎస్ అధ్యక్షునిగా 'కావూరు చంద్రమోహన్'



తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి నియోజకవర్గ పరిధిలోని 5 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన పాలకవర్గాలను ప్రకటించింది. ఇందులో తెనాలి మండల పరిధిలోని ఎరుకలపూడి సంఘానికి కావూరు చంద్రమోహన్‌ను ఛైర్మన్‌గా, సాంబశివరావు, దుర్గారావును సభ్యులుగా నియమించింది. గురువారం గుడివాడ గ్రామంలో జరుగనున్న అభినందన సభకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నాయకులు హాజరుకానున్నారని స్థానిక ప్రతినిధులు తెలిపారు.

మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు

పెదకాకాని, న్యూస్‌టుడే: విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని పెదకాకాని ఎస్సై రామకృష్ణ తెలిపారు. సీఐ సూచనలతో బుధవారం పెదకాకానిలో నిర్వహించిన 'సంకల్పం' ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదాం అనే నినాదంపై ఆయన అవగాహన కల్పించారు. అనంతరం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభాదేవికి బంగారు పతకం ప్రదానం

డాక్టర్ మేజర్ కాకుమాను వుళ్ళక్కి తన వైద్య, సామాజిక సేవలతో సమాజంపై విశేష ప్రభావం చూపారని పలువురు వైద్యులు కొనియాడారు. పట్టణంలోని ఐఎంఏ హాలులో బుధవారం ఆయన వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యురాలు కె.ప్రభాదేవికి మేజర్ కాకుమాను వుళ్ళక్కి స్మారక బంగారు పతకం ప్రదానం చేశారు. ఐఎంఏ పాలకవర్గం కె.శ్యామ్‌ప్రసాద్, జి.కోటేశ్వరరావు, జి.రవిశంకరరావు, టి.అఖిలేష్, టి.రాకేష్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే, తెనాలి(కొత్తపేట),**

నారాకోడూరు విద్యార్థినుల ప్రతిభ

చేబ్రోలు,న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం గుంటూరులోని పరీక్షా భవన్‌లో ఆహార పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నారాకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 9వ తరగతి విద్యార్థినులు కృష్ణ తులసి వ్యాసరచనలో, సాక్షి డిబేట్‌లో ప్రథమ స్థానం సాధించారని ప్రధానోపాధ్యాయుడు ఏడుకొండలు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు జిల్లా ఉన్నతాధికారులు ప్రశంసా పత్రాలు అందించారని చెప్పారు.

జిల్లా అధికారుల నుంచి ప్రశంసా పత్రాలు అందుకుంటున్న విద్యార్థినులు

బహిరంగ ప్రకటన

నా క్లయింట్లు 1) మద్దాలి గురవయ్యగారి కుమారుడు శేషాచలం, వీరి భార్య 2) మద్దాలి వెంకట లక్ష్మీ సుధా మాధవి, ఇరువురు గుంటూరు జిల్లా, తెనాలి, యం.యస్. పాలెం, స్వరాజాటీస్ దగ్గర, ఆంధ్రరత్న రోడ్డు, బాబా టవర్స్, ఫ్లాట్ నెం.105, 19-1-9/8 గార్ల సంజాయిషీ పొంది యావన్మందికి ఈ బహిరంగ ప్రకటన ద్వారా తెలియ జేయునది ఏమనగా:

నాక్లయింట్లు దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తులను దఖలు ద.నెం. 22487/2024, తేది.25-05-2024 మరియు విక్రయ ద.నెం.21548/2024, తేది.27-03-2024 యస్.ఆర్.ఓ తెనాలి ద్వారా రిజిష్టరు పొంది యున్నారు. సదరు ఆస్తులకు లింకుదస్తావేజు 1) వీలునామా ద.నెం. 66/2001, విక్రయ దస్తావేజు నెంబర్లు 2) 1618/1994, 3) 3994/1999, 4) 2722/2002, 5) 2170/1992, అన్నీ యస్.ఆర్.ఓ తెనాలి అయివున్నది.

సదరు మద్దాలి వెంకట లక్ష్మీ సుధా మాధవిగారు ఒరిజినల్ లింకు విక్రయ దస్తావేజు నెంబర్లు 1618/1994, 3994/1999, 2722/2002 పోగొట్టుకొని సంబంధిత పోలీసు వారికి రిపోర్టు ఇచ్చి సర్టిఫికెట్ కూడా పొంది యున్నారు, సదరు దస్తావేజులను ఏవిధంగాను దుర్వినియోగం చేయలేరు. పువ్వాడ సాంబశివరావుగారి తల్లి గారు సాంబశివరావుగారి కంటే ముందే ఇంటెస్టేట్గా మరణించియున్నారు. షెడ్యూలు దాఖలా ఆస్తులు నా క్లయింట్లు సంపూర్ణ స్వాధీన హక్కుభుక్తములలో ఉన్నవి.

నాక్లయింట్లు సదరు ఆస్తులు విక్రయించుటగానీ, యాక్సిస్ బ్యాంకు బెంజి సర్కిల్ బ్రాంచి, విజయవాడ లేదా ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, ఇతర ఋణసంస్థల నుండి గానీ, వ్యక్తుల నుండి గానీ ఋణమును పొందగోరు చున్నారు. సదరు ఆస్తుల విక్రయం, తనఖాపై ఎవరికైనా ఎటువంటి అభ్యంతరములు ఉన్ననూ ఈ బహిరంగ ప్రకటన తేదీ నుంచి నాలుగు రోజులలోగా నాకు లిఖిత పూర్వకంగా తెలియ జేయవలెను. తదుపరి క్లయిములు నాక్లయింట్లును గానీ, సదరు ఋణదాతలైన నేషనలైజ్డ్ బ్యాంకు, కార్పొరేట్ /ప్రైవేటు బ్యాంకు, ఇతర ఋణసంస్థలను గానీ, వ్యక్తులను గానీ బైండు చేయజాలవు.

షెడ్యూలు: (దఖలు ద.నెం.22487/2024):- గుంటూరు డి. తెనాలి సబ్-డి, యిలాకా తెనాలి మున్సిపల్ టౌన్ సర్వే దాఖలా 7వ వార్డు, 5వ బ్లాకు, పాత డోరు నెం.18-12-6, టి.యస్.నెం.176/5రు లో చ.గ.21-66 ఖాళీ స్థలమునకు హద్దులు: తూర్పు:- సింధు ప్రైడ్ అపార్టుమెంట్ హద్దు, 5-0 అం.లు, దక్షిణం:- ఆంధ్రరత్న రోడ్డు హద్దు, 39-0 అం.లు, పడమర:- మార్కండేయ వీధి హద్దు, 5-0 అం.లు, ఉత్తరం:- మద్దాలి వెంకట లక్ష్మీ సుధా మాధవి నిల్వ స్థలము హద్దు, 39-0 అం.లు

(విక్రయ ద.నెం.21548/2024):- గుంటూరు డి. తెనాలి సబ్-డి, యిలాకా తెనాలి మున్సిపల్ టౌన్ సర్వే దాఖలా 7వ వార్డు, 5వ బ్లాకు, పాత డోరు నెం. 18-12-6, టి.యస్.నెం.176/5రు లో చ.గ.172.5రు ఖాళీ స్థలమునకు హద్దులు: తూర్పు:- సింధు ప్రైడ్ అపార్టుమెంట్ హద్దు, 53-7 అం.లు, దక్షిణం:- ఆంధ్రరత్న రోడ్డు హద్దు, 39-0 అం.లు, పడమర:- మార్కండేయ వీధి హద్దు, 57-0 అం.లు, ఉత్తరం:- మాజేటి జయ వెంకట సాంబశివరావుగారి హద్దు, 16-10 అం.లు
సదరు చ.గ.172.5రు లో చ.గ.21-66లు దఖలు పోను మిగిలిన చ.గ.150.84 ఖాళీ స్థలము మాత్రమే.

మంగళగిరి,
ది.25-12-2025

ఇట్లు: వాకా రామగోపాల్ గౌడ్, న్యాయవాది,
డోర్ నెం.1-443, కొత్తపేట, మంగళగిరి,
సెల్ నెం: 9848116475

29వ వార్షికోత్సవ మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు

ఇమ్మానుయేలు ప్రార్థనా గోపురము తెనాలి

స్థాపితం: 1996

మనుషులు ఏలు నొకడు పుట్టును. అతను నీతిమంతుడై దేవునియందు భయభక్తులు కలిగి ఏలును 2వ సమూయేలు 23-3

మా అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న నాయకులకు, అధికారులకు, సంఘ పెద్దలకు, సహాపెద్దలకు, తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వార్షికోత్సవ మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు.

శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు
మాజీ శాసనసభ్యులు



శ్రీమతి & శ్రీ రెవ. A.భానుప్రసాద్
వ్యవస్థాపక అధ్యక్షులు - ☎ 94403 21464
www.iptministries.org,
e-mail: bhanuprasad@iptministries.org

ఇమ్మానుయేలు ప్రార్థనా గోపురం
★ ఈస్ట్ కెనాల్ రోడ్, గంగానమ్మపేట. ★ జాషువా నగర్, నందివెలుగు
★ మఠం బజార్, మారిసుపేట

కొలకలూరులో..

పాత పొన్నూరులో..

పెదకాకానిలో..

విద్యుత్తు దీపాల వెలుగుల్లో చర్చిలు

క్రిస్మస్ పండగ సందర్భంగా తెనాలి, పొన్నూరులోని చర్చిలను విద్యుత్తు దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. రంగురంగుల కాంతులతో చర్చిలు వెలుగులు విరజిమ్ముతూ పండగ శోభను సంతరించుకున్నాయి. క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
- న్యూస్‌టుడే బృందం

తెనాలిలోని చారిత్రక టౌన్ చర్చి

దీపాల కాంతుల్లో సెంటినరీ..

బీటెక్ పరీక్షలు వాయిదా

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్, బీ ఆర్క్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీఈ ఆలపాటి శివప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న జరగాల్సిన బీటెక్ మూడో ఏడాది మొదటి సెమిస్టర్ రెగ్యులర్, రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షను జనవరి 3కు, ఈ నెల 26న జరగాల్సిన బీ ఆర్కిటెక్చర్ రెండో ఏడాది మొదటి సెమిస్టర్ రెగ్యులర్, రెండో ఏడాది రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ జనవరి 9కి వాయిదా వేసినట్లు సీఈ తెలిపారు.

పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి స్థల పరిశీలన

చేబ్రోలు,: నారాకోడూరు, వీఎన్ పాలెం గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని డ్వామా పీడీ వి.శంకర్ అన్నారు. బుధవారం రెండు గ్రామాల్లో భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఒక్కో పంచాయతీకి రూ.32 లక్షలు మంజూరు అయ్యాయని.. వెంటనే శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.

వేంకటేశ్వరస్వామి సేవలో ఒడిశా గవర్నర్ సతీమణి

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: తెనాలి వైకుంఠపురంలో కొలువైన శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు సతీమణి జయశ్రీ బుధవారం రాత్రి సందర్శించారు. అర్చకులు ఆమెకు స్వాగతం పలికి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య ఆలయానికి తీసుకొచ్చారు. ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి తహసీల్దార్ కె.వి.గోపాలకృష్ణ, ఈవో అనుపమ తదితరులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.

వైకాపా నాయకుల మధ్య ఘర్షణ

పొన్నూరు: పట్టణ పరిధిలోని 7వ వార్డు, 18వ వార్డుకు చెందిన వైకాపా యువ నాయకుల మధ్య బుధవారం తెల్లవారుజామున ఘర్షణ చోటు చోటు చేసుకుంది. మద్యం మత్తులో వారి మధ్య ఘర్షణలు జరిగినట్లు సమాచారం. ఈ విషయం తెలియగానే అర్బన్ పోలీసులు ఆ ప్రాంతానికి రాగా.. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలిసింది.

మున్సిపల్ ఉద్యోగుల నిరసన

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: తెనాలి మున్సిపల్ ఉద్యోగి వెంకట్రామయ్యపై వైకాపా కౌన్సిలర్ కుర్రా సుజాత భర్త శ్రీను చేసిన దాడిని నిరసిస్తూ రెండో రోజు బుధవారం మున్సిపల్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వారికి సంఘీభావంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పురపాలక సంఘాల ఉద్యోగులు నిరసన తెలిపారు.

బస్సు ఢీకొని వృద్ధుడికి గాయాలు

చేబ్రోలు, న్యూస్‌టుడే: వేజండ్లకు చెందిన మురళీకృష్ణ అనే వృద్ధుడు చేబ్రోలు వైపు నుంచి నారాకోడూరుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. గుంటూరు నుంచి చీరాల వైపు వెళ్తున్న బస్సు చేబ్రోలు సమీపంలో ఢీకొట్టింది. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజాసమస్యల పరిష్కారంలో సీపీఐది కీలక పాత్ర

పొన్నూరు: ప్రజాసమస్యల పరిష్కారంలో సీపీఐ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి పేర్కొన్నారు. బుధవారం సీపీఐ శత వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు నుంచి పొన్నూరు వరకు ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. మాల్యాద్రి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలే శరణ్యమని తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని సూచించారు. సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: సీపీఐ శత వార్షికోత్సవాల స్ఫూర్తిని పట్టణ ప్రజలకు తెలియజేసేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

చిరస్మరణీయులు శ్రీరామమూర్తి

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: తెనాలికి తొలి నాటక నంది అవార్డును అందించిన నటులు, రచయిత దివంగత రావి నూతల శ్రీరామమూర్తి చిరస్మరణీయులని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం స్థానిక పింఛనుదారుల అసోసియేషన్ హాలులో ఆయన వర్ధంతి నిర్వహించారు. రావి నూతల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 మంది కళాకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. ఫౌండేషన్ 2026 తెలుగు కాలమానిని ఆవిష్కరించారు. గరికపాటి సుబ్బారావు, అంగలకుదురు ఉప సర్పంచి నాగభూషణం, డాక్టర్ కడియాల వెంకట రమణ, నటుడు వేమూరి విజయభాస్కర్, రచయిత అయినాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చతుర్థ వర్ధంతి

నాన్న
సదా మా మనస్సులో...

జననం : 15-06-1947
మరణం : 25-12-2021

కీ.శే. కావూరి రామమోహనరావు గారు
తెనాలి: Senior Line Inspector (Rtd) APSPDCL

మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది.. స్మృతిపథంలో, మీరు చూపిన మార్గంలో సాగుతూ.. మీరు భౌతికంగా మా నుండి దూరమైనా మీ మధుర స్మృతులు మా మదిలో మెదులుతూనే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.. అశ్రునయనాలతో..

కుటుంబ సభ్యులు

(c) eenadu

సీపీఐ ద్విచక్ర వాహన ర్యాలీ

ర్యాలీని ప్రారంభిస్తున్న మాల్యాద్రి, సీపీఐ నాయకులు

తాడేపల్లి, న్యూస్‌టుడే: సీపీఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ద్విచక్ర వాహన ర్యాలీ రెండోరోజు ఆత్మకూరు నుంచి ప్రారంభించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పేదలు, కార్మికులు, రైతులు, దళితులు హక్కుల కోసం సీపీఐ వందేళ్లుగా పోరాడుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీ సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రాంగణ ఎంపికల్లో సత్తా

ప్రత్తిపాడు(కాకుమాను), న్యూస్‌టుడే: తుమ్మలపాలెంలో మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో బీటెక్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు 17 మంది ఉద్యోగాలు సాధించినట్లు ప్రిన్సిపల్ ఎస్.గోపీకృష్ణ బుధవారం తెలిపారు. రూ. 3 నుంచి 12 లక్షల వార్షిక వేతనంతో వారికి కొలువులు వచ్చాయన్నారు. కార్యదర్శి బి.వి. సత్యనారాయణ విద్యార్థులను అభినందించారు.

క్రీడలకు ప్రాధాన్యం

మంగళగిరి గ్రామీణం: నిడమర్రు గ్రామంలో జగ్జీవన్ రామ్ యూత్ ఆధ్వర్యంలో 23, 24 తేదీల్లో క్రిస్మస్‌ను పురస్కరించుకుని వాలీబాల్ పోటీలు నిర్వహించారు. బుధవారం బహుమతుల ప్రదానోత్సవంలో రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల హరిదాసు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేశ్ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. విజేతగా నిలిచిన జగ్జీవన్ రామ్ జట్టుకు రూ. 15,116 నగదు బహుమతి అందజేశారు. కట్టెపోగు పౌలు, వెంకట్, యేసుబాబు, సాయి, పవన్ పాల్గొన్నారు.

NOTICE

C.S. COM. NO. 816 OF 2024
IN THE HIGH COURT AT CALCUTTA
COMMERCIAL DIVISION ORIGINAL SIDE

PRESIDENT OF THE UNION OF INDIA M/S. V. K.UDYOG LTD. ...PLAINTIFF
VERSUS
THIMMISETTY VIJAYA KUMAR ..DEFENDANT

TO, THIMMISETTY VIJAYA KUMAR, carrying on business under the name and style of M/S. Varshini General Trading Co., as the sole proprietor there-of and having his office at D No 162/C1, G.T. Road, Guntur. Andhra Pradesh 522007.

GREETING: Whereas the abovenamed Plaintiff has instituted the Instant Suit in this Hon'ble Court against you, inter alia, praying for Leave under Cause 12 of the Letters Patent, and clams:
(a)Decree for a sum of Rs.23,65,242.00 (Rupees Twenty-Three Lakhs Sixty-Five Thousand Two Hundred and Forty-Two only);
(b) Pendent elite interest and Interest on judgment @ 12% per annum till realization; (c) Injunction; (d) Judgment on admission; (e) Receiver; (f) Attachment; (g) Costs; (h) Further or Other reliefs.
Hence, you are hereby required to cause an appearance to be entered by you in the office of the Registrar of this Court Within 30 (Thirty) days from the date of publication of this notice and are summoned to appear before this Court in person or by an advocate of the Court to answer the Plaintiff claim on the day the case is set down for hearing, upon which date you must be prepared to produce all your witnesses and all documents in your possession or power upon which you intend to rely in support of your case.
You are also required by the Court to file your written statement within 30 (Thirty) days from the date of publication of this notice. And you are hereby required to take notice that in default of your causing an appearance to be so entered the suit will be liable to be heard and determined in your absence.
By an order dated 28th October, 2025 passed by The Hon'ble Justice Krisna Rao wherein the Hon'ble Court has directed the petitioner to cause substituted service upon the defended. Witness: Mr. Sujoy Paul, The Hon'ble Acting Chief Justice of the High Court at Calcutta the 28th day of October Two Thousand and Twenty-Five.

SREENITA GHOSHDASTIDAR. Advocate.
Ph: 8884865523. MMS Chamber, 1st Floor, 4A, Council House Street, Kolkata-700 001
Dated 04/11/2025, For Registrar High Court at Caluctta Original Side.

క్రీడోత్సాహం.. గెలుపే లక్ష్యం..

EENADU SPORTS LEAGUE 2025

ఉత్కంఠగా ఈనాడు క్రికెట్ స్పోర్ట్స్ లీగ్ టోర్నమెంట్

Aster Ramesh HOSPITALS We'll Treat You Well

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ మైదానంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)-2025 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. పలు జట్ల మధ్య పోటీ నువ్వా.. నేనా అనే రీతిలో సాగాయి. క్రీడాకారులు గెలుపే ధ్యేయంగా పోటీపడుతున్నారు. బుధవారం వివిధ కళాశాలలకు చెందిన క్రికెట్ జట్లు పోటీల్లో తలపడ్డాయి.

గ్రౌండ్-2 జేకేసీ డిగ్రీ కళాశాల జయభేరి

నాలుగో మ్యాచ్ వాగ్దేవి డిగ్రీ కళాశాల(నరసరావుపేట)-జేకేసీ డిగ్రీ కళాశాల(గుంటూరు) మధ్య జరిగింది. టాస్ గెలిచి వాగ్దేవి కళాశాల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన జేకేసీ కళాశాల జట్టు 10 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 94 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. వాగ్దేవి డిగ్రీ కళాశాల జట్టు 8 వికెట్లు కోల్పోయి 60 పరుగులకే పరిమితమైంది. జేకేసీ డిగ్రీ కళాశాల బౌలర్ శ్రీహర్ష 3 కీలక వికెట్లు పడగొట్టి జట్టుకు విజయం అందించాడు.

ఎన్ఈసీ గెలుపుబావుటా..

అయిదో మ్యాచ్ కిట్స్ అక్షర ఇంజినీరింగ్ కళాశాల(యనమదల)-నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల(ఎన్ఈసీ) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన కిట్స్ కళాశాల బౌలింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన ఎన్ఈసీ కళాశాల 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. కిట్స్ అక్షర కళాశాల 6 వికెట్లు కోల్పోయి 94 పరుగులకే పరిమితమైంది. ఎన్ఈసీ కళాశాల బ్యాటర్ అమర్ సాయి 66 పరుగులు చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.

సత్తా చాటిన కేఎల్‌యూ

ఆరో మ్యాచ్ కె.ఎల్.విశ్వవిద్యాలయం(వడ్డేశ్వరం)-జేఎన్‌టీయూ(నరసరావుపేట)ల మధ్య జరిగింది. కేఎల్‌యూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. జేఎన్‌టీయూ కళాశాల 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు మాత్రమే చేసింది. కేఎల్‌యూ బ్యాటర్ ఆదిత్య 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions – The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor: Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor: Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Gift Partner: KL UNIVERSITY (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner: ఈనాడు.నెట్
TV Partner: ETV Bharat, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్ వీరే..

తిరుమలరావు, అబ్దుల్ రజాక్, శ్రీహర్ష, అమర్ సాయి, ఆదిత్య

గ్రౌండ్-1 సూపర్ ఓవర్లు.. జేసీ లా కళాశాలదే పైచేయి

మొదటి మ్యాచ్ జేసీ లా కళాశాల(గుంటూరు) -కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల(వింజనంపాడు) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన జేసీ లా కళాశాల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కిట్స్ కళాశాల జట్టు 10 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. అనంతరం జేసీ లా కళాశాల జట్టు చివరి బాల్‌కు సింగిల్ తీసి 83 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అంపైర్ నిర్ణయంతో రెండు జట్ల మధ్య 5 సూపర్ ఓవర్ల మ్యాచ్ ఏర్పాటు చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన కిట్స్ కళాశాల నాలుగు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. జేసీ లా కళాశాల జట్టు ఒక్క వికెట్ కోల్పోయి 48 పరుగులు చేసి జయకేతనం ఎగురవేసింది. తిరుమలరావు 3 వికెట్లు తీసి జట్టుకు విజయం చేకూర్చాడు.

కేబీఆర్ డిగ్రీ కళాశాల జయకేతనం

రెండో మ్యాచ్ టీజేపీఎస్ కళాశాల(గుంటూరు)-కేబీఆర్ డిగ్రీ కళాశాల(నరసరావుపేట) జట్ల మధ్య జరిగింది. కేబీఆర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీజేపీఎస్ జట్టు 10 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన కేబీఆర్ కళాశాల నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 9.2 ఓవర్లలో 98 పరుగులు లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచింది. అబ్దుల్ రజాక్ 44 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

● మూడో మ్యాచ్ ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (నరసరావుపేట)-ఎస్‌కేబీఆర్ డిగ్రీ కళాశాల(మాచర్ల) మధ్య జరగాల్సి ఉంది. ఎస్‌కేబీఆర్ కళాశాల జట్టు హాజరుకాకపోవడంతో ఏఎం రెడ్డి కళాశాల జట్టును విజేతగా ప్రకటించారు.

హోరాహోరీగా క్రికెట్ పోటీలు

తాడేపల్లి, మంగళగిరి, మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బాపిస్ట్‌పేట క్రికెట్ యూత్, నూతక్కి ఫ్రెండ్స్ యూత్ జట్ల మధ్య పోటీలో బాప్టిస్ట్‌పేట క్రికెట్ యూత్, భీమ్స్ ఆర్మీ, జీఎస్ఆర్ లెవన్ జట్లు తలపడగా.. భీమ్స్ ఆర్మీ గెలుపొందాయి. అండర్ లెవన్ టీమ్, చీతాస్ లెవన్ జట్ల మధ్య పోటీలో ఫోర్లు, సిక్సర్లతో చితాస్ లెవన్ జట్టు జయభేరీ మోగించింది. నవులూరు నైట్ రైడర్స్‌పై నారా పవర్ యూత్, కొలనుకొండ కుర్రోళ్లుపై బ్లాక్‌క్లాప్స్ జట్లు విజయం సాధించాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వారికి మార్కెట్ యార్డు ఛైర్మన్ జవ్వాది కిరణ్‌చంద్ రూ.3 వేలు నగదు బహుమతిని అందజేశారు.

ఎస్సీ శ్మశానానికి మహర్దశ

మంత్రి లోకేశ్ సొంత నిధులతో అభివృద్ధి

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: మంత్రి నారా లోకేశ్ సొంత నిధులతో ఆత్మకూరులో అభివృద్ధి చేసిన ఎస్సీ శ్మశానవాటికను బుధవారం పద్మశాలీ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, స్థానిక నాయకులు ప్రారంభించారు. ప్రహరీ నిర్మాణంతోపాటు ప్రార్థనా గది, విశ్రాంత గదులు, అంతర్గత సీసీ రోడ్డు, పార్కింగ్, నీటి సదుపాయం, స్నానపు గదులు, సిమెంటు బల్లలు, మరుగు దొడ్లు, పచ్చని గార్డెన్ ఏర్పాటు చేశారు. ఎంతో కాలంగా పనికిరాని విధంగా ఉన్న శ్మశానవాటికను సుందరంగా తీర్చిదిద్దినందుకు స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు కొడాలి విజయ్, ఏపీఐఐసీ డైరెక్టర్ కనికళ్ల చిరంజీవి, ఎర్రగుంట్ల భాగ్యారావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేమూరి మైనర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌కు బానిసలు కావొద్దు

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ఆత్మకూరులోని వీజే డిగ్రీ కళాశాలలో బుధవారం 'డ్రగ్స్ వద్దు బ్రో' కార్యక్రమం జరిగింది. మంగళగిరి రూరల్ ఎస్.ఐ చిరుమామిళ్ల వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ మురళీకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్‌కు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే 1972 లేదా 112, 100 నంబర్లకు తెలియజేయాలని కోరారు. ఎస్.ఐ హరికృష్ణ, శ్యామ్, కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు.

27న కేఎల్‌యూ స్నాతకోత్సవం

5 వేల మందికి డిగ్రీలు ప్రదానం

స్నాతకోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తున్న పార్థసారథివర్మ, జగన్నాథరావు, సుబ్బారావు, రామకృష్ణ, కిషోర్‌బాబు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 27న వడ్డేశ్వరంలోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి జి.పార్థసారథివర్మ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌పేటలోని కేఎల్‌యూ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5వేల మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేస్తామని తెలిపారు. ఇందులో 184 మంది పీహెచ్‌డీ, 700 మంది పీజీ, 4,500 మంది అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారన్నారు. గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరిచిన 44 మంది విద్యార్థులకు బంగారు, 40 మందికి రజత పతకాలను అందిస్తామని పేర్కొన్నారు. స్నాతకోత్సవానికి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ వినోద్ కె.సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని, ముంబై టాటా మెమోరియల్ సెంటర్ పీడియాట్రిక్ హిమాటో అంకాలజీ విభాగం ఛైర్‌పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనవల్లి గౌరవ అతిథిగా వస్తున్నారని వివరించారు. కార్యక్రమ సంధానకర్త, వర్సిటీ రిజిస్ట్రార్ కె.సుబ్బారావు మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులకు ఇప్పటికే సమాచారం అందించామన్నారు. 27న ఉదయం 9గంటల కల్లా యూనివర్సిటీ వేదిక వద్దకు చేరుకోవాలని కోరారు. కె.సుబ్రహ్మణ్యం, కె.రామకృష్ణ కన్వీనర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్రొ వైస్‌ఛాన్సలర్ కె.ఎస్.జగన్నాథరావు, డీన్ ఎం.కిషోర్‌బాబు పాల్గొన్నారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

ఎలక్ట్రిక్ ఆటో తయారు చేయుట మరియు రిపేరుచేయుట కోర్సు మరియు ట్రైనింగ్ ఇవ్వబడును. కోర్స్ ఫీజు2000/- వివరాలకు ఆటోనగర్ గుంటూరు. Ph: 8885351707.

INDUSTRY

MACHINERY FOR SALE

ఖమ్మంలో మంచి రన్నింగ్‌లో ఉన్న UPVC విండోస్ & డోర్స్ కంపెనీ అమ్మకం/ లీజుకు ఇవ్వబడును. సెల్: 9440108943.

REAL ESTATE

FLAT FOR SALE

VIDYANAGAR

వికాస్ నగర్ ప్రైమ్ ప్రాంతంలో 5వ ఫ్లోర్ 729 చ.అ, 25 చ.గ. గ్రౌండ్ షేర్‌తో అన్ని వసతులుతో 1B/R డీలక్స్ ఫ్లాట్ అమ్మకానికి కలదు. 98493 51256.

LAND FOR SALE

GENERAL

450 **ఎకరాల్లో** మెగా అవకడో ఫామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు 6 లక్షలకే 5 సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. 9133574455.

PLOT FOR SALE

INNER RING ROAD

ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్-1 కి అతి దగ్గరలో సాయినాథ్ కాలనీ 2లైన్‌లో నార్త్ ఫేస్ 30" రోడ్డు గల 277 చ॥గ॥ ఖాళీ స్థలము కలదు. 98493 51256.

GENERAL

133.33 Sq.Yds. కేవలం 1,00,000/- మాత్రమే. వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133633855.

గుంటూరు-1 చౌత్రా ఉప్పల పంచువారి వీధిలో 313 చ॥గ॥ స్థలము అమ్మకమునకు కలదు. కాంటాక్ట్: 85007 49987.

గుంటూరు సిటీ దగ్గరలో AP RERA & CRDA వెంచర్ మెయిన్ రోడ్‌కు బ్యాంక్ లోన్‌తో 200 & 330 గజాలు ప్లాట్స్ అమ్మకము. ✆ 99499 30241.

కుంచనపల్లి 40ft రోడ్‌ఫేసింగ్ హైవేకి 1.5 Kmదూరంలో 26 సెంట్ల స్థలం & గుంటూరు IRRకు 1 Kmదూరంలో 40ft రోడ్‌ఫేసింగ్ 500 చ॥గ॥ స్థలం అమ్మకం. 9908188946.

గుంటూరు నుండి కేవలం 6KM బుడంపాడు మెయిన్‌రోడ్ దగ్గర్లో వెంచర్స్ 40 అ॥, 33 అ॥ రోడ్లు, కరెంట్, స్వా.ఓ. గ॥ 9వేలు, 15 వేలు మా॥ 83175 28192.

అతి తక్కువ ధరకే గుంటూరు జిల్లా అంగలకుదురులో నాలుగు సెంట్లు స్థలం అమ్మకానికి కలదు ఒక సెంట్ 5 లక్షలు సంప్ర: 95155 20741.

TO LET

LUXURY VILLA
Luxury A Type 4 BHK Villa for Rent and available in Premium Gated Community Raintree Park. Opp Nagarjuna University.
9848112678

COMMERCIAL

పేరేచర్ల క్రికెట్ స్టేడియం ఎదురు, 25000 బాయిలర్ కోళ్ళ సామర్థ్యం గల పౌల్ట్రీ 5 షెడ్స్ అన్ని వసతులతో అద్దెకు ఇవ్వబడును. 98662 50965.

JOBS

గుంటూరు ఆటోనగర్‌లోని ప్రముఖ టైర్ల షాప్ నందు కంప్యూటర్ నాలెడ్జ్ గల Tally అకౌంటెంట్ (Male) కావలెను. వ: 35 సం॥లోపు. 96423 85343.

భారతదేశ అగ్రగామి సంస్థలో పార్ట్/ ఫుల్ టైం బిజినెస్ పార్ట్నర్‌గా చేరండి అధిక కమిషన్ పొందండి. అ: 10th, వ: 30-65 సం॥. 79892 46788.

INDUSIND నిప్పాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ తెనాలి బ్రాంచికు మహిళా మేనేజర్స్ కావలెను. Q: డిగ్రీ, 21-45 సం॥, తెనాలికి 5 కి.మీ.లోపువారు. ✆ 9849994227.

ఇంటి పని, ఆవులు, గేదలు, డ్రైవింగ్, ఆర్గానిక్ వ్యవసాయం తెలిసిన వారు కావలెను. పాలు పితుకుట & డ్రైవింగ్ వచ్చిన వారికి ప్రాధాన్యత. ✆ 98481 32048.

ప్రముఖ కంపెనీకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. టార్గెట్ లేదు, కనీస జీతం 10K+ ఇన్సెంటివ్‌లు మరియు ప్రయాణ భత్యాలు. ✆ 91770 56787.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

Book your 5 lines Classified Colour Rs.770/- | 3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/- | 3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

'పది' విద్యార్థుల బీభత్సం వెనుక వైకాపా నాయకుడు

అనంతవరప్పాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: అనంతవరప్పాడు గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల తరగతి గదిలో వైకాపా అధ్యక్షుడు జగన్ పుట్టిన రోజు పార్టీ నిర్వహించి, మద్యం మత్తులో ఫ్యాను, బల్లలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేసిన కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. తాజాగా ఈ కేసులో చేపట్టిన పోలీసుల విచారణలో ఆ గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు చాగంటి వెంకటప్పారెడ్డి ప్రమేయం ఉన్నట్లు తేలింది. దీంతో ఆ కేసులో ఆయన్ను నాలుగో నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ రోజు విద్యార్థులు తమకు కావాల్సిన మద్యం సీసాలు, కేక్, ఇతర తినుబండారాలను తీసుకొచ్చుకునేందుకు ఆయన బైక్‌నే వినియోగించారని, దానిపైనే రాత్రంతా తిరిగారని తేలింది. కాగా, తరగతి గదిలో విద్యార్థులు చేసిన నష్టం రూ.35 వేలకుపైన ఉంటుందని విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయురాలు తిరుమలశెట్టి మాధవి అధికారులకు నష్టం అంచనా వివరాలను అందించారు. నాలుగో నిందితుడు కూడా నిర్ధారణ కావడంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిందని సీఐ రామానాయక్, ఎస్సై బాబురావులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో చిరుద్యోగి మృతి

తాడికొండ, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో చిరుద్యోగి మృతి చెందిన ఘటన ఇది. బడేపురం గ్రామానికి చెందిన ఉప్పలపాటి సుదర్శనరావు(43) గుంటూరులోని ఓ ట్రావెల్ ఆఫీసులో పనిచేస్తుంటారు. రోజూ మాదిరిగా పని ముగించుకుని మంగళవారం రాత్రి బైక్‌పై ఇంటికి వస్తుండగా లాం ఆర్కా కళాశాల వద్ద ఎదురుగా వస్తున్న ఓ ఆటో అతివేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని అంబులెన్సులో గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య శివపార్వతి బుధవారం తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆటోడ్రైవర్ హత్య కేసులో ఇద్దరి అరెస్టు

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లిలోని మదర్‌థెరిసా కాలనీ సమీపంలో జరిగిన ఆటోడ్రైవర్ వెంకట్రావు(32) హత్యకేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ బుధవారం తెలిపారు. తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఎస్ఐ ఖాజావలి, సీఐ వీరేంద్రబాబుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను వెల్లడించారు. కృష్ణనగర్ సమీపంలోని బ్రహ్మానందపురానికి చెందిన వెంకట్రావు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 18వ తేదీ రాత్రి తన ఆటోలో ఇంటికి వెళుతుండగా అంజిరెడ్డికాలనీకి చెందిన సాయిభవానీ, మహేష్ బాబు ఆటోను అడ్డగించి అతనిపై దాడి చేశారు. వెంకట్రావు ఎదురు తిరిగి మీ అంతు చూస్తానని బెదిరించడంతో.. నిజంగానే అన్నంతపని చేస్తాడని భయపడిన వారు వెంటాడి రాళ్లతో తలపై మోది హత్య చేసి పరారయ్యారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు విచారణ చేసి నిందితులను సీఐ, ఎస్ఐలు అరెస్టు చేశారని డీఎస్పీ తెలిపారు. నిందితులు ఇద్దరినీ పోలీసుస్టేషన్ వద్ద నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు రహదారిపై పోలీసులు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు.

నైపుణ్యాలను వెలికి తీసేందుకే బాలోత్సవాలు

పెదనందిపాడు, న్యూస్‌టుడే: విద్యార్థులలో నైపుణ్యాలు వెలికి తీసేందుకే బాలోత్సవాలు ఉపకరిస్తాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఈ నెల 30న పెదనందిపాడు కళాశాలలో నిర్వహించనున్న బాలోత్సవాలకు సంబంధించిన గోడ ప్రతులను ఆయన బుధవారం స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఈ ఉత్సవాలకు పెదనందిపాడు, కాకుమాను మండలాల పాఠశాలలకు చెందిన 500 మంది విద్యార్థులు హాజరు కానున్నారని 17 జూనియర్, సీనియర్ విభాగాలలో పోటీలు జరుగుతాయన్నారు.

ఉసురు తీసిన మనస్పర్థలు

చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: భార్యాభర్తల మధ్య కొంతకాలంగా చోటుచేసుకున్న వివాదం వివాహిత ఆత్మహత్యకు దారితీసింది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రూరల్ మండలం చల్లావారిపాలేనికి చెందిన పతంగి సాయిలక్ష్మి(26) ఇన్నర్ రింగ్‌రోడ్డులోని శిల్పారామం వెనక ఉన్న చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన పతంగి ఉమామహేశ్వరరావు.. నగరంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన సాయిలక్ష్మిని ప్రేమించి 2017లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఆయన మిర్చియార్డులో పనికి వెళుతుంటారు. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలంగా ఇరువురి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. సాయిలక్ష్మి తండ్రి నాగేశ్వరరావు ఇద్దరికీ నచ్చజెప్పటంతో కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి ఇద్దరూ గొడవ పడ్డారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇద్దరూ స్టేషన్ నుంచి ద్విచక్రవాహనంపై గుజ్జనగుండ్ల సెంటర్‌కు వచ్చారు. అక్కడ మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మళ్లీ ఇద్దరూ స్టేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు ఎవరూ అందుబాటులో లేరు. ఉమామహేశ్వరరావు బయటకు వెళ్లగా.. సాయిలక్ష్మి స్టేషన్ నుంచి బయటకు వచ్చి సమీపంలోని చెరువులో దూకింది. స్థానికులు చూసి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. మృతురాలి తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

వాజ్‌పేయీ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

ఆవిష్కరణకు సిద్ధం చేసిన విగ్రహం

తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతిలోని వెంకటపాలెం సమీపంలో గురువారం నిర్వహించే మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ, అటల్-మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తరలిరానున్నారు. బహిరంగ సభ కోసం టెంట్లు, పార్కింగ్ స్థలం కేటాయించారు. ఈ కార్యక్రమానికి రాజధాని రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆకుపచ్చ కండువాలతో కార్యక్రమానికి హాజరుకావాలని అమరావతి ఐకాస నాయకులు రైతులకు పిలుపునిచ్చారు. ఆయా ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ తమీమ్‌అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు.

వెంకటపాలేనికి ఆర్టీసీ బస్సులు

పట్నంబజారు: వెంకటపాలెంలో గురువారం జరిగే మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆర్టీసీ అధికారులు 100 బస్సుల్ని ఏర్పాటు చేశారు. గుంటూరు-1 డిపో నుంచి 20, గుంటూరు-2 నుంచి 20, తెనాలి, మంగళగిరి, పొన్నూరు నుంచి 10 బస్సుల చొప్పున ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

గొప్ప వ్యక్తి డాక్టర్ రఫీయుద్దీన్

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: తన సొంత నిధులతో దంతవైద్య కళాశాలను స్థాపించి.. ప్రజలకు కోసం దాన్ని ప్రభుత్వానికి అప్పగించిన గొప్ప వ్యక్తి డాక్టర్ రఫీయుద్దీన్ అహ్మద్ అని భాజపా సీనియర్ నేత లక్ష్మీపతి అన్నారు. పొత్తూరులోని కేర్ దంతవైద్య కళాశాలలో జాతీయ దంత వైద్య దినోత్సవంలో భాగంగా బుధవారం రఫీయుద్దీన్ అహ్మద్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీపతి మాట్లాడుతూ సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆ కళాశాల వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ సయ్యద్ రసూల్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగా అధ్యాపకులు డాక్టర్ మేఘన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో ఒక్కింటికి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 140, రిటైల్ ధర - 167, చికెన్ విత్‌స్కిన్ - 242, చికెన్ స్కిన్‌లెస్ - 276.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -135 రిటైల్ ధర 162 చికెన్ విత్ స్కిన్ - 235, చికెన్ స్కిన్‌లెస్ - 267.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 147, 156, 167 చికెన్ విత్ స్కిన్ - 284 చికెన్ స్కిన్‌లెస్ - 294.

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

హ్యాకథాన్‌లో ప్రతిభ

జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందిస్తున్న కోయి శేఖర్ తదితరులు

వింజనంపాడు(వట్టిచెరుకూరు): వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన మిక్సీల్డ్ మాస్టర్ ట్రైనర్ రేవంత్ ఆధ్వర్యంలో మూడురోజుల ఐవోటీ హ్యాకథాన్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన పొజిషన్ సిస్టమ్స్ ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థినుల బృందానికి రూ.20 వేల నగదు బహుమతి లభించింది. దీన్ని కళాశాల కార్యదర్శి కోయిశేఖర్ బుధవారం అందించారు.

మంత్రి లోకేశ్ క్రిస్మస్ కానుక

పాస్టర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్న తెదేపా నాయకులు

తాడేపల్లి, మంగళగిరి గ్రామీణం: క్రిస్మస్ కానుకగా మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలోని 750 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలను బహూకరించారు. వీటిని బుధవారం తెదేపా నాయకులు ప్రార్థనా మందిరాలకు వెళ్లి పంపిణీ చేశారు. ఆరేళ్లుగా మంత్రి తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

బహిరంగ ప్రకటన

మా క్లయింటు అయిన మన్నెం వీరకుమారి, W/o. మార్కండేయులు గారి సంజాయిషి పొంది యిస్తున్న బహిరంగ ప్రకటన, మా క్లయింటు అయిన వీరకుమారి గారు మేడికొండూరు గ్రామము, మేడికొండూరు (మం), గుంటూరు జిల్లాలోని మేడికొండూరు గ్రామ సర్వే నెం.344/1C తాలుకు రు.1597.2 చ.గ. స్థలముకు ఈ క్రింది వారైన నల్లూరి బుచ్చయ్య గారి కుమారుడు సత్యన్నారాయణ, నల్లూరి సాంబశివరావు గారి భార్య వెంకట రత్నమ్మ, నల్లూరి భాస్కరరావు, S/o. సాంబశివరావు, నల్లూరి వెంకటేశ్వర్లు, S/o. వీరయ్య, నల్లూరి గోపాలక్రిష్ణ, S/o. వీరయ్య అను వారల నుండి ఈ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని కొనుగోలు చేయుటకు ఖరారుపడినారు.

ఈ ఆస్థిపైన ఏవిధమైన అభ్యంతరములు, ఆక్షేపణలు ఉన్న ఎడల ఈ ప్రకటన తేదీ నుండి 15 దినములలోపు తెలియజేయవలెను. ఆ పిదప వచ్చిన అభ్యంతరము పరిగణలోనికి తీసికొనబడవు అని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

షెడ్యూలు: గుంటూరు డి॥ ఫిరంగిపురం సబ్॥డి॥ యిలాకా మేడికొండూరు గ్రామ పంచాయితీ ఏరియాలో చేరిన మేడికొండూరు గ్రామం తాలూకు డి.నెం.344/1సి రులు., మింజుమల్లై మాకు హక్కు కలిగిన చ.గ.1597.2 రు.లు స్తలమునకు హద్దులు. **తూర్పు:** పిల్లెల వెంకటేశ్వర్లు గారి స్తలము హద్దు, **దక్షిణం:** పేరేచర్ల, సత్తెనపల్లి రోడ్డు హద్దు, **పడమర:** వాగు హద్దు, **ఉత్తరం:** సర్కారు వారి డొంక. ఈ హద్దుల మధ్య చ.గ.1597.2 రులు. చ.మీ.1335.41 రులు. ఖాళీ నివేశన స్థలము.

Sd/- **T.Uma Kanth**, Advocate, Ph: 9848517154
కోదండరామనగర్, చుట్టుగుంట దగ్గర, గుంటూరు.

మంగళగిరి పాలు చర్చిలో ప్రార్థనలు

హాజరైన విశ్వాసులు

మంగళగిరి: నిర్మల మాత దేవాలయం

కరుణామయుడు.. ప్రేమ స్వరూపుడు

న్యూస్‌టుడే బృందం:

కరుణామయుడు.. ప్రేమ స్వరూపడైన క్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని దైవ జనులు పేర్కొన్నారు. మంగళగిరి, ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల వ్యాప్తంగా బుధవారం రాత్రి ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మందిరాలను విద్యుద్దీపాలతో అలంకరించి.. క్రీస్తు జనన ఘట్టాలను వివరించే ప్రత్యేక అలంకరణలు చేశారు. ★ పెదనందిపాడు తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ హేనాప్రియ, ఎల్ఎం పాఠశాలలో పాలకవర్గ గౌరవ అధ్యక్షుడు శేషగిరిరావు, నాగులపాడు శ్రీనివాస ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ★ గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలోని లూథరన్ చర్చిలో బుధవారం రాత్రి నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొని కేకు కోశారు.

తుళ్లూరు: ఉద్దండరాయునిపాలెంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి..

వెంగళాయపాలెంలో కేక్ కోస్తున్న ఎమ్మెల్యే బూర్ల

పెదనందిపాడు: నాగులపాడులో..

మూట్లూరు గ్రామంలో పునీతశౌరి దేవాలయం వద్ద..

డివైడర్‌కు జనసేన పార్టీ రంగులు

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో డివైడర్‌కు జనసేన పార్టీ రంగులు వేయడంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వివరాల్లోకెళితే.. స్థానిక జనసేన నాయకులు గ్రామంలోని డివైడర్‌లో దివంగత నేత వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ పనులు పూర్తవడంతో ఆవిష్కరించేందుకు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు డివైడర్‌కు జనసేన పార్టీ రంగులు వేయించారు. దీన్ని వైకాపా వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

తెదేపా బలోపేతానికి కృషి చేస్తాం

కొమ్మూరు(కాకుమాను): తెదేపా పార్టీతో ప్రజలకు సేవ చేయడమే సంతృప్తి ఇస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ నక్కల అగస్టిన్‌బాబు అన్నారు. కొమ్మూరులో బుధవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో గ్రామస్థులు అగస్టిన్‌బాబు, శైలజ దంపతులను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ తెదేపా బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి పదవి కేటాయించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే రామాంజనేయులు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. సంగం డెయిరీ మాజీ ఛైర్మన్ కొల్లా వీరయ్య చౌదరి, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

అగస్టిన్‌బాబు దంపతులను సత్కరించిన గ్రామస్థులు

ఉప్పలపాడులో యువకుల ఘర్షణ

పెదనందిపాడు, న్యూస్‌టుడే: ఉప్పలపాడులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉప్పలపాడులో మంగళవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో జమ్ములమడక మనోజ్ చిలకలూరిపేటకు చెందిన తన స్నేహితులను ఆహ్వానించాడు. వారు జీప్ వేసుకుని వస్తుండగా చర్చి దగ్గర ఆపి ఉప్పలపాడుకు చెందిన కొరివి సుబ్బారావు, కొరివి అమర్, చెల్లి అశోక్, రాకేష్ మరి కొందరు వాహనాన్ని అడ్డుకున్నారు. జీప్ అద్దం, లైట్లు పగలకొట్టారు. టైర్లను కోశారు. గతంలో మనోజ్‌కి వీరికి ఓ బ్యానర్ కట్టే విషయంలో ఏర్పడిన స్పర్ధల కారణంగా ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఇరుపక్షాల వీరికి దెబ్బలు తగిలాయి. వైకాపా సానుభూతిపరులే దాడికి పాల్పడ్డారని ..పలువురు తెదేపా వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ బుధవారం తెలిపారు.

కర్రలతో దాడి చేశారని కేసు

మేడికొండూరు: పెళ్లి సమయంలో పాటలు విషయంలో వివాదం జరిగింది. ఆ సమయంలో కర్రలతో కొట్టారని మంగళవారం రాత్రి కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మేడికొండూరులో ఈ నెల 22వ తేదీ రాత్రి పెళ్లి జరుగుతుంది. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన లాం దినేష్ అక్కడకు వెళ్లాడు. అక్కడ తెదేపాకు చెందిన పాటలు పెట్టారు. దీనికి కొంత మంది అభ్యంతరం చెబుతూ ప్రశ్నించారు. ఆ సమయంలో వాదన జరిగింది. దినేష్‌ను కర్రలతో కొట్టడంతో గాయపడ్డాడు. అతడి ఫిర్యాదు మేరకు సురేష్, డేవిడ్, రామయ్య ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

స్థలం ఆక్రమణపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు

తాడికొండ, న్యూస్‌టుడే: తమ స్థలాన్ని ఆక్రమించారని తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన కొందరు దళితులు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగతో కలిసి బుధవారం ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్‌కు ఫిర్యాదు చేశారు. 1975లో గరికపాడు గ్రామానికి చెందిన సర్వే నం: 863/2లో ఉన్న 1.31 ఎకరాల భూమిలో కొంత స్థలాన్ని ప్రభుత్వం తమకు కేటాయించిందని, దాన్ని గ్రామానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు దళితులలో మరో వర్గానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

బహిరంగ ప్రకటన

నా క్లయింటు గుంటూరు జిల్లా, మంగళగిరి, కవేళ బజార్, 7–324ఏ/1 కాపురస్తుడు గజ్జల తిరుపతి వెంకయ్య గారి కుమారుడు వెంకట రమణరావు గారి సంజాయిషీ పొంది యావన్మందికి ఈ బహిరంగ ప్రకటన ద్వారా తెలియజేయునది ఏమనగా:–

నాక్లయింటు దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని వీర్ల లక్ష్మణస్వామి గారి కుమారుడు కోటేశ్వరరావు గారి నుండి కొనుగోలు చేయుటకు మూజువాణీగా విక్రయ ఒప్పందము చేసుకొనియున్నారు. సదరు కోటేశ్వరరావు గారు షెడ్యూలు దాఖలా ఆస్తిని పార్టీషన్ ద.నెం.24885/2025, తేది. 06–11–2025, ఎస్.ఆర్.ఓ మంగళగిరి ద్వారా బి–షెడ్యూలు ఆస్తిగా పొందియున్నారు. సదరు ఆస్తికి లింకు దస్తావేజులు (1) పార్టీషన్ ద. నెం. 1092/1981, (2) విక్రయ ద.నెం.399/1981 అన్నీ యస్.ఆర్.ఓ., మంగళగిరి అయివున్నవి.

మొదటగా తాడేపల్లి గ్రామం తాలూకు రీ.సర్వే నెం. 270లో య.0.73 సెంట్లు భూమి వీర్ల లక్ష్మణస్వామి మరియు వగైరాలు విక్రయ ద.నెం. 399/1981, తేది.06–02–1981 ద్వారా కొనుగోలు చేసియున్నారు. సదరు భూమిని వీర్ల లక్ష్మణస్వామి మరియు వగైరాలు పార్టీషన్ ద. నెం.1092/1981, తేది. 27–03–1981 ద్వారా విభజించు కొనియున్నారు. సదరు దస్తావేజు ప్రకారం డి–షెడ్యూలు, 1వ అయిటం తాలూకు య.0.07 సెంట్లు భూమి సదరు వీర్ల లక్ష్మణస్వామి గారి వాటాకు వచ్చినది. తదుపరి సదరు లక్ష్మణస్వామి గారు ఇంటెస్టేటుగా మరణించినారు, వారి కుటుంబ సభ్యులు వారి మరణ ధృవీకరణ పత్రం మరియు కుటుంబసభ్యుల ధృవీకరణ పత్రం తీసుకొనియున్నారు. సదరు లక్ష్మణస్వామిగారి తల్లిగారైన జోగమ్మగారు, మరియు భార్య నారాయణమ్మ లోగడనే ఇంటెస్టేటుగా మరణించినారు. పైవారి కుటుంబ సభ్యులు వార్ల మరణధృవీకరణ పత్రంలు తీసుకొనియుండలేదు. సదరు లేటు లక్ష్మణస్వామి గారి కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం ప్రకారం వారి వారసులు రమణారావు (కుమారుడు), కోటేశ్వరరావు (కుమారుడు) అయివున్నారు. అవిధముగా సదరు ఆస్తి పైవారి సంపూర్ణ, స్వాధీన హక్కు భుక్తములలో ఉన్నది. తదుపరి వారిరువురు పార్టీషన్ ద.నెం.24885/2025 వ్రాసుకోగా బి–షెడ్యూలు దాఖలా తాడేపల్లి గ్రామం తాలూకు డి.నెం.270లో చ.గ. 169.4లు కోటేశ్వరరావు గారి వాటాకు వచ్చినది. అవిధముగా సదరు ఆస్తి వీర్ల కోటేశ్వరరావుగారి సంపూర్ణ, స్వాధీన హక్కుభుక్తములలో ఉన్నదని, సదరు విషయములు వాస్తవములని, సదరు ఆస్తి నిర్వివాదఆస్తి అని, నాక్లయింటును నమ్మించియున్నారు. సదరు విషయమును నమ్మి అవిధంగా నాక్లయింటు సదరు ఆస్తి విక్రయం పొందుట లేదా ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకు, ప్రైవేటుబ్యాంకు, ఇతర ఋణసంస్థల నుండి గానీ, వ్యక్తులనుండిగానీ ఋణమును పొందగోరుచున్నారు. సదరు ఆస్తుల యొక్క విక్రయం, తనఖా పైన ఎవరికైనా ఎటువంటి అభ్యంతరములు ఉన్ననూ ఈ బహిరంగ ప్రకటన తేది నుంచి వారం రోజులలోగా నాకు లిఖిత పూర్వకంగా తెలియజేయవలెను. తదుపరి క్లయిములు నాక్లయింటునుగానీ, సదరు ఋణదాతలైన నేషనలైజ్డ్ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, ఇతర ఋణ సంస్థలనుగానీ, వ్యక్తులనుగానీ బైండుచేయజాలవు.

షెడ్యూలు – (పార్టీషన్ ద.నెం.24885/2025, బి –షెడ్యూలు):– గుంటూరు డి. మంగళగిరి సబ్–డి యిలాకా, తాడేపల్లి మున్సిపల్ ఏరియాలో చేరిన తాడేపల్లి రెవిన్యూ గ్రామం తాలూకు డి.నెం.270రు, తాడేపల్లి మున్సిపల్ డోరు నెం.5–180/1రు సమీపమున గల య.0.07సెంట్లులో ఉత్తరంవైపు భాగం చ.గ. 169.4లు ఖాళీ నివేశన స్థలమునకు హద్దులు: తూర్పు:– జి.ఎన్.టి రోడ్డు హద్దు, అ.28.8లు, దక్షిణం:– ఎ–షెడ్యూలు దాఖలా స్థలము హద్దు, అ.53.9లు పడమర:– గోన జయమ్మగారి స్థలము హద్దు, అ.27.8లు, ఉత్తరం:– ఇతరుల స్థలము హద్దు, అ.56.6లు

మంగళగిరి, ఇట్లు, వాకా రామగోపాల్ గౌడ్, న్యాయవాది,
ది.25–12–2025. డోర్ నెం.1–443, కొత్తపేట, మంగళగిరి–522 503,
సెల్ నెం: 9848116475

यूनियन बैंक Union Bank of India

యుయమ్ఎఫ్‌బి/ఎస్ఎస్ఐ హైదరాబాద్ బ్రాంచి-50830
53/3 ఆర్.టి., పోలీస్ స్టేషన్ దగ్గర, సంజీవరెడ్డినగర్, హైదరాబాద్, తెలంగాణ-500038, ఫోన్: 8369650830.
ఇ-మెయిల్ : ubin0550833@unionbankofindia.bank

స్వాధీనత ప్రకటన (స్థిరాస్తిపై)

రూలు 8(1) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 ప్రకారం

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (యాక్ట్ 54 ఆఫ్ 2002) ప్రకారం **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుయమ్ఎఫ్‌బి/ఎస్ఎస్ఐ హైదరాబాద్ బ్రాంచి(50830), చిరునామా: 53/3 ఆర్‌టి, పోలీస్ స్టేషన్ దగ్గర, సంజీవరెడ్డినగర్, హైదరాబాద్, తెలంగాణ-500038** యొక్క అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారుడు సదరు చట్టంలోని సెక్షన్ 13(12)కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 నందలి రూలు 3 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ **ఋణగ్రహీత(లు): శ్రీ సానికొమ్ము హనుమారెడ్డి, తండ్రి: చిన్న అంజిరెడ్డి,** మరియు **శ్రీమతి సానికొమ్ము జ్యోతి, భర్త : సానికొమ్ము హనుమారెడ్డి,** వారిని బకాయి సొమ్ము **రూ.29,14,195.20 పై॥ (అక్షరాల ఇరవైతొమ్మిది లక్షల పద్నాలుగు వేల నూట తొంభై ఐదు రూపాయలు మరియు పైసలు ఇరవై మాత్రమే)** నోటీసు అందిన 60 రోజులలోగా చెల్లించవలసినదిగా **ది.06-10-2025న డిమాండు నోటీసు జారీచేయడమైనది.**

బకాయిసొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున సదరు చట్టంలోని సెక్షన్ 13(4) తో అనుబంధమైన సదరు రూల్స్ నందలి రూలు 8 ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ దిగువ పేర్కొన్న ఆస్తిని **ది.20-12-2025న స్వాధీనం చేసుకోవడమైనదని** ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేయడమైనది.

సదరు ఆస్తికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరుపరాదని, ఎటువంటి లావాదేవీలైనా బకాయి పడిన సొమ్ము **రూ.29,14,195.20 పై॥ (అక్షరాల ఇరవైతొమ్మిది లక్షల పద్నాలుగు వేల నూట తొంభై ఐదు రూపాయలు మరియు పైసలు ఇరవై మాత్రమే) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుయమ్ఎఫ్‌బి/ఎస్ఎస్ఐ హైదరాబాద్ బ్రాంచి** వారి ఛార్జీకి లోబడి ఉంటాయని ఇందుమూలముగా ముఖ్యముగా ఋణగ్రహీతలను మరియు సాధారణ ప్రజానీకాన్ని హెచ్చరించడమైనది.

సదరు చట్టంలో సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) ప్రకారం ఋణగ్రహీత తనఖా ఆస్తిని గడువులోపల విడిపించుకొనుటకు గాను దృష్టిసారించవలసి ఉన్నది.

స్థిరాస్తుల వివరములు

(ది.07-10-2021 నాటి విక్రయ దస్తావేజు నెం.8573/2021 ప్రకారం) తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, కూకట్‌పల్లి సర్కిల్, జీహెచ్ఎంసి, కూకట్‌పల్లి మండలం, కూకట్‌పల్లి గ్రామం, శివాలయం ఏరియా సర్వే నెం.579/2, కూల్చివేయబడిన ఇంటి నెం.12-6-2/239/5, 12-6-2/239/4, 12-6-2/239/3 (పాత నెం.6-11-3/10, 6-11-3/11, 6-5-11/1) నందలి హౌస్ నెం.12-6-2/239/305 (పి.టి.ఐ.ఎన్. నెం.1141207826) (మొత్తం 1989 చ॥గ॥లలోని) **'పిపిఆర్ లేక్‌వ్యూ రెసిడెన్సీ'** 3వ అంతస్తులోని అవిభాజిత వాటా అయిన 19.50 చ॥గ॥ల విస్తీర్ణంలోని 975 చ॥అ॥ల (కామన్ ఏరియాతో కలిపి) విస్తీర్ణం గల ఫ్లాట్ నెం.305కు సంబంధించిన యావదాస్తి. **ఫ్లాట్‌కు హద్దులు : ఉత్తరం:** వరండా, **దక్షిణం:** శూన్యాకాశము, **తూర్పు:** శూన్యాకాశము, **పడమర:** శూన్యాకాశము. **భూమికి హద్దులు: ఉత్తరం:** ఫస్ట్ పార్టీ మరియు స్కూల్ యొక్క మిగిలిన ఏరియా, **దక్షిణం:** 40'-0" వెడల్పు గల రోడ్డు, **తూర్పు:** ఖాళీ భూమి, **పడమర:** పొరుగువారి భూమి.

స్థలం : హైదరాబాద్ సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
తేది : **20-12-2025** యుయమ్ఎఫ్‌బి/ఎస్ఎస్ఐ హైదరాబాద్ బ్రాంచి, హైదరాబాద్.

గుంటూరు తూర్పు

పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వండి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : రాజధాని ప్రాంతానికి ఆనుకొని ఉన్న మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో 20 వేల మంది ఇళ్లు లేని పేదలు నివాస స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ తెలిపారు. బుధవారం బ్రాడీపేటలోని కార్యాలయంలో జిల్లా సమితి సభ్యుల సమావేశం నిర్వహించారు. నేతాజీ మాట్లాడుతూ మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని చినకాకాని సమీపంలో ఉన్న 71.57 ఎకరాల వక్ఫ్ భూములను ప్రార్థనామందిరాల అవసరాలకు కాకుండా ఇళ్లు లేని పేద ముస్లింలకు నివాస స్థలాలుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

లేబర్‌కోడ్‌లు ఉపసంహరించుకోండి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: సీపీఐ శతాబ్ది వేడుకలు బుధవారం నగరంలో ఏపీ రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ హమాలీల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి చిన ఆంజనేయులు సీపీఐ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. నాలుగు లేబర్‌కోడ్‌లు ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పక్కడ్బందీగా వందరోజుల ప్రణాళిక

గుంటూరు విద్య: పదో తరగతి వంద రోజుల ప్రణాళిక పక్కడ్బందీగా అమలు చేయాలని డీఈవో సలీంబాషా ఆదేశించారు. బుధవారం నైలుపేట గొలుసు నాంచారమ్మ నగరపాలక బాలికోన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

94406 38515, 80085 73097

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: ★ ఆర్టీసీ కాలనీ ప్రధాన రోడ్డు చెత్తకుప్పలతో అపరిశుభ్రంగా ఉందని స్థానికులు నరేష్ 'మేమున్నాం.. మీకుతోడుగా'కు తెలిపారు. సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ అయూబ్‌ఖాన్‌కు తెలపగా చెత్త కుప్పలు తీయించి తరలించారు. ★ మారుతీనగర్ 2వ లైన్ మురుగు కాల్వల్లో పూడికలు చేరి మురుగు పారడం లేదని స్థానికుడు సతీష్‌బాబు 'మేమున్నాం.. మీకుతోడుగా'కు ఫిర్యాదు చేశారు. సమస్య ప్రజారోగ్య విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సిబ్బంది పంపి కాల్వల్లో పూడికలు తీయించారు.

ప్రజలతో మమేకం.. సామాజికాంశాలపై చైతన్యం

న్యూస్‌టుడే, గుంటూరు విద్య

చదువుతోపాటు జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) విద్యార్థులు సామాజిక అంశాలపై దృష్టి సారిస్తున్నారు.. స్థానికంగా నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సర్వేలు నిర్వహించి ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజల్లోకి వెళ్లి తెలుపుతున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూనే జీఎంసీ పారిశుద్ధ్య విభాగం నుంచి చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో మూడు ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండగా వాటిలో 150 మందికిపైగా విద్యార్థినులు శిక్షణ పొందుతున్నారు. వీరు నగరంలో వారం రోజులపాటు ప్రత్యేక శిబిరాల నిర్వహించారు. చుట్టుగుంట, ఏటీ అగ్రహారం, ఆకులవారితోట, పీకలవాగు, శారదానగర్ ప్రాంతాల్లో అవగాహన చైతన్య కార్యక్రమాలు చేపట్టారు.

చేపట్టిన అవగాహన కార్యక్రమాలు

- ఇంటింటి సోషియో ఎకనమిక్ సర్వే
- తడి, పొడి చెత్త వేరు చేయడం
- నిషేధిత ప్లాస్టిక్ వినియోగించరాదు
- మొక్కలు నాటి పచ్చదనం పరిరక్షణ
- ఆరోగ్యం కోసం స్వచ్ఛత ఆవశ్యకత
- నీటి వనరుల నిర్వహణ, సద్వినియోగం
- ఫాగింగ్, కాల్వల్లో పూడికతీతలు గురించి జీఎంసీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడం

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

స్థానిక సమస్యలు తెలుసుకున్నాం: – కీర్తన, అలేఖ్య, బీఎస్సీ ద్వితీయ సంవత్సరం

ఎన్ఎస్ఎస్ శిబిరాల్లో పాల్గొనడం వలన మన చుట్టూ ఉన్న స్థానిక సమస్యలు అనేకం గుర్తించాం. కొన్నింటిని మేమే స్థానికులతో కలిసి పరిష్కరించాం. కొన్ని సమస్యలను ప్రజారోగ్య అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాం.

సేవా కార్యక్రమాలకు మంచి అవకాశం..: – లక్ష్మీ రుక్సానా, కామేశ్వరలక్ష్మి, బీఎస్సీ ద్వితీయ సంవత్సరం

వీధుల్లో చెత్త వేయడం వలన పరిసర ప్రజలు అనారోగ్యం, రోగాల బారినపడుతున్నారని అవగాహన కల్పించాం. పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛత- ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యనిపుణులతో అవగాహన కల్పించాం.

ధర వరలు

ఎన్టీఆర్ రైతుబజారులో ధరలు నిన్నటివి.. (కిలో ఒక్కింటికి రూ.ల్లో) టమాట 47, వంగ 19, బెండ 34, పచ్చిమిర్చి 37, కాకర 30, క్యారట్ 29, క్యాబేజి 24, బీర 32, దొండ 39, బంగాళదుంప 27, ఉల్లిపాయలు 30, గోరుచిక్కుడు 48, దోస 36, పొట్ల 38, చామదుంప 24, గోంగూర 10, తోటకూర 10, చుక్కకూర 10, మెంతికూం 5, కొత్తిమీర 20, బీట్‌రూట్ 26, కీర 35, క్యాప్సికం 55, అల్లం 80, ఫ్రెంచి బీన్స్ 79, సొర 15, అరటి 8

- న్యూస్‌టుడే, పట్నంబజారు

డ్రగ్స్ బారినపడితే జీవితం నాశనం

ప్రతిజ్ఞ చేయిస్తున్న డీఎస్పీలు అరవింద్, శ్రీనివాస్‌రెడ్డి, మాస్టర్‌మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: యువత డ్రగ్స్ బారినపడితే తీవ్ర శారీరక, మానసిక సమస్యలతో జీవితం నాశనం అవుతుందని పశ్చిమ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్ అన్నారు. బుధవారం బ్రాడీపేట 3/11 మాస్టర్‌మైండ్స్ విద్యాసంస్థలో మాదకద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, డ్రగ్స్ వ్యసనం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌డీపీఎస్ చట్టాల గురించి విద్యార్థులంతా తెలుసుకోవాలని చెప్పారు. సైబర్ క్రైమ్ పైనా అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ వద్దు అని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అరండల్‌పేట సీఐ ఆరోగ్యరాజు, మాస్టర్‌మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అధిక శబ్దాలతో భయభ్రాంతులు

ఐజీ ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : ద్విచక్ర వాహనాలను ప్రమాదకరంగా నడుపుతూ, అధిక శబ్దాలు కలిగే సైలెన్సర్లు ఉపయోగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆకతాయిలపై రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కఠిన చర్యలకు ఆదేశించారు. ఐజీ త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో బుధవారం రాత్రి నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఏఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ర్యాష్‌డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లు అమర్చిన వాహనాలు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. 44 వాహనాలు జప్తు చేశారు. వాటిలో తూర్పు డివిజన్‌లో 17, పశ్చిమ పరిధిలో 7, సౌత్ డివిజన్‌లో 20 వాహనాలు ఉన్నాయి. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్, సైలెన్సర్లతో అధిక శబ్దాలు చేసేవారిపై తనిఖీలు కొనసాగించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

జప్తు చేసిన వాహనాల వివరాలు తెలుపుతున్న డీఎస్పీ భానోదయ

హక్కులతోపాటు బాధ్యతలు తెలుసుకోవాలి

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: వినియోగదారులు తమ హక్కులతోపాటు బాధ్యతలు కూడా తెలుసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. బుధవారం పరిషత్ భవన్‌లో వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ధ్రువపత్రాలు, నగదు బహుమతులు ప్రదానం చేశారు. జేసీ మాట్లాడుతూ వినూత్న సాంకేతికత అందుబాటులోకి వస్తున్న ఈ తరుణంలో నకిలీ వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయని, వీటి ముప్పుపై వినియోగదారుల సమాచార కేంద్రం ద్వారా కేసులు వేసి పరిష్కరించుకోవచ్చన్నారు. మరో ముఖ్య అతిథి జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువుల నాణ్యత నిర్ధారించుకోవాలన్నారు. వీలైనంత వరకు ఐఎస్ఐ, హాల్‌మార్క్ చిహ్నాలు ఉన్న వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. డీఈవో సలీంబాషా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కోమల పద్మ, ఎంఈవోలు అబ్దుల్ ఖుద్దూస్, హబీలా, నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

బహుమతులు సాధించిన విద్యార్థులతో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, డీఈవో సలీంబాషా తదితరులు

వ్యాసరచన పోటీలో విజేతకు అభినందన

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : జాతీయ వినియోగదారుల దినోత్సవం- 2025 సందర్భంగా 'డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి కోర్టు కేసులు సమర్థవంతంగా, వేగవంతంగా పరిష్కారం' అనే అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలో నెహ్రూనగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ విద్యార్థిని వంగర భవితశ్రీ జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి గెలుపొందినట్లు పాఠశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జేసీ అశుతోష్ శ్రీవాత్సవ్, డీఈఓ సలీంబాషా చేతుల మీదుగా బహుమతి స్వీకరించిన బాలికకు అభినందనలు తెలిపారు.

మేయర్, కమిషనర్ క్రిస్మస్ శుభాకాంక్షలు..

నగరపాలకసంస్థ : నగర ప్రజలకు మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు వేర్వేరు ప్రకటనల్లో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసుక్రీస్తు జీవితం ఆదర్శనీయమని, క్రిస్మస్‌ను ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు.

సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించాలి

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: జనవరి 2026లో జరగనున్న సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. బుధవారం కమిషనర్ పులి శ్రీనివాసులు, ప్రత్తిపాడు, తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్, గళ్లా మాధవితో ఛాంబర్‌లో సమావేశమయ్యారు. సమావేశంలో ఈనెల 27న జరగనున్న జీఎంసీ పాలకవర్గం సమావేశంలో చేర్చాల్సిన అంశాలు, నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. మేయర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులకు అనుమతులు వచ్చాయన్నారు. వీటిని గుత్తేదారులు నిర్దేశిత సమయానికి నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేసేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. నూతన ఏడాదిలో సంక్రాంతి సంబరాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో వేర్వేరుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. నగరంలో అనధికారికంగా నిర్వహిస్తున్న హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొల్లి శారద హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌లో దుకాణాలు దక్కించుకుని జీఎంసీకి రుసుం చెల్లించని వాటికి వెంటనే వేలం నిర్వహించాలని ఆదేశించారు. సంక్రాంతి తర్వాత ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గానికి ఎన్నికల నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏసీ ఓబులేసు, డీసీలు శ్రీనివాసరావు, సీహెచ్.శ్రీనివాస్, సీపీ రాంబాబు, ఇన్‌ఛార్జి ఎస్ఈ సుందరరామిరెడ్డి, సీఎంవోహెచ్ డాక్టర్ శాంతికళ, మేనేజరు బాలాజీబాషా తదితరులు పాల్గొన్నారు.

మేయర్ కోవెలమూడి రవీంద్రతో సమావేశమైన కమిషనర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్, గళ్లా మాధవి

పీపీపీ విధానంలో టెండర్లు పిలవొద్దు

గుంటూరు నగరం: ప్రజాభిప్రాయాన్ని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యకళాశాలలకు మరోసారి టెండర్లు పిలవొద్దని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కోకన్వీనర్లు కేఎస్.లక్ష్మణరావు, లక్ష్మణరెడ్డి అన్నారు. జనచైతన్య వేదిక కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయటాన్ని విద్యార్థి, పౌరసంఘాలు, రాజకీయ పార్టీలు నిరంచడాన్ని గుర్తించి టెండర్లలో ప్రైవేటు విద్యాసంస్థలు పాల్గొనకపోవటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వైద్య కళాశాలల పీపీపీ విధానంలో నిర్వహణకు ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఆదోని మెడికల్ కళాశాలకు బిడ్ వేసిన కిమ్స్ ఉపసంహరించుకోవాలని కోరారు. సింగిల్ బిడ్‌ను ప్రభుత్వం ఆమోదించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధీనంలో కళాశాలలు కొనసాగితే పేదలకు విద్య, వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 9న విజయవాడలో సామూహిక నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జీఎంసీ పరిధిలోకి ఆర్అండ్‌బీ రహదారులు

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: నగరంలోని పలు ఆర్అండ్‌బీ రహదారుల నిర్వహణను గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోకి తెస్తూ రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆర్అండ్‌బీ పరిధిలోని రహదారలను జీఎంసీ కిందకు తేవాలని గతంలో కౌన్సిల్‌లో తీర్మానం చేసి జిల్లా పాలనాధికారి ద్వారా ప్రభుత్వానికి పంపారు. దీనిపై ఆర్అండ్‌బీ ఇంజినీరింగ్ ఇన్‌చీఫ్ ప్రభుత్వానికి నివేదించగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. జీఎంసీ పరిధిలోకి వచ్చిన దారుల్లో మరమ్మతులు ఇతర నిర్వహణ పనులు నగరపాలక సంస్థ చేయాల్సి ఉంది.

దారి	పొడవు
చుట్టుగుంట- ఆటోనగర్ శివారు వరకు (కి.మీ.ల్లో)	8.45
జేకేసీ కళాశాల- అడవితక్కెళ్లపాడు టాప్‌కిడ్స్ స్కూల్	4
రత్నగిరినగర్- పెదపలకలూరు	3
ఏటుకూరు ఎత్తురోడ్డు- నల్లచెరువు మూడు బొమ్మలు	1.25
రెడ్డిపాలెం- భాష్యం రామసేతు క్యాంపస్	2.2
బీఆర్ స్టేడియం- జాతీయ రహదారి 16(చీరాల రోడ్డు)	3.4
పట్నంబజారు- ఎన్.హెచ్-16	2.4
జీఎంసీ కార్యాలయం- గోరంట్ల హోసన్నామందిర్	7
బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ - మానస సరోవరం ఎన్.హెచ్-16	2.8

పాత గుంటూరులో చోరీ

పట్నంబజారు, న్యూస్‌టుడే: పాతగుంటూరు రెడ్ల బజారులో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. షేక్ బాజిబాబు మంగళవారం రాత్రి ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లారు. ఆయన భార్య పొన్నూరు రోడ్డులోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులకొట్టి బీరువాలోని 200 గ్రాముల బంగారపు ఆభరణాల్ని చోరీ చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాతగుంటూరు సీఐ వెంకట ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా అభివృద్ధిలో రాయపాటి సోదరుల ముద్ర

రాయపాటి శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎమ్మెల్యే నసీర్

పట్టాభిపురం, న్యూస్‌టుడే: జిల్లా అభివృద్ధిలో రాయపాటి సోదరులు తమదైన ముద్ర వేశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ, తెదేపా సీనియర్ నేత రాయపాటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు బుధవారం ఆయన నివాసంలో జరిగాయి. ఎమ్మెల్యే నసీర్, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మేయర్ కోవెలమూడి రవీంద్రతో పాటు పలువురు తెదేపా, జనసేన నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా కేకు కోసి తినిపించారు. బ్రాడీపేటలోని శిర్డీ సాయి దీన జన సేవా సమితిలో మిర్చియార్డు మాజీ డైరెక్టర్ రాజపుత్ర సత్యం సింగ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేశారు.

చర్చిలకు క్రిస్మస్ కళ

గుండారావుపేటలోని ఐబీసీఎం చర్చి ముందు..

పట్నంబజారు, న్యూస్‌టుడే: క్రిస్మస్ పండగ పురస్కరించుకొని నగరంలోని పలు చర్చిలను నిర్వాహకులు విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు. రాజీవ్‌గాంధీభవన్ సెంటర్, నగరంపాలెం సెంటర్, కింగ్స్ హోటల్ సెంటర్లలో ప్రత్యేక ప్రార్థన మందిరాల్ని ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి నుంచే భక్తులు చర్చిలకు విచ్చేసి ప్రార్థనలు ప్రారంభించారు.

నగరంపాలెంలోని పునీత ఆంథోని వారి పుణ్యక్షేత్రం..

రాజీవ్‌గాంధీభవన్ సెంటర్‌లో లూథరన్ చర్చి

సాంబశివరావు సేవలు మరువలేనివి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : ఉద్యోగ, కార్మిక రంగాల ఉద్యమానికి సీఐటీయూ నేత సాంబశివరావు అందించిన సేవలు మరువలేనివని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘం ఆల్ ఇండియా అసిస్టెంట్ జనరల్ కార్యదర్శి సంపత్‌రావు అన్నారు. బుధవారం బ్రాడీపేటలో సాంబశివరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అశోక్‌బాబు, నేతాజీ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్స్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులు కష్టపడేతత్వాన్ని అలవర్చుకోవాలి

పట్నంబజారు, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి చేరుకోవాలని వి.ఆర్. హైస్కూల్ డైరెక్టర్ వి.వెంకటేశ్వరరావు అన్నారు. పాతగుంటూరులోని వి.ఆర్. హైస్కూల్‌లో బుధవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీల్లో భాగంగా విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు. వి.తేజ ప్రకాష్ ప్రథమ, షేక్ అఫ్రాన్ ద్వితీయ, షేక్ అహ్మద్ తృతీయ స్థానాల్ని సాధించారు. విజేతలకు వి.వెంకటేశ్వరరావు బహుమతులు అందజేశారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న వి.ఆర్. హైస్కూల్ డైరెక్టర్ వి.వెంకటేశ్వరరావు

పట్నంబజారు: విద్యార్థులు కష్టపడేతత్వాన్ని అలవర్చుకోవాలని యాదవ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కె.రాజ్యలక్ష్మి అన్నారు. పాతగుంటూరులోని యాదవ హైస్కూల్‌లో బుధవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభాపాటవ పోటీల్లో భాగంగా విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు. పి.ధరణి ప్రథమ స్థానాన్ని, టి.ప్రసన్న ద్వితీయ స్థానాన్ని, షేక్ ఆరిఫా తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజేతలకు యాదవ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కె.రాజ్యలక్ష్మి బహుమతులు అందజేశారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న యాదవ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కె.రాజ్యలక్ష్మి

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: బుడంపాడులోని ప్రాడిజీ విద్యాలయ పాఠశాలలో 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో బుధవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్, క్రీడాంశాలపై నిర్వహించిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పి.కృష్ణ గాయత్రి (9వ తరగతి) ప్రథమ, ఎం.కీర్తన (9వ తరగతి) ద్వితీయ, జె.అమూల్య (9వ తరగతి) తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలను పాఠశాల కరస్పాండెంట్ ఎం.సూర్యకుమారి, ప్రిన్సిపల్ వై.రాధినిచౌదరి అభినందించి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

గెలుపొందిన విద్యార్థులతో పాఠశాల కరస్పాండెంట్ సూర్యకుమారి, ప్రిన్సిపల్ రాధినిచౌదరి

దస్తావేజు పోయినది

కంభంపాటి వెంకట కార్తీక్, తండ్రి. లేటు జగన్ మోహన్, నివాసం.డోర్ నెం.26-11-1, పసీదు లైను, సగరంపాలెం, గుంటూరు సిటీ. అనే నేను ఒరిజినల్ డాక్యుమెంట్ నెం.3601/2015(యస్.ఆర్.ఓ గుంటూరు) గల దస్తావేజును స్వామి థియేటర్ ఏరియాలో జిరాక్స్ షాపుకు వెళ్ళి జిరాక్స్ తీయించుకొని బయటికి వచ్చి చూడగా సదరు ఒరిజినల్ డాక్యుమెంటుగల కవరు కనిపించ లేదు. ఎవరికైనా దొరికిన యెడల పైఅడ్రస్‌కు లేదా సెల్:7793994326 నకు తెలియజేయగలరు

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

విజేతల్ని అభినందిస్తున్న చలమయ్య కాలేజీ కార్యదర్శి కర్పూరపు సూర్యనారాయణ, ప్రిన్సిపల్ మహంకాళి శ్రీనివాసరావు

పట్నంబజారు, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని చలమయ్య కాలేజీ కార్యదర్శి కర్పూరపు సూర్యనారాయణ అన్నారు. ఈనెల 18, 19 తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్ కళాశాల వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీల్లో చలమయ్య కాలేజీలో చదువుతున్న పి.మనోహర్ 80 కిలోల విభాగపు బాడీ బిల్డింగ్‌లో బంగారు పతకం, వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించగా, టి.నాగజ్యోతి వెయిట్ లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో సిల్వర్ పతకం సాధించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మహంకాళి శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఎ.శ్రీధర్, కోచ్ కమ్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

సెమీ క్రిస్మస్ సందడి

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: పట్టాభిపురం శ్రీపూజిత స్కూల్‌లో బుధవారం మినీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఏసుక్రీస్తు గీతాలను ఆలపించారు. బహుమతుల ప్రదానం నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ కంచర్ల పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గుంటూరు విద్య: స్థానిక బృందావన్ గార్డెన్స్ ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ ఫ్రాన్సిస్‌రెడ్డి పాల్గొన్నారు.

పురమిత్ర యాప్ వినియోగించుకోండి

నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: నగర ప్రజలు పురమిత్ర యాప్‌ను వినియోగించుకుని స్థానిక సమస్యలు పరిష్కరించుకోవచ్చని, జీఎంసీ నుంచి పౌరసేవలు ఇంటి నుంచే పొందవచ్చని కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆర్టీసీ కాలనీ, ఐపీడీ కాలనీ, ఎల్ఆర్ కాలనీల్లో పర్యటించి ప్రజాఫిర్యాదుల స్వీకరణ వేదికకు వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ పురమిత్ర యాప్ ద్వారా 122 రకాల పురపాలక సేవలు, గ్రీవెన్స్, చెల్లింపులు పొందవచ్చని తెలిపారు. ఐపీడీ కాలనీలో పందుల సంచారంపై వాటి యజమానులకు నోటీసులివ్వాలని ఆదేశించారు. పర్యటనలో డీఈఈ శ్రీనివాస్, కార్పొరేటర్ రంగారెడ్డి, ఎస్ఎస్‌లు సాంబయ్య, అయూబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రోడ్డులోని అన్నక్యాంటీన్‌ను కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించారు.

కళలకు వెన్నుదన్నుగా కూటమి ప్రభుత్వం

గుంటూరు సాంస్కృతికం: కళలకు వెన్నుదన్నుగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎంపవర్ ఫౌండేషన్ సహకారంతో ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో మహ్మద్ రఫీ జయంతి నిర్వహించారు. హైదరాబాద్ ఆర్కెస్ట్రా కళాకారుల బృందం సంగీత విభావరిలో గీతాలాపనలు ఆలపించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే నసీర్, మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, షుకూరు, ఆదం, పొత్తూరి రంగారావులను సత్కరించారు. మేయర్ కోవెలమూడి నాని, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు, ప్రజలు పాల్గొన్నారు.

ఆవుల తరలింపునకు మూడు బృందాలు

నగరపాలకసంస్థ: నగరంలో ట్రాఫిక్‌కు ఆటంకంగా ఉండి ప్రమాదాలకు కారణమవుతున్న ఆవులు, ఎద్దులను గోశాలకు తరలించేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. తరలింపు అడ్డుకుంటే పోలీసు కేసు నమోదు చేస్తామని చెప్పారు. బుధవారం ఎల్ఆర్ కాలనీ, ఏటుకూరు రోడ్డు నుంచి ఆవులను గోశాలకు తరలింపులో కమిషనర్ స్వయంగా పాల్గొన్నారు. ఆవులను పట్టుకోవడం వీడియో రికార్డింగ్ చేస్తున్నట్లు తెలిపారు. గోశాలకు అదనంగా సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ముందుకు కదలని వాహనాలు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : కొత్తపేటలో బుధవారం ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనచోదకులు ఇబ్బందులుపడ్డారు. నాజ్‌కూడలి నుంచి గుంటగ్రౌండ్, నాజ్ థియేటర్, భాస్కర్ డీలక్స్ మీదుగా వస్త్ర దుకాణాలసెంటర్, గాంధీ చౌక్ వెళ్లే రహదారిలో వాహనాలు బారులు తీరడంతో నానా అవస్థలుపడ్డారు. ఈ మార్గంలో ప్రభుత్వ పాఠశాలలు, పెద్దసంఖ్యలో వస్త్రదుకాణాలు ఉండటంతో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. రోడ్లపై అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయడం, తోపుడుబండ్లు, చెరుకురసం యంత్రాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని వాహనచోదకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో నగరంలోని ఓల్డు క్లబ్ రోడ్డు, పశువుల ఆసుపత్రి కూడలి, జిన్నా టవర్, కృష్ణమహల్ రోడ్డు, రైల్వేస్టేషన్ రహదారిలో పండగ సందర్భంగా వాహనాల రద్దీ అధికమైంది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నాజ్‌సెంటర్‌కు వెళ్లే దారిలో..

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు

పట్నంబజారు, న్యూస్‌టుడే: వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ట్రాఫిక్ సి.ఐ.అశోక్‌కుమార్ సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు బుధవారం తూర్పు విభాగపు ట్రాఫిక్ పోలీసులు బస్టాండు సెంటర్ నుంచి ఎన్టీఆర్ ఐలాండ్ సెంటర్ వరకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ సి.ఐ.అశోక్‌కుమార్ మాట్లాడుతూ వాహనదారులు రికార్డులు కలిగి ఉండాలన్నారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోరాదన్నారు. ఆటో డ్రైవర్లు స్టాపింగ్ సెంటర్లల్లో క్రమశిక్షణతో ఆటోలను నిలుపుదల చేయాలన్నారు. కార్లు నడిపేవారు సీటు బెల్ట్, వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ ఎస్.ఐ.రవీంద్ర, సిబ్బంది, పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ సి.ఐ.అశోక్‌కుమార్, ఎస్.ఐ.రవీంద్ర, ఆటో డ్రైవర్లు

కన్నీటి వీడ్కోలు

మరణం: 24-12-2025

కీ॥శే॥ శ్రీ కూనం వెంకటేశ్వరరెడ్డి గారు

మే॥డై॥ శ్రీ సాయితులసీ కోల్డ్‌సోరేజ్ ప్రై.లి. & రాజేంద్రనగర్, గుంటూరు.

కల్మషం లేని కరుణామూర్తి, మా ఇంటి దైవం, మార్గదర్శకులు శ్రీ కూనం వెంకటేశ్వరరెడ్డి గారు ది: 24-12-2025న స్వర్గస్థులైనారని తెలియజేయుటకు చింతిస్తున్నాము.

అంతిమయాత్ర: ది:25-12-2025 గురువారం ఉదయం 11 గం॥లకు మా స్వగృహము 2వ లైను రాజేంద్రనగర్, రాయల్‌ప్రజ్ఞ అపార్ట్‌మెంట్ నుండి స్థంభాలగరువులోని మహాప్రస్థానమునకు బయలుదేరును. కావున తెలియజేయడమైనది.

ఇట్లు: కుటుంబసభ్యులు, Ph: 94402 63555.

గుంటూరు పశ్చిమ

అన్నదాన పథకానికి రూ.4 లక్షల విరాళం

ఏఈవోకు విరాళం అందజేస్తున్న దాతలు

శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం అన్నప్రసాద వితరణ పథకానికి బుధవారం పలువురు భక్తులు వేర్వేరుగా రూ.4లక్షల విరాళాన్ని అందించారు. కర్నూలుకు చెందిన ఎ.సుధేష్ణ రాణి రూ.లక్ష, గుంటూరుకు చెందిన చెరుకూరి సాయి వెంకట్ రూ.లక్ష, విశాఖపట్నానికి చెందిన ఎన్.రామకృష్ణన్ రూ.లక్ష, ఖమ్మంకు చెందిన వేమిశెట్టి వెంకట రమణ రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రం, ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
80086 22566, 97042 53525, 80085 74897

స్పందనకు వందనం

కాలువల్లో పూడికతీత: బ్రాడీపేట ప్రధాన వీధుల్లోని కాలువల్లో పూడిక పేరుకుపోయి మురుగు పారుదలకు ఆటంకం ఏర్పడింది. సమస్యను స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన పారిశుద్ధ్య సిబ్బందిని పంపి కాలువల్లో పూడిక తొలగించారు.

చెత్త సమస్య పరిష్కారం: సాంబశివపేట ప్రధాన వీధుల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. సమస్యను 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా స్థానికులు శానిటరీ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సిబ్బందిని పంపి వీధుల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగింపజేశారు. **-న్యూస్‌టుడే, నగరంపాలెం**

వ్యక్తిగత సెలవుపై వెళ్లిన జేసీ

కలెక్టరేట్ (గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం నుంచి ఐదు రోజుల పాటు వ్యక్తిగత సెలవు పెట్టారు. ఆయన సెలవుపై స్వస్థలానికి వెళ్లారు. ఆయన బాధ్యతలను జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలికి అప్పగించారు. జనవరి 1వ తేదీన తిరిగి విధుల్లోకి చేరనున్నారు.

ధర వరలు



కృష్ణనగర్ రైతుబజార్‌లో నిన్నటి ధరలు(కిలో రూ.ల్లో): టమాట 47, వంగ 19, బెండ 40, పచ్చిమిర్చి 39, కాకర 44, బీర 44, క్యాలీఫ్లవర్ 28, క్యాబేజి 24, క్యారెట్ 30, దొండ 36, బంగాళదుంప 27, ఉల్లిపాయలు 30, గోరుచిక్కుళ్లు 40, దోస 34, సొర 22, పొట్ల 30, అరటికాయ 10, పెద్దచిక్కుళ్లు 36, చామదుంప 24, బీట్‌రూట్ 24, కీరదోసకాయ 34, బీన్స్ 80, క్యాప్సికమ్ 55, కొత్తిమీర 20, ఆకుకూరలు 10, నిమ్మకాయలు 25, అల్లం 75, వెల్లుల్లి 140
-న్యూస్‌టుడే, పట్టాభిపురం

సాధనతో ఛాంపియన్‌షిప్ సాధించాం

ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ విద్యార్థినుల ప్రతిభ

చదువు కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కళాశాల వసతి గృహంలో ఉంటున్న వారి మధ్య స్నేహం పెరిగింది. అయితే చదువులోనూ.. సాయంత్రం వ్యాయామం కోసం ఆడే ఆటల్లో పోటీ దృక్పథంతో తలపడతారు. ఇటీవల జరిగిన 28వ ప్రాంతీయ అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్, గేమ్స్ మీట్‌లో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించింది. పలు అంశాల్లో మొదటి స్థానం సాధించినవారు తిరుపతిలో జనవరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొందారు.
– ఎస్వీఎన్‌కాలనీ, న్యూస్‌టుడే

పాఠశాల దశ నుంచే..

స్వస్థలం కర్నూలు. పెద్దమ్మ దగ్గరుండి డిప్లొమా ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నా. పాఠశాల స్థాయిలో బాస్కెట్‌బాల్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో ఆడేదాన్ని. బహుమతులు కూడా గెలుచుకున్నా. ఇటీవల జరిగిన పోటీల్లో డిస్కస్ త్రో, షాట్‌పుట్‌లో విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యా. ఆటల వల్ల శారీరక వ్యాయామంతో పాటు ఉల్లాసంగా ఉండగల్గుతున్నా.
- మునగాల సాయి ఖద్యోత, లక్ష్మీపురం

పోరాట స్ఫూర్తి

ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్నా. 85 శాతం మార్కులు సాధించాను. కళాశాల అనంతరం హాస్టల్ వాళ్లందరూ ఖోఖో ఆడతాం. ఒక్కో పాయింట్ కోసం పోటాపోటీగా తలపడతాం. ఖోఖోలో విన్నర్స్, 200 మీటర్ల పరుగులో విజేతగా నిలిచా. ఆటలతో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటున్నా. **-గులిపిల్లి వినోదిని, విజయనగరం**

రాష్ట్ర స్థాయిలో గెలుపు కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం..

డిప్లొమా కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్(డీసీసీపీ) రెండో సంవత్సరం చదువుతున్నా. టేబుల్ టెన్నిస్ సింగిల్స్, డబుల్స్(భవ్యతో) ప్రథమ బహుమతి వచ్చింది. గత ఏడాది సింగిల్స్‌లో ద్వితీయ, డబుల్స్‌లో మొదటి బహుమతులు వచ్చాయి. గత ఏడాది స్టేట్ మీట్‌లో ఓడిపోయాం. ఈ ఏడాది బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎలాగైనా రాష్ట్ర స్థాయిలో విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. **- నూతక్కి సుష్మిత, పొన్నెకల్లు**

జిల్లా స్థాయిలో విజేతగా నిలిచా...

- బూసి యామిని, శ్రీకాకుళం

ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్నా. 89 శాతం మార్కులు సాధించా. గత ఏడాది జిల్లా స్థాయిలో పరుగు పోటీలో విజేతగా నిలిచా. రాష్ట్ర స్థాయిలో మాత్రం ఓడిపోయా. ఈ ఏడాది 800 మీటర్ల పరుగులో రెండో బహుమతి వచ్చింది. కళాశాల అనంతరం ఖోఖో, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాం. ఆటలతో బృంద స్ఫూర్తి, సమయపాలన అలవడ్డాయి. క్రమశిక్షణ తెలిసింది.

డ్రగ్స్ బారినపడితే జీవితం నాశనం

ప్రతిజ్ఞ చేయిస్తున్న డీఎస్పీలు అరవింద్, శ్రీనివాస్‌రెడ్డి, మాస్టర్‌మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: యువత డ్రగ్స్ బారినపడితే తీవ్ర శారీరక, మానసిక సమస్యలతో జీవితం నాశనం అవుతుందని పశ్చిమ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్ అన్నారు. బుధవారం బ్రాడీపేట 3/11 మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థలో మాదకద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, డ్రగ్స్ వ్యసనం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌డీపీఎస్ చట్టాల గురించి విద్యార్థులంతా తెలుసుకోవాలని చెప్పారు. సైబర్ క్రైమ్ పైనా అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ వద్దు అని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అరండల్‌పేట సీఐ ఆరోగ్యరాజు, మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

క్విజ్ పోటీల్లో బాలల ప్రతిభ

విజేతలకు వైస్ ప్రిన్సిపల్ ఎం.అంకమ్మరావు

గెలుపొందిన విద్యార్థులతో ప్రిన్సిపల్ నవీన్ చౌదరి

గుంటూరు పశ్చిమ, న్యూస్‌టుడే: 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో పలు విద్యాలయాల్లో విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు బుధవారం నిర్వహించారు. అంతర్జాతీయ, జాతీయ సంఘటనలతో పాటు కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జి అంశాలపై క్విజ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో చంద్రమౌళినగర్‌లోని భాష్యం(సుశ్రుత) ఐఐటీ-జేఈఈ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎ.జాన్‌అభిషేక్ (ప్రథమ), పి.వి.దిలీప్‌రెడ్డి (ద్వితీయ), కె.ఇషాంత్‌రెడ్డి (తృతీయ) స్థానాల్లో నిలిచారు. విజేతలకు వైస్ ప్రిన్సిపల్ ఎం.అంకమ్మరావు ధ్రువీకరణ పత్రాలు, బహుమతులు ప్రదానం చేశారు.

✦ విద్యానగర్‌లోని ఎన్‌ఆర్‌ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో బుధవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్, క్రీడాంశాలపై నిర్వహించిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పి.శ్రీపల్లవి (9వ తరగతి) ప్రథమ, ఆర్.నవీనా (8వ తరగతి) ద్వితీయ, ఎన్.పల్లవి (7వ తరగతి) తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి పాఠశాల ప్రిన్సిపల్ వి.నవీన్ చౌదరి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

హిందూ పాలిటెక్నిక్ విద్యార్థుల హవా

విజేతలకు బహుమతులు అందజేస్తున్న కార్యదర్శి రామకృష్ణమూర్తి

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే: క్రీడల్లో మరింత ప్రతిభ కనబర్చి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని హిందూ కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి పేర్కొన్నారు. పాలిటెక్నిక్ గేమ్స్ మీట్-2025లో సత్తా చాటిన హిందూ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను బుధవారం అభినందించారు. బాలికల విభాగం షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానం, టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో దాసరి శ్రీసాహితీ ద్వితీయ స్థానం, డబుల్స్‌లో దాసరిశ్రీ సాహితీ, తిరుమలశెట్టి జాన్సీ తృతీయ స్థానంలో నిలిచారు. బాలుర విభాగం సింగిల్స్‌లో సంపతి వెంకట నారాయణ ద్వితీయ స్థానం, డబుల్స్‌లో వెంకట నారాయణ, టి.వి.ఎస్.సాయి శ్రీకర్ ద్వితీయ స్థానం సాధించారు. వాలీబాల్‌లో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజేతలకు స్పోర్ట్ మీట్ నిర్వాహకులు ట్రోఫీలు, ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పి.ఎం.ప్రసాద్, ప్రిన్సిపల్ చిన్నం సుబ్బారావు, వైస్ ప్రిన్సిపల్ వజ్రాల నర్సిరెడ్డి, పీడీ క్రోసూరు రవి పాల్గొన్నారు.

వాజ్‌పేయీ విగ్రహావిష్కరణకు వేలాదిగా తరలిరావాలి

పట్టాభిపురం, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని వాజ్‌పేయీ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి కోరారు. క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో అందరం అమరావతికి తరలి వెళ్తున్నామన్నారు.

పాఠశాల అభివృద్ధికి దాతల విరాళం



గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఐటీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు, వాటర్ వాష్ బేసిన్ నిర్మాణానికి దాతలు విరాళాలు అందించారు. పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయిని విజయలక్ష్మి, ఐటీసీ ప్రతినిధి నారాయణ బుధవారం విరాళాలను ఉపాధ్యాయులకు అందించారు. ఈ సందర్భంగా దాతలను వారు సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌ఛార్జి రామచంద్రరావు, విశ్రాంత అధ్యాపకులు సంజీవరెడ్డి, గంగాధరరెడ్డి, కమిటీ కార్యదర్శి కుర్రి సాంబిరెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, వలిరాజు, శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. **-న్యూస్‌టుడే, గోరంట్ల**

జీఎంసీ పరిధిలోకి ఆర్‌అండ్‌బీ రహదారులు

నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: నగరంలోని పలు ఆర్‌అండ్‌బీ రహదారుల నిర్వహణను గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోకి తెస్తూ రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్‌అండ్‌బీ పరిధిలోని రహదారులను జీఎంసీ కిందకు తేవాలని గతంలో కౌన్సిల్‌లో తీర్మానం చేసి జిల్లా పాలనాధికారి ద్వారా ప్రభుత్వానికి పంపారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్ ఇన్‌ఛీఫ్ ప్రభుత్వానికి నివేదించగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. జీఎంసీ పరిధిలోకి వచ్చిన దారుల్లో మరమ్మతులు ఇతర నిర్వహణ పనులు నగరపాలక సంస్థ చేయాల్సి ఉంది.

ఎక్కడి నుంచి ఎక్కడకంటే..	పొడవు (కి.మీ.ల్లో)
చుట్టుగుంట- ఆటోనగర్ శివారు వరకు	8.45
జేకేసీ కళాశాల- అడవితక్కెళ్లపాడు టాప్‌కిడ్స్ స్కూల్	4
రత్నగిరినగర్- పెదపలకలూరు	3
ఏటుకూరు ఎత్తురోడ్డు- నల్లచెరువు మూడు బొమ్మలు	1.25
రెడ్డిపాలెం- భాష్యం రామసేతు క్యాంపస్	2.2
బీఆర్ స్టేడియం- జాతీయ రహదారి 16(చీరాల రోడ్డు)	3.4
పట్నంబజారు- ఎన్.హెచ్-16	2.4
జీఎంసీ కార్యాలయం- గోరంట్ల హోసన్నామందిర్	7
బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ - మానస సరోవరం ఎన్.హెచ్-16	2.8

దశావతార కల్యాణ మహోత్సవాలు

పరశురామ అవతారంలో స్వామివారు, హాజరైన భక్తులు

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్ల అన్నపూర్ణనగర్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో దశావతార కల్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం పరశురామ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి సుదర్శన హోమం అనంతరం కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలను ఆలయ కమిటీ ఛైర్మన్ కంచర్ల ఆంజనేయులు, అధ్యక్షుడు యర్రంశెట్టి వేణుగోపాల్, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

అధ్వానం.. వాకింగ్ ట్రాక్ ప్రాంగణం

❏ చుట్టుగుంట నీటి ట్యాంకులో పేరుకుపోయిన వ్యర్థాలు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే

వ్యర్థాల గుట్టల్లో పడేసిన ఓపెన్ జిమ్ పరికరాలు

చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ ప్రాంగణం అధ్వానంగా తయారైంది. ఇక్కడున్న నీటి ట్యాంకులో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. అభివృద్ధి పేరుతో ఓపెన్ జిమ్‌లో ఉన్న వ్యాయామ పరికరాలను తొలగించారు. వాటిని భద్రపర్చకుండా చెత్త కుప్పలో పడేశారు. ప్రభుత్వ సొమ్ము ఎలా పోతే మాకేంటి అన్న రీతిన గుత్తేదారుడు, అధికారులు వ్యవహరిస్తున్నారు.
ఇక్కడున్న వాకింగ్ ట్రాక్‌కు రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వందల మంది వస్తుంటారు. ఇదే ప్రాంగణంలోని దేవాలయానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తారు. ఇంత రద్దీగా ఉండే ప్రాంగణంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. ✦ నీటి ట్యాంకుకు ఒకవైపు రిటైనింగ్ వాల్ నిర్మించకపోవడంతో నడక కోసం వచ్చే ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ✦ ఆవరణ, నీటి ట్యాంకులో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వస్తున్నా ఎవరికీ పట్టడంలేదు. ✦ వాకింగ్ ట్రాక్‌కు కాపలాదారుడు లేకపోవడంతో ఇతర ప్రాంతాల వారు వచ్చి వ్యర్థాలు అక్కడే పడేస్తున్నారు. వాకింగ్ కోసం వచ్చిన ప్రజలతో పాటు దేవాలయానికి వచ్చిన భక్తులు దుర్వాసనతో అల్లాడుతున్నారు. ✦ ఓపెన్ జిమ్‌లో పరికరాలు అమర్చకపోవడంతో వ్యాయామం కోసం వచ్చిన ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ ప్రాంగణంలో తక్షణం వ్యర్థాలు తొలగించి జిమ్ పరికరాలు ఏర్పాటు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

కరుణామయుడి రాకకు.. కళ్లనిండా కాంతులు..

విద్యుద్దీపకాంతుల్లో బ్రాడీపేట నార్త్ ప్యారిస్ చర్చి

ఆగ్నేసమ్మ చర్చిలో ప్రార్థనలు చేయిస్తున్న మద్దు బాలస్వామి

కాంతులీనుతున్న వెస్ట్ ప్యారిస్ చర్చి

క్రిస్మస్ వేడుకల్లో జీకేఆర్ పాఠశాల విద్యార్థులు

కెనడీస్ నెక్స్‌జెన్ కిడ్స్ పాఠశాలలో..

వేడుకల్లో కేఎల్‌పీ విద్యార్థులు

డాన్‌బాస్కో చర్చిలో ప్రార్థనలు చేస్తున్న ఫాదర్ థామస్, పాల్గొన్న విశ్వాసులు

పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల చిన్నారుల సందడి

గుంటూరు సాంస్కృతికం: క్రీస్తు జననాన్ని పురస్కరించుకుని నగరంలోని చర్చిలు, ప్రార్థనా మందిరాలు బుధవారం సాయంత్రానికే రంగురంగుల విద్యుద్దీప కాంతుల నడుమ కళకళలాడాయి. పలు చర్చిల్లో అర్ధరాత్రి 12 గంటల వేళ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలన్నీ విశ్వాసులతో కిటకిటలాడాయి. ఫాదర్లు క్రీస్తు సందేశాన్ని అందించారు. పలువురు మందిరాల్లో కొవ్వొత్తులు వెలిగించి క్రీస్తు రాకను స్వాగతిస్తూ ప్రార్థనలు చేశారు. రాత్రి రెండు గంటల వరకు సందడి కొనసాగింది.

జిల్లా అభివృద్ధిలో రాయపాటి సోదరుల ముద్ర

రాయపాటి శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎమ్మెల్యే నసీర్

పట్టాభిపురం, న్యూస్‌టుడే: జిల్లా అభివృద్ధిలో రాయపాటి సోదరులు తమదైన ముద్ర వేశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ, తెదేపా సీనియర్ నేత రాయపాటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు బుధవారం ఆయన నివాసంలో జరిగాయి. ఎమ్మెల్యే నసీర్, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మేయర్ కోవెలమూడి రవీంద్రతో పాటు పలువురు తెదేపా, జనసేన నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా కేకు కోసి తినిపించారు. బ్రాడీపేటలోని శిర్డీ సాయి దీనజన సేవా సమితిలో మిర్చియార్డు మాజీ డైరెక్టర్ రాజపుత్ర సత్యం సింగ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేశారు.

మందడంలో డీసీసీబీ బ్రాంచికి స్థలం కేటాయించరూ..

భార్గవ్‌తేజకు వినతిపత్రాన్ని అందిస్తున్న డీసీసీబీ ఛైర్మన్ మల్లికార్జునరావు, బ్యాంకు అధికారులు, దాతలు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శాఖకు మందడంలో స్థలం కేటాయించాలని డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, బ్యాంకు అధికారులు, గతంలో బ్యాంకు ఏర్పాటుకు స్థలం అందించిన దాతలతో కలిసి సీఆర్డీఏ అదనపు కమిషనర్ ఎ.భార్గవ్‌తేజకు వినతిపత్రం అందించారు. సీఆర్డీఏ కార్యాలయంలో అదనపు కమిషనర్‌కు బుధవారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా డీసీసీబీ ఛైర్మన్ మల్లికార్జునరావు మాట్లాడుతూ మందడం గ్రామంలో 11 సెంట్ల భూమిని డీసీసీబీ బ్రాంచి ఏర్పాటుకు దాతలు ఆలూరి సర్వేశ్వరరావు దానం చేశారని తెలిపారు. ఆ భూమి మీదుగా ప్రస్తుతం పాలవాగు వెళ్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకు శాఖకు వేరొకచోట భూమిని కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంకు ఇన్‌ఛార్జి సీఈఓ వి.వి.ఎస్.ఫణికుమార్, ఏజీఎం కె.బాలాజీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు

పట్టాభిపురం: కూటమి కలిసి ఉండటం ఖాయమని, అదేతీరుగా రాబోయే రోజుల్లో అంతరించిపోయిన ప్రాంతీయ పార్టీల జాబితాలో వైకాపాకు చోటు దక్కుతుందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'జగన్‌కు బానిసలుగా ఉంటున్న మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. లోకేశ్ రెడ్ బుక్ దెబ్బకు నిద్రలేని రాత్రులు గడుపుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు'.. అని ఎద్దేవా చేశారు. తెదేపా నేత అడకా శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ తలకిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి రాలేరన్నారు.

సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించాలి

మేయర్ రవీంద్రతో సమావేశమైన కమిషనర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్, గళ్లా మాధవి

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: జనవరి 2026లో జరగనున్న సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. బుధవారం కమిషనర్ పులి శ్రీనివాసులు, ప్రత్తిపాడు, తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్, గళ్లా మాధవితో ఛాంబర్‌లో సమావేశమయ్యారు. సమావేశంలో ఈనెల 27న జరగనున్న జీఎంసీ పాలకవర్గం సమావేశంలో చేర్చాల్సిన అంశాలు, నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. మేయర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులకు అనుమతులు వచ్చాయన్నారు. వీటిని గుత్తేదారులు నిర్దేశిత సమయానికి నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేసేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. నూతన ఏడాదిలో సంక్రాంతి సంబరాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో వేర్వేరుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. నగరంలో అనధికారికంగా నిర్వహిస్తున్న హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొల్లి శారద హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌లో దుకాణాలు దక్కించుకుని జీఎంసీకి రుసుం చెల్లించని వాటికి వెంటనే వేలం నిర్వహించాలని ఆదేశించారు. సంక్రాంతి తర్వాత ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గానికి ఎన్నికల నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏసీ ఓబులేసు, డీసీలు శ్రీనివాసరావు, సీహెచ్.శ్రీనివాస్, సీపీ రాంబాబు, ఇన్‌ఛార్జి ఎస్‌ఈ సుందర్రామిరెడ్డి, సీఎంవోహెచ్ డాక్టర్ శాంతికళ, మేనేజరు బాలాజీబాషా తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

సుధాకర్‌ను సత్కరిస్తున్న ప్రిన్సిపల్ గోపీచంద్ తదితరులు

ఎస్వీఎన్‌కాలనీ, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ మద్దినేని సుధాకర్ అన్నారు. జేకేసీ కళాశాల ఎన్ఎస్ఎస్-1, 2, 3 యూనిట్ల ఆధ్వర్యంలో నేతాజీనగర్, ఐద్వానగర్, కృష్ణతులసినగర్ ప్రాంతాల్లో చేపట్టిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం బుధవారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ మద్దినేని సుధాకర్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ద్వారా సామాజిక బాధ్యత, క్రమశిక్షణ అలవడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి.గోపీచంద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.సాంబశివరావు, పీజీ కోర్సుల డైరెక్టర్ ఎస్ఆర్‌కే ప్రసాద్, ఎన్ఎస్ఎస్ పీవోలు చరణ్‌చౌదరి, రాహుల్, అజయ్ బాబు, వాలంటీర్లు పాల్గొన్నారు.

క్రీస్తు బాటలో అందరూ పయనించాలి

కేకు కోస్తున్న ఎమ్మెల్యే రామాంజనేయులు

పట్టాభిపురం: క్రీస్తు చూపిన బాటలో అందరూ పయనించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. వెంగళాయపాలెంలోని లూథరన్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. క్రిస్మస్ కేకు కోశారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే రామాంజనేయులు ముఖ్యమంత్రిని కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కల్లూరి శ్రీనివాసరావు.. సీఎం చంద్రబాబును కలిసి ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

దస్తావేజు పోయినది

కంభంపాటి వెంకట కార్తీక్, తండ్రి. లేటు జగన్ మోహన్, నివాసం.డోర్ నెం.26-11-1, మసీదు లైను, నగరంపాలెం, గుంటూరు సిటీ. అనే నేను ఒరిజినల్ డాక్యుమెంట్ నెం.3601/2015(యస్.ఆర్.ఓ గుంటూరు) గల దస్తావేజును స్వామి థియోటర్ ఏరియాలో జిరాక్స్ షాపుకు వెళ్ళి జిరాక్స్ తీయించుకొని బయటికి వచ్చి చూడగా సదరు ఒరిజినల్ డాక్యుమెంటుగల కవరు కనిపించ లేదు. ఎవరికైనా దొరికిన యెడల పైఅడ్రస్‌కు లేదా సెల్:7793994326 నకు తెలియజేయగలరు

ఆవుల తరలింపునకు మూడు బృందాలు

నగరపాలకసంస్థ: నగరంలో ట్రాఫిక్‌కు ఆటంకంగా ఉండి ప్రమాదాలకు కారణమవుతున్న ఆవులు, ఎద్దులను గోశాలకు తరలించేందుకు మూడు బృందాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. తరలింపు అడ్డుకుంటే పోలీసు కేసు నమోదు చేస్తామని చెప్పారు. బుధవారం ఎల్ఆర్ కాలనీ, ఏటుకూరు రోడ్డు నుంచి ఆవులను గోశాలకు తరలింపులో కమిషనర్ స్వయంగా పాల్గొన్నారు.

కన్నీటి వీడ్కోలు



మరణం: 24-12-2025

కీ॥శే॥ శ్రీ కూనం వెంకటేశ్వరరెడ్డి గారు
మే॥డై॥ శ్రీ సాయితులసీ కోల్డ్‌స్టోరేజ్ ప్రై.లి. & రాజేంద్రనగర్, గుంటూరు.

కల్మషం లేని కరుణామూర్తి, మా ఇంటి దైవం, మార్గదర్శకులు
శ్రీ కూనం వెంకటేశ్వరరెడ్డి గారు ది: 24-12-2025న
స్వర్గస్థులైనారని తెలియజేయుటకు చింతిస్తున్నాము.

అంతిమయాత్ర: ది:25-12-2025 గురువారం ఉదయం 11 గం॥లకు మా స్వగృహము 2వ లైను రాజేంద్రనగర్, రాయల్‌ప్రజ్ఞ అపార్ట్‌మెంట్ నుండి స్థంభాలగరువులోని మహాప్రస్థానమునకు బయలుదేరును. కావున తెలియజేయడమైనది.

ఇట్లు: కుటుంబసభ్యులు, Ph: 94402 63555.

ఈనాడు
అమరావతి
కృష్ణా
గురువారం డిసెంబరు 25, 2025

మచిలీపట్నం: విద్యుద్దీపాలంకరణలో తెలుగుచర్చి

ఆకట్టుకుంటున్న క్రీస్తుజనన ఘట్టం

గూడూరు: వెలిగిపోతున్న మల్లవోలు చర్చి

క్రీస్తు జనించెను.. జనులు కీర్తించెను

శాంతి, కరుణ, ప్రేమను పంచేందుకు... క్రీస్తు లోకానికి వచ్చారని బిషప్‌లు పేర్కొన్నారు. క్రిస్మస్ పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా చర్చిలు విద్యుత్తు కాంతులతో వెలుగులీనాయి. విశ్వాసులు కీర్తనలు పాడుతూ, కొవ్వొత్తులు వెలిగించారు. చర్చిలలో బుధవారం రాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -న్యూస్‌టుడే, గొడుగుపేట(మచిలీపట్నం), గూడూరు

సైకిల్‌పై సవారీ.. రికార్డులపై స్వారీ

దశాబ్దంగా బొగ్గవరపు శ్రీనివాసకిరణ్ సైక్లింగ్‌తో అద్భుతాలు చేస్తున్నారు. వ్యాయామం కోసం సైక్లింగ్‌ను ఆరంభించి.. ఇప్పటి వరకు ఏడుసార్లు సూపర్ రాండోనియర్ రికార్డులు సాధించారు. గుంటూరుకు చెందిన ఆయన విజయవాడలో స్థిరపడ్డారు. ★ ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచేందుకు.. విజయవాడ, గుంటూరు కేంద్రంగా.. సైకిల్ రైడ్లు నిర్వహిస్తుంటారు. అడాక్స్ ఇండియా రాండోరియన్ క్లబ్‌కు.. అనుబంధంగా 2018లో అమరావతి రాండోనియర్ క్లబ్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.

గుర్తింపు ఇలా..

సుదూర ప్రాంతాలకు.. నిర్ణీత సమయంలోగా సైకిల్‌పై చేరుకునే వాళ్లను రాండోనియర్‌గా గుర్తిస్తారు. 200 కి.మీ. 13.30 గంటల్లో, 300 కి.మీ. 20 గంటల్లో, 400 కి.మీ. 27 గంటల్లో, 600 కి.మీ. 40 గంటల్లో సైకిల్ రైడ్‌లను ఆయన అందరికంటే ముందు అనేకసార్లు పూర్తి చేశారు. 4 విభాగాలను ఒకే ఏడాదిలో.. పూర్తి చేస్తే సూపర్ రాండోనియర్‌గా గుర్తిస్తారు. ఇప్పటివరకు శ్రీనివాసకిరణ్ ఏడు సార్లు సూపర్ రాండోనియర్‌గా నిలిచి రికార్డు నెలకొల్పారు.

వివిధ విభాగాల్లో సత్తా..

★ 2025 నవంబరు 6న గుంటూరు నుంచి ఏలూరు వరకు 200 కి.మీ.(రానుపోను) దూరాన్ని 13.30 గంటల్లో వెళ్లాల్సి ఉండగా 12 గంటల్లోనే పూర్తి చేశారు. ★ నవంబరు 22న గుంటూరు నుంచి తెలంగాణలోని మునగాల వరకు 300 కి.మీ. 20గంటల్లో చేరాల్సి ఉండగా 19.10 గంటల్లోనే వెళ్లారు. ★ డిసెంబరు 6న గుంటూరు నుంచి నకిరేకల్ 400 కి.మీ. దూరాన్ని 27 గంటల్లో వెళ్లాల్సి ఉండగా.. 25.45 గంటల్లోనే చేరుకున్నారు. ★ డిసెంబరు 20న గుంటూరు నుంచి పాయకరావుపేట 600 కి.మీ. దూరాన్ని 40 గంటల్లో పూర్తి చేయాలి కానీ 38.52 గంటల్లో వెళ్లారు. ★ 2027 ఆగస్టులో పారిస్‌లో నిర్వహించే 1200 కి.మీ. ఎల్‌ఆర్‌ఎంలో పాల్గొనేందుకు ప్రీ ఫైనల్ పూర్తి చేశాను. సైక్లింగ్ చేసే వాళ్లకు ఎల్‌ఆర్‌ఎంలో పాల్గొనాలనేది ఓ కల. దానిని నేను 2027లో సాధించబోతున్నానని శ్రీనివాస కిరణ్ చెబుతున్నారు. – విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

ఇనుముకు తుప్పు.. సిమెంటుకు ముప్పు!

★ రూ.కోట్లు వెచ్చించారు.. వృథాగా వదిలేశారు.. ★ గోదాముల్లోనే పాడవుతున్న ఇళ్ల నిర్మాణ సామగ్రి

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం – న్యూస్‌టుడే, తోట్లవల్లూరు

ఇళ్ల నిర్మాణాల కోసం రూ.కోట్లు వెచ్చించి కొన్న సామగ్రి లబ్ధిదారులకు చేరకుండానే పాడవుతోంది. వైకాపా జమానాలో ప్రజాప్రతినిధులు, అధికారుల కక్కుర్తి... రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికి కారణమైంది. అధికారుల నిర్లక్ష్యం.. సమన్వయలేమితో ఏళ్లుగా గోదాముల్లోనే పనికిరాకుండా పోతోంది. వందల సిమెంటు సంచులు గడ్డ కట్టుకుపోగా.. ఇనుము తుప్పు పట్టింది. రూ.కోట్ల విలువైన సామగ్రిని అధికారులు.. అప్పటి నేతలతో కలిసి మింగేశారు. లెక్కలేమో లబ్ధిదారులకు ఇచ్చినట్లు చూపించుకున్నారు. దీనిపై పూర్తి విచారణ చేపడితే తినమరిగినోళ్ల గుట్టురట్టవుతుంది.

పర్యవేక్షణ మాని.. పక్కదారే పని

★ పామర్రు డీఈగా పనిచేసిన ఉద్యోగి... పెదపారుపూడికి చెందిన 33 టన్నుల ఇనుము, 1,280 బస్తాల సిమెంటు కాజేశారని అధికారులే ఆరోపిస్తున్నా విచారణ లేదు. ★ ఇటీవల పెడనలోనూ రూ.12 లక్షల మెటీరియల్‌ను ఏఈలు మింగేశారు. ★ చల్లపల్లి, మోపిదేవి, నాగాయలంక, కంకిపాడు, ఘంటసాల తదితర మండలాల్లోనూ దండుకున్నారు. ★ కోడూరు మండలంలో రూ.39 లక్షలుపైగా అక్కడి అధికారి మేసేశారు. ★ జిల్లాలో వందల సంచుల సిమెంటు గడ్డ కట్టినా అధికారుల లెక్కల్లో చేరకపోవడం.. గోదాములపై పర్యవేక్షణ లేకపోవడం విడ్డూరం.

ఇదికాదా తప్పు: లబ్ధిదారులకు కిలో రూ.65 చొప్పున 343 కిలోల ఇనుము ఇవ్వాలి. ఉమ్మడి జిల్లాకు 34,300 టన్నులు రాగా.. 31,784 టన్నులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. చాలా వరకు పక్కదారి పట్టింది. మిగిలింది ఆరుబయట తుప్పుపట్టి.. దొంగలపాలవుతోంది.

ఇదండీ సి"మంట": బస్తా సిమెంటు రూ.236 చొప్పున ఒక్కో లబ్ధిదారుకు 90 బస్తాలు ఇవ్వాలి. ఉమ్మడి జిల్లాలో 48.13 లక్షల బస్తాలు రాగా. . 47.94 లక్షలపైగా సరఫరా చేశామని చెబుతున్నారు. వందల సంచుల సిమెంటు పక్కదారి పట్టినా విచారణ లేదు. గోదాముల్లో ఏళ్లుగా మూలుగుతున్నదేమో గడ్డ కట్టేసింది.

మిగిలినవీ అంతే: డోర్ ఫ్రేమ్స్, కిటికీలు, టాయిలెట్లు, ఎలక్ట్రికల్ వస్తువులు, రంగులు, పైపులు, ట్యాంకులు, కరెంటు వైర్లు ఇలా 14 రకాలు వస్తువుల్లో ఎన్ని పనిచేస్తాయో తెలియదు.

తోట్లవల్లూరు: తుప్పపట్టిన ఇనుము, గడ్డకట్టిన సిమెంటు

కృష్ణాలో..

మెటీరియల్	వచ్చింది	పంపిణీ	నిల్వ
సిమెంటు (బస్తాలు)	29,93,833	29,80,752	13,081
ఇనుము (టన్నుల్లో)	18411.180	17020.062	1391.117

సీఎంకు వివరించి విచారణ చేయిస్తాం

- కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, మంత్రులు

గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల కోసం మెటీరియల్ తెప్పించి గోదాముల్లో దాచి గుట్టుగా రూ.కోట్ల విలువైన మెటీరియల్ మింగేశారు. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి విచారణ చేయిస్తాం.

అండగా ఉన్నవారికే పట్టం

★ తెదేపా పార్లమెంటరీ కమిటీలో.. అత్యధికులు కొత్త వాళ్లే

★ మొత్తం 42లో మహిళలకు 12 కేటాయింపు

ఈనాడు, అమరావతి

'తెదేపాకు కష్టకాలంలో అండగా నిలిచిన వారికే.. మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ నూతన కమిటీలో చోటు దక్కింది. జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్య నారాయణ మినహా కమిటీలో ఉన్న అత్యధికులు గతంలో ఎలాంటి నామినేటెడ్, పార్టీ పదవులు నిర్వహించని వారే. సామాజిక సమీకరణాలతో పాటు మహిళలు, యువతకు ప్రాధాన్యం ఉండేలా చూశారు. గత వైకాపా హయాంలో.. తెదేపా కోసం నిలబడిన వారికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.' కృష్ణా జిల్లాలో 42 మందికి అవకాశం కల్పించగా.. వీరిలో 12 మంది మహిళలున్నారు. అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని.. అర్హులైన వారికి ప్రాధాన్యం కల్పించేలా జాబితాలు రూపొందించాలని ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్ఠానం సూచించింది. వారు సూచించిన పేర్లనే దాదాపు ఖరారు చేశారు. అవనిగడ్డతో పాటు ఒకటి రెండు చోట్ల మాత్రమే.. ఒకటీ అరా పేర్లు మారాయి. అది కూడా సామాజికవర్గ సమీకరణాలు, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో.. సమతుల్యం చేసేందుకే మార్పులు చేశారు.

పార్టీ కోసం కష్టపడిన వారికి..

గత వైకాపా హయాంలో మచిలీపట్నం, పెడన, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో అత్యధికంగా తెదేపా కార్యకర్తలపై దాడులు, పోలీసు కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో పార్టీ కోసం నిలబడిన వారు, తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో రోజుల తరబడి నిరసన కార్యక్రమాలు చేపట్టిన వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ★ మచిలీపట్నం, పామర్రు, అవనిగడ్డ, పెనమలూరు, పెడన నియోజకవర్గ నాయకుల్లో ఆరుగురేసి చొప్పున కమిటీలో అవకాశం కల్పించారు. ★ గన్నవరం నియోజకవర్గానికి చెందిన వాళ్లకు ఏడుగురికి అవకాశమివ్వగా, గుడివాడకు అయిదు కేటాయించారు. ★ అవనిగడ్డలో తెదేపా ఎమ్మెల్యే లేకపోవడంతో అక్కడ పార్టీ పరిశీలకులుగా ఉన్న కనపర్తి శ్రీనివాసరావుకు ఎంపిక బాధ్యత అప్పగించారు. ఆయన సూచించిన వారికే కమిటీలో చోటు కల్పించారు.

ఆభరణాల కళ.. బందరువాసి భళా!

డోకిపర్రు వేంకటేశ్వరస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి, భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి ఇలా.. తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని అనేక ఆలయాల్లో దేవతామూర్తులకు అలంకరించే ఆభరణాల గురించి ఆరాతీస్తే.. మచిలీపట్నంకు చెందిన కళాకారుడు దేవరం శివరామకృష్ణ నైపుణ్యం తెలుస్తుంది. నగరంలో జ్యుయలరీ పార్కుతో పాటు చిలకలపూడి తదితర ప్రాంతాల్లో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. అయితే దేవతామూర్తుల ఆభరణాలు కావాలంటే అందరూ చెప్పేది శివరామకృష్ణ పేరే.. తన తండ్రి వెంకటేశ్వరరావు స్ఫూర్తితో 17వ ఏటే కళను అందిపుచ్చుకుని.. అనతికాలంలో మంచి నైపుణ్యం సాధించారు.

శివలింగం తొడుగు తీర్చిదిద్దుతున్న శివరామకృష్ణ

25 ఏళ్లుగా..

గత 25 ఏళ్లుగా ఆభరణాలు తయారు చేస్తూ దేశ నలుమూలల్లో ఉన్న ఆలయాలకు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి ఆర్డర్లు రావడంతో పరిశ్రమను విస్తరించి.. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రసిద్ధ డోకిపర్రు వేంకటేశ్వర స్వామికి అలంకరించే ఆభరణాలతో పాటు ముఖ ద్వారానికి కవచాలు కూడా ఈయనే తయారు చేశారు.

మంగళగిరి పానకాల స్వామి, మైసూరులో ప్రసిద్ధ మద్దూరు నరసింహస్వామి, మళ్లవల్లి నరసింహస్వామి ఇలా శారదా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్రం కొల్లూరు బాలాజీ క్షేత్రం ఇలా.. అనేక ఆలయాలకు అలంకరణ వస్తువులు పంపారు. కిరీటాలు, ముక్కు పుడకలు, వడ్డాణాలు, హారాలు, శంఖు చక్రాలు, త్రిశూలాలు, పిల్లనగ్రోవి ఇలా.. ఆయా దేవతామూర్తులకు అలంకరించే వస్తువులను అందంగా తీర్చిదిద్దగల నైపుణ్యం ఆయన సొంతం. కొంచెం కష్టంగా ఉన్నా కళను భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంతో శ్రమిస్తూ.. బందరు కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు.

– మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే

నెలకోసారి మత్తు పార్టీలు

★ బెజవాడలో ధర ఎక్కువని.. ★ బెంగళూరు నుంచి కొనుగోళ్లు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - పటమట: స్నేహితులతో నెలకోసారి జరిగే మత్తు పార్టీల్లో వినియోగించే ఎండీఎంఏను నిందితులు జగదీష్ కుమార్, అఖిలేష్‌లు స్థానికంగానే కొనేవారు. ధర ఎక్కువగా ఉండడంతో అంత చెల్లించలేక బెంగళూరు బాట పట్టేవారు. అక్కడ కొన్న సరకును బెజవాడకు తెచ్చి పార్టీల్లో తీసుకునేవారు. కొందరు స్నేహితుల ద్వారా అలవాటు చేసుకున్నారు. ఇటీవల నగరంలో దొరికిన ఎండీఎంఏ కేసు దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని వీరు నవీన్, నానాజీ, తదితరులతో కలసి రహస్యంగా ఎండీఎంఏ తీసుకునేవారు. మరోవైపు.. పరారైన నిందితుడు రాజేష్ ఆచూకీ ఇంకా దొరకలేదు. అతని కోసం వివిధ ప్రాంతాల్లో బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడి స్వస్థలం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోనూ నిఘా పెట్టారు. తల్లిదండ్రులకు రాజేష్ పెంపుడు కుమారుడు.

23 ఏళ్లకే డ్రగ్స్‌కు బానిసైన తేజ

విజయనగరానికి చెందిన తేజ.. హైదరాబాద్‌లో మల్టీమీడియా, బీకాం చదివాడు. ఆ సమయంలోనే 23 ఏళ్లకే స్నేహితుల ద్వారా గంజాయి, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. చదువు పూర్తయ్యాక విజయనగరం వచ్చి ఈవెంట్స్‌లో ఫొటోగ్రఫీ చేసేవాడు. ✪ 2018లో ఫ్రెండ్స్‌తో కలసి విశాఖలో ఎండీఎంఏ తీసుకుంటుండగా అరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. 30 రోజులు జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ✪ 2022లో హైదరాబాద్‌లో రాజేష్ పరిచయమయ్యాడు. తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయి.. అక్కడే ఓ కంపెనీలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ కూడా తరచూ డ్రగ్స్ తీసుకునేవాడు. ✪ సరఫరాదారుల నుంచి కొని, తాను వినియోగించింది పోగా... మిగిలింది ఎక్కువ మొత్తానికి అమ్మేవాడు. ✪ 19న డ్రగ్స్ కోసం బెంగళూరు వెళ్లిన జగదీష్ కుమార్, అఖిలేష్‌కు రెండు గ్రాముల సరకును రాజేష్‌కు అందజేయమని తేజ ఇచ్చాడు. ✪ ఇందుకు రాజేష్.. జగదీష్ కుమార్‌కు రూ.20 వేలు ఫోన్‌పేలో పంపాడు. ✪ తొలుత.. ఎండీఎంఏను తెచ్చేందుకు జగదీష్ అంగీకరించకుండా, ఆ డబ్బును రాజేష్‌కు తిరిగి బదిలీ చేశాడు. మళ్లీ ఒప్పించి తెప్పించాడు.

పల్లె ప్రగతికి.. కొత్త రూపు!

✷ నూతన పంచాయతీల ఏర్పాటుకు అడుగు

✷ జిల్లా అధికారులకు చేరిన దరఖాస్తులు...

ఈనాడు, అమరావతి

పల్లె ప్రగతికి కొత్త రూపు ఇచ్చే ప్రక్రియకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కొత్తగా పంచాయతీలను కోరుతూ దరఖాస్తులు ఇప్పటికే జిల్లా అధికారులకు చేరాయి. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వీటి ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగనుంది. ఇది పూర్తయితే నూతన పంచాయతీలకు నిధులు వచ్చి ప్రగతి పథంలోకి అడుగుపెడతాయి.

★ ఉమ్మడి జిల్లాలో కొత్తగా 12 పంచాయతీల ఏర్పాటు కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. ★ ఎన్టీఆర్ జిల్లాలో... తిరువూరు-వావిరాల, విస్సన్నపేట-వేమిరెడ్డిపల్లి, పొ‌ట్రేల, తెల్లదేవరపల్లి, ఏ.కొండూరు-కంభంపాడు, జగ్గయ్యపేట- అనుమంచపల్లి, బూదవాడ, బండిపాలెం, జయంతిపురం, రెడ్డిగూడెం-రంగాపురం పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేయాలని వినతులు వచ్చాయి. ★ కృష్ణా జిల్లాలో... బాపులపాడు-రంగన్నగూడెం, నందివాడ-ఇలపర్రు పంచాయతీలను విడగొట్టాలని కోరారు. గుడ్లవల్లేరు-నాగవరంలో కొంత వేమవరం.. మరికొంత ముక్కొల్లు పంచాయతీలో ఉంటుంది. మొత్తం కలిపి ముక్కొల్లులో కలపాలని దరఖాస్తు వచ్చింది. ★ మోపిదేవి మండలం కే. కొత్తపాలెం పంచాయతీలో ఉత్తరపాలేన్ని చల్లపల్లి మండలం నడకుదురులో కలపాలనీ, పెదకళ్లేపల్లి పంచాయతీలోని చిర్లపాలేన్ని వెంకటాపురంలో కలపాలని దరఖాస్తు వచ్చింది.

పంచాయతీలు ఇలా..

జిల్లా	ఉన్నవి	కొత్తగా
ఎన్టీఆర్	286	10
కృష్ణా	497	02

అభివృద్ధి పథంలోకి...

✪ కొత్త పంచాయతీ ఏర్పాటుకు 3,000 మంది జనాభా ఉండాలి. పంచాయతీ కేంద్రానికి 3 కి.మీ. దూరం ఉండాలి. ఇవేవీ లేకున్నా ప్రత్యేక పరిస్థితులు ఉంటే ప్రభుత్వం విచక్షణాధికారంతో ఏర్పాటు చేసే వీలుంది. ✪ ప్రస్తుతం దరఖాస్తులు ఇచ్చిన పంచాయతీల్లో పరిస్థితులు గమనిస్తే 1, 2 పంచాయతీలకు మాత్రమే 3,000 మంది జనాభా, 3 కిమీ దూరం అర్హత ఉంది. మిగిలినవన్నీ పంచాయతీ కేంద్రానికి, అభివృద్ధికి దూరం అవుతున్నామనే అంశంపైనే వచ్చాయి. ✪ కొన్నిగ్రామాల్లో దారులు, తాగునీరు, వీధిదీపాలు వంటివి అరకొరగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైతే.. ప్రత్యేక నిధులొచ్చి ప్రగతికి వీలుంటుంది.

★ 'నిబంధనలు..స్థానిక పరిస్థితులకు పరిగణనలోకి తీసుకుని వేగంగా ప్రక్రియ పూర్తి చేస్తామని' కలెక్టర్లు లక్ష్మీశ, బాలాజీ తెలిపారు.

జగనన్న కాలనీల్లో..

అక్రమాల కహానీలు

ఈనాడు, అమరావతి

జగనన్న కాలనీల్లో మెరక పనుల నుంచి ఇళ్ల నిర్మాణం వరకు.. ఇంకుడు గుంతల నుంచి చేతి పంపుల వరకు.. అడుగడుగునా అక్రమాలు రాజ్యమేలాయి. అధికారులు, గుత్తేదారులు, నాయకులు అనే తేడా లేకుండా ఎవరికి వారు అందిన కాడికి దోచుకున్నారు. ఆ అక్రమాలకు మూల్యం చెల్లించే సమయం వచ్చింది. వరుస పెట్టి అక్రమాలపై విచారణలు.. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు కూటమి సర్కారు ముందుకెళ్తోంది. జగనన్న కాలనీల్లో తాగునీటి సరఫరాలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్న 14 మంది అధికారులపై విచారణ చేపట్టేందుకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అధికారులు వీరే

బోర్లు, మోటార్లు, విద్యుత్తు సర్వీసులు, పైపు లైన్ల ఏర్పాటులో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై అప్పటి అధికారులపై విచారణ చేయనున్నారు. ✪ కానూరు గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, పోరంకి గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ సలీం, పెనమలూరు పీఆర్ ఏఈ నాంచారయ్య, విజయవాడ డివిజన్‌లో ఏఈ ఉమా, జూనియర్ అసిస్టెంట్ కేవన్ కుమార్, ఈఈ రామలింగ ప్రసాద్, మైలవరం డివిజన్ ఏఈలు కృష్ణకిశోర్, నాగేశ్వరరావు, ఉంగుటూరు ఏఈలు సుధాకర్, సుజాత, గన్నవరం, విజయవాడ ఈఈలు రాఘవేంద్ర, ప్రసాద్, విజయవాడ సర్కిల్‌లో ఈఈ సాయినాథ్, మైలవరం సబ్ డివిజన్ డిప్యూటీ ఈఈ భాస్కరరెడ్డి ఉన్నారు.

ఎన్నెన్నో వర్ణాలు.. తెచ్చాయి అవార్డులు!

కృష్ణా జిల్లా మొవ్వలో బందలపాటి శివరాణి, సాయిప్రసాద్ దంపతులు పూలమొక్కలు పెంచుతూ వారి ఇంటి ఆవరణను పూదోటలా మార్చారు. ఇంటి బయట, ఆవరణలో, డాబాపైన.. ఎటుచూసినా.. రంగురంగుల పూలమొక్కలు కనువిందు చేస్తాయి. బంతి, ఎడారి గులాబి, చామంతులు, మందారాలు.. శివుడికి ఇష్టమైన ఐదు రేకుల పువ్వులు, బ్రహ్మకమలం ఇలా ఆ ఇల్లంతా నందనవనంలా ఉంటుంది. వీటితోపాటు మిద్దె పంటలు పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా స్థాయిలో ఈ వృద్ధ దంపతులు గత రెండేళ్లుగా పచ్చదనం, మిద్దెపంటలు వంటి విభాగాల్లో పలు అవార్డులు అందుకున్నారు. – న్యూస్‌టుడే, మొవ్వ(కూచిపూడి)

రెవెన్యూ వ్యవస్థలను తారుమారు చేసిన వైకాపా ప్రభుత్వం : కొల్లు రవీంద్ర

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే : గత వైకాపా ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలను తారుమారు చేసిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీ నాయకులను కలిసేందుకు, పార్టీ పలు కార్యక్రమాల విశ్లేషనకు మంత్రి బుధవారం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన సూపర్- 6 హామీలను నెరవేర్చుతున్నట్లు చెప్పారు. గత వైకాపా ప్రభుత్వంలో ఇసుక, మద్యం, రేషన్ బియ్యం పేరుతో ఏ విధంగా దోపిడీ చేశారో ప్రతి ఒక్కరూ చూశారని తెలిపారు.

డ్రైవర్ కాలక్షేపం.. భద్రత గాలిలో దీపం..!

ఇటీవల కాలంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రయాణికులు మృతి చెందడం, సజీవ దహనమవడం, క్షతగాత్రులుగా మారడం మనం చూస్తున్నాం. ఆర్టీసీ బస్సులు సురక్షితమని భావించి ఎక్కుతున్న ప్రయాణికులను డ్రైవర్లు బెంబేలెత్తిస్తున్నారు. సెల్‌ఫోన్‌లో వీడియోలు చూస్తూ.. ఇయర్‌ఫోన్‌లో వింటూ బస్సు నడుపుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ఆర్టీసీ స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సులో మంగళవారం రాత్రి కనిపించిన చిత్రమిది.

– ఈనాడు, అమరావతి

రహదారులకు మంచి రోజులు

ఉమ్మడి జిల్లాకు రూ.12.28 కోట్లు మంజూరు

ఈనాడు, అమరావతి

వైకాపా పాలనలో పూర్తిగా దెబ్బతిన్న దారులను కూటమి సర్కారు దశల వారీగా బాగు చేస్తోంది. ఇప్పటికే గ్రామీణ రహదారులకు భారీగా నిధులు విడుదల చేసిన నేపథ్యంలో తాజాగా ఉమ్మడి జిల్లాలో పూర్తి అధ్వానంగా తయారైన 9 రహదారుల పునరుద్ధరణకు రూ.12.28 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 52.27 కిమీ మేర రహదారుల్లో అభివృద్ధి పనులు చేస్తారు. గుంతలు పూడ్చడం, పూర్తిగా ధ్వంసమైన చోట బాగుజేయనున్నారు. విజయవాడ డివిజన్‌లో ప్రధాన రహదారులు ఏళ్లుగా సరిగాలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అత్యధికంగా నందిగామ-పొక్కునూరు రహదారి 12.730 కిమీ మేర విస్తరిస్తున్నారు. ఇందుకు రూ.2.5 కోట్లు కేటాయించారు.

ఎక్కడ నుంచి ఎక్కడికి అంటే...	బాగు చేసే పరిధి (కి.మీ)	అంచనా రూ.కోట్లు
నందిగామ–పొక్కునూరు	12.730	2.5
విజయవాడ–విస్సన్నపేట	4.2	2
ఎన్‌హెచ్–9– మక్కపేట	2	1
విజయవాడ– నూజివీడు	6	2
చెవిటికల్లు–వత్సవాయి	8.7	0.5
నూజివీడు–మైలవరం	2.14	2
తిరువూరు–రాజవరం	5	0.60
విస్సన్నపేట–వెలగలపల్లి	3.1	0.15
గుడివాడ–కొత్తపాలెం	8.4	1.53

5 సెంట్లు.. 20 రకాల కూరగాయలు



20 రకాల కూరగాయలు పండిస్తూ గ్రామస్థులకు ఉచితంగా అందజేస్తున్నారు పెదపులిపాకకు చెందిన రైతు **ముసునూరి శ్రీనివాసరావు.**



కూరగాయల సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో ఆ రైతు కలత చెందారు. వీటిని ఆహారంగా తీసుకుంటున్న వారు నెమ్మదిగా అనారోగ్యాల బారిన పడుతున్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి తన వంతు ప్రయత్నంగా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా తనకున్న ఐదు సెంట్ల స్థలంలోనే ఏడు నెలల క్రితం ఆయన ఈ విధానాన్ని ఎంచుకున్నారు. వీటి సాగుకు గోమూత్రం, ఆవు పేడతో ఘనజీవామృతం, బ్రహ్మాస్త్రం ఎరువులను తానే తయారు చేసుకుంటూ వాడుతున్నారు. ఐదు సెంట్లలో పాదు, తీగజాతి కూరగాయలతో పాటు పూల మొక్కలకు చోటు కల్పించారు. టమాట, వంగ, సొర, బీన్స్, బీర, నేతిబీర, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, మిర్చి, తోటకూర, పాలకూర, చుక్కకూర, పుదీనా, చిక్కుడు, దోస, బెండ, దొండ, కరివేపాకు, నిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్, బంతి, మందార పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ తరహా సాగును మరింత విస్తీర్ణంలో చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

– న్యూస్‌టుడే, పెనమలూరు

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి
లీగల్ ప్రకటనలు
ఈనాడు క్లాసిఫైడ్స్
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
ప్రకటనల కొరకు సంప్రదించండి: 98496 97616

(c) eenadu

తడబడిన బ్యాటర్లు.. నిప్పులు చెరిగిన బౌలర్లు

EENADU SPORTS LEAGUE 2025

KAMINENI HOSPITALS VIJAYAWADA

న్యూస్‌టుడే- విజయవాడ క్రీడలు: కానూరులోని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ స్కూల్ మైదానంలో జరుగుతున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)-2025లో భాగంగా బుధవారం జరిగిన సీనియర్స్ విభాగం మ్యాచ్‌ల్లో నలంద డిగ్రీ కళాశాల, గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్లు ప్రత్యర్థి జట్లపై విజయం సాధించాయి.

నలంద డిగ్రీ కళాశాల క్రీడాకారుల విజయానందం

నలంద జట్టు జయకేతనం

మొదటి మ్యాచ్‌లో నలంద డిగ్రీ కళాశాల జట్టు 19 పరుగుల ఆధిక్యంతో ఉషారామ ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఉషారామ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన నలంద జట్టు నిర్ణీత పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ఎస్.కార్తీక్ 22 బంతుల్లో 35, టీహెచ్‌కే వర్మ 16 పరుగులతో రాణించారు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన ఉషారామ జట్టు నిర్ణీత పది ఓవర్లలో 66 పరుగులు మాత్రమే చేసింది. కె.లీల 18, కె.వినోద్ 10 పరుగులు చేయగా.. ప్రత్యర్థి బౌలర్లు ఎ.వాసు, ఎం.కుమారస్వామి, డి.అఖిల్, టీహెచ్‌కే వర్మ రెండేసి వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎస్.కార్తీక్ ఎంపికయ్యాడు.

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలదే గెలుపు

విజేతగా నిలిచిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల జట్టు

రెండో మ్యాచ్‌లో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల జట్టు 12 పరుగుల తేడాతో ఆంధ్రా లయోలా కళాశాల జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన లయోలా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన గుడ్లవల్లేరు కళాశాల జట్టు నిర్ణీత పది ఓవర్లలో 58 పరుగులకు ఆలౌటైంది. ఎం.నవీన్ 17 బంతుల్లో 19 పరుగులతో రాణించగా.. ప్రత్యర్థి బౌలర్లు జి.మోహన్ 11 పరుగులు ఇచ్చి మూడు, కె.హరి ప్రసాద్ ఆరు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశారు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా లయోలా కళాశాల జట్టు నిర్ణీత పది ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 46 పరుగులే చేసింది. ఐ.బాలు 14 పరుగులతో రాణించగా.. ప్రత్యర్థి బౌలర్లు కె.సురేంద్ర ఆరు పరుగులు ఇచ్చి మూడు, టి.పవన్ ఏడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కె.సురేంద్ర ఎంపికయ్యాడు.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్ వీరే

ఎస్.కార్తీక్ కె.సురేంద్ర విశాల్

Title Sponsor
Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor
City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor
GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
Beverage Partner
CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Digital Partner FM Partner TV Partner
ETV BHARAT ఈనాడు.నెట్ ఈ FM Mee FM ETV ఆంధ్ర ప్రదేశ్
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Organised by ఈనాడు క్రీడా క్లబ్

పీబీ సిద్ధార్థ... విజయబావుటా

గెలుపొందిన ఆనందంలో పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు

మూడో మ్యాచ్‌లో పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా వర్సిటీ జట్టు నిర్ణీత పది ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. ఎ.వంశీ 13 బంతుల్లో 25, డి.గణేష్ 15 బంతుల్లో 15 పరుగులతో రాణించగా.. ప్రత్యర్థి బౌలర్ తేజ ఏడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన పీబీ సిద్ధార్థ జట్టు 5.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 67 పరుగులతో విజయకేతనం ఎగురవేసింది. విశాల్ 18 బంతుల్లో మూడు సిక్సర్లతో 32 పరుగులు సాధించి క్రీజ్‌లో నిలవగా.. ఎం.హర్ష 17 పరుగులు జోడించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా విశాల్ ఎంపికయ్యాడు.

నేటి మ్యాచ్‌ల వివరాలు		
పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాల X గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల	ఎంఆర్ఆర్ కళాశాల X ఎస్ఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాల	ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల X కృష్ణా విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల జట్టు
మొదటి మ్యాచ్	రెండో మ్యాచ్	మూడో మ్యాచ్

క్రీడాకారులని పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే రాము

పోటీలో తలపడుతున్న విజయనగరం, కృష్ణా జట్లు

రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం

గుడివాడ, న్యూస్‌టుడే: క్రీడల ద్వారా పోరాట పటిమ పెరుగుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ మెమోరియల్ 58వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల, మహిళల ఖోఖో టోర్నమెంట్‌ను బుధవారం గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. తొలుత 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడల్లో రాణించిన వారికి విద్య, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తోందన్నారు. ఏపీ ఖోఖో సంఘం ఛైర్మన్ బి.సీహెచ్.గరటయ్య మాట్లాడుతూ గుడివాడలో స్టేడియంను హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియం మాదిరిగా నిర్మించి ఎందరో పేద క్రీడాకారులను ప్రోత్సహించిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. కార్యక్రమంలో ఖోఖో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మద్దాల ప్రసాద్, కార్యదర్శి కె.హనుమంతరావు, ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు ఎం.సీతారామి రెడ్డి, స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కొల్లు రంగ ప్రసాద్, సభ్యుడు వల్లభనేని లక్ష్మీవరప్రసాద్, నేతలు బూరగడ్డ శ్రీకాంత్, కొడాలి రామరాజు, నిమ్మగడ్డ సత్యసాయి తదితరులు పాల్గొన్నారు. ఈనెల 26వ తేదీ వరకూ ఈ పోటీలు కొనసాగనున్నాయి.

ఆటతో అందలం

న్యూస్‌టుడే, గుడివాడ

జాతీయ ఖోఖో పోటీలో రాణించిన జట్టు సభ్యులతో రాష్ట్ర ఖోఖో సంఘం సభ్యులు

జాతీయ ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటిన ఏపీ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు లేకుండానే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈక్రమంలో ఖోఖో ఆటతో ప్రభుత్వ కొలువులు పొందిన వారు బుధవారం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన ఖోఖో టోర్నమెంట్‌లో సందడి చేశారు. వారే పి.శివారెడ్డి(ప్రకాశం), కె.ప్రవీణ్(శ్రీకాకుళం)లకు ఇప్పటికే రైల్వేలో ఉపాధి లభించగా, పి.స్వామినాథ్ (ప్రకాశం), వై.దాలినాయుడు (కృష్ణా), కె.రామమోహన్ (కడప), ఏ.నాగిరెడ్డి (గుంటూరు), ఎల్.అప్పలనాయుడు(పశ్చిమగోదావరి), పి.సతీష్ (తూర్పు గోదావరి), ఎల్.సురేష్ (విజయనగరం), ఏ.రాజకుమార్ (చిత్తూరు), క్రాంతి(విశాఖపట్నం), లక్ష్మీనారాయణ(నెల్లూరు). గుడివాడలో వీరిని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు అభినందించారు.

ఖోఖో జీవితాన్నిచ్చింది

తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే చనిపోతే మేనమామ సంరక్షణలో పెరిగిన నాకు వ్యాయామ ఉపాధ్యాయుడు మడక ప్రసాద్ ఖోఖో నేర్పించారు. దీంతో నేను జాతీయ ఖోఖో ఆటలో గెలిస్తే ప్రభుత్వం వ్యాయామ ఉపాధ్యాయుని ఉద్యోగం ఇచ్చి జీవితంలో గెలిపించారు. నేను ఖోఖోను నమ్ముకుంటే.. అది నాకు కావాల్సినవన్నీ ఇచ్చింది.

- వై.దాలినాయుడు (గుడివాడ)

ఆటతో అన్నీ సాధ్యం

ప్రపంచ ఖోఖోలో బంగారు పతకం సాధించడంతో పాటు బెస్ట్ అటాకర్‌గా అవార్డు పొందాను. దీంతో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. 3 సార్లు ప్రపంచ ఖోఖో పోటీలలో పాల్గొని 3 సార్లు బంగారు పతకాలు సాధించాను. 40 సార్లు జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. నన్ను అన్నింటా గెలిపించిన ఖోఖో ఆట ప్రపంచ స్థాయిలో బంగారు పతకం సాధించిన నాకు మంచి ఉద్యోగం ఇస్తుందని ఆశిస్తున్నా.

- పి.శివారెడ్డి, ప్రకాశం

తెదేపా మచిలీపట్నం పార్లమెంటరీ కమిటీ నియామకం

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: మచిలీపట్నం పార్లమెంటరీ కమిటీ నూతన కార్యవర్గాన్ని తెదేపా ప్రకటించింది. కార్యవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు ప్రాతినిధ్యం కల్పించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వీరంకి గురుమూర్తి, గోపు సత్యనారాయణలను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మిగిలిన కార్యవర్గ సభ్యులను నియమించారు.

ఉపాధ్యక్షులుగా.. లకనం నాగాంజనేయులు (అవనిగడ్డ), మొవ్వ వెంకటేశ్వరరావు (గన్నవరం), గుత్తా శివరామకృష్ణ (గుడివాడ), మందపాక శంకర్‌బాబు (పామర్రు), మోటమర్రి బాబా ప్రసాద్ (మచిలీపట్నం), అన్నం హరి రామకృష్ణ (పెడన), రేవు నాగలక్ష్మి (పెడన), వంగవీటి శ్రీనివాసప్రసాద్ (పెనమలూరు), కంభంపాటి లక్ష్మీనరసమ్మ(గన్నవరం).

కార్యదర్శులుగా.. ఎస్.భార్గవి(అవనిగడ్డ), జొన్నలగడ్డ సుధాకర్(గన్నవరం), వేమూరి సుజాత (గుడివాడ), బి.కామేశ్వరరావు (పెనమలూరు), అవనిగడ్డ ప్రకాశం (అవనిగడ్డ), గోరిపర్తి రవికుమార్ (పామర్రు), తోట వెంకటనాగలక్ష్మి (అవనిగడ్డ), రాజుల పాటి సురేఖ (పామర్రు), సమ్మెట ఉమాదేవి (గుడివాడ).

కార్యనిర్వాహక కార్యదర్శులుగా.. ఉమ్మిడిశెట్టి శ్రీరామమూర్తి(పెడన), పాముల ప్రకాశరావు(పామర్రు), సీహెచ్ సీతయ్య(గుడివాడ), నెరుసు రాజ్యలక్ష్మి(పెనమలూరు), మోహ్మద్ రిజ్వాన్ బేగ్(పెనమలూరు), పొదిలి లలిత(గన్నవరం), ఎన్.వసంతకుమారి(మచిలీపట్నం), కొల్లూరి బసవేశ్వరరావు(అవనిగడ్డ), భూపతి రమేష్(పెడన)

అధికార ప్రతినిధులుగా.. శొంఠి రామకృష్ణ(గుడివాడ), రావి రత్నగిరి(అవనిగడ్డ), పేర్ల కోస్తామురళీకృష్ణ(మచిలీపట్నం), కె.రత్నకుమార్ (పెడన), కాకాని సుధారాణి(పామర్రు), గండేపూడి నితీష్‌కుమార్(గన్నవరం), తుమ్మలపల్లి హరికృష్ణ (పెనమలూరు), సయ్యద్‌ఖాజా (మచిలీపట్నం), దాసరి సాంబశివరావు (గన్నవరం) లకు స్థానం కల్పించారు.

పార్లమెంటరీ కోశాధికారిగా బెజవాడ నాగేశ్వరరావు(గన్నవరం), కార్యాలయ కార్యదర్శిగా బత్తిన మురళీ వెంకటదాస్(మచిలీపట్నం), మీడియా కోఆర్డినేటర్‌గా రెహమాన్‌బేగ్(పెడన), సోషల్‌మీడియా కోఆర్డినేటర్‌గా ఉప్పలపాటి ప్రవీణ్‌కుమార్(పెనమలూరు)లు నియమితులయ్యారు.

అందుబాటులో 6200 టన్నుల యూరియా

అరిశేపల్లి (మచిలీపట్నంరూరల్), న్యూస్‌టుడే: జిల్లాలో 6200 టన్నుల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్.పద్మావతి తెలిపారు. బుధవారం మండలంలోని అరిశేపల్లి, మచిలీపట్నంలోని ఎరువుల దుకాణాల్లో ఆమె తనిఖీ చేశారు. సరకు నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2025-26 సంవత్సరంలో 13412 టన్నుల యూరియా అవసరం కాగా.. 15328 టన్నులు రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలలకు 5266 మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని ప్రభుత్వ కోరామన్నారు. ఈ నెల 24 నాటికి 6200 టన్నుల యూరియా కో-ఆపరేటివ్ సొసైటీలు, ఆర్ఎస్కేలు, మార్క్‌ఫెడ్ గోదాములు, రిటైర్, హోల్‌సేల్ కంపెనీల గోదాముల్లో రైతాంగానికి అందుబాటులో ఉందని వివరించారు. తనిఖీల్లో మండల ఏవో రామ్ కుమార్ పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -135 రిటైల్ ధర 162 చికెన్ విత్ స్కిన్ - 235, చికెన్ స్కిన్‌లెస్ - 267.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 152, 161, 172 చికెన్ విత్ స్కిన్ - 294 చికెన్ స్కిన్‌లెస్ - 304.

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
బ్రాంచ్ ఆఫీస్: డి.నెం.29-37-141, 2వ అంతస్తు, రామమందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002.

2002 సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలలోని రూల్ 8 (6) క్రింద 30 రోజులు అయిన తర్వాత అమ్మకాన్ని తెలుపుతూ ఋణగ్రహీతకు ఇవ్వబడిన ఉద్దేశిత అమ్మకం ప్రకటన.

ఋణగ్రహీతలు / హామీదారుల వివరాలు: 1. **సురేంద్ర బాబు సూరపనేని**, తండ్రి: శ్రీరాములు, డి.నెం. 1-41, పెదపారుపూడి, కృష్ణాజిల్లా-521263. 2. **సూరపనేని వెంకట లక్ష్మి తార**, భర్త: సురేంద్ర బాబు, డి.నెం. 1-41, పెదపారుపూడి, కృష్ణాజిల్లా-521263. 3. **మేడేపల్లి వెంకట రత్నం**, తండ్రి: ఏలియా, డి.నెం. 4-45సి, పెదపారుపూడి, కృష్ణాజిల్లా-521263.
సర్/మేడమ్,
విషయం: 2002 సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలతో చదువుకోనేలా 2002 సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం ద్వారా ఋణదాతకు బకాయి పడిన మొత్తాలను వసూలు చేయుటకు ఋణగ్రస్తులగు: **శ్రీ సురేంద్ర బాబు సూరపనేని** గారికి చెందిన ఆస్తుల అమ్మకం గురించి నిర్దేశించిన అమ్మకం ప్రకటన.
సూచిక: రుణ ఒప్పందం నెంబరు: GUDVDTF2206270003.
ఇందుమూలంగా తెలియజేయడమేమనగా "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" ఎస్.సి.ఎల్.టి చెన్నై ఉత్తర్వుల ప్రకారం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్"తో విలీనం కాబడింది. శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ తదనంతరం పేరు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్"గా మార్పుచెందింది. ఇది ది. 30-11-2022 నుండి పేరు మార్పుకు సంబంధించిన సర్టిఫికేట్ ఆఫ్ ఇన్ కార్పొరేషన్ ది. 30-11-2022 ద్వారా "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్" గా మార్పుచెందింది. దీని రిజిస్టర్డ్ కార్యాలయం: శ్రీ టవర్స్ ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 మరియు ఆఫీస్ చిరునామా: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం. 29-37-141, 2వ అంతస్తు, రామమందిర దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002 మరియు అధీకృత అధికారి కార్యాలయం, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం. 25/300, 301, ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా, బుట్టాయిపేట, మచిలీపట్నం-521001, కృష్ణాజిల్లా మరియు బ్రాంచి ఆఫీస్: **గుడివాడ** (ఇక నుంచి కంపెనీగా/ఋణదాతగా పిలవబడేది).
సెక్యూర్డ్ ఋణదాత శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002లోని సెక్షన్ 13(2) క్రింద **తేది.05-12-2023**న జారీ చేసిన డిమాండ్ నోటీసుతో పేర్కొన్న **తేది. 05-12-2023** నాటికి బకాయి **రూ. 35,26,900/-** (అక్షరాలా ముప్పై ఐదు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే) తో పాటు ఇటీవల వడ్డీ /ఖర్చుల మొత్తాన్ని నిర్దేశించిన కాలపరిమితిలోగా మీరు చెల్లించవలెను.
మీరు సదరు నోటీసులో నిర్దేశించిన కాలపరిమితిలోగా బకాయి మొత్తాన్ని చెల్లించనందున అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు 2002 సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నిబంధనలలోని రూల్ 8తో చదువుకొనేలా చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద సెక్యూర్డ్ స్థిరాస్తులను **తేది. 03.04.2024**న లాంఛనాత్మకంగా స్వాధీనం చేసుకొనిరి. మరియు ఆ స్థలం ఖాళీ స్థలం కాబట్టి, మా కార్యనిర్వాహక అధికారి సహాయంతో **తేది. 18.12.2025**న భౌతిక స్వాధీనం కూడా చేసుకొనిరి.
సెక్యూర్డ్ ఆస్తి స్వాధీనం చేసుకున్నప్పటికీ, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారికి మీరు బకాయి మొత్తాన్ని చెల్లించలేదు. అందువల్ల దిగువ వివరించిన ఆస్తిని బహిరంగ ఈ-వేలం ద్వారా ఈ నోటీసు ప్రచురించిన తేది, ఈ నోటీసు చేరిన తేదీ నుంచి గల 30 రోజుల తర్వాత, విడిగా ఈ-వేలం అమ్మకం నోటీసు ఇచ్చి అమ్మవల్సిన అవసరం ఏర్పడింది. ఈ-వేలం జరిగే తేదీ మరియు సమయంతో పాటు ఆస్తి రిజర్వు ధర మరియు ఈ-వేలం నిర్వహించనున్న సర్వీసు ఏర్పాటుదారుని వివరాలను విడిగా మీకు తెలుపబడును.
అందువల్ల మీరు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారికి బకాయిపడ్డ మొత్తంతో పాటు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారికి అయిన ఖర్చులను మరియు ఇటీవల అయిన వడ్డీ, ఖర్చులు, ఛార్జీల మొత్తాన్ని అమ్మకం ప్రకటన ప్రచురణ తేదీకి ముందుగా చెల్లించినచో, ఆస్తి అమ్మకంపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోబడవు మరియు మీరు చట్టంలోని సెక్షన్ 13(8) క్రింద నిర్దేశించిన ప్రకారం మీ ఆస్తిని మీరు విడిపించుకొనవచ్చును.
సురేంద్రబాబు సూరపనేని గారికి చెందిన షెడ్యూల్ ఆస్తుల వివరాలు
ఐటమ్ నెం.1: (రిజిస్టర్డ్ సేల్ డీడ్ నెం. 2457/22, తేదీ: 24.03.2022) కృష్ణాజిల్లా, గుడివాడ సబ్ రిజిస్ట్రీ, పెదపారుపూడి గ్రామం, గ్రామ పంచాయతీ మరియు మండలం, ఆర్.ఎస్.నెం.లు. 257/1, 239/2ఎ, 249, ప్లాట్ నెం. 71, ఎల్.పి.నెం. 61/2015 లో గల 352 చదరపు గజాల ఖాళీ నివాస స్థలం **హద్దులు: తూర్పు:** 40 అడుగుల వెడల్పు గల రోడ్డు -49.1 అడుగులు, **దక్షిణం:** ప్లాట్ నెం. 70-62 అడుగులు, **పడమర:** ప్లాట్ నెం. 46-52.6 అడుగులు, **ఉత్తరం:** 40 అడుగుల వెడల్పు గల రోడ్డు-62.1 అడుగులు.
ఐటమ్ నెం.2: (రిజిస్టర్డ్ సేల్ డీడ్ నెం. 2458/22, తేదీ: 24.03.2022) కృష్ణాజిల్లా, గుడివాడ సబ్ రిజిస్ట్రీ, పెదపారుపూడి గ్రామం, గ్రామ పంచాయతీ మరియు మండలం, ఆర్.ఎస్.నెం. 257/1, 239/2ఎ, 249, ప్లాట్ నెం.93, ఎల్.పి.నెం.61/2015 లో గల 525 చదరపు గజాల ఖాళీ నివాస స్థలం హద్దులు: **తూర్పు:** 40 అడుగుల వెడల్పు గల రోడ్డు-77.1 అడుగులు, **దక్షిణం:** ప్లాట్ నెం. 82-60 అడుగులు, **పడమర:** ప్లాట్ నెం. 72-79.9 అడుగులు, **ఉత్తరం:** 40 అడుగుల వెడల్పు గల రోడ్డు-60 అడుగులు.
తేది: 24.12.2025 అధీకృత అధికారి
ప్రదేశం: మచిలీపట్నం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

తీర్థయాత్రలకెళ్లొస్తూ ముగ్గురు ప్రవాసాంధ్రుల దుర్మరణం



మాగంటి ప్రసాదరావు

మారుపూడి విజయలక్ష్మి

సంధ్యారాణి (పాతచిత్రాలు)

సిరుగుప్ప, న్యూస్‌టుడే: తీర్థయాత్రల నుంచి తిరిగొస్తున్న వారు ఘోర రహదారి ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా తెక్కెలకోట పోలీసుస్టేషన్ పరిధిలోని దేవినగర్ క్యాంపులో బుధవారం ఉదయం 4.30 గంటల సమయంలో సంభవించిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రవాసాంధ్రులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా నిట్టూరు గ్రామానికి చెందిన మాగంటి నాగ ప్రసాద రావు అలియాస్ వార్డెన్ ప్రసాద్ (70), సిరుగుప్పకు చెందిన మారుపూడి విజయలక్ష్మి (75), ఆమె కూతురు గోగినేని సంధ్యారాణి (35) మృతులుగా గుర్తించారు. ప్రసాదరావు భార్య మాగంటి పద్మ (67), సంధ్యారాణి భర్త బ్రహ్మేశ్వరరావు (45) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. అయిదు రోజుల కిందట ఇరు కుటుంబాలకు చెందిన అయిదుగురు కలిసి కారులో తమిళనాడులోని మధురై, కంచి, కేరళ రాష్ట్రంలోని పలు ఆలయాలను సందర్శనకు బయలుదేరారు. అక్కడ యాత్రను ముగించుకొని బెంగళూరు మీదుగా వీరు ఉంటున్న నిట్టూరుకు తిరుగుపయనమయ్యారు. మరో 15 నిమిషాలు ప్రయాణించి ఉంటే గమ్యస్థానం చేరుకుంటారనేలోపు ప్రమాదం సంభవించింది. కారు నడుపుతున్న ప్రసాదరావు నిద్రమత్తులో రోడ్డు అంచున ఉన్న డ్రాప్‌ను గుర్తించకపోవడంతో బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. సిరుగుప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పంచనామా నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. గాయపడిన ఇద్దరు బళ్లారి బిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

ప్రవాసాంధ్రులు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురుతో పాటు గాయపడిన ఇద్దరు ప్రవాసాంధ్రులు.. మాగంటి ప్రసాద్, భార్య పద్మావతికి కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని రాచపట్నంకు చెందిన వారు. వ్యవసాయ నిమిత్తం 45 ఏళ్ల కిందట బళ్లారి జిల్లా సిరుగుప్ప సమీపంలోని క్యాంపులో స్థిరపడ్డారు. మృతిచెందిన విజయలక్ష్మి, ఆమె కుమార్తె సంధ్యారాణిది గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని చింతలపూడికి చెందిన వారు.. గాయపడిన బ్రహ్మేశ్వరరావుది విజయవాడ సమీపంలోని ఘంటశాల.. వీరు వ్యవసాయం నిమిత్తం సిరుగుప్పకు వచ్చి స్థిరపడ్డారు. బ్రహ్మేశ్వరరావు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

ఇష్టం లేని చదువు.. తీసింది ఆయువు

సోమిరెడ్డి కుశ్వంత్

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడ పోలీసు కాలనీకి చెందిన బీటెక్ విద్యార్థి సోమిరెడ్డి కుశ్వంత్(21) చదవలేక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుడివాడ ప్రభుత్వ రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భీమవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కుశ్వంత్ ఏఐ డేటాసైన్స్ చదువుతున్నాడు. అనారోగ్య కారణాలతో ద్వితీయ సంవత్సరం సరిగా తరగతులకు హాజరు కాకపోవడంతో బ్యాక్‌లాగ్స్ ఉండిపోయాయి. మళ్లీ జూనియర్లతో కలిసి ద్వితీయ సంవత్సరం చదవడం అవమానంగా భావించిన అతడు తల్లిదండ్రులతో.. తాను బీటెక్ చదవనని, ఏదైనా పని చేసుకుంటానని చెప్పడంతో వారు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు వారించారు. మందలించి, మంచి పద్ధతి కాదని చెప్పారు. అయితే బయటకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన కుశ్వంత్ సాయంత్రం తన చెల్లి ఫోనుకు 'రైలు కిందపడి చనిపోతున్నా'నని సందేశం, లొకేషన్ పంపాడు. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో హుబ్లీ వెళ్లే అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలుకు గుడివాడ మండలం గుంటాకోడూరు సమీపంలో ఎదురు వెళ్లి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తండ్రి రాజు, కుటుంబీకులు ఘొల్లుమన్నారు. మంగళవారం రాత్రి రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అందజేశారు. ఈమేరకు గుడివాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

91.9 FM Vijayawada ఈ FM 91.9 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008003297

EENADU eClassifieds

INDUSTRY
MACHINERY FOR SALE
ఖమ్మంలో మంచి రన్నింగ్‌లో ఉన్న UPVC విండోస్ & డోర్స్ కంపెనీ అమ్మకం/ లీజుకు ఇవ్వబడును. సెల్: 94401 08943.
విత్తనశుద్ధి యంత్రాలు మరియు జనపనార సంచులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి సంప్ర||. ✆ 72880 65253.

REAL ESTATE
FLAT FOR SALE
3BHK Flat for Sale RR Gardens High school Road Patamata Genuine Buyers only. Contact: 7675855717

FOR SALE
Sale of 3 BHK, Sri Vaibhav Villa, R.S.No. 334/2A, Gunadala (Behind Ayush Hospital) Vijayawada, NTR District, Andhra Pradesh, having Built up area of 1610 sft (Plinth Area of 1360 sq.feet sq ft, Common Area of 250 Sft) configuring with UDS of 54.40 Sq.yds in land and 150 sft of car parking on 30.12.2025, For further details call Mr. Ramesh Kumar on 8886112124, Mr. G.K.Raghu Ram (Mobile No. +91 989 927 6269)

అశోక్‌నగర్ టైం హస్పిటల్ ఎదురుగా బందరురోడ్‌కి అతి సమీపమున నిర్మించిన 3BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగా వున్నవి. ✆ 93939 59907.
2B/R ఫ్లాట్స్ అమ్మకం. గన్నవరం సెయింట్ జాన్స్ స్కూలు దగ్గర మరియు మొఘల్‌రాజపురంలో కారు పార్కింగ్ వసతితో అమ్మకం. ✆ 93980 22862

KANURU
కానూరు బల్లెంవారి వీధిలో Occupancyకి సిద్ధముగా 1700 S.ft న్యూ 3 BHK లగ్జరీ ఫ్లాట్స్ E/W కబోర్డ్స్ 100% లోన్‌తో ✆ 76719 22845.

LAND FOR SALE
450 ఎకరాల్లో మెగా ఆవకడో పామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు 6 లక్షలకే 5 సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. 91335 74455
గుడివాడ, పెదపారుపూడి మండలం, గురివిందగుంట- దోసపాడు మధ్య, మహేశ్వరపురంలో 2ఎకరాల పొలం అమ్మకంనకు కలదు. @ 65 లక్షలు. ✆ 81434 53250.

PLOT FOR SALE
133.33 Sq.Yds. కేవలం 1,00,000/- మాత్రమే. వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 91336 33855.
కుంచనపల్లి 40ft రోడ్‌ఫేసింగ్ హైవేకి 1.5 Kmదూరంలో 26 సెంట్లస్థలం & గుంటూరు IRRకు 1 Kmదూరంలో 40ft రోడ్‌ఫేసింగ్ 500 చ||గ|| స్థలం అమ్మకం. 99081 88946

NUNNA ROAD
అమరావతి-కాజా-నున్న-గ్రేటర్ విజయవాడలో (Nr. ORR దగ్గరలో) CRDA అప్రూవ్డ్ గల 150 గజాల పైనా గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు అమ్మకము. Ph:95028 22335

LEASE/ SALE
నున్న దోబీఖానా రోడ్‌లో 80HP ఇండస్ట్రియల్ కరెంట్‌తో 628 చ||గ||లలో GF & FF, RCC,2వ ఫ్లోర్ క్వార్టర్స్‌గల బిల్డింగ్ లీజు /అమ్మకము. ✆ 98482 34444

TO LET
COMMERCIAL
పటమట బందరురోడ్డుకి 4వ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నందు ఈస్ట్ రోడ్డు ఫేసింగ్‌తో 250 S.Ft గల షాపు ఆఫీసు / షాపుకు అద్దెకు. ✆ 83328 18745.

JOBS
WANTED male admin Incharges qualification any Degree, Age limit: 25 to 45 years (must be married) Salary upto: 20,000/- working location: Master minds college. Vijayawada. Contact:96761 96218.
Wanted lady helper, Age 18 to 32, qualification: 10 th, place: Ayyappa nagar vijayawada (prefer Ayyappa nagar local person) Contact: 83090 07906
ప్రముఖ కంపెనీకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. టార్గెట్ లేదు, కనీస జీతం 10K+ ఇన్సెంటివ్‌లు మరియు ప్రయాణ భత్యాలు. ✆ 91770 56787.
గన్నవరం కార్యాలయంలో పనిచేయుటకు అనుభవం కలిగి ఉన్న అకౌంటెంట్ కావలెను, ట్యాలీ & GST ఫైలింగ్‌లో పని అనుభవం ఉండాలి. ✆ 94401 75207.
ప్రముఖ ఆటోఫైనాన్స్ ఆఫీస్‌కి అనుభవంగల కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్. A:25-30Y, S:18-25k, Q:డిగ్రీ, లేడీటెలికాలర్ కావలెను. 99495 58181/ 81215 58181
లేడీ కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. విజయవాడ 1టౌన్ వస్త్రలత క్లాత్ షాపులో పనిచేయుటకు, బిల్లింగ్ చేయుటకు అకౌంట్స్ తెలిసిన విజయవాడ లోకల్ వారు మాత్రమే సంప్రదించండి ✆ 92464 74109.

మహిళా అభ్యర్థిని (హెల్పర్) 10th P/F ఏలూరురోడ్డు, సీతారాంపురం ప్లేవుడ్ & డోర్స్ షాపులో పనిచేయుటకు కావలెను. 12,000/-, 9.30 to7.30 ✆ 92472 88381

DRIVERS
కె ఎల్ డీమ్డ్ యూనివర్శిటీ నందు పనిచేయుటకు అనుభవం కల్గిన కారు డ్రైవర్లు కావలెను. ఆసక్తి గల వారు 27.12.2025, 10.00 గం.లకు ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. డోర్ నెం. 29-36-38, మ్యూజియం రోడ్, విజయవాడ. ఫోన్: 0866-3500143

ACCOUNTING
గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ హోల్‌సేల్ డ్రైఫ్రూట్స్ స్టోర్స్‌లో Tally నాలెడ్జి అనుభవం గల అకౌంటెంట్ కావలెను. ఆకర్షణీయమైన జీతం.VJA, 1 టౌన్ వారికి ప్రాధాన్యత. ✆ 90524 87777

BOOK YOUR COLOUR CLASSIFIED
₹1200/- (5 Lines)
PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మచిలీపట్నం

●మచిలీపట్నం ●పెడన

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

పెడన, న్యూస్‌టుడే: శాంతి భద్రతల పరిరక్షణలో యువత పాత్ర కీలకమని మచిలీపట్నం డీఎస్పీ చప్పిడి రాజా అన్నారు. నందమూరు వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర సామాజిక అంశాలపై విద్యార్థులకు బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో డీఎస్పీ పాల్గొని అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు సమాజ పురోగతికి పెను సవాలుగా మారాయన్నారు. వీటి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందన్నారు. కళాశాలకు వంద మీటర్ల దూరంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు నిషేధమని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ బీఆర్ఎస్ రెడ్డి, రూరల్ సీఐ నాగేంద్ర ప్రసాద్, ఎస్సై గంట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

టమాట 48, వంగ 20, బెండ 36, పచ్చిమిర్చి 40, కాకర 48, క్యాబేజీ 24, క్యారెట్ 35, దొండ 34, బంగాళదుంప 29, ఉల్లిపాయలు 30, గోరుచిక్కుడు 40, దోస 34, సొర 20,18, అరటికాయ 7.8, చిక్కుడు 40,బీర 40, చామదుంప 26, మునగ 15/14, కంద 40, బీట్‌రూట్ 30, కీరదోస 40, బీన్స్ 80, క్యాప్సికం 60, అలసందలు 50, చిలకడదుంప 40, కొత్తిమీర 14/07, పుదీన 15/05 గురువారం ఉదయం 7 గంటల వరకు ఈ ధరలు వర్తిస్తాయి. ఫిర్యాదులుంటే ఎస్టేట్ అధికారి బలిజశ్రీ ఫోన్ 91823 61295లో సంప్రదించవచ్చు. - మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే

సినిమాలు

రేవతి: అవతార్-3
మినీరేవతి: గుర్రం పాపిరెడ్డి
సిరికృష్ణ: అఖండ-2
సిరిపం కటి: అవతార్-3

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

స్పందన: ● నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం కూడలిలో రహదారి పక్కన చెత్త పేరుకుపోయిందని ఆ ప్రాంత వాసులు 'మేమున్నాం.. మీకుతోడుగా' దృష్టికి తేగా.. అధికారులు స్పందించి.. సమస్య పరిష్కరించారు. ● నగరంలోని మాచవరం, బైపాస్ రోడ్డు ప్రాంతాల్లో పలు చోట్ల తవ్విన గోతులు ప్రమాదకరంగా మారాయి. ఈ సమస్యను స్థానికులు 'మేమున్నాం.. మీకుతోడుగా' దృష్టికి తేగా.. అధికారులు స్పందించి.. సమస్య పరిష్కరించారు.

- మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే

చెరువుల తవ్వకాలు నిలిపివేయండి

పెడన గ్రామీణం: మండలంలోని చెన్నూరు గ్రామంలో వరి పొలాల సమీపంలో చేపల చెరువుల తవ్వకాలను నిలిపి వేయాలని గ్రామస్థులు మత్స్య శాఖ సహాయ డైరెక్టర్ నాగరాజును కోరారు. బుధవారం చెరువులు తవ్వుతున్న ప్రదేశానికి విచ్చేసిన ఆయనకు ఆ మేరకు విన్నవించారు. తమకు న్యాయం చేయాలని సరిహద్దు రైతులు కోరారు. విషయాన్ని పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని మత్స్యశాఖ అధికారి స్పష్టం చేశారు.

అభివృద్ధి జరిగేనా.. ఆశలు నెరవేరేనా?

★ పోతేపల్లి జ్యూయలరీ పార్కులో నిలిచిన పనులు ★ మంత్రి, ఎంపీ స్పందిస్తే.. ప్రయోజనం

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే

పోతేపల్లి జ్యూయలరీ పార్కులో చేపట్టిన అభివృద్ధి పనులు కొన్ని ప్రారంభోత్సవానికి నోచుకోక, మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. గతంలో తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా వైకాపా ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసింది. కేంద్రం చొరవతో పలు వసతులు కల్పించినా వివిధ కారణాలతో అసంపూర్తిగా ఉన్నాయి. క్లస్టర్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం చెప్పడంతో పరిశ్రమల నిర్వాహకులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

★ జ్యూయలరీ పార్కుకు సూక్ష్మ, చిన్న, పరిశ్రమలు, క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్రం రూ.8.17 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో రూ.6.40 కోట్లు కేంద్రం కేటాయించగా రూ.1.76 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా భరించాల్సి ఉంది. ఈ నిధులతో అంతర్గత రోడ్లు, గ్రీనరీ, ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు, అంతర్గత డ్రైన్లు తదితర వసతులు కల్పించాల్సి ఉంది. పార్కు పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే విడుదలయ్యే రసాయన నీళ్లను శుద్ధి చేసి వినియోగించుకునేందుకు ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో పాటు పరిపాలన భవనం, వీధి దీపాలు, ఓవర్‌హెడ్ ట్యాంకు తదితర పనులు చేశారు. ట్యాంకు సరిపడా నీళ్లు అందడం లేదన్న కారణంతో అలంకారంగా మారింది. నీళ్లశుద్ధి ప్లాంట్ పూర్తవడంతో ప్రారంభించాల్సి ఉంది. ఆగిన పనులు పూర్తి చేయడంతో పాటు పూర్తయిన వసతులను కూడా వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల నిర్వాహకులు కోరుతున్నారు.

అసంపూర్తిగా కామన్ ఫెసిలిటీ సెంటరు

ఆగిన వాటికి మోక్షం ఎప్పటికో?

ఈ పార్కులో మౌలిక వసతుల కల్పనకు తెదేపా ప్రభుత్వ హయాంలో మంత్రి కొల్లు రవీంద్ర చొరవతో రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు చిరంజీవి రూ.1.50 కోట్లు కేటాయించారు. వీటిలో రూ.కోటితో కామన్ ఫెసిలిటీ సెంటరు, రూ.35 లక్షలతో డ్రైనేజీ, రూ.15 లక్షలతో వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు. కామన్ ఫెసిలిటీ సెంటరు అసంపూర్తిగా ఆగిపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంపీ వల్లభనేని బాలశౌరి సీఎస్సార్ నిధులు రూ.2 కోట్లు విడుదల చేయడంతో తిరిగి ప్రారంభించారు. కొంత మేర పనులు చేపట్టినా, ఇంకా దాదాపు రూ.80 లక్షలకు పైగా విలువైన పనులు చేయాల్సి ఉంది. డ్రైనేజీ పనులు అసంపూర్తిగా ఆగాయి. పలు చోట్ల అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.

ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌తో పాటు వీధి దీపాల పనులను శనివారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశాం. కామన్ ఫెసిలిటీ సెంటరు పనులు సాగుతున్నాయి. త్వరలో పూర్తవుతాయి. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని అసోసియేషన్ పరంగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి దృష్టికి తీసుకెళ్లాం. వారు సానుకూలంగా ఉన్నారు. త్వరలో ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. - **అంకెం జితేంద్ర, జ్యూయలరీ పార్కు అసోసియేషన్ కార్యదర్శి**

కష్టించి పనిచేసిన వారికి గుర్తింపు

గూడూరు, న్యూస్‌టుడే: తెదేపా గూడూరు మండల అధ్యక్షుడిగా గోపీ నాగబాబు నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తోటవేణు, ఉపాధ్యక్షులుగా వాకా శ్రీనివాసరావులను నియమించినట్లు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఎంపికైన నాయకులను సత్కరించి అభినందనలు తెలిపారు. సమన్వయంతో పని చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.

ఎత్తిపోతల పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ

మాట్లం(కృత్తివెన్ను), న్యూస్‌టుడే: కోళ్లేరు పాయ నుంచి నీటిని ఎత్తిపోసే పథకం పనులను తిరిగి ప్రారంభించేలా అధికారులు కార్యాచరణ ప్రారంభించాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సూచించారు. మండల నాయకులు కోరిన మేరకు బుధవారం మాట్లంలోని కట్ట వద్దకు వెళ్లి పరిశీలించారు. పథకం పూర్తయితే కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల పరిధిలో రెండు పంటలకు సాగునీటికి కొదవ ఉండదని రైతులు చెబుతున్నారు.

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

బంటుమిల్లి, న్యూస్‌టుడే: ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. నాగేశ్వరరావుపేటలోని ఆయన నివాసం, పెడనలోని పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 31 మందికి రూ.15.80 లక్షల విలువైన చెక్కులు ఇచ్చారు.

ప్రతిభ చాటేందుకు పోటీలు దోహదం

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: ప్రతిభ చాటేందుకు పోటీలు దోహదపడతాయని వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులు పేర్కొన్నారు. నగరంలోని ఆర్మీ జూనియర్ కళాశాల, సెయింట్‌జాన్స్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో 'ఈనాడు, ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆర్మీ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు జి.శశిత, జి.రమ్యతేజ, డి.నవ్యలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు ప్రిన్సిపల్ డి.శివరామ కృష్ణ, అధ్యాపకులు టి.యువ వెంకటేష్, ఎస్.నాగరాజు, ఎం.శత తదితరులు బహుమతులు అందజేశారు. ● సెయింట్‌జాన్స్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో ఎస్.పవన్‌కుమార్(9వ తరగతి), ఎస్.జ్యోతిక(9వ తరగతి), ఎస్.సరయు (9వ తరగతి)లు వరుసగా ప్రథమ,ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. వీరికి కరస్పాండెంట్ కేవీ జాన్, ప్రిన్సిపల్ కె.రెమిజాన్, ఉపాధ్యాయులు కె.పూజ, పి.రమ్య, ఎంపీఎల్ ప్రసన్న, టి.మౌనిక తదితరులు బహుమతులు అందజేశారు.

ఆర్మీ జూనియర్ కళాశాలలో విజేతలతో ప్రిన్సిపల్ శివరామకృష్ణ, అధ్యాపకులు

విద్యార్థులతో సెయింట్ జాన్స్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల కరస్పాండెంట్ కేవీ జాన్, ప్రిన్సిపల్ కె.రెమీజాన్ తదితరులు

రంగా వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు

భాస్కరపురం(మచిలీపట్నం), న్యూస్‌టుడే: వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఈ నెల 26న మచిలీపట్నంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి ఆంధ్ర వంగవీటి రాధా రంగా మిత్రమండలి అధ్యక్షుడు రాయగిరి శ్రీరామ్ మోహనరావు తెలిపారు. బుధవారం మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆ రోజు ఉదయం బైక్ ప్రదర్శన, రంగా విగ్రహాలకు నివాళులర్పించడం, కోనేరు సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహణ, భారీ అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీరామ్ మోహనరావు

స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతాం

మచిలీపట్నం (కోనేరు సెంటరు), న్యూస్‌టుడే: చారిత్రక మచిలీపట్నాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరపాలక సంస్థ వెహికల్ డిపోలో బుధవారం పారిశుద్ధ్య పనులకు అవసరమైన తోపుడు బండ్లు, బుట్టలను సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత తదితరాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. నగర పరిధిలో ఇబ్బందికరంగా ఉన్న డంపింగ్ యార్డులో కొండలా పేరుకుపోయిన చెత్తను ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలకు అనుగుణంగా తొలగిస్తున్నట్లు చెప్పారు. నగరం నుంచి వచ్చే రోజు వారీ చెత్తను కృష్ణా విశ్వవిద్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన యార్డుకు తరలిస్తున్నారన్నారు. ప్రజలకు తాగునీరు, మురుగు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా ఉంచేందుకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ అధ్యక్షుడు బండి రామకృష్ణ, కూటమి నాయకులు గొర్రెపాటి గోపీచంద్, గడ్డం రాజు, గోపు సత్యనారాయణ, వెంకటస్వామి, బచ్చుల అనిల్, అక్కు మహంతి రాజా, కార్పొరేటర్లు నాగరాము, సమతాకీర్తి, అనిత, కమిషనర్ చోడే వీర వెంకటసత్య బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

తోపుడుబళ్లు, పారిశుద్ధ్య సామగ్రిని పరిశీలిస్తున్న మంత్రి రవీంద్ర

'హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న వైకాపా'

భాస్కరపురం (మచిలీపట్నం), న్యూస్‌టుడే: హిందువుల మనోభావాలను వైకాపాలోని కొందరు దెబ్బతీస్తున్నారని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య ధ్వజమెత్తారు. బుధవారం మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి ఉదంతం, వస్త్రాల కొనుగోలులో అవినీతి వ్యవహారాలతో పాటు తాజాగా తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ బంగారు తాపడం పనుల్లో కూడా దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. విమాన గోపురంపై 30 విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా ఆ స్థానంలో వేయాల్సిన బంగారాన్ని దోచేశారన్నారు. ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఉంటే కలియుగ వైకుంఠం ఆనవాళ్లు కూడా పెకిలించుకుపోయే వారని ఎద్దేవా చేశారు. సమావేశంలో పీవీ ఫణికుమార్, వారణాసి దుర్గాసారథి, ఎం.సుబ్రహ్మణ్యం, కుటుంబ శాస్త్రి, సుధాకర్, విజయలక్ష్మి, కల్పన పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆనందసూర్య

27న గన్నవరంలో ఉద్యోగ మేళా

భాస్కరపురం(మచిలీపట్నం), న్యూస్‌టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 9 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బి.ఫార్మసీ పూర్తి చేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని ఎంప్లాయిమెంట్ అధికారి డి.విక్టర్‌బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ పి.నరేష్‌కుమార్ పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9676708041, 9494005725 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

పీఏసీఎస్ సేవలు ప్రశంసనీయం

బంటుమిల్లి, న్యూస్‌టుడే: మండలంలోని బర్రిపాడు పీఏసీఎస్ సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. పీఏసీఎస్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అధ్యక్షుడు దాసరి వెంకట నాంచారయ్య(ఉమర్)అధ్యక్షతన బుధవారం వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పీఏసీఎస్ ఏర్పాటుకు స్థలం ఇచ్చిన దాతలు, రైతులను సన్మానించారు.

విద్యుత్తు వెలుగుల్లో బందరు హైనీ చర్చి

పెడనలో ఆర్సీఎం..

బంటుమిల్లిలో ఏర్పాటు చేసిన నక్షత్రం

క్రీస్తు ఆగమన వేళ.. ఆనంద హేల

మచిలీపట్నం(గొడుగుపేట), భాస్కరపురం, మచిలీపట్నంరూరల్, న్యూస్‌టుడే: న్యూస్‌టుడే: క్రిస్మస్ సందర్భంగా నగరంలోని పలు చర్చిలను విద్యుద్దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. క్రిస్మస్‌ట్రీలు, నక్షత్రాలు, క్రీస్తు జనన ఘట్ట దృశ్యాలతో కళకళలాడుతున్నాయి. బుధవారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

పెడన, న్యూస్‌టుడే: క్రిస్మస్ పర్వదినాన్ని పెడనలో బుధవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవాలయాలను రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు.

బంటుమిల్లి, న్యూస్‌టుడే: బంటుమిల్లితో పాటు పలు గ్రామాల్లోని చర్చిలను క్రిస్మస్ సందర్భంగా సుందరంగా అలంకరించారు.

తెదేపా నాయకులపై కేసు కొట్టివేత

మచిలీపట్నం కార్పొరేషన్: తెదేపా నాయకులపై పెట్టిన కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. గన్నవరం తెదేపా కార్యాలయంపై పలువురు వైకాపా నాయకులు దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు కార్లకు నిప్పు అంటించిన విషయం విదితమే. అదే సమయంలో స్థానిక తెదేపా నాయకులు అక్కడికి చేరుకుని విలేకరుల సమావేశం నిర్వహించి.. దాడిని ఖండించారు. 2023 ఫిబ్రవరి 20న ఈ ఘటన చోటు చేసుకోగా పలువురు తెదేపా నాయకులను గన్నవరం పోలీసులు అక్కడి నుంచి అదేరోజు బందరు మండలం తపసిపూడిలోని పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. అనంతరం వారు పోలీసులను బెదిరించి వెళ్లిపోయారన్న కారణంతో బందరు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో 19 మందిపై కేసు నమోదైంది. ఈ కేసు సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులైన గూడపాటి లక్ష్మీనారాయణ, నాగనబోయిన సుబ్రహ్మణ్యం, కొలుసు రవీంద్ర, సజ్జర్లపూడి బాబూరావు, సంగా చంద్రశేఖర్, తదితరులపై నేరం రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ జి.బాలాత్రిపురసుందరీదేవి తీర్పుచెప్పారు.

యువజనోత్సవాల్లో మెరిశారు..

మచిలీపట్నం (కోనేరు సెంటరు), న్యూస్‌టుడే: దక్షిణాది స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవాల్లో కృష్ణా విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రతిభ చాటారు. చెన్నైలో ఈ నెల 19 నుంచి 23 వరకు సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కృష్ణా విశ్వవిద్యాలయ విద్యార్థులు పాల్గొని.. మూడో రన్నరప్‌గా నిలిచారు. నృత్య పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకోవడంతో పాటు పదమూడు రకాల అంశాల్లో సత్తా చాటారు. క్లాసికల్ వోకల్ సోలోలో ద్వితీయ, క్లాసికల్ పర్క్యూషన్‌లో నాలుగో, క్లాసికల్ నాన్ పర్క్యూసన్‌లో ద్వితీయ, లైట్ వోకల్ సోలోలో మూడు, ఇండియన్ గ్రూప్ సాంగ్ విభాగంలో మూడు, ఫోక్ ఆర్కెస్ట్రాలో నాలుగు, క్రియేటివ్ కొరియో గ్రఫీలో నాలుగు, ఫోక్ డాన్స్‌లో ప్రథమ, వన్ యాక్ట్‌ప్లే, స్కిట్‌ల్లో నాలుగు, మిమిక్రీలో ఐదు, రంగోలిలో నాలుగో స్థానాలు సాధించారు. ఓవరాల్ నృత్య కేటగిరిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు ఉపకులపతి ఆచార్య రాంజీ, రెక్టార్ బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఉష, విశ్వవిద్యాలయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

ముగింపు కార్యక్రమంలో ట్రోఫీ అందుకుంటున్న విద్యార్థులు

ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

తపసిపూడి (మచిలీపట్నంరూరల్), న్యూస్‌టుడే: వైద్య వృత్తితో రాణించిన తోట ప్రేమ్ దైవ సేవలోనూ రాణించాలని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఆకాంక్షించారు. తపసిపూడి నాగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా ప్రముఖ గుండె వైద్య నిపుణుడు తోట ప్రేమ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటైన సభలో నారాయణరావు మాట్లాడుతూ.. ఆలయ ఛైర్మన్‌గా ప్రేమ్ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ చరిత్ర కలిగిన ఆలయంలో విశిష్ట కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మచిలీపట్నం ఏఎంసీ కుంచె నాని, నాయకులు గొర్రెపాటి గోపీచంద్, కొనకళ్ల జగన్నాథరావు(బుల్లయ్య), లంకిశెట్టి బాలాజీ, గడ్డం రాజు, కొట్టే వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఛైర్మన్ ప్రేమ్‌ను సత్కరిస్తున్న నారాయణరావు, రామకృష్ణ తదితరులు

ఏసు మార్గం అనుసరణీయం

గూడూరు, న్యూస్‌టుడే: క్రీస్తు మార్గం అనుసరణీయమని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని కంకటావోలులో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీస్తు బోధనలు అనుసరిస్తూ తోటివారిపై ప్రేమ, దయతో పాటు ఎవరికి వారు ఓర్పు, సహనం లాంటి లక్షణాలు అలవరచుకోవాలని సూచించారు. సర్పంచి మోహనరావు, తెదేపా నాయకులు గోపీ నాగబాబు, తోటవేణు తదితరులు పాల్గొన్నారు.

కృత్తివెన్ను, న్యూస్‌టుడే: క్రిస్మస్ పండగ శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి విలువలకు ప్రతీక అని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని సీతనపల్లిలో నిర్వహించిన సెమీక్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ఒడుగు తులసీరావు, డీసీ ఛైర్మన్ నెక్కంటి విజయభాస్కరావు, చేకూరి వెంకట్రావు, నాగిడి చెన్న కేశవరావు,యాదవరెడ్డి కొండ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురం, పల్లెపాలెం జడ్పీఉన్నత పాఠశాలలో కొప్పినీడి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.

వేడుకలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాగిత

చోరీ కేసు నిందితుడి అరెస్టు

సీతనపల్లి (కృత్తివెన్ను), న్యూస్‌టుడే: కృత్తివెన్ను మండలం సీతనపల్లి పంచాయతీ అడ్డపర్ర గ్రామ రామాలయంలో ఈ నెల 22న హుండీ చోరీ చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్సై పైడిబాబు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం బొప్పనపల్లి గ్రామానికి చెందిన కట్టా సుబ్బారావు అనే పాత నేరస్థుడు.. ప్రస్తుతం పాలకొల్లు సమీపంలోని పూలపల్లి గ్రామంలో ఉంటున్నాడు. గతంలో అనేక చోట్ల నేరాలకు పాల్పడ్డాడు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అడ్డపర్ర రామాలయంలో చోరీకి పాల్పడింది అతడేనని గుర్తించి.. అదే గ్రామంలోని వంతెన వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై చెప్పారు. ఈ సందర్భంగా అతడి నుంచి రూ.2280 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

పైపులకు మరమ్మతులు

సుల్తానగరం (మచిలీపట్నం రూరల్), న్యూస్‌టుడే: సుల్తానగరంలో బుధవారం మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. తెదేపా గ్రామ ఇన్‌ఛార్జి సీహెచ్ వనరాజు స్పందించి. . పంచాయతీ సిబ్బందితో మంచినీటి పైపులకు మరమ్మతులు చేయించారు. గంగానమ్మ గుడి రోడ్డులో పాడైన వీధి దీపాల స్థానే కొత్తవి ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో హరికృష్ణ, నాగేశ్వరరావు, జన్ను గోపి పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు.. ఉత్సవాలు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: మండల పూజా మహోత్సవాల్లో భాగంగా నగరంలోని చెమ్మనగిరిపేట అయ్యప్పస్వామి ఆలయంలో స్వామి వారికి వేదపండితుల ఆధ్వర్యంలో బుధవారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు, అయ్యప్ప దీక్షాధారులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. బుట్టాయిపేట చిట్టి పిళ్లారయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

పోస్టాఫీసు కొనసాగింపునకు వినతి

పెడన, న్యూస్‌టుడే: వచ్చే ఏడాది జనవరి 1నుంచి మూతపడనున్న స్థానిక బ్రహ్మపురం పోస్టాఫీసును కొనసాగించాలని కోరుతూ స్థానికులు బుధవారం విజయవాడలో చీఫ్ పోస్టమాస్టర్ జనరల్(విజయవాడ సర్కిల్) అజిత్‌శర్మకు వినతిపత్రం అందజేశారు. బ్రహ్మపురంలో దశాబ్దాలుగా పోస్టాఫీసు ఉందని, ఈ ప్రాంతంలోని చేనేత, కలంకారీ పరిశ్రమల కార్మికులు పొదుపు పథకాలను సద్వినియోగం చేసుకుంటున్న నేపథ్యంలో. . మూడు కిలోమీటర్ల దూరంలోని పెడన బ్రాంచి పోస్టాఫీసులో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రంతో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సిఫార్సు లేఖ జతచేసి అందజేశారు. కార్యక్రమంలో తెదేపా పట్టణ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, కొసనం హేమకుమార్, కుర్మా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు తాగునీటి సౌకర్యం

గూడూరు, న్యూస్‌టుడే: దుర్గాప్రసాదు సేవలు ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. మల్లవోలు ప్రాథమిక పాఠశాల పూర్వవిద్యార్థి ఎన్.దుర్గాప్రసాదు.. గ్రామంలోని ఎస్టీ కుటుంబాలు ఉండే ప్రాంతానికి తాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల సంస్థ ప్రతినిధి పడవల మోహన్‌త్రినాథ్ మాట్లాడుతూ రూ.30వేలు వెచ్చించి తాగునీటి సౌకర్యం కల్పించిన దుర్గాప్రసాదును ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

విద్యార్థుల ప్రతిభ

పెడన, న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీల్లో స్థానిక విశ్వభారతి హైస్కూలు విద్యార్థులు పరసా దేవీ మహీక్షిత, లంకె జగదీశ్‌లు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ద్వితీయ బహుమతులు సాధించినట్లు ప్రిన్సిపల్ ఎ.గౌరీప్రసాద్ తెలిపారు. మచిలీపట్నం పాండురంగ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు ప్రశంసాపత్రం, రూ.3000 నగదు ప్రోత్సాహకాన్ని జేసీ నవీన్ ద్వారా అందుకున్నారన్నారు. విజేతలను ఉపాధ్యాయులు అభినందించారు.

బంటుమిల్లి, న్యూస్‌టుడే: సాంకేతికత ద్వారా వినియోగదారులకు సమర్థ, సత్వర న్యాయం అనే అంశంపై మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో బంటుమిల్లి కొమ్మారెడ్డి హైస్కూల్ విద్యార్థి ప్రత్తి మహీధర్ ప్రతిభ చూపారు. వ్యాసరచనలో ద్వితీయ, వక్తృత్వంలో తృతీయ స్థానాలు సాధించారు. ఈ మేరకు జేసీ నవీన్ నుంచి ప్రశంసాపత్రం, రూ 5వేలు బహుమతి అందుకున్నారు. బాలుడిని పాఠశాల డైరెక్టర్ కొమ్మారెడ్డి కిశోర్, కరెస్పాండెంట్ శోభ తదితరులు అభినందించారు.

(c) eenadu

గుడివాడ

•గుడివాడ •పామర్రు •అవనిగడ్డ

జాయింట్ కలెక్టర్ నవీన్ నుంచి నగదు బహుమతి అందుకుంటున్న గాదె దివ్యశ్రీ

ఉపన్యాసం పోటీలో ప్రతిభ

కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం మచిలీపట్నంలో నిర్వహించిన ఉపన్యాసం పోటీలో లింగారెడ్డిపాలెం జడ్పీ విద్యార్థిని గాదె దివ్యశ్రీ తృతీయ స్థానం సాధించినట్లు ప్రధానోపాధ్యాయురాలు నాగరత్నకుమారి తెలిపారు. ఈమె ఇటీవల పామర్రులో రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలో అత్యధిక మార్కులు సాధించి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.

శ్రీ సాయి షైనింగ్ స్టార్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో విజేతలకు బహుమతులు అందిస్తున్న దృశ్యం

త్రివేణి పాఠశాల క్విజ్ పోటీల విజేతలను అభినందిస్తున్న పాఠశాల డైరెక్టర్ శివ శంకర్

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

గుడివాడ: 89775 35999 పామర్రు : 80085 74684 అవనిగడ్డ: 80085 74679

? గుడివాడ పట్టణం ముగ్గుబజారు నుంచి గౌరీశంకరపురం వెళ్లే దారిలో కల్వర్టుపై ఏర్పాటు చేసిన సిమెంట్ స్లాబ్ కుంగిపోవడంతో రాత్రి సమయంలో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. **కె.పద్మజ స్థానికురాలు** ✔ సిబ్బందిని పంపించి సమస్యను పరిష్కరిస్తాం **- మున్సిపల్ సహాయ కమిషనర్ పి.శ్రీనివాసరావు** - గుడివాడ(సత్యనారాయణపురం), న్యూస్‌టుడే

ఘనంగా శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠ



పామర్రు గ్రామీణం: మండలంలోని పెరిశేపల్లిలోని శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం శ్రీకృష్ణుడి నూతన విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నానికి చెందిన కొత్తపల్లి నరేంద్ర, నాగమణి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్ఠా మహోత్సవంలో హైదరాబాద్‌కు చెందిన యాజ్ఞికులు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చెరుకూరి వెంకటరత్నగిరిబాబు, మాజీ ఎంపీపీ గొట్టిపాటి లక్ష్మీదాస్, డీసీ మాజీ ఛైర్మన్ గొట్టిపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ భవనాల గతి ఏమిటి?

చల్లపల్లి, న్యూస్‌టుడే

చల్లపల్లి జడ్పీ పాఠశాల ప్రాంగణంలో అసంపూర్తిగా సచివాలయ భవనం

గత వైకాపా ప్రభుత్వం ముందుచూపు లేకుండా ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఇష్టారాజ్యంగా సచివాలయాలు, ఆర్‌బీకే కేంద్రాలకు భవనాలను నిర్మించింది. పాఠశాలల ప్రాంగణాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వలన విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో చేసేది లేక ఆయా కార్యాలయాల సిబ్బంది వేరే ప్రాంగణాల్లోకి మారిపోయారు. దీంతో గత మూడేళ్లుగా అనేక భవనాలు నిరుపయోగంగా నిలిచిపోయాయి. చల్లపల్లి మండలంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. చల్లపల్లి జడ్పీ పాఠశాల ప్రాంగణంలో సచివాలయాలు కొనసాగిన భవనం ఒకటి నిరుపయోగంగా ఉండగా, లక్షలాది రూపాయలతో సచివాలయం-2 భవనాల నిర్మాణాన్ని ప్రారంభించి స్లాబు దశకు వరకు తీసుకెళ్లిన అధికారులు కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మధ్యలోనే నిలిపేశారు. చల్లపల్లి ఎస్టీ కాలనీలోని రవీంద్రభారతి పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన సచివాలయ-2 భవనం కూడా వినియోగం లేకుండా ఉంది. దీన్ని అప్పుడప్పుడూ పుస్తకాలు భద్రపరచే కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. చల్లపల్లి పడమర వీధిలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో చల్లపల్లి-4 సచివాలయాన్ని నిర్మించారు. పాఠశాల శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులను తాత్కాలికంగా ఈ సచివాలయ భవనంలోకి తరలించారు. ఇది తాత్కాలిక పరిష్కారమే కానీ, పూర్తిస్థాయి పరిష్కారం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ భవనంలో ఒకపక్క ప్రాథమిక పాఠశాల స్థాయి, మరో గదిలో ఆరోగ్య ఉపకేంద్రం కొనసాగుతుంది. పాఠశాల ప్రాంగణాల్లో ఎలాంటి బోధనేతర కార్యక్రమాలు కొనసాగడానికి ఆస్కారం లేదని హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే చల్లపల్లిలో ఇలా కొనసాగుతోంది.

ఇలాంటి భవనాల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

విద్యతోనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం

గుడివాడ, న్యూస్‌టుడే: విద్యతోనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందుతుందని, నేటి సమాజంలో విద్యలో పోటీ పడితేనే ఉజ్వల భవిత సొంతం అవుతుందని ప్రధానోపాధ్యాయురాలు లింగంనేని ప్రవంతి పేర్కొన్నారు. స్థానిక రాఘవేంద్ర నగర్‌లోని శ్రీసాయి షైనింగ్ స్టార్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఈనాడు ప్రతిభా పాటవ పోటీలలో భాగంగా క్విజ్ పోటీలు బుధవారం నిర్వహించారు. విజేతలుగా మన్విత్ ముఖర్జీ మన్నే ప్రథమ, బి.దక్షిత ద్వితీయ, సీహెచ్.లోహిత్ రాజ్ తృతీయ స్థానాలను కైవశం చేసుకున్నారు. విజేతలకు ప్రధానోపాధ్యాయురాలు ప్రవంతి, పాఠశాల నిర్వాహకుడు లింగంనేని జగదీష్, ఉపాధ్యాయురాలు ఎం.అనూష బహుమతులు అందజేశారు.

☛ జగన్నాథపురంలోని త్రివేణి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో నిర్వహించిన ఈనాడు క్విజ్ పోటీలలో కె.సాత్విక, ఎస్.కల్పిత, ఎం.అనన్య ప్రఘర్షలు వరుసగా మూడు స్థానాలను సొంతం చేసుకున్నారు. విజేతలను పాఠశాల డైరెక్టర్ ఎన్.శివశంకర్, ఉపాధ్యాయుడు బీఎంసీ శాస్త్రి అభినందించారు.

వస్తువుల అందజేత కార్యక్రమంలో దాతలతో హెచ్‌ఎం జయంతి

దివ్యాంగులకు వీల్‌ఛైర్ల పంపిణీ

మోపిదేవి: మోపిదేవి జడ్పీ పాఠశాలకు చెందిన నలుగురు దివ్యాంగ విద్యార్థులకు దాతలు సమకూర్చిన వీల్‌ఛైర్లు, ఫోల్డింగ్ మంచాలను తల్లిదండ్రుల సమక్షంలో హెచ్‌ఎం పోలవరపు జయంతి పంపిణీ చేశారు. దివ్యాంగుల ఆటల్లో ప్రతిభ చూపిన ఆరేపల్లి దివ్యశ్రీని అభినందించారు.

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి

పెదప్రోలు(మోపిదేవి), న్యూస్‌టుడే: బాల్య వివాహాల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని అవనిగడ్డ సీడీపీవో షహనాజ్ బేగం పేర్కొన్నారు. పెదప్రోలు జడ్పీలో ఈ అంశంపై అవగాహన కల్పించారు. బాలికలకు 18, బాలురకు 21 సంవత్సరాల లోపు వివాహాలు చేయటం చట్టరీత్యా నేరమన్నారు. విద్యార్థులతో ప్రదర్శన జరిపి నినాదాలు చేశారు.

జాతీయ సాఫల్య పురస్కారం అందజేత

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: స్థానిక వీవీ ఫార్మసీ కళాశాలలోని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్(ఐపీఏ) బ్రాంచికి 2025 జాతీయ సాఫల్య పురస్కారం లభించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.లక్ష్మణరావు వెల్లడించారు. వృత్తి, అకడమిక్ కార్యక్రమాల నిర్వహణకు గానూ ఈ పురస్కారానికి ఎంపిక చేశారన్నారు. బెంగళూరులో నిర్వహించిన జాతీయ సదస్సులో కళాశాల ఐపీఏ అధ్యక్ష, కార్యదర్శులు రవీశ, పరిమళలు అందుకున్నట్లు వివరించారు.

పురస్కారం అందుకుంటున్న రవీశ

సీతాయిలంక క్రీస్తు శిలువ వద్ద ఏర్పాటు చేసిన పెద్ద నక్షత్ర కూటమి

పెదముద్దాలిలో విద్యుత్తు వెలుగులో చర్చి

చల్లపల్లి మండలం పురిటిగడ్డ వివిఎం హోంలో చిన్నారులు ప్రదర్శించిన క్రీస్తు జనన నాటిక

విద్యుత్తు దీపాల అలంకరణలో చల్లపల్లి మండలం సాలిపేట ఆర్‌సీఎం చర్చి

మోపిదేవిలో ..

పామర్రు, తోట్లవల్లూరులో ఆర్‌సీఎం చర్చిలు

క్రిస్మస్ పర్వదినానికి చర్చిలు ముస్తాబు

చల్లపల్లి, న్యూస్‌టుడే: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలోని చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. చల్లపల్లి మండలం సాలిపేటలోని ఆర్‌సీఎం చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించి క్రిస్మస్ స్టార్లను, క్రీస్తు జనన దృశ్యాల పశువుల పాకను ఏర్పాటు చేశారు. చల్లపల్లి, పురిటిగడ్డ, నిమ్మగడ్డ, లక్ష్మీపురం, పాగోలు, మేకావారిపాలెం, మంగళాపురం గ్రామాల్లోని చర్చిల్ని అలంకరించారు.

అవనిగడ్డ: స్థానిక సీతాయిలంకలోని ఆర్‌సీఎం చర్చికి వందేళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలంలో ఈ చర్చి ఏర్పడింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతీయుల నిర్వహణలోకి వచ్చింది. క్రిస్మస్ వేడుకలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 2 వేల మంది విశ్వాసులు ఈ చర్చికి వస్తారు. చర్చిలో పశువుల పాక, మేరీమాత గుహలను ముస్తాబు చేశారు. చర్చి విద్యుత్ దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది.

చల్లపల్లి: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చల్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సెమీక్రిస్మస్ వేడుకలను బుధవారం నిర్వహించారు. క్రిస్మస్ కేకును తహసీల్దార్ డి.వనజాక్షి కోసి ఉద్యోగులకు పంచారు. పాస్టర్ సాల్మన్‌రాజు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

చల్లపల్లిలో క్రిస్మస్ కేక్ కోస్తున్న తహసీల్దార్ డి.వనజాక్షి, ఉద్యోగులు

వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వర్ల దంపతులు, నాయకులు

మొవ్వ(కూచిపూడి): మొవ్వ లైఫ్ గ్రౌండ్‌లో 'యేసే జవాబు' వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జడ్పీ కోఆప్షన్ సభ్యుడు పాస్టర్ వేమూరి పరిశుద్ధరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా దంపతులు పాల్గొని కేక్ కోసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ తిరునేని రామలింగేశ్వరరావు, ఎంపీపీ కొండేటి ఇందిర, పామర్రు సీఐ వి.సుభాకర్, కూచిపూడి ఎస్సై పి.శిరీష్, తెదేపా నాయకులు పూర్ణచంద్రరావు, నాగేశ్వరరావు, బాబూరావు, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. అంతకు ముందుగా భట్లపెనుమర్రు గ్రామ సీపీఎం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే వర్లకుమార్‌రాజా, ఎంపీపీ కొండేటి ఇందిర, ఎం.ఇందిర, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

సీతాయిలంక చర్చి ప్రాంగణంలో పశువుల పాకలో క్రీస్తు జనన దృశ్యం

పెదపారుపూడి: యలమర్రు గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా దంపతులు కేక్ కోసి శుభాకాంక్షలు తెలియజేశారు.

పశువులకు నిపుణులతో చికిత్స చేయించాలి

అవనిగడ్డ: ఎదకురాని, తిరిగి పొల్లుతున్న, గర్భకోశ వ్యాధులున్న పశువులను నిపుణులైన పశువైద్యులతో చికిత్స చేయించాలని పశు పోషకులకు జిల్లా పశుసంవర్థకశాఖ డాక్టర్ చిన నరసింహులు సూచించారు. బుధవారం స్థానిక ఏరియా పశువైద్యశాలలో ఆయన అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల పశువైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఏడీలు డాక్టర్ వి.సాంబశివరావు, డాక్టర్ స్వామి, పశువైద్యాధికారి డాక్టర్ షఫీ పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరం

గుడ్లవల్లేరు: స్థానిక వీవీ ఫార్మసీ కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ డైరెక్టర్ కామినేని అచ్యుత్‌బాబు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.లక్ష్మణరావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వినోద్‌కుమార్ పాల్గొన్నారు.

రహదారి సగం వేసి... మిగిలింది మరిచారు

అవనిగడ్డ, న్యూస్‌టుడే

గుంతలమయంగా బందలాయిచెరువు - పోటుమీద మట్టి రహదారి

అవనిగడ్డ శివారు బందలాయి చెరువు వంతెన నుంచి కోడూరు మండలం పోటుమీద గ్రామం వరకు 7.8 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 2019 జనవరి 11వ తేదీన శంకుస్థాపన చేయగా, 3.5 కి.మీలు మాత్రమే వేసి, మిగిలింది వదిలేశారు. గత ప్రభుత్వం ఈ రోడ్డును పట్టించుకోలేదు. ప్రస్తుతం వేసిన రహదారిపై గుంతలు పడ్డాయి. మిగిలిన 4.3 కి.మీలు వేయకుండా వదిలేయడంతో వర్షాకాలంలో మట్టి రోడ్డుపై రాకపోకలు సాగించడానికి సాధ్యంకాక వక్కపట్లవారిపాలెం మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల ప్రయాణ దూరం సుమారు 4 కి.మీ పెరుగుతోంది. అప్పట్లో ఈ రహదారి నిర్మాణానికి నాబార్డు, ఆర్ఐడీఎఫ్ నిధులు రూ.6 కోట్లు మంజూరు చేశారు. సుమారు సగం రహదారి నిర్మించి వదిలేయడంతో మిగిలిన నిధులు దారిమళ్లాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారిని పూర్తి చేస్తారని ప్రజలు ఆశించారు. అయితే 18 మాసాలు గడిచినా దీనిపై ప్రస్తావన లేకపోవడంతో రెండు మండలాల వారు ఈ రహదారిని పూర్తి చేయాలని, గతంలో వేసిన దాని మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

కూడలిలో పనుల కోసం వచ్చిన మహిళలు

మరుగుదొడ్లు లేక.. ఉగ్గబట్టలేక!

పామర్రు, న్యూస్‌టుడే: నియోజకవర్గ ప్రధాన కేంద్రం పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో మరుగుదొడ్లు లేకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి పనులపై వస్తున్న మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు రోడ్ల కూడలి నుంచి ఒకవైపు చల్లపల్లి, మరో వైపు గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ వెళ్లే రహదారులు ఉన్నాయి. బస్సుల్లో వచ్చి వెళ్లే వారితో పామర్రు సెంటరు నిత్యం రద్దీగా ఉంటుంది. వందల మంది వచ్చి వెళ్లే ఈ ప్రాంతంలో అత్యవసరాలు తీర్చుకునేందుకు పొదల చాటుకు వెళ్లాల్సి వస్తోంది. మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ఎప్పటినుంచో చేస్తున్న విజ్ఞప్తులు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.

శ్రద్ధగా చదివి ధైర్యంగా పరీక్షలు రాయాలి: కలెక్టర్

ప్రసంగిస్తున్న కలెక్టర్ బాలాజీ

గుడివాడ, న్యూస్‌టుడే: విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ పదో తరగతి పరీక్షలను ధైర్యంగా రాసి మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ చెప్పారు. స్థానిక విద్యానికేతన్ పాఠశాలలో అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు భయపడకుండా ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటే సులభంగా రాయవచ్చన్నారు. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని, ఆ సమయంలోనే మెదడు అప్‌డేట్ అవుతుందన్నారు. ఇవన్నీ తన స్వానుభవంతో చెపుతున్నానన్నారు. తాను కూడా కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశానని చెప్పారు. ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో 95 నుంచి 96 శాతం ఉత్తీర్ణత సాధించినప్పటికీ గత ఏడాది 1,572 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 50 మంది మాతృభాష తెలుగు తప్పడం బాధాకరం అన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల సామర్థ్యం తెలుసుకుని అందుకు తగ్గట్టుగా అన్ని సబ్జెక్టుల్లో అవగాహన కల్పించాలని, నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషిచేయాలన్నారు. అనంతరం కౌన్సెల్ కార్యక్రమంలో దివిసీమలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థి చావా మోక్షజ్ఞను సత్కరించారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి పి.సాయిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు, విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ పి.లంకమ్మప్రసాద్, ఎంఈఓలు, విద్యార్థులు పాల్గొన్నారు.

సోలార్ విద్యుత్ వినియోగం మరింతగా పెరగాలి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: అవనిగడ్డ నియోజకవర్గంలో సోలార్ విద్యుత్ వినియోగం మరింత పెరగాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. 400 మంది సోలార్ విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 400వ కనెక్షన్ తీసుకున్న బొప్పన శేషారావుకు రూ.78వేలు సబ్సిడీ మంజూరు ధ్రువీకరణ పత్రం అందించారు. విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం చల్లపల్లిలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎస్ఈ చిరంజీవి, ఈఈ సుధాకర్, డీఈఈలు సుబ్రహ్మణ్యేశ్వరరావు, పాల్గొన్నారు.

గురుమూర్తికి సత్కారం

గుడివాడ(సత్యనారాయణపురం): తెదేపా జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తిని బుధవారం ఆయన నివాసంలో గుడివాడ పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు రాజులపాటి వీరబాబు, గౌడ సంఘీయులు కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో శొంఠి శ్రీనివాసరావు, పంతంగి శివ నాగేశ్వరరావు, వంకా లక్ష్మయ్య, కాగిత వెంకటేశ్వరరావు, మరీదు హరిబాబు పాల్గొన్నారు.

అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారాలు

మృతదేహాన్ని పాడెపై మోసుకెళుతున్న రామకృష్ణ

గుడివాడ: అనాథ వృద్ధురాలికి గుడివాడ భాజపా పట్టణ రెండవ అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణ బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సత్యన్నారాయణపురంలోని పిడపర్తి కోటేశ్వరమ్మ (65)కు ఎవరూ లేరు. అనారోగ్యంతో చనిపోవడంతో చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారం మేరకు రామకృష్ణ తన బృందంతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సమాజంలోని దీనులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లేనని భావిస్తూ గత కొంతకాలంగా అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నామని రామకృష్ణ చెప్పారు.

దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక

రూపొందించిన నమూనాతో అశ్విన్ కుమార్

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడ మాంటిస్సోరి ఆంగ్ల మాధ్యమ పాఠశాల 8వ తరగతి విద్యార్థి ఎస్.అశ్విన్ కుమార్ రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చి దక్షిణ భారత స్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. ఈనెల 23, 24వ తేదీలలో పోరంకిలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో కృష్ణా జిల్లా నుంచి 11 మంది ప్రాజెక్టులను ప్రదర్శించగా అశ్విన్ కుమార్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ ప్రాజెక్టును ప్రదర్శించి విజేతగా నిలిచాడు.

మహాసభలను విజయవంతం చేయాలి

పెదపారుపూడి: డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని సంఘ జిల్లా సహాయ కార్యదర్శి ఒ.గంగాధర్ తెలిపారు. పెదపారుపూడి సచివాయం వద్ద బుదవారం అఖిల భారత మహా సభల గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు.

తెదేపా పార్లమెంటరీ కార్యదర్శిగా గొరిపర్తి

పెదపారుపూడి, న్యూస్‌టుడే: తెదేపా మచిలీపట్నం పార్లమెంటరీ సెక్రెటరీగా గొరిపర్తి రవికుమార్‌ను నియమించారు. పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామానికి చెందిన రవికుమార్ పేరును అధిష్ఠానానికి పంపడంతో బుధవారం అధికారికంగా నియమించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చలసాని రమేష్‌చౌదరి తెలిపారు.

జిల్లా అధికార ప్రతినిధిగా రత్నగిరి

మోపిదేవి, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా మోపిదేవికి చెందిన రావి రత్నగిరిని పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు సమాచారం అందిందని రత్నగిరి తెలిపారు. తనకిచ్చిన బాధ్యతకు పార్టీకి రుణపడి ఉంటానన్నారు.

రాష్ట్రస్థాయి క్రికెట్ జట్టులో మొవ్వ ఉపాధ్యాయులు

కూచిపూడి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయుల ఆటల పోటీల్లో మొవ్వ మండల ఉపాధ్యాయులు క్రికెట్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారు. మండల, ఉయ్యూరు డివిజన్ పోటీల్లో మొదటి స్థానంలో, జిల్లాస్థాయిలో రెండో స్థానంలో జట్టు నిలిచింది. ఈ జట్టులోని ఐదుగురు ఉపాధ్యాయులు ఎ.భానుప్రకాష్, జి.గోపాలకృష్ణ, జె.ఏసు, టి.భగత్, ఎం.దుర్గాప్రసాద్ రాష్ట్ర జట్టులో చోటు సంపాదించారు. స్టాండ్‌బైగా బి.వినీల్, నాగమల్లేశ్వరరావు ఎంపికయ్యారు.

దివిసీమ తెలుగు సాహిత్యానికి పుట్టినిల్లు

పుస్తకాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, తదితరులు

నాగాయలంక, న్యూస్‌టుడే: యువ కవయిత్రి సబ్బినేని పద్మజ రచించిన అక్షర తూణీరం, తార సితార అనే రెండు కవితా సంపుటాలను బుధవారం నాగాయలంకలోని శ్రీ గంగానమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, సాహితీ వేత్తలతో కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డా.గుడిసేవ విష్ణుప్రసాద్ అధ్యక్షత వహించి సాహిత్య ప్రయోజనాలను వివరించారు. ఈ.ఎన్.బీ కామేశ్వరీ కుమారి ఈ పుస్తకాలలోని కవితలను విశ్లేషించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దివిసీమ తెలుగు సాహిత్యానికి పుట్టినిల్లు అన్నారు. సాహిత్యం సమాజంలోని మంచి చెడులను వెలికితీసి చూపేలా ఉండాలని సూచించారు. ఉమారాణి, జల్లూరి రమాకుమారి, డా.భవిరి రవి, మండవ బాలవర్ధిరావు, నన్నపనేని సునీల్ కుమార్, బండ్రెడ్డి నాగ మల్లికార్జునరావు అతిథులుగా పద్మజ దంపతులను ఘనంగా సత్కరించారు. దివిసీమలోని కవులు, రచయితలు పాల్గొన్నారు.

'తేనె చినుకులు' పుస్తకావిష్కరణ

అవనిగడ్డ, న్యూస్‌టుడే: చల్లపల్లి మండలం, పురిటిగడ్డ జడ్పీ హైస్కూల్ ప్లస్ అధ్యాపకురాలు ఓలేటి ఉమా సరస్వతి, హైస్కూలు విద్యార్థులు రచించిన కవితలతో 'తేనె చినుకులు' అనే పుస్తకం ప్రచురించగా బుధవారం స్థానిక విద్యానికేతన్ పాఠశాలలో కలెక్టర్ డీకే.బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు, విద్యార్థులు పాల్గొన్నారు.

'గ్రామ ఆరోగ్యవనం'తో ఆదర్శంగా టి.కొత్తపాలెం పంచాయతీ

నాగాయలంక, న్యూస్‌టుడే: నాగాయలంక మండల పరిధిలోని టి.కొత్తపాలెం పంచాయతీ చేపట్టిన 'గ్రామ ఆరోగ్యవనం' కార్యక్రమం జిల్లాలోని అన్ని పంచాయతీలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ బాలాజీ పేర్కొన్నారు. బుధవారం ఉదయం టి.కొత్తపాలెం పంచాయతీని సందర్శించిన ఆయన మాట్లాడుతూ సర్పంచ్ శివ పార్వతి, పంచాయతీ కార్యదర్శి ఆది అశోక్‌ల చొరవతో గ్రామంలో వినూత్నమైన కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. 'గ్రామ ఆరోగ్య వనం'లో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచడం అభినందనీయమని, కాలువ గట్లు, పోరంబోకు స్థలాలను సద్వినియోగం చేసుకొని పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మంచి ఉదాహరణగా నిలుస్తున్నారని అన్నారు. సంరక్షణ కేంద్రంలోని మధునాసిని, కొండపిండి, శతావరి, నిమ్మగడ్డి, కలబంద, తులసి, ఉత్తరేణి, సరస్వతి, సదాపాకు ఆయుర్వేద మొక్కలను గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని డంపింగ్ యార్డును పూర్తిగా శుభ్రపరచి పార్కుగా మార్చడం ప్రశంసనీయమన్నారు. ఇది స్వచ్ఛత, సౌందర్యాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లిన చక్కని ప్రయత్నమని అన్నారు. 'గ్రామ సేన' అనే కార్యక్రమం ద్వారా గ్రామస్థుల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించడం ఆదర్శప్రాయమైన పని కలెక్టర్ తెలిపారు. ఈ విధమైన కార్యక్రమాలను జిల్లాలోని ప్రతి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచి శివపార్వతి, పంచాయతీ కార్యదర్శి ఆది అశోక్‌లను సత్కరించారు. డీసీ ఛైర్మన్ బండ్రెడ్డి నాగ మల్లికార్జునరావు, తహసీల్దారు వీరాంజనేయప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్, వీఆర్వో టి.సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.

'ఆరోగ్య వనం'లో మొక్కల్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ బాలాజీ

ఫోర్జరీ నిందితులను పట్టుకోండి

పమిడిముక్కల, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములకు సంబంధించి నాలుగేళ్ల క్రితం ఉయ్యూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్పటి మంటాడ వీఆర్వోల సంతకాలు ఫోర్జరీ చేసిన నిందితులను పట్టుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ కోరారు. ఈ విషయమై వెంటనే తగు చర్య తీసుకోవాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు జంపాన తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద వ్యాపార కలప డిపో
సుధీర్ టింబర్ డిపో
ఇండియన్ ఫుడ్ ఉడ్స్ బయ్యర్స్ / ఇంపోర్టర్స్, ఎక్స్‌పోర్టర్స్
యాకమూరు, ఉయ్యూరు.
98489 10892
గత 45 సం||లుగా మీ అందరి ఆదరాభిమానాలు పొందుతున్న సుధీర్ & వంశీ గ్రూపు వారి ఉయ్యూరు నేషనల్ హైవేకి అతి దగ్గరలో ప్రభుత్వ అన్ని అనుమతులతో మెగా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీగా మన ముందుకు వచ్చిన మెగా వెంచర్
OPEN PLOTS, DUPLEX VILLAS
VAMSI'S ROYAL CITY
కీ.శే. నూకల లింగమూర్తి గారు సుధీర్ టింబర్ డిపో వ్యవస్థాపకులు
నూకల వెంకట శేషగిరిరావు
నూకల వెంకట సాంబశివరావు
తల్లం హనుమంతరావు
N.N.V.S. సుధీర్‌కుమార్
N.M.V. వంశీకృష్ణ
వంశీ రాయల్ సిటీ
NH 65 సర్వీస్ రోడ్డు, ఉయ్యూరు
✆ 98486 62222 94401 58793

(c) eenadu

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

ప్రతిభా పోటీల్లో సత్తా

విద్యార్థులతో ప్రిన్సిపల్ దాసరి మాధవీలత

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం పట్టణంలోని మల్లికార్జున హైస్కూల్లో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో విద్యార్థులకు బుధవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. జనరల్ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలపై నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బుర్రా ఇమ్మిసల్మాన్ ప్రథమ, జి.వీరవెంకటసత్యరోహిత్ ద్వితీయ, నీలం తేజస్విని తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు ప్రిన్సిపల్ దాసరి మాధవీలత బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

కంభంపాటి వెంకటనరసమ్మకు నివాళి

వెంకటనరసమ్మ చిత్రపటం వద్ద ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు తదితరులు

పెద్దఅవుటపల్లి(గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: తెదేపా సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్ మాతృమూర్తి వెంకటనరసమ్మ ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పలువురు నేతలు పెద్దఅవుటపల్లి వచ్చి రామ్మోహన్ కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

★ మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఏపీ పొల్యూషన్ బోర్డు ఛైర్మన్ కృష్ణయ్య, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి తదితరులు వచ్చి రామ్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

భక్తులకు నూతన వస్త్రాలు

చిన్నారి భక్తులకు నూతన వస్త్రాలు అందిస్తున్న కాకాని అరుణ

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా హనుమాన్‌జంక్షన్ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. పది రోజులుగా గోదా, రంగనాథుల ఆరాధన, తిరుప్పావై, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు స్వామి సన్నిధిలో గోవింద మాలధారణ చేపడుతున్నారు. బుధవారం గోవింద దీక్ష స్వీకరించిన భక్తులకు ఆలయ ధర్మకర్తలు కాకాని వెంకటేశ్వరరావు, అరుణ దంపతులు నూతన వస్త్రాలు అందజేశారు.

బస్సు.. ఇంధనం తుస్సు

ఇంజిన్ ఆపకుండా అరగంట నిరీక్షణ

ఇంజిన్ ఆపకుండా వదిలేసిన బస్సు ఇదే

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: ఆపితే మళ్లీ స్టార్ట్ చేయడం కష్టమనో.. లేక నిర్లక్ష్యమో తెలియదు. హనుమాన్‌జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ బస్సును సుమారు 30 నిమిషాలు ఇంజిన్ ఆన్‌లోనే ఉంచి డ్రైవరు, కండక్టరు ఎవరి దారిన వారు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్‌పేట-1 డిపోకు చెందిన 252బి మెట్రో బస్సు బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో హనుమాన్‌జంక్షన్ బస్టాండ్‌కు వచ్చింది. దీనిని ప్లాట్‌ఫాం వద్ద కాకుండా గోడ పక్కన నిలిపిన డ్రైవరు, ఇంజిన్ ఆపకుండా కిందకు దిగి కండక్టరుతో కలిసి అల్పాహారం చేయడానికి బయటకు వెళ్లారు. వారు తిరిగొచ్చేంత వరకు ఇంజిన్ ఆడుతూనే ఉంది. తర్వాత కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి, తాపీగా తిరిగొచ్చి బస్సును ప్లాట్‌ఫాంపై నిలిపి, ప్రయాణికులు ఎక్కిన తర్వాత తిరిగి విజయవాడకు బయలుదేరారు.

తెదేపా ప్రధాన కార్యదర్శికి సత్కారం

పెనమలూరు, న్యూస్‌టుడే : కృష్ణాజిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శిగా గోపు సత్యనారాయణ నియమితులయ్యారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడేప్రసాద్, తెదేపా నాయకులు బుధవారం పోరంకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజల్లో అవగాహన కలిగించాలని సత్యనారాయణను కోరారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు అనుమోలు ప్రభాకరరావు, కోయ ఆనంద్, జంపాన గురునాథం, జడ వెంకటేశ్వరరావు, కూనపురెడ్డి వాసు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల భవనాలు పూర్తయ్యేదెప్పుడో..!

కొలిక్కిరాని పనులు ✦ విద్యార్థులకు అవస్థలు

న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్

కానుమోలు జడ్పీ ఉన్నత పాఠశాల దుస్థితి ఇలా..

ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటి రోజే నియోజకవర్గంలో చాలాచోట్ల గదుల కొరతతో ఓ పక్క విద్యార్థులు, మరో పక్క ఉపాధ్యాయులు సైతం అవస్థలకు గురయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మన బడి, నాడు-నేడు కింద రెండో విడత చేపట్టిన పనులు నత్తనడకన కొనసాగడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాదాపు నాలుగేళ్ల కిందటే నియోజకవర్గ వ్యాప్తంగా 27 పాఠశాలల్లో దాదాపు రూ.72 కోట్లతో చేపట్టిన పనులు నేటికీ కొలిక్కి రాలేదు.

✦ వీరవల్లిలో రెండో విడత నాడు-నేడు కింద తొలుత రూ.1.08 కోట్లతో తొమ్మిది అదనపు తరగతి గదులు మంజూరు చేశారు. ఆ తర్వాత నిధులకు కోత వేసే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ సలహాదారులు క్షేత్ర పరిశీలన చేసి నాలుగు గదులకు పరిమితం చేశారు. కనీసం ఆ నాలుగు గదులు పూర్తి చేయడానికి సరిపడా నిధులు ఇవ్వలేదు. దీంతో పాత రేకుల షెడ్లలో కొన్ని తరగతులు నిర్వహిస్తున్నారు. ✦ కానుమోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం 2022 మార్చిలో భూమి పూజ నిర్వహించారు. కానీ ఇప్పటికీ వీటి నిర్మాణం కొలిక్కి రాలేదు. ఇక్కడ కూడా కొందరు విద్యార్థులు రేకుల షెడ్లలో పాఠాలు చదవడం అనివార్యంగా మారింది. ✦ మల్లవల్లిలో అయిదెకరాల విస్తీర్ణంలో రూ.1.70 కోట్లతో నూతన హైస్కూల్ భవన నిర్మాణం చేపట్టారు. అయిదేళ్లవుతున్నా పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం ఉన్న పాత పాఠశాలలో వరండాలో, సైకిల్ షెడ్లల తరగతులు జరుగుతున్నాయి.

మంజూరుకే ఘనం

రెండో విడతలో ఎక్కువగా జడ్పీ ఉన్నత పాఠశాలలకు పెద్దపీట వేస్తూ భారీ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు కార్యాచరణ చేపట్టారు. గతంతో పోలిస్తే గన్నవరం నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మంజూరు విషయంపై గొప్పలు చెప్పుకొన్న గత ప్రభుత్వం, నిధులు సకాలంలో సరిపడా మంజూరు చేయకపోవడంతో ఆదిలోనే పనులు స్తంభించిపోయాయి. అప్పట్నుంచి ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగుతుండడంతో గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని పలు పాఠశాలల్లో పనుల్లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. బ్యాంకు ఖాతాల్లో నగదు ఉన్నా కూడా ప్రస్తుతం పనులు చేపట్టడం లేదు. అధికారులు వెంటనే స్పందించి, వచ్చే విద్యా సంవత్సరం ఆరంభమయ్యే నాటికైనా పనులు పూర్తయ్యేలా శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రూ.2 లక్షల సహాయ నిధి అందజేత

పెనమలూరు, న్యూస్‌టుడే: తాడిగడపకు చెందిన మంచం సత్యనారాయణకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు మంజూరవ్వగా సంబంధిత చెక్కును తెదేపా నేత అనుమోలు ప్రభాకరరావు బుధవారం పోరంకిలో ఎమ్మెల్యే బోడేప్రసాద్ కార్యాలయంలో లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.

రహదారి నిర్మాణంపై విచారణకు ఆదేశం

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఉయ్యూరులోని కాటూరు రోడ్డులో ఓ అనధికార లేఅవుట్‌లో లక్షల రూపాయలతో రహదారిని నిర్మించారనే ఓ సామాజిక కర్త ఫిర్యాదుతో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ విచారణకు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.40 లక్షలతో బీటీ రోడ్డును నిర్మించారని ఈ అంశంలో ఛైర్మన్, కమిషనర్, ఇతర బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జె.శ్రీనివాస్‌గౌడ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్‌లను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆఫీసర్ ఇన్ డ్యూటీ యు.మురళీకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.

తెదేపా నాయకులపై కేసు కొట్టివేత

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: తెదేపా నాయకులపై పెట్టిన కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. గన్నవరం తెదేపా కార్యాలయంపై పలువురు వైకాపా నాయకులు దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు కార్లకు నిప్పు అంటించిన విషయం విదితమే. అదే సమయంలో స్థానిక తెదేపా నాయకులు అక్కడికి చేరుకుని విలేకరుల సమావేశం నిర్వహించి.. దాడిని ఖండించారు. 2023 ఫిబ్రవరి 20న ఈ ఘటన చోటు చేసుకోగా పలువురు తెదేపా నాయకులను గన్నవరం పోలీసులు అక్కడి నుంచి అదేరోజు బందరు మండలం తపసిపూడిలోని పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. అనంతరం వారు పోలీసులను బెదిరించి వెళ్లిపోయారన్న కారణంతో బందరు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో 19 మందిపై కేసు నమోదైంది. ఈ కేసు సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులైన గూడపాటి లక్ష్మీనారాయణ, నాగనబోయిన సుబ్రహ్మణ్యం, కొలుసు రవీంద్ర, సజ్జర్లపూడి బాబూరావు, సంగా చంద్రశేఖర్, తదితరులపై నేరం రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ జి.బాలాత్రిపురసుందరీదేవి తీర్పుచెప్పారు.

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

చోడవరంలో ప్రదర్శన నిర్వహిస్తున్న క్రైస్తవులు

తాడిగడపలో క్రిష్టోఫర్, కాలనీవాసులు..

ఉయ్యూరు: నారాయణ పాఠశాలలో చిన్నారులతో..

పోరంకి, తాడిగడప(కానూరు), ఉయ్యూరు, ఉయ్యూరు గ్రామీణం, నున్న, హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన క్రీస్తు జననం నృత్య రూపకం, వివిధ కీర్తనలకు చేసిన నృత్యం ఆకట్టుకుంది. పలు చోట్ల చిన్నారులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

వేడుకలకు సిద్ధమైన బాపులపాడు సీఎస్ఐ చర్చి

ఉయ్యూరుగ్రామీణం: కేక్ కట్ చేస్తున్న తహసీల్దార్ సురేశ్‌కుమార్

గుడ్‌న్యూస్ మినిస్ట్రీస్ క్రిస్మస్ సంబరాలలో..

'హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న వైకాపా'

సమావేశంలో మాట్లాడుతున్న ఆనందసూర్య

భాస్కరపురం (మచిలీపట్నం): హిందువుల మనోభావాలను వైకాపాలోని కొందరు దెబ్బతీస్తున్నారని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య ధ్వజమెత్తారు. బుధవారం మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. . పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి ఉదంతం, వస్త్రాల కొనుగోలులో అవినీతి వ్యవహారాలతో పాటు తాజాగా తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ బంగారు తాపడం పనుల్లో కూడా దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. విమాన గోపురంపై 30 విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా ఆ స్థానంలో వేయాల్సిన బంగారాన్ని దోచేశారన్నారు. ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఉంటే కలియుగ వైకుంఠం ఆనవాళ్లు కూడా పెకిలించుకుపోయే వారని ఎద్దేవా చేశారు. సమావేశంలో పీవీ ఫణికుమార్, వారణాసి దుర్గాసారథి, ఎం.సుబ్రహ్మణ్యం, కుటుంబశాస్త్రి పాల్గొన్నారు.

వెలిగించలేదు.. కనీసం తొలగించండి

హనుమాన్‌జంక్షన్ నూజివీడు రోడ్డులో రెండు దశాబ్దాల కిందట సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు పట్టుమని పది రోజులు కూడా దీపాలు వెలగలేదు. విద్యుత్తు బిల్లుల భారం, నిర్వహణ లోపించడంతో బాపులపాడు గ్రామ పంచాయతీ వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో జంక్షన్ కూడలి నుంచి రైల్వే ఫ్లైఓవర్ వరకు ఉన్న సెంట్రల్ లైటింగ్ దీపాలు, స్తంభాలు శిథిలావస్థకు చేరిపోయాయి. కొన్ని చోట్ల దీపాలు విరిగి ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో అవి ఎప్పుడు ఎవరిపై పడతాయోనని భయపడుతున్నారు. కనీసం వేలాడుతున్న దీపాలను సరిచేసి వెలిగేలా చేయాలని, లేకపోతే తొలగించేందుకైనా పంచాయతీ అధికారులు చొరవ చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. - హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే

మురుగుమయంగా తెంపల్లి

గన్నవరం మండలం తెంపల్లిలో మురుగు సమస్య వీడడం లేదు. స్థానిక రామాలయం పరిసరాల్లో ఎక్కడ చూసినా రోడ్లపైనే మురుగు దర్శనమిస్తోంది. గతంలో తాగునీటి పైపులైన్‌లో మురుగు కలిసి అతిసారంతో పలువురు గ్రామస్థులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయినా నేటికీ పలుచోట్ల పక్కా డ్రెయిన్లు లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు దర్శనమిస్తోంది. దీంతో మురుగులోనే రాకపోకలు, పరిసరాల్లో వెదజల్లే దుర్వాసన, దోమలతో రోగాల బారిన పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే

అధ్వానంగా బీబీగూడెం రోడ్డు

గన్నవరం-ఆగిరిపల్లి మార్గంలో బీబీగూడెం వద్ద ఆర్అండ్‌బీ రోడ్డు మరింత అధ్వానంగా తయారైంది. తేలిన రాళ్లు, భారీ గోతులతో స్థానిక సొసైటీ వద్ద రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులైతే బళ్లు, ఒళ్లు గుల్లవుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు కొత్త రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు. - గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే

అరకొర పనులు.. ఆరుబయటే రోగులు

బాపులపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ఎవరికీ పట్టని నిర్మాణంగా మిగిలిపోయింది. అయిదేళ్ల కిందట పాత భవనాన్ని కూల్చివేసి రూ.1.82 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మాణం ప్రారంభించారు. గత ప్రభుత్వంలో గుత్తేదారుకు బిల్లులు రాకపోవడంతో పనులు సగంలోనే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీనికి ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో రోగులకు అరకొరగానే సేవలందుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కూడా చాలీచాలని గదుల్లో కాలం గడుపుతున్నారు. ఓపీ సేవల కోసం వచ్చే రోగులు ఆరుబయటే వేచి ఉండాల్సి వస్తోంది. మరోవైపు సామగ్రి కూడా బయటే పడేయడంతో పాడైపోతుంది. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి భవనం సత్వరమే అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. - న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్

ఏడడుగులు.. ఏడు నెలలకే కన్నీళ్లు!

★ అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి ★ పోలీసుల అదుపులో భర్త

పెదపాడు, న్యూస్‌టుడే: వివాహమైన ఏడు నెలలకే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాద ఘటన ఇది. పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీశ్ కథనం మేరకు.. విజయనగరం జిల్లా చుక్కవలస గ్రామానికి చెందిన రెడ్డి జ్యోతి అలియాస్ హారిక(21)కు ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన రెడ్డి అనిల్‌తో ఏడు నెలల కింద పెళ్లయింది. భర్త కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లోని ఓ కార్ల షోరూంలో సర్వీసు మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల పెదపాడు మండలం అప్పనవీడులోని ప్రైవేటు పశువుల సంత సమీప ఓ అపార్ట్‌మెంట్‌లో నవ దంపతులు కొత్త కాపురం పెట్టారు. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి జ్యోతి మృతి చెందినట్లు పెదపాడు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై కట్టా శారదా సతీశ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతురాలి మెడ కమిలి ఉండటంతో.. చుట్టుపక్కల వారిని విచారించారు.

పొంతన లేని సమాధానాలు

ఆపై కాకినాడలో ఉంటోన్న మృతురాలి సోదరి చింతా శ్రావ్య, బంధువులకు పోలీసులు విషయాన్ని తెలియజేశారు. ఈలోపు క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి అపార్ట్‌మెంట్‌తో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో భర్త లేకపోవడం.. తర్వాత అపార్ట్‌మెంట్‌కు చేరుకొని తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పడం.. స్థానికులు చెప్పిన విషయాలకు.. అనిల్ చెబుతోన్న సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు బుధవారం అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేశారు. విచారణానంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ, ఎస్సైలు పేర్కొన్నారు.

ప్రకటన

నా క్లయింట్, యన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా మాచవరం వాస్తవ్యులు, శ్రీ నల్లనాగుల రాము గారి కుమారుడు నల్లనాగుల దుర్గాప్రసాద్, Proprietor D.P.CONSTRUCTIONS, విజయవాడ వారి సంజాయిషీ పొంది యావన్మందికీ తెలియజేయునది ఏమనగా...

యీ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని శ్రీ ధనేకుల అప్పారావు గారి కుమారుడు శ్రీ ధనేకుల శ్రీనివాసరావు గారికి వారి తల్లిగారు అయిన శ్రీమతి ధనేకుల వెంకాయమ్మ గారి నుండి రిజిస్టరు దాఖలా అయిన దఖలు దస్తావేజు నెం. 2939/2002 ద్వారా ఆర్.యస్. నెం. 30/6ఎలో య.0.34ట్లు శేరీ మెరక భూమి సర్వహక్కులతో సంక్రమించి వారి స్వాధీన హక్కు, భుక్తములతో కలిగి యున్నటువంటి సదరు ఆస్తిలో, లోగడ ఇతరులకు విక్రయించగా మిగిలిన షెడ్యూలు దాఖలా ఆస్తిని వారి స్వాధీనములో కలిగిన ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని నా క్లయింటుకు విక్రయించుటకు విక్రయ ఖరారు పొందియున్నారు.

[illegible]

Kollipara Mukundini, Advocate
Flat No. 104, Splendor Garden Apartment, Sector No.1, Lotus Land Mark, Ayodhyanagar, Vijayawada, Phone No. 78424 59999.

27న గన్నవరంలో ఉద్యోగ మేళా

భాస్కరపురం(మచిలీపట్నం), న్యూస్‌టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 9 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బి.ఫార్మసీ పూర్తి చేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని ఎంప్లాయిమెంట్ అధికారి డి.విక్టర్‌బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ పి.నరేష్‌కుమార్ పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9676708041, 9494005725 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

యువజనోత్సవాల్లో మెరిశారు..

ముగింపు కార్యక్రమంలో ట్రోఫీ అందుకుంటున్న విద్యార్థులు

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: దక్షిణాది స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవాల్లో కృష్ణా విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రతిభ చాటారు. చెన్నైలో ఈ నెల 19 నుంచి 23 వరకు సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కృష్ణా విశ్వవిద్యాలయ విద్యార్థులు పాల్గొని.. మూడో రన్నరప్‌గా నిలిచారు. నృత్య పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకోవడంతో పాటు పదమూడు రకాల అంశాల్లో సత్తా చాటారు. క్లాసికల్ వోకల్ సోలోలో ద్వితీయ, క్లాసికల్ పర్క్యూషన్‌లో నాలుగో, క్లాసికల్ నాన్ పర్క్యూసన్‌లో ద్వితీయ, లైట్ వోకల్ సోలోలో మూడు, ఇండియన్ గ్రూప్ సాంగ్ విభాగంలో మూడు, ఫోక్ ఆర్కెస్ట్రాలో నాలుగు, క్రియేటివ్ కొరియో గ్రఫీలో నాలుగు, ఫోక్ డాన్స్‌లో ప్రథమ, వన్‌యాక్ట్‌ప్లే, స్కిట్‌ల్లో నాలుగు, మిమిక్రీలో ఐదు, రంగోలిలో నాలుగో స్థానాలు సాధించారు. ఓవరాల్ నృత్య కేటగిరిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు ఉపకులపతి ఆచార్య రాంజీ, రెక్టార్ బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఉష, విశ్వవిద్యాలయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

కూలీల కొరత.. కుళ్లిపోతున్న పత్తి

న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం

ఎండనకా.. వాననకా.. అష్ట కష్టాలు పడి పండిస్తున్న పంట చివరికి కన్నీళ్లే తెప్పిస్తుందని పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో అవస్థలకోర్చి పంట సాగు చేసినా చివరికి ఏదోక రూపంలో రైతులకు కలవరం తప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పత్తి రైతుల పరిస్థితే అందుకు ఉదాహరణ. సీజన్ ఆరంభంలో గరిష్ఠంగా క్వింటా పత్తి రూ.9 వేలు పలికింది. దీంతో ఈ ఏడాది పర్వాలేదు మూడేళ్లుగా పేరుకున్న బాకీలు తీర్చేద్దామని అందరూ అనుకున్నారు. తాజాగా పడిపోయిన పత్తి ధర వారి ఆశలను ఆవిరి చేసింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.6,500 మేర ధర పలకడం గగనం అన్నట్లు ఉంది. కనీసం పెట్టుబడి వస్తే చాలనుకున్నా.. కూలీల బెడద రైతులను తీవ్రంగా వేధిస్తుంది. రోజువారీ కూలీలు దొరకని దుస్థితి నెలకొంది. కేజీకి రూ.10 నుంచి రూ.15 ఇస్తున్నా పత్తి తీతకు రావడంలేదంటున్నారు. దీంతో గన్నవరం, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పత్తిని రైతులు వదిలేయాల్సిన దుస్థితి. పలుచోట్ల పంటను తొలగించి మొక్కజొన్నను వేసేందుకు అన్నదాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు.

గన్నవరం శివారులో వదిలేసిన పత్తి పంట

సోలార్ విద్యుత్తు వినియోగం మరింతగా పెరగాలి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: అవనిగడ్డ నియోజకవర్గంలో సోలార్ విద్యుత్తు వినియోగం మరింత పెరగాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. 400 మంది సోలార్ విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 400వ కనెక్షన్ తీసుకున్న బొప్పన శేషారావుకు రూ.78వేలు సబ్సిడీ మంజూరు ధ్రువీకరణపత్రం అందించారు. విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం చల్లపల్లిలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎస్ఈ చిరంజీవి, ఈఈ సుధాకర్, డీఈఈలు సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు.

పింఛను పంపిణీ విధుల నుంచి తప్పించండి

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: సామాజిక పింఛన్ల పంపిణీ విధుల నుంచి మినహాయించాలని బాపులపాడు మండల వీఆర్ఏలు విజ్ఞప్తి చేశారు. మండల వీఆర్ఏల సంఘం బాధ్యులు తాడేపల్లి వెంకటరత్నం, చెల్లారపు ఐజాక్ నేతృత్వంలో ఈ మేరకు ఎంపీడీవో జోగేశ్వరరావుకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. తాత్కాలిక ఉద్యోగులమైన తమకు రెవెన్యూ శాఖ నుంచి పలు బాధ్యతలు అప్పగించారని, పైగా జీవనోపాధి నిమిత్తం ఇతర వృత్తుల్లోనూ ఉన్నందున పింఛన్ల పంపిణీకి సమయం కేటాయించడం కష్టంగా ఉందని వివరించారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.

పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు

పెనమలూరు, న్యూస్‌టుడే : పెదపులిపాక పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచి శ్రీనివాస్‌చౌదరి బుధవారం నూతన చీరెలు, ప్యాంటు, షర్టులు అందజేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఓగిరాల తిరుమల వెంకటరత్నం, సభ్యురాలు చనుమోలు సంపూర్ణమ్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఆదర్శమూర్తికి అశ్రునివాళి

ప్రేమ, మంచితనం, మానవత్వం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి. ఎందరికో మార్గదర్శకులుగా నిలచి మా మన్ననలకు పాత్రులైన కృషి చేసిన శ్రీ చాగర్లమూడి సీతారామబ్రహ్మం గారి మరణానికి చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..

శ్రీ చాగర్లమూడి సీతారామబ్రహ్మం గారు
చోడవరం, పెనమలూరు మండలం
జననం: 20-2-1959 / మరణం: 13-12-2025

భార్య: చాగర్లమూడి జయపార్వతి
కుమార్తెలు / అల్లుళ్లు:
Dr. మండవ సంధ్యారాణి - రాఘవ ప్రసాద్
జమ్ముల శైలజ USA - మనోజ్ USA
మనుమలు: మండవ భార్గవ్, జమ్ముల విరాజ్ USA
పెద్దకర్మ: డి. 25-12-2025 గురువారం చోడవరం గ్రామములో మా స్వగృహము నందు జరుగును. కావున తెలియపరచడమైనది.

(c) eenadu

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ప్రభాకరరావు తదితరులు

పోరంకి, న్యూస్‌టుడే: తాడిగడప పురపాలికలోని అన్ని సర్కిళ్లలో పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పనే తమ లక్ష్యమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. బుధవారం పోరంకి కిలో ప్రియా ఫ్యాక్టరీ సమీపంలో రూ. 98 లక్షలతో నిర్మించే డ్రెయినేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పురపాలికలో గత 18 నెలల్లో రూ. 180 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అనుమోలు ప్రభాకరరావు, తాతపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

కంకిపాడు బ్రాంచి-10262
8-55, పంచాయతీ ఆఫీస్ ఎదురు, లాక్ రోడ్డు, కంకిపాడు, కృష్ణాజిల్లా, ఏపి-521151.
E-mail: ubin0910261@unionbankofindia.bank.in

ఈ వేలం అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూల్ 8 & 9 నిబంధనతో పాటు చదవబడిన సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 కింద స్థిరాస్తుల అమ్మకానికి ఈ-వేలం అమ్మకపు నోటీసు.

ఈ నోటీసు ద్వారా ప్రత్యేకించి ఋణగ్రహీత(లు) / తనఖాదారు(లు) / హామీదారు(లు) మరియు సాధారణ ప్రజానీకమునకు తెలియజేయునది ఏమనగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, **కంకిపాడు బ్రాంచి (10262)**, కు తనఖా/ఛార్జ్ చేయబడిన, దిగువ వివరించబడిన స్థిరాస్తులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి స్వాధీనం చేసుకున్నారు. దిగువ స్థిరాస్తులను ఈ-వేలం అమ్మకం **"ఎక్కడ ఏది ఉన్నదో, అది ఎలా ఉన్నదో అలా మరియు అక్కడ ఏది ఉంటే అది"** ప్రాతిపదిన దిగువ పేర్కొనబడిన ఋణగ్రహీతల నుండి రావలసిన దిగువ పేర్కొన్న బకాయిలను, తదుపరి వడ్డీ, ఖర్చులు/ఛార్జీలు మరియు ఇతర ఖర్చులు రాబట్టుకొనేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఈ-వేలం అమ్మకం ద్వారా **ది.28-01-2026**న ఆస్తులను విక్రయించేందుకు నిర్ణయించడమైనది. బిడ్లు సమర్పించుటకు ఆఖరు తేది: ఈ-వేలం ప్రారంభానికి ముందు వరకు.

ఈ వేలం తేది మరియు సమయం : 28-01-2026, మ॥ 12.00 గం. నుండి సా॥ 05.00 గం. వరకు (10 ని॥ల అపరిమిత స్వీయ పొడిగింపులతో)

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా: 1. మెస్సర్స్ శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్, ప్రొ. ఘంటసాల వెంకట నాగ సుబ్రహ్మణ్యేశ్వరరావు, డి.నెం. 1-29/ఏ, దావులూరు, ప్రొద్దుటూరు, కృష్ణాజిల్లా, ఏపి-521151. **2. శ్రీ ఘంటసాల వెంకట నాగ సుబ్రహ్మణ్యేశ్వరరావు,** తండ్రి: రామకృష్ణ, డి.నెం.1-29/ఏ, దావులూరు, ప్రొద్దుటూరు, కృష్ణాజిల్లా, ఏపి-521151. **3. శ్రీ ఘంటసాల గోపీచంద్,** తండ్రి: రామకృష్ణ, డి.నెం.1-29/ఏ, దావులూరు, ప్రొద్దుటూరు, కృష్ణాజిల్లా, ఏపి-521151.

బకాయి మొత్తం: ది.30.09.2025 నాటికి రూ. 11,11,837.45/- (అక్షరాలా పదకొండు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయల నలభై ఐదు పైసలు మాత్రమే) ఒప్పందం చేసుకున్న రేటు ప్రకారం ఇప్పటి వరకు ఉన్న ఛార్జీలు, తదుపరి వడ్డీ మరియు ఇతర ఖర్చులు.

స్థిరాస్తి వివరములు

విక్రయించాల్సిన స్థిరాస్తుల వివరణ: **ఆస్తి-1:** ఏపి, కృష్ణాజిల్లా, పమిడిముక్కల గ్రామం, ఆర్.ఎస్.నెం.26/1, సమీప డి.నెం.4-56లో 213 చ.గ.ల ఇంటి స్థలం. సబ్-రిజిస్ట్రార్ పామర్రు ఫైల్‌పై మరియు క్రింది సరిహద్దుల్లోని ఆస్తి శ్రీ ఘంటసాల వెంకట నాగ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి చెందినది. ఆస్తికి హద్దులు: **తూర్పు:** చందోలు రాజ్యలక్ష్మి మరియు ఇతరుల స్థలం, **దక్షిణం:** తాతినేని వెంకట కృష్ణారావు గారి స్థలం, **పడమర:** చందోలు రాజ్యలక్ష్మి మరియు ఇతరుల స్థలం, **ఉత్తరం:** ఈ విక్రేతలు ఘంటసాల గోపీచంద్‌కు విక్రయించిన స్థలం.

ఆస్తి-2: ఏపి, కృష్ణాజిల్లా, పమిడిముక్కల గ్రామం, ఆర్.ఎస్.నెం.26/1, సమీప డి.నెం.4-56లో 213 చ.గ.ల ఇంటి స్థలం. సబ్-రిజిస్ట్రార్ పామర్రు ఫైల్‌పై మరియు క్రింది హద్దుల్లోని ఆస్తి శ్రీ ఘంటసాల గోపీచంద్ గారికి చెందినది. ఆస్తికి హద్దులు: **తూర్పు:** చందోలు రాజ్యలక్ష్మి మరియు ఇతరుల స్థలం, **దక్షిణం:** ఈ విక్రేతలు ఘంటసాల వెంకట నాగ సుబ్రహ్మణ్యేశ్వరరావుకు విక్రయించిన స్థలం, **పడమర:** చందోలు రాజ్యలక్ష్మి మరియు ఇతరుల స్థలం, **ఉత్తరం:** ఉమ్మడి మార్గం.

రిజర్వు ధర (రూ.) : రూ. 16,32,000/-, ధరావత్తు ధర (రూ.) : రూ. 1,63,000/-, బిడ్ పెంపుదల మొత్తం : రూ. 20,000/-

వేలం అమ్మకం యొక్క వివరణాత్మక నిబంధనలు మరియు షరతుల కోసం **https://baanknet.com** మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్: **https://www.unionbankofindia.bank.in/auction-property/view-auction-property.aspx** నందు చూడగలరు. అధీకృత అధికారికి తెలిసిన సమాచారము ప్రకారం స్థిరాస్తిపై ఎటువంటి ఎన్‌కంబ్రెన్స్ లేదు, ఆసక్తి గల బిడ్డర్లు ఆస్తి పరిశీలన కోసం పైన పేర్కొన్న తేదీ నందు బ్రాంచి హెడ్ కాంటాక్ట్ నెం. 9182511152, మెయిల్ ఐడి: ubin0910261@unionbankofindia.bank.in లలో సంప్రదించవచ్చు.

తేది: 20.12.2025
ప్రదేశము: కంకిపాడు

అధీకృత అధికారి
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రకటన

నా క్లయింటున్నూ, ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ టౌన్, న్యూ అజిత్‌సింగ్‌నగర్, సుందరయ్య రోడ్, డోరు నెం. 43-147-9రు నందు నివాసముంటున్న గొంట్ల బాలాజీ గిరిధర్ గారి భార్య అయిన గొంట్ల ఉమామహేశ్వరి అను వారి నుండి సంజాయిషీ పొంది యావన్మందికీ ఈ క్రింది విధముగా తెలియచేయడమైనది.

నా క్లయింటు, ఈ దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని (1) ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ టౌన్, సత్యనారాయణపురం, లక్ష్మీనగర్, మానేపల్లివారి వీధి, డోరు నెం. 23-34-41ఎ రు నందు నివాసముంటున్న చిత్తజల్లు జగన్మోహనరావు గారి భార్య అయిన చిత్తజల్లు సుకన్య గారి తరపున ది. 03-05-2023వ తేదీన శ్రీ గన్నవరం సబ్ రిజిస్ట్రారు వారి ఆఫీసులో దస్తావేజు నెం. 4488/2023రుగా రిజిస్ట్రీ కాబడిన స్వాధీన విక్రయ ఎగ్రిమెంటు మరియు జనరల్ పవరాఫ్ ఏజెంటు అయిన (2) ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ టౌన్, గుణదల, కుమ్మరి వీధి, యార్లగడ్డ రమ్య రెసిడెన్సీ, డోరు నెం. 48-8-1రు కాపురస్తులు అయిన యెండ్లూరి పాపయ్య గారి కుమారుడైన యెండ్లూరి రమణయ్య గారి నుండి కొనుగోలు చేయుటకు నిర్ణయించుకుని వారితో ది. 02-12-2025వ తేదీన ఒక విక్రయ ఖరారు ఎగ్రిమెంటు వ్రాయించుకొని యున్నారు. షెడ్యూలు దాఖలా స్థిరాస్తితోపాటు మరికొంత స్థిరాస్తి అయిన మొత్తం య. 3-48 సెంట్లు మెరక భూమిని పైన తెలిపిన చిత్తజల్లు సుకన్య గారు వారి స్త్రీ ధనపు సొమ్ముతో ది. 06-09-2001వ తేదీన పొనుగంటి లక్ష్మీ బేబిసరోజని గారి వలన క్రయమును పొంది అందుకు నిదర్శనముగా వారి పేరుతో ఒక విక్రయ దస్తావేజును వ్రాయించుకొని దానిని శ్రీ గన్నవరం సబ్ రిజిస్ట్రారు వారి ఆఫీసులో దస్తావేజు నెం. 2954/2001రుగా రిజిష్టరు చేయించుకొని యున్నారు. ఈ దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తి సదరు మొత్తం య. 3-48 సెంట్లలో భాగమై యున్నది. కావున దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తిపై ఎవరికైననూ ఏవిధమైన అభ్యంతరములు, తనఖాలు, కోర్టు జప్తులు, హామీలు, బ్యాంకు ష్యూరిటీలు, భాగలబ్ద తగాయిదాలు, హక్కులు వగైరా ఉన్నయెడల ఈ ప్రకటన తేదీ నుండి 15 (పదిహేను) రోజులలోపు తగు ఆధారములతో వ్రాతపూర్వకముగా ఈ దిగువ అడ్రస్సుకు రిజిష్టరు పోస్టు తిరుగు రసీదు ద్వారా తెలియపరచగలరు. సదరు గడువులోపు ఎవరినుండైనా ఏవిధమైన అభ్యంతరములు వగైరా రాని యెడల నా క్లయింటు షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని నిర్వివాద ఆస్తిగా భావించి పైన తెలిపిన వారి నుండి రిజిష్టరు విక్రయ దస్తావేజు ద్వారా పొందగలరు. గడువు అనంతరము వచ్చే అభ్యంతరములు వగైరా పరిగణలోనికి తీసుకొనబడవు మరియు నా క్లయింటును బైండు చేయజాలవు.

షెడ్యూలు కృష్ణా జిల్లా, గన్నవరం సబ్ రిజిస్ట్రారు వారి యిలాకా, గన్నవరం మండలం, సూరంపల్లి శివారు, మాదలవారిగూడెం గ్రామ పంచాయితీ ఏరియాలో చేరిన సూరంపల్లి రెవిన్యూ గ్రామం తాలూకా రీ సర్వే నెం. 141/1రు దాఖలా య. 3-48 సెంట్ల భూమిలో భాగమైన య. 0.20 ఖాళీ నివేశన స్థలమునకు **హద్దులు: తూర్పు:** పైన తెలిపిన 2వ పార్టీ వారు లోగడ షేక్ రహీం గారికి విక్రయించిన ఆస్తి- అ. 80.0లు, **దక్షిణం:** పైన తెలిపిన 2వ పార్టీ వారు లోగడ తిరుమలశెట్టి లీలాశంకర్ గారికి విక్రయించిన య.0.42 సెంట్ల భూమి - అ. 109.00లు, **పడమర:** పైన తెలిపిన 2వ పార్టీ వారిచే వదలబడిన 30 అడుగుల వెడల్పుగల రోడ్డు - అ. 80.00లు, **ఉత్తరం:** పైన తెలిపిన 2వ పార్టీ వారి తాలూకా మిగిలిన భూమి - అ. 109.0లు.

యీ నాలుగు హద్దుల మధ్య గల య.0.20 సెంట్లు లేక చ.గ. 968.0 లు లేక చ.మీ. 809.37ర్లు స్థిరాస్తి ఖాళీ నివేశన స్థలము మరియు యావత్తు యీజ్‌మెంటు హక్కులతో సహా.

ఇట్లు: **గుడిపాటి కృష్ణ,** అడ్వకేట్ & నోటరి
హెచ్.ఐ.జి- 479, న్యూ హెచ్.బి.కాలనీ, భవానీపురం,
విజయవాడ - 520 012. సెల్: 98662 15405.

భారం తగ్గించండి..

- జిల్లాలో నిలిచిన 5 వేల లారీలు
- 'బ్రేక్' నిబంధనల ప్రభావం

కంకిపాడు, ఉయ్యూరు గ్రామీణం, న్యూస్‌టుడే

కొత్తగా అమల్లోకి వచ్చిన రవాణాశాఖ నిబంధనల వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు ఐదువేల లారీలు మూడు నెలలుగా ఆగిపోయాయి. ఒకవైపు ఆదాయం తగ్గడం, పన్నుల భారం పెరగడంతో అయోమయ స్థితిలో యజమానులు, కార్మికులు ఉన్నారు. 15 వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని కార్మికులు వాపోతున్నారు. జిల్లాలో వ్యవసాయం, పశుపోషణ తర్వాత రవాణా రంగంలోనే ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారని లారీ యజమానులు, సంక్షేమ సంఘం సిబ్బంది పేర్కొంటున్నారు.

అటు తగ్గింపు.. ఇటు పెంపు : గతంలో హరిత పన్ను ఏడాదికి రూ.12 వేల నుంచి రూ. 17ల వరకు ఉండగా దాన్ని రూ.3 వేలకు తగ్గించడంతో ఈ రంగంపై ఆధార పడిన వారు హర్షించారు. అయితే పాత వాహనాల పేరుతో సామర్థ్య (ఫిట్‌నెస్) పన్నును గణనీయంగా పెంచడంతో పాటు రవాణా అనుమతి ధ్రువపత్రం జారీలో నిబంధనలు కఠినం చేశారని చెబుతున్నారు.

కంకిపాడు : 3 నెలలుగా కదలని లారీలు

15ఏళ్లు దాటిన వాహనాలకు 'ఫిట్‌నెస్': కాలుష్యం, ప్రమాదాల నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 15 ఏళ్లు దాటిన వాహనాలపై 'ఫిట్‌నెస్' పన్ను గణనీయంగా పెంచింది. లారీల స్థితి (కండీషన్)ని మదింపు చేయడానికి ఎన్టీఆర్ జిల్లా నున్న, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధునాతన (ఆటోమేటిక్) యంత్రాలను కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఆర్టీఏ కార్యాలయాల్లోనే ధ్రువపత్రాలు జారీ చేసేవారు. రూ.5 వేలకు 'ఫిట్‌నెస్' ధ్రువపత్రం వచ్చేది. ప్రస్తుతం వాహనాన్ని బట్టి రూ. 15 వేల నుంచి రూ.35 వేలు చెల్లించాల్సి వస్తోంది. జిల్లాకి ఒకే తనిఖీ కేంద్రం ఏర్పాటుతో వ్యయాలు అధికమవుతున్నాయని వాపోతున్నారు. 'ఫిట్‌నెస్' పన్ను తగ్గించాలని కంకిపాడుకు చెందిన లారీ యజమాని **దుర్గాప్రసాద్** ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

★ 15 ఏళ్లు దాటిన మోడల్ లారీలకు ఫిట్‌నెస్ పన్ను భారీగా పెంచారు. దీంతో కిరాయిలు లేక పోవడంతో కిస్తీలు కట్టలేక మూడు నెలలుగా రవాణా జరగడం లేదు. వాహనం తిరగకపోయినా పన్నులు తప్పడం లేదని వాపోయారు. ఏడాదికి లారీకి రూ.లక్షల పన్నులు రవాణా శాఖ వసూలు చేస్తోందని కంకిపాడుకు చెందిన లారీ యజమాని, చోదకుడు **వెంకటేశ్వరరావు** వాపోయారు. ఏడాదికి నాలుగుసార్లు రోడ్డు పన్ను రూ. 35,200 వేలు, గ్రీన్, లేబర్ పన్ను రూ.7 వేలు, ఇతర పన్నులు రూ.53 వేలు చెల్లించాలని అన్నారు.

దివిసీమ తెలుగు సాహిత్యానికి పుట్టినిల్లు

నాగాయలంక, న్యూస్‌టుడే: యువ కవయిత్రి సబ్బినేని పద్మజ రచించిన అక్షర తూణీరం, తారసితార అనే రెండు కవితా సంపుటాలను బుధవారం నాగాయలంకలోని శ్రీ గంగానమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, సాహితీ వేత్తలతో కలసి ఆవిష్కరించారు. డా.గుడిసేవ విష్ణుప్రసాద్ అధ్యక్షత వహించి సాహిత్య ప్రయోజనాలను వివరించారు. ఈ.ఎన్.బీ కామేశ్వరీ కుమారి ఈ పుస్తకాలలోని కవితలను విశ్లేషించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దివిసీమ తెలుగు సాహిత్యానికి పుట్టినిల్లు అన్నారు. సాహిత్యం సమాజంలోని మంచి చెడులను వెలికితీసి చూపేలా ఉండాలని సూచించారు.

ఆకట్టుకున్న గణిత శాస్త్ర నమూనాల ప్రదర్శన

ఈడుపుగల్లు (కంకిపాడు), న్యూస్‌టుడే : ఈడుపుగల్లు శ్రీవిద్యాలయ హైస్కూల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన గణిత శాస్త్ర ప్రదర్శన ఆకట్టుకుంది. బీజ, అంకగణితం, త్రికోణమితి, సిద్ధాంతాలు, భాస్కరాచార్య సూత్రాలు, అబాకస్ తదితర అంశాలకు చెందిన నమూనాలను విద్యార్థులు రూపొందించారు. గణితంపై ఆసక్తి పెంచుకునే విధానం, సులభ మార్గాలను పాఠశాల డైరెక్టర్ యార్లగడ్డ విజయకుమార్, ప్రిన్సిపల్ శిరీష, ఉపాధ్యాయులు తెలియజేశారు. ముందుగా గణిత శాస్త్రవేత్త రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రదర్శన తిలకిస్తున్న విద్యార్థులు

28న రాయ్‌నగర్ సొసైటీ వజ్రోత్సవం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరంలోని ది రాయ్‌నగర్ కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వజ్రోత్సవాలను ఈనెల 28వ తేదీ నిర్వహించనున్నారు. టీజీవీఎస్ గన్నవరం ఎంప్లాయీస్ కల్చరల్ అసోసియేషన్ హాల్ రాయ్‌నగర్ కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10 గంటలకు వేడుకలు నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్షుడు పెద్దు వెంకటరత్నం బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ సొసైటీ స్థాపించి, దాని పురోభివృద్ధికి డాక్టర్ సీఎల్ రాయుడు, కాట్రగడ్డ పెద్ద వెంకట్రాయుడు విశేష కృషి చేశారన్నారు. వారి విగ్రహాల ఆవిష్కరణ అనంతరం సభ నిర్వహిస్తామన్నారు. వేడుకల్లో కృష్ణా జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ, ఇతర ప్రముఖులు పాల్గొంటారని కార్యదర్శి మన్నే సుందరరావు, పాలకవర్గ సభ్యులు కాట్రగడ్డ రామచంద్రజోషి, పెద్దు శివరామకృష్ణ, పెద్దు శ్రీకాంత్, మన్నే సత్యనారాయణ చౌదరి తెలిపారు.

మాట్లాడుతున్న సొసైటీ అధ్యక్షుడు వెంకటరత్నం తదితరులు

బాస్కెట్‌బాల్ జట్టుకు మౌనిక ఎంపిక

మౌనికను అభినందిస్తున్న సత్యనారాయణరెడ్డి తదితరులు

నున్న, న్యూస్‌టుడే: నున్న విజయ కళాశాల బీపీఈడీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బుర్రా మౌనిక సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ మహిళల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌కు వెళ్లే కృష్ణావర్సిటీ జట్టుకు ఎంపికైందని విజయ వ్యాయామ విద్యా కళాశాల ప్రిన్సిపల్ బి.ఉదయ్‌కుమార్ తెలిపారు. మదర్‌థెరిసా ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి నరెడ్ల సత్యనారాయణరెడ్డి, అధ్యాపకుడు డి.రత్నబాబు, విజయ్‌కుమార్‌లు మౌనికను బుధవారం సన్మానించారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని కోరారు.

పేదల ఆరోగ్యానికి భరోసా

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: సీఎం సహాయనిధితో పేదల ఆరోగ్యానికి పూర్తి భరోసా లభిస్తుందని రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు పేర్కొన్నారు. బాపులపాడు మండలానికి చెందిన పలువురికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో సీఎం సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. బాపులపాడుకు చెందిన గంధం దుర్గారాణికి బుధవారం రూ.94 వేల చెక్కును రాజేశ్వరరావు, స్థానిక నాయకులు అట్లూరి శ్రీను, గార్లపాటి రాజేశ్వరరావు, మొవ్వా వేణుగోపాల్ అందజేశారు. కొయ్యూరుకు చెందిన లావు తిరుపతయ్యకు మంజూరైన చెక్కును సర్పంచి కొల్లి వీరవెంకటసత్యనారాయణ, తెదేపా గ్రామ అధ్యక్షుడు తూమాటి సాంబశివరావు తదితరులు అందజేశారు.

చెక్కులు అందజేస్తున్న దయాల రాజేశ్వరరావు, నాయకులు

బంగారం దుకాణంలో చోరీ

పెనమలూరు, న్యూస్‌టుడే: పాత చెక్‌పోస్ట్ కూడలిలోని బంగారం దుకాణంలో జరిగిన చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం వేకువజామున ఈ చోరీ జరగ్గా రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్‌రహీం కానూరులోని కృష్ణనగర్ నివాసి. పాత చెక్‌పోస్ట్ కూడలిలో కాబా జ్యూయలరీ దుకాణాన్ని నిర్వహిస్తుంటాడు. ఎప్పటిలాగే ఈ నెల 22వ తేదీన రాత్రి దుకాణాన్ని మూసి ఇంటికి వెళ్లాడు. 23న ఉదయం దుకాణానికి రాగా షట్టర్ తాళాలు పగులకొట్టి ఉండటంతో లోనికి వెళ్లి చూడగా నగలు, రూ.5 వేలు నగదు చోరీకి గురయినట్లు గుర్తించాడు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల్లో చోరుడి చిత్రాలు రికార్డవ్వగా మచిలీపట్నానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇతడి కోసం గాలిస్తున్నారు.

సీసీ కెమెరాల్లో నమోదై..

శ్రద్ధగా చదివి.. ధైర్యంగా పరీక్షలు రాయాలి: కలెక్టర్

అవనిగడ్డ, న్యూస్‌టుడే: విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ పదో తరగతి పరీక్షలను ధైర్యంగా రాసి మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. స్థానిక విద్యానికేతన్ పాఠశాలలో అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు భయపడకుండా ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటే సులభంగా రాయవచ్చన్నారు. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని, ఆ సమయంలోనే మెదడు అప్రమత్తం అవుతుందన్నారు. ఇవన్నీ తన స్వానుభవంతో చెబుతున్నానన్నారు. ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో 95 నుంచి 96 శాతం ఉత్తీర్ణత సాధించినప్పటికీ గత ఏడాది 1,572 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 50 మంది మాతృభాష తెలుగు తప్పడం బాధాకరం అన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల సామర్థ్యం తెలుసుకుని అందుకు తగ్గట్టుగా అన్ని సబ్జెక్టులలో అవగాహన కలిగించి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు.

నూతన ఆవిష్కరణలు రూపొందించాలి

విద్యార్థులతో వెంకట కృష్ణారెడ్డి

కానూరు : విద్యార్థులు సృజన, నైపుణ్యాలు పెంచుకుని నూతన ఆవిష్కరణలు రూపొందించాలని ఎస్ఆర్‌జీ డైరెక్టర్ ఎం.వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు. రెండు రోజులుగా పోరంకిలో నిర్వహిస్తున్న రాష్ట్ర వైజ్ఞానిక ప్రదర్శన బుధవారం ముగిసింది. ఆయన మాట్లాడుతూ ప్రదర్శనలో నిర్వహించిన ప్రాజెక్టులు బాగున్నాయని, భవిష్యత్తు అవసరాలను తీర్చేలా రూపొందించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచినవారు హైదరాబాద్‌లో నిర్వహించే సదరన్ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారని తెలిపారు. రీజనల్ సైన్స్ సెంటర్ క్యూరేటర్ పురుషోత్తం, వైజ్ఞానిక ప్రదర్శన నోడల్ అధికారి ప్రొఫెసర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

శ్రద్ధాంజలి

శ్రీమతి లింగం సీతారావమ్మ గారు
(కీ॥శే॥ లింగం వీరరాఘవరావు గారి ధర్మపత్ని), రాఘవ ఎస్టేట్స్

అక్కా! నీవు మాపై చూపిన ప్రేమ, ఆదరణ, ఆప్యాయత ఎప్పటికీ మరువలేము. నీవు ఈ లోకం వీడినా నీ జ్ఞాపకాలు మేము ఎప్పటికీ మరువలేము. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

చెల్లెలు : కర్లపూడి లలిత - రంగారావు
చెల్లెలి కుమారుడు : కర్లపూడి సుధాకర్ (లేటు) - సంధ్య
చెల్లెలి కుమార్తె : కొడాలి సుశీల - ధర్మారావు
మరియు చెల్లెలి మనుమడు, మనుమరాండ్రు

అశ్రునివాళి

శ్రీమతి లింగం సీతారావమ్మ గారు
(కీ॥శే॥ లింగం వీరరాఘవరావు గారి ధర్మపత్ని)
రాఘవ ఎస్టేట్స్

అందరి మంచి కోరే మనసున్న మంచి మనిషి,
అందరినీ ప్రేమతో ఆదరించే అమృతమూర్తి
శ్రీమతి లింగం సీతారావమ్మ గారి
మరణం మాకు తీరని లోటు.. మీ పవిత్ర ఆత్మకు
శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

తమ్ముడు	మరదలు
తోటకూర పూర్ణచంద్రరావు (లేటు)	వసుమతి
మేనల్లుళ్ళు	
తోటకూర కిషోర్‌కుమార్ (బబ్బు) (లేటు)	పద్మ
తోటకూర కిషన్‌కుమార్	పద్మజ
తోటకూర కిరణ్‌కుమార్	సిమి

మరియు
తమ్ముని మనుమలు, మనుమరాలు

మాతృమూర్తికి అశ్రుతాంజలి

జననం 03-08-1937 మరణం 13-12-2025

శ్రీమతి లింగం సీతారావమ్మ గారు
(కీ॥శే॥ లింగం వీరరాఘవరావు గారి ధర్మపత్ని), రాఘవ ఎస్టేట్స్

మా ఇంటి మహాలక్ష్మి, మాకు ఆప్యాయత, అనురాగాలు పంచి.. కుటుంబ అభ్యున్నతికి ఎంతగానో శ్రమించిన నీవు మా నుండి భౌతికంగా దూరమైననూ నీ రూపం, నీ జ్ఞాపకాలు మా మదిలో ఎప్పటికీ పదిలమే.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

కుమారులు	కోడళ్ళు
లింగం రవీంద్రరావు	పద్మజా వాణి
లింగం తులసీ ప్రసాద్	ధనలక్ష్మి

కుమార్తెలు	అల్లుళ్ళు
కిలారు అనురాధ	హరిశ్చంద్రప్రసాద్
తుమ్మల విజయలక్ష్మి	శ్రీరాంబాబు

మనుమలు	మనుమరాండ్రు
లింగం లక్ష్మీకళ్యాణ చక్రవర్తి	మేఘన
లింగం పార్థవ్	రవళిక
కిలారు కృష్ణ చంద్రప్రసాద్	గీతిక

మనుమరాండ్రు	మనుమలు
పర్వతనేని చైతన్య	వెంకట ఫణిభూషణ్
పోకూరి పూర్వజ	ప్రవీణ్
కోనేరు తేజశ్వి	అనిమేష్
యలమంచిలి అమృతవర్షిణి	ద్రుపద్ చక్రవర్తి

మరియు ముని మనుమలు, ముని మనుమరాండ్రు

పెద్దకర్మ : ది. 25-12-2025 గురువారం విజయవాడ, బందరురోడ్డు, డి.వి. మేనర్ హోటల్ దగ్గర, శేషసాయి కళ్యాణ మండపం నందు జరుపబడును

(c) eenadu

సంస్థతో మమేకం కొలువుకు జయం

అకడమిక్ ప్రతిభ, అత్యున్నత సాంకేతిక నైపుణ్యాలు ఉన్నంత మాత్రాన కార్పొరేట్ కొలువులు ఖాయం కావు. ఆ సంస్థలు నిర్వహించే ఇంటర్వ్యూల్లో విజయవంతమైతేనే ఉద్యోగ నియామక పత్రం చేతికందుతుంది. యాజమాన్యాలు ఎలాంటి నిర్దేశిత ఫలితాలు ఆశిస్తున్నాయో గ్రహించినవారే ఉద్యోగ వేటలో విజయవంతమవుతున్నారు. అందువల్ల సంస్థలు ఎలాంటి నైపుణ్యాలు ఆశిస్తాయో అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం.

ప్రాంగణ నియామకాల్లో కొద్ది మందే విజయవంతమవుతున్నారు. పలు విద్యా సంస్థల్లో ఇంటర్వ్యూ నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నప్పటికీ ఈ అంశాలు కార్పొరేట్ కంపెనీల అంచనాలను అందుకోలేకపోతున్నాయి. కళాశాలలో చెప్పని వాటిపైనా అవగాహన పెంచుకుంటేనే ఇంటర్వ్యూలో విజయం సొంతమవుతుంది.

పరిశోధన

డేటా అనలిటిక్స్ అదనపు విద్యార్హతగా ఉన్న నరేష్ ఒక బహుళ జాతి కార్పొరేట్ సంస్థ నిర్వహించే క్యాంపస్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అతడి సాంకేతిక నైపుణ్యాలతో సంతృప్తి చెందిన ఇంటర్వ్యూ ప్యానెల్ ఉద్యోగానికి ఎంపిక చేసుకునే ముందు 'మా సంస్థలో ఎందుకు చేరాలనుకుంటున్నారని' అడిగింది. పర్యావరణ అనుకూల సాంకేతిక నైపుణ్యాలపై ఆ సంస్థ పనిచేస్తుందని చెప్పాడు. డేటా అనలిటిక్స్‌లో అదనపు సాంకేతిక నైపుణ్యాలు సంస్థకు ఎలాంటి విలువ చేకూర్చగలడో గణాంకాలతో ప్యానల్‌కు స్పష్టంగా అతడు వివరించాడు. ఈ ప్రక్రియలో భాగమైతే సంస్థకూ, తనకూ పరస్పర ప్రయోజనం, అభివృద్ధి ఉంటుందని ప్యానల్‌ను మెప్పించి ఉద్యోగం సాధించాడు.

✦ ఉద్యోగార్థులు రెజ్యూమెలో పొందుపరిచిన అంశాలపైనే ప్యానల్ దృష్టి ఉంటుందనే భావనతో ఇంటర్వ్యూకు సన్నద్ధమవుతారు. బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగం ఆశించేవారికి ఆ సంస్థ మిషన్, విజన్, అందించే వస్తు సేవలు, ఆ సంస్థకున్న మార్కెటింగ్ లాంటి అదనపు అంశాలపై అవగాహన ఉండాలి. దీంతో ఎంపిక కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

✦ 'మా సంస్థలో ఉద్యోగంలో చేరడానికి ఆకర్షించిన అంశాలేమిటని' అడిగే ప్రశ్నకు ఒక సాధారణ అభ్యర్థి మీ సంస్థ మంచిది, వేతనాలు బాగుంటాయి, ప్రోగ్రెసివ్ కెరియర్ కోసం మీ సంస్థలో ఉద్యోగంలో చేరాలనుకుంటున్నానని అంటాడు. అదే వృత్తి పరమైన పరిణతి కలిగినవారైతే సంస్థ సాధించిన విజయాలు, ప్రస్తుత మార్కెట్ స్థితిగతులు, అక్కడి పని సంస్కృతి ఆకర్షించాయని, తన సేవలు సంస్థకు ఎలా ఉపయోగపడగలవో అనుసంధానించి, వాస్తవ సమాచారంతో మాట్లాడతారు. ఇలాంటి వారిని భవిష్యత్తు నాయకుడిగా కార్పొరేట్ సంస్థలు భావిస్తాయి. కళాశాలల్లో విద్యార్థులకు ఇలాంటి అంశాలపై శిక్షణ ఉండదు. అందరికంటే భిన్నంగా ఉండాలంటే పలు అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

అనుసంధానం

ఒక పేరున్న బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చదివి అకడమిక్‌గా మంచి ప్రతిభ ఉన్న శ్రీనివాస్ ఒక తయారీరంగ సంస్థ నిర్వహించే క్యాంపస్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఉద్యోగుల వలసలు (అట్రిషన్) గురించి ప్రాజెక్ట్ చేసినట్లు రెజ్యూమెలో పేర్కొన్నాడు. ఆ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం, అది పూర్తయిన తర్వాత పరిశీలించిన అంశాలు, ఉద్యోగుల వలసలు అరికట్టడానికి ఇచ్చిన సలహాలు, సూచనలు, చర్చిస్తూ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇంటర్వ్యూలో అడిగారు. వాటిని అర్థం చేసుకోలేని శ్రీనివాస్ ఆ ప్రశ్నల గురించి మాట్లాడకుండా.. ప్రాజెక్టు బాగా జరిగిందని, ఆ సబ్జెక్టులో మంచి మార్కులూ వచ్చాయని, ఇదిగో చూడండంటూ పొంతనలేని సమాధానాలిచ్చాడు. దీంతో అతను ప్రాజెక్టుకు కనెక్ట్ కాలేదని ఇంటర్వ్యూ ప్యానెల్ గ్రహించింది. ఈ ఉద్యోగానికి సరిపోడని, వృత్తి పట్ల నిబద్ధత లేదని భావించి అతడి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది.

✦ ఏదైనా ప్రాజెక్టు తీసుకోవడానికి దారి తీసిన కారణాలు, ఎదుర్కొన్న సవాళ్లు, నేర్చుకున్న పాఠాలు వీటిని చెప్పాలి. అలాగే ఆ ప్రాజెక్టును ఇంటర్వ్యూకు హాజరైన సంస్థ వ్యాపార పరిస్థితులకు కనెక్ట్ చేసి, మాట్లాడగలిగే సామర్థ్యం ఉండాలి. ఇలాంటి వారికి కార్పొరేట్ సంస్థలు ఎంపికలో ప్రాధాన్యమిస్తాయి.

అతి విశ్వాసం

అకడమిక్‌గా మంచి పనితీరుతో, కాలేజీలో ప్రతి కార్యక్రమంలోనూ భాగమై, వేగంగా చొచ్చుకుపోయే స్వభావం ఉన్న మహేష్ ఒక బహుళజాతి సంస్థ క్యాంపస్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ప్యానల్ సభ్యుడు ప్రశ్న ముగించక ముందే 'ఇది చాలా సులభం సర్, నేను ఈ పనిని సెకండ్ ఇయర్ లోనే చేసేశాను' అంటూ సమాధానమిచ్చాడు. ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకోకుండా, ఇంటర్వ్యూ ప్యానెల్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, తనకు తెలిసిన అన్ని నైపుణ్యాలనూ ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అతి విశ్వాసం, అసహన ప్రవర్తన, ఆధిపత్య స్వభావం నచ్చని ఇంటర్వ్యూ ప్యానెల్ మహేష్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది.

✦ ఉద్యోగార్థుల్లోని సాంకేతిక నైపుణ్యాలతో పాటు మనోవైఖరి, ఇతర ప్రవర్తనలనూ కార్పొరేట్ సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయని గ్రహించాలి.

దొరైరాజ్
సీనియర్ జనరల్ మేనేజర్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్

చదువు

■ e-mail: edc@eenadu.in

బీకామ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. యాక్చూరియల్ సైన్స్ కోర్సు పూర్తిచేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? – ప్రకాష్

యాక్చూరియల్ సైన్స్‌తో ఎలాంటి అవకాశాలు?



● మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఫైనాన్స్, ఎకనామిక్స్ లాంటివి ఉపయోగించి భవిష్యత్తులో రాబోయే ఫైనాన్షియల్ రిస్క్‌లను అంచనా వేసే శాస్త్రంగా యాక్చూరియల్ సైన్స్‌ను చెప్పుకోవచ్చు. ఉదాహరణకు, ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ ఎంత ప్రీమియం వసూలు చేయాలి, ఎంత మొత్తాన్ని రిజర్వ్‌గా ఉంచాలి, భవిష్యత్తులో క్లెయిమ్స్ ఎంతవరకు రావచ్చు అనే అంశాలను యాక్చువరీలు శాస్త్రీయంగా లెక్కిస్తారు. ఈ కారణంగా వీరిని ఫైనాన్షియల్ రిస్క్ ఆర్కిటెక్ట్స్‌గానూ పిలుస్తారు.

● బీకామ్ విద్యార్థులకు యాక్చూరియల్ సైన్స్ చాలా అనుకూలమైన కోర్సు. ఇందులోని అకౌంటింగ్, బిజినెస్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ లాంటి సబ్జెక్టులు యాక్చూరియల్ సైన్స్‌కు పునాది వంటివి. బీకామ్ పూర్తయ్యేలోపే యాక్చూరియల్ పరీక్షలకు సిద్ధమవడం ప్రారంభిస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లే. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చూరీస్ ఆఫ్ ఇండియా (ఐఏఐ) నుంచి సర్టిఫికేషన్ పొందాలి. బీకామ్ చదువుతూనే ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉండడం ఈ కోర్సు ప్రత్యేకత.

● యాక్చూరియల్ సైన్స్ సర్టిఫికేషన్ పూర్తిచేసి, కొంత వృత్తిపరమైన అనుభవం గడించిన తర్వాత కెరియర్ అవకాశాలు విస్తృతంగా ఉంటాయి. లైఫ్, హెల్త్, జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు, రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ రంగాల్లో యాక్చువరీలకు మంచి డిమాండ్ ఉంది. ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, టాటా ఏఐఏ లాంటి సంస్థలు యాక్చూరియల్ నిపుణులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. వేతనాల పరంగా కూడా యాక్చూరియల్ సైన్స్ చాలా ఆకర్షణీయమైన రంగం. అనుభవం పెరిగే కొద్దీ పెద్ద మొత్తంలో జీతం అందుతుంది.

● యాక్చూరియల్ సైన్స్ పరీక్షలు కొంత కఠినంగా ఉంటాయి. ఎక్కువ సమయం కేటాయించాలి. ఓర్పు, క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం లేకుండా ఈ రంగంలో ముందుకు వెళ్లడం కష్టం. అయినప్పటికీ మ్యాథ్స్‌పై ఆసక్తి, లాజికల్ ఆలోచనా శక్తి ఉన్న వారు ఈ సవాళ్లను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.

– ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్‌లు

బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ముంబయి.. వివిధ జోనుల్లోని అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. **అప్రెంటిస్:** 400 ఖాళీలు **అర్హత:** డిగ్రీ **వయసు:** 01.12.2025 నాటికి 20 - 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి ఐదేళ్లు, ఓబీసీకి మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. **స్టైపెండ్:** నెలకు రూ.13,000. **దరఖాస్తు ఫీజు:** జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.800, ఎస్సీ, ఎస్టీలకు రూ.600, దివ్యాంగులకు రూ.400. **ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** 10.01.2026 ఎంపిక: రాత పరీక్షతో **వెబ్‌సైట్:** https://bankofindia.bank.in/career/recruitment-notice

రైల్ ఇండియాలో

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్), గురుగ్రామ్.. రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
◗ గ్రూప్ జనరల్ మేనేజర్(హెచ్ఆర్):01
◗ డిప్యూటీ జనరల్ మేనేజర్(సివిల్, మెరైన్, స్ట్రక్చరల్ ఎక్స్‌పర్ట్): 01 ◗ డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్ఆర్): 02
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్), ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీఎం/ పీజీడీహెచ్ఆర్ఎంతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. **వయసు:** 41 ఏళ్ల నంచి 53 ఏళ్లు ఉండాలి. **వేతన శ్రేణి:** నెలకు రూ.70,000 నుంచి రూ.2,80,000. **దరఖాస్తు ఫీజు:** జనరల్, ఓబీసీలకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.300. **ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** 27.01.2026 **ఎంపిక:** ఇంటర్వ్యూతో **వెబ్‌సైట్:** https://www.rites.com/Career

ఐఏఆర్ఐలో ల్యాబ్ అసిస్టెంట్లు

ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐకార్), న్యూదిల్లీ ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీచేయనుంది.
◗ ల్యాబ్ అసిస్టెంట్ **అర్హత:** ఇంటర్మీడియట్ (సైన్స్ సబ్జెక్ట్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. **వేతనం:** నెలకు రూ.42,000. **వయసు:** 35 సంవత్సరాలు మించకూడదు **ఇంటర్వ్యూ తేదీ:** 06.01.2026. **వేదిక:** డివిజన్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఐఏఆర్ఐ, పుసా క్యాంపస్, న్యూదిల్లీ. **వెబ్‌సైట్:** https://www.iari.res.in/bms/announcements/jobs.php

పోర్ట్ అథారిటీలో

పోర్ట్ అథారిటీ, ముంబయి.. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఇంటర్న్‌ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ◗ జూనియర్ ఇంటర్న్(ఎలక్ట్రికల్): 05
అర్హత: ఎలక్ట్రికల్ డిప్లొమాతో పాటు అనుభవం ఉండాలి. **వయసు:** 35 ఏళ్లకు మించకూడదు. **వేతనం:** నెలకు రూ.40,000. ఎంపిక: షార్ట్ లిస్టింగ్, విద్యార్హతలు, టెస్ట్/ఇంటర్వ్యూలతో. **దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:** 12.01.2026. **వెబ్‌సైట్:** https://mumbaiport.gov.in

దరఖాస్తు చేశారా?

☛ రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడలో ఉద్యోగాలు
చివరి తేదీ: 2025, డిసెంబరు 27

☛ ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో 149 టెక్నీషియన్ ఉద్యోగాలు
చివరి తేదీ: 29-12-2025

ప్రాక్టీస్ బిట్స్ — ఇండియన్ జాగ్రఫీ

1. ప్రపంచ చక్కెర ఉత్పత్తిలో భారత్ వాటా?
   1) 5% 2) 19% 3) 25% 4) 50%
2. కింది వాటిలో తెల్ల బంగారం అని దేనిని పిలుస్తారు?
   1) వెండి 2) వజ్రాలు 3) అల్యూమినియం 4) పత్తి
3. జనపనారకు ఉన్న మరో పేరు?
   1) సాఫ్ట్ ఫైబర్ 2) గోల్డెన్ ఫైబర్ 3) బ్రౌన్ ఫైబర్ 4) గోల్డెన్ కాటన్
4. పొగాకును మనదేశానికి పరిచయం చేసినవారు?
   1) బ్రిటిష్ 2) ఫ్రెంచ్ 3) డచ్ 4) పోర్చుగీసు
5. కింది వాటిలో రబీకాలం పంట?
   1) శనగలు 2) కందులు 3) రెండూ 4) ఏదీకాదు
6. రబ్బరు పంటలో ముందంజలో ఉన్న రాష్ట్రం?
   1) కర్ణాటక 2) తమిళనాడు 3) కేరళ 4) సిక్కిం
7. కింది వాటిలో బీవరేజెస్ క్రాప్ కానిది ఏది?
   1) టీ 2) కాఫీ 3) కోకో 4) చెరకు
8. కిందివాటిలో సుగంధద్రవ్యానికి చెందని పంట?
   1) మిరియాలు 2) యాలకులు 3) లవంగాలు 4) కోకో

సమాధానాలు: 1-2; 2-4; 3-2; 4-4; 5-1; 6-3; 7-4; 8-4.

ఈనాడు ప్రతిభ
◆ https://pratibha.eenadu.net ◆ https://eenadupratibha.net
విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

తీగల దారులు.. వెలుగుల బాటలు!

జనరల్ స్టడీస్ – భౌతిక శాస్త్రం

విద్యుత్తు అందరి జీవితాల్లో విడదీయలేని భాగంగా మారిపోయింది. చీకట్లను తొలగించే బల్బుల నుంచి ఆధునిక స్మార్ట్ ఫోన్ల వరకు అన్నీ విద్యుత్తుపైనే ఆధారపడి పని చేస్తాయి. అయితే ఆ విద్యుత్తు ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణించాలంటే నిర్దిష్ట మార్గం అవసరం. దానినే విద్యుత్తు వలయం అంటారు. ఈ వలయాల్లో విద్యుత్తు ప్రవాహాన్ని నియంత్రించడానికి, కొలవడానికి, ఉపయోగించుకోడానికి వివిధ రకాల విద్యుత్తు పరికరాలు కావాలి. వాటిలో స్విచ్‌లు, బ్యాటరీలు, బల్బులు, రెసిస్టర్లు ఉంటాయి. భౌతికశాస్త్ర అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షార్థులు విద్యుత్తు వలయాల నిర్మాణాన్ని, పనితీరును తెలుసుకోవాలి. చిన్న స్విచ్‌లు కూడా అత్యంత పెద్దవైన యంత్రాలను ఏ విధంగా నియంత్రిస్తాయో అర్థం చేసుకోవాలి. విద్యుత్తు వలయాలు, వాటిలోని పరికరాల సమన్వయంపై అవగాహన పెంచుకోవాలి.

విద్యుత్తు వలయాలు, పరికరాలు

విద్యుత్తు ప్రవహించడానికి ఉపయోగపడే పూర్తి నిర్మాణాలను విద్యుత్తు వలయాలు అంటారు. ఇందులో కేవలం విద్యుత్తు ప్రసరించే తీగలు మాత్రమే కాకుండా అనేక రకాల పరికరాలు ఉంటాయి. ఇళ్లు, కార్యాలయాలు, పరిశ్రమలు లాంటి అనేక రకాల పరిసరాల్లో, పరికరాల్లో విద్యుత్తు ప్రసరించాలి అంటే వలయాలు తప్పనిసరి. ఈ విద్యుత్తు వలయాలు సాధారణంగా ఇళ్లలోనే కనిపిస్తాయి.

విద్యుత్తు వలయం: కొన్ని విద్యుత్తు సాధనాల (పరికరాల)ను విద్యుత్తు ప్రసార తీగల సహాయంతో విద్యుత్తు జనకానికి కలిపితే ఏర్పడే అమరికను 'సాధారణ విద్యుత్తు వలయం' అంటారు.
★ ఏదైనా ఒక విద్యుత్తు ఘటానికి విద్యుత్తు సాధనాలు కలిపితే విద్యుత్తు వలయం ఏర్పడుతుంది. ★ స్విచ్‌లు, హోల్డర్లు, బల్బులు మొదలైన పరికరాలను తీగలతో కలిపితే వలయాలు ఏర్పడతాయి. ★ విద్యుత్తు వలయంలో రెండు రకాల సాధారణ వలయాలు ఉంటాయి.
1) మూసిన విద్యుత్తు వలయాలు
2) తెరచిన విద్యుత్తు వలయాలు

1) మూసిన విద్యుత్తు వలయాలు: విద్యుత్తు జనకానికి (బ్యాటరీ/విద్యుత్తు ఘటం) విద్యుత్తు పరికరాలను తీగల్లో మూసి ఉన్న స్థితిలో ఉంచే వలయాలను మూసిన వలయం అంటారు.
★ మూసిన స్థితిలో వలయం ద్వారా విద్యుత్తు ప్రసారం జరుగుతుంది.
★ వలయాలను సూచించే క్రమంలో విద్యుత్తు పరికరాల సంకేతాలను ఉపయోగిస్తూ వలయాన్ని గీస్తే వాటిని వలయ పటాలుగా పిలుస్తారు.
★ విద్యుత్తు వలయంలో స్విచ్ మూసి ఉన్నపుడు మాత్రమే విద్యుత్తు ప్రసారం జరిగి బల్బు వెలుగుతుంది. ★ వలయంలో విద్యుత్తు సంకేతాలను అమర్చే క్రమంలో స్విచ్‌ను ఏ స్థానంలోనైనా అమర్చవచ్చు.



2) తెరచిన వలయం: విద్యుత్తు వలయంలో స్విచ్‌ను తెరిచిన స్థితిలో ఉంచితే వలయం అసంపూర్ణం అవుతుంది. దీనినే తెరచిన వలయం అంటారు. ★ ఈ వలయంలో ఏ భాగం నుంచి కూడా విద్యుత్తు ప్రసారం జరగదు. ★ ఒకవేళ స్విచ్ మూసి ఉన్నప్పటికీ వలయంలోని తీగలో ఎక్కడైనా తెరచి ఉంటే విద్యుత్తు ప్రసారం జరగదు. దానిని కూడా తెరచిన విద్యుత్తు వలయమే అంటారు. ★ విద్యుత్తు వలయంలో విద్యుత్తు వనరులు, వాహకాలు, పరికరాలు, స్విచ్ ప్రధానంగా ఉంటాయి. ★ స్విచ్ వలయాన్ని మూయడానికి, తెరవడానికి సాయపడే ముఖ్యమైన పరికరం. ★ విద్యుత్తు ఘటం ద్వారా విద్యుత్తు శక్తి ప్రసారం జరిగి విద్యుత్తు బల్బులు వెలుగుతాయి/పరికరాలు పనిచేస్తాయి.





కొన్ని విద్యుత్తు పరికరాలు

1) ఫ్యూజ్‌వైర్: ఇది వలయానికి రక్షణ పరికరం. వలయంలో అధిక విద్యుత్తు ప్రసారం జరిగినప్పుడు ఇది కాపాడుతుంది. ★ దీనిని సీసం (లెడ్), తగరం (టిన్)ల మిశ్రమంతో తయారుచేస్తారు. దీనిలో 37% లెడ్, 63% టిన్‌ల మిశ్రమం ఉంటుంది. రాగి, సిల్వర్ మిశ్రమంతోనూ తయారుచేస్తారు. అధిక నిరోధం, అధిక ద్రవీభవన స్థానం ఈ పదార్థాల లక్షణాలు.

2) ఎంసీబీ: ఫ్యూజ్‌కు బదులుగా వాడే రక్షణ పరికరం. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ★ వలయంలో విద్యుత్తు ప్రవాహం సురక్షిత హద్దు దాటిన తర్వాత స్విచ్‌లు తమంతట తామే ఆగిపోతాయి. వాటిని తిరిగి ఆన్‌చేస్తే వలయం పూర్తి అవుతుంది.

3) కెపాసిటర్: విద్యుచ్ఛక్తిని విద్యుత్తు ఛార్జ్ (ఆవేశం) రూపంలో నిల్వచేయగలిగే పరికరం. ★ దీనిలోని రెండు వాహక పలకలను ఒక ఇన్సులేటింగ్ (విద్యుత్తు బంధక) పదార్థం (సిలికాన్, మైకా) వేరు చేసి ఉంచుతుంది. ★ ఇది ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లో శక్తిని నిల్వచేయడానికి, ఓల్టేజీని స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది.

4) గాల్వనా మీటర్: ★ ఇది అతిస్వల్ప విద్యుత్తు ఉనికిని తెలియజేసే పరికరం. ★ విద్యుత్తును కచ్చితంగా కొలిచే సున్నితమైన గాల్వనా మీటర్లను జలాంతర్గాముల్లో వాడతారు. శరీరంలో గుండె, మెదడు లాంటి వాటిలో విద్యుత్తు ఉనికి తీరును తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.

విద్యుత్తు బల్బు



★ ఇది విద్యుచ్ఛక్తిని కాంతి శక్తి/ ఉష్ణశక్తిగా మారుస్తుంది. ★ దీనిని థామస్ ఆల్వా ఎడిసన్ 1879లో కనుక్కున్నారు. ★ విద్యుత్తు బల్బులు విద్యుత్తు వల్ల ఏర్పడిన ఉష్ణఫలితం ఆధారంగా పనిచేస్తాయి. ★ దీనిలో వెలిగే భాగాన్ని ఫిలమెంట్ అంటారు. ప్లాటినం తీగను మొదటిసారిగా ఫిలమెంట్‌గా ఎడిసన్ వాడారు. ★ నిరోధం పెంచడానికి బల్బులో ఉండే ఫిలమెంట్‌ను చాలా సన్నగా తయారుచేస్తారు. ఎంత నిరోధం పెరిగితే అంత విద్యుత్తు ఉష్ణంగా మారి ఫిలమెంట్ బాగా వేడెక్కి, మండుతూ, కాంతిని ఇస్తుంది. ★ ఫిలమెంట్లు మండి వేడెక్కడం ద్వారా కాంతినిచ్చే బల్బులను ఇన్‌కాండిసెంట్ ల్యాంప్ (ప్రకాశించే) అంటారు. దీనిలో గాలిని నింపరు. ఎందుకంటే అది ఫిలమెంట్‌తో ఆక్సీకరణ చర్య జరుపుతుంది. దీనిలో జడ వాయువులను నింపుతారు (**ఉదా:** హీలియం, నియాన్, ఆర్గాన్). ప్రస్తుతం వాడుతున్న ఫిలమెంట్ టంగ్‌స్టన్. ★ టంగ్‌స్టన్ పదార్థ లక్షణం - అధిక నిరోధం, అధిక ద్రవీభవన స్థానం.
★ దీనిలో విద్యుత్తు ప్రసరించే తీగలను రాగితో తయారుచేస్తారు. వీటిని లీడ్స్ అని పిలుస్తారు.
★ ప్రస్తుతం విద్యుత్తు బల్బులు అనేక రకాలుగా ఉన్నాయి. అవి ఇన్‌కాండిసెంట్ ల్యాంప్, ఫ్లోరోసెంట్ ల్యాంప్, హాలోజన్ ల్యాంప్‌లు.

రచయిత: ఎస్.వై.నాయుడు

జూనియర్ ఇంటర్ తెలుగు — రుద్రపశుపతి కథ

ఫైనల్ పరీక్షలు 2026 — ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు

1. **రుద్రపశుపతి ముగ్ధభక్తిని వివరించండి.** (6 మార్కులు)

జ: రుద్రపశుపతి కల్మషం లేని ముగ్ధభక్తి, స్వచ్ఛమైన వాత్సల్యం, ప్రేమానురాగాలను పరమాత్మకు పంచిన నిర్మలుడు. పారవశ్యంతో కూడిన భక్తి భావం, వెన్న లాంటి హృదయం ఉన్నవాడు. శివుడంటే ఎనలేని భక్తి విశ్వాసం ఉన్నవాడు. శివుడిని చూసినంతనే ఆప్తుడిలా సేవించి, లాలించి ప్రాణాలనైనా ఇవ్వడానికి వెనకాడని భక్తుడు.

1. **గరళంబు మ్రింగె శ్రీకఱ కంఠుఁడునిన?** (3 మార్కులు)

జ: **పరిచయం:** పాల్కురికి సోమన రచించిన 'బసవ పురాణం' ద్విపద కావ్యం, తృతీయాశ్వాసం నుంచి గ్రహించిన 'రుద్రపశుపతి కథ' లోనిది.
సందర్భం: దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేయగా ముందుగా హాలాహలం పుట్టింది. లోక రక్షణ కోసం శివుడు మింగినవి వివరిస్తూ బసవన్న చెన్న బసవన్నకు చెప్పిన సందర్భం. **భావం:** శివుడు విషాన్ని మింగాడు.

2. **అణుమాత్ర నా కంఠమందుఁ జిక్కినది.**

జ: **పరిచయం:** ఈ వాక్యం సోమన రచించిన 'బసవ పురాణం' అనే ద్విపద కావ్యం తృతీయ శ్వాసం నుంచి గ్రహించిన 'రుద్ర పశుపతి కథ' అనే పాఠంలోనిది. **సందర్భం:** విషం మింగిన శివుడితో రుద్రపశుపతి వేయుము అణుమాత్రమందైనా -'విషాన్ని ఉమ్మివేయడం నీకు లెక్కకాదు' అని పలికిన సందర్భం.
భావం: అణుమాత్రమంత విషం కంఠంలో ఉంది.

1. **విషం తాగిన శివుడిని కాపాడమని రుద్రపశుపతి ఎవరెవరిని కోరాడు?** (3 మార్కులు)

జ: విషం తాగిన శివుడిని కాపాడమని పార్వతిని, ప్రమథ గణాలను, పరమాప్తులను, శతరుద్రులను, వీరభద్రుడిని మున్నగువారికి రుద్రపశుపతి కోరాడు.

2. **శివుడు రుద్రపశుపతికి ఇచ్చిన వరమేమిటి?**

జ: శివుడు రుద్రపశుపతిని తన తొడపై కుర్చోబెట్టుకుని విషం జారకుండా చూడమని వరమిచ్చాడు.

సంధులు (3 మార్కులు)

1. విశ్వేశుడు — **జ:** విశ్వ + ఈశుడు (గుణ సంధి)
2. ప్రత్యక్షం — **జ:** ప్రతి + అక్షం (యణాదేశ సంధి)
3. కడుపునొచ్చినను — **జ:** కడుపు + నొచ్చినను (గసడదవాదేశ సంధి)
4. పరమాప్తులు — **జ:** పరమ + ఆప్తులు (సవర్ణదీర్ఘ సంధి)

మరికొన్ని ప్రశ్నలు-జవాబులు

రచయిత: మండ్ల మహేశ్వర నాయుడు

(c) eenadu

క్రీస్తు జనించెను.. జనులు కీర్తించెను

శాంతి, కరుణ, ప్రేమను పంచేందుకు... క్రీస్తు లోకానికి వచ్చారని బిషప్‌లు పేర్కొన్నారు. క్రిస్మస్ పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా చర్చిలు విద్యుత్తు కాంతులతో వెలుగులీనాయి. విశ్వాసులు కీర్తనలు పాడుతూ, కొవ్వొత్తులు వెలిగించారు. పటమట సెయింట్ పాల్స్ కథెడ్రల్ చర్చిలో బుధవారం రాత్రి నుంచి గురువారం వేకువ జాము వరకు క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. - పటమట, న్యూస్‌టుడే

పటమట సెయింట్ పాల్స్ కథెడ్రల్ చర్చిలో బాల ఏసు చెంత ధూపం వేస్తున్న బిషప్ టి.జె. రాజారావు, ఫాదర్ మువ్వల ప్రసాద్ తదితరులు

సైకిల్‌పై సవారీ.. రికార్డులపై స్వారీ

దశాబ్దంగా బొగ్గవరపు శ్రీనివాసకిరణ్ సైక్లింగ్‌తో అద్భుతాలు చేస్తున్నారు. వ్యాయామం కోసం సైక్లింగ్‌ను ఆరంభించి.. ఇప్పటి వరకు ఏడుసార్లు సూపర్ రాండోనియర్ రికార్డులు సాధించారు. గుంటూరుకు చెందిన ఆయన విజయవాడలో స్థిరపడ్డారు.

★ ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచేందుకు.. విజయవాడ, గుంటూరు కేంద్రంగా.. సైకిల్ రైడ్లు నిర్వహిస్తుంటారు. ఆడాక్స్ ఇండియా రాండోరియన్ క్లబ్‌కు.. అనుబంధంగా 2018లో అమరావతి రాండోనియర్ క్లబ్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.

గుర్తింపు ఇలా..

సుదూర ప్రాంతాలకు.. నిర్ణీత సమయంలోగా సైకిల్‌పై చేరుకునే వాళ్లను రాండోనియర్‌గా గుర్తిస్తారు. 200 కి.మీ. 13.30 గంటల్లో, 300 కి.మీ. 20 గంటల్లో, 400 కి.మీ. 27 గంటల్లో, 600 కి.మీ. 40 గంటల్లో సైకిల్ రైడ్‌లను ఆయన అందరికంటే ముందు అనేకసార్లు పూర్తి చేశారు. 4 విభాగాలను ఒకే ఏడాదిలో.. పూర్తి చేస్తే సూపర్ రాండోనియర్‌గా గుర్తిస్తారు. ఇప్పటివరకు శ్రీనివాసకిరణ్ ఏడు సార్లు సూపర్ రాండోనియర్‌గా నిలిచి రికార్డు నెలకొల్పారు.

వివిధ విభాగాల్లో సత్తా..

★ 2025 నవంబరు 6న గుంటూరు నుంచి ఏలూరు వరకు 200 కి.మీ.(రానుపోను) దూరాన్ని 13.30 గంటల్లో వెళ్లాల్సి ఉండగా 12 గంటల్లోనే పూర్తి చేశారు. ★ నవంబరు 22న గుంటూరు నుంచి తెలంగాణలోని మునగాల వరకు 300 కి.మీ. 20గంటల్లో చేరాల్సి ఉండగా 19.10 గంటల్లోనే వెళ్లారు. ★ డిసెంబరు 6న గుంటూరు నుంచి నకిరేకల్ 400 కి.మీ.దూరాన్ని 27 గంటల్లో వెళ్లాల్సి ఉండగా.. 25.45 గంటల్లోనే చేరుకున్నారు. ★ డిసెంబరు 20న గుంటూరు నుంచి పాయకరావుపేట 600 కి.మీ. దూరాన్ని 40 గంటల్లో పూర్తి చేయాలి కానీ 38.52 గంటల్లో వెళ్లారు. ★ 2027 ఆగస్టులో పారిస్‌లో నిర్వహించే 1200 కి.మీ. ఎల్‌ఆర్‌ఎంలో పాల్గొనేందుకు ప్రీ ఫైనల్ పూర్తి చేశాను. సైక్లింగ్ చేసే వాళ్లకు ఎల్‌ఆర్‌ఎంలో పాల్గొనాలనేది ఓ కల. దానిని నేను 2027లో సాధించబోతున్నానని శ్రీనివాస కిరణ్ చెబుతున్నారు. – విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

అభివృద్ధి చేస్తే.. ఆదాయమెంత?

★ దిల్లీ నిపుణుల బృందం ఆధ్వర్యంలో అధ్యయనం
★ విజయవాడలో ఆరు స్థలాలపై నివేదికల తయారీ

ఈనాడు, అమరావతి

నగరంలో గాంధీనగర్‌లోని రాజగోపాలాచారి మార్కెట్ 80 సెంట్లలో ఉంది. నగరపాలిక.. మార్కెట్‌లోని దుకాణ సముదాయాలు శిథిలావస్థకు చేరాయి. అత్యంత ఖరీదైన ఈ స్థలాన్ని ఆధునిక మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది. దిల్లీ నుంచి వచ్చిన నిపుణులు.. పాలికకు ఆర్థికంగా, లాభదాయకంగా ఉండేలా ఏం చేయాలో నివేదిక రూపొందించారు. ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఏపీయుఐఏఎంఎల్) కూడా నగరంలో స్థలాలపై అధ్యయనం చేసి మరో నివేదిక రూపొందించారు.

ఆరు ప్రాంతాలు...

విజయవాడలో రూ.వందల కోట్ల విలువైన పాలిక స్థలాలను.. ఆధునిక పంథాలో తీర్చిదిద్దనున్నారు. తొలిగా.. రాజగోపాలాచారి మార్కెట్, వస్త్రలత కాంప్లెక్స్, అన్సారీ పార్కింగ్, మహంతీ మార్కెట్, గోవిందరాజుల మార్కెట్, విద్యాధరపురంలో సితార గ్రౌండ్స్‌లను అభివృద్ధి చేయనున్నారు. ఇవన్నీ అత్యంత రద్దీ ప్రాంతాల్లోవే కావడంతో వాణిజ్య సముదాయాలకు గిరాకీ ఉంటుంది.

రాజగోపాలాచారి మున్సిపల్ మార్కెట్

ఏ నమూనాతో ముందుకెళ్తే..

ఏ రెవెన్యూ నమూనాలో స్థలాలు అభివృద్ధి చేయాలనే నిర్ణయాధికారం.. నగరపాలక అధికారులదే. వీటి అభివృద్ధికి నిపుణుల బృందం అధ్యయనం, నమూనాలపై.. తాజాగా అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

వస్త్రలత ఏడంతస్తుల్లో...

నగరంలో వస్త్రలత కాంప్లెక్స్‌ను ఏడంతస్తులు నిర్మించి.. జి+2 వరకు పార్కింగ్‌గా మార్చాలని బృందం పేర్కొంది. ప్రస్తుత వాణిజ్య సముదాయాలపై ఎంత ఆదాయం వస్తోంది? అభివృద్ధి చేస్తే ఎంత పెరుగుతుంది? నిర్మాణ వ్యయం ఎంత? నగరపాలిక భరించగలదా? లేదా మరేవిధానంలో అభివృద్ధి చేయాలనే అంశాలతో.. ప్లాన్ ఏ, బీ నివేదికలను బృందం తయారు చేసిచ్చింది.

ప్లాన్ ఏ, ప్లాన్ బీ

దిల్లీ నిపుణుల బృందం ఈ ప్రదేశాలను పరిశీలించింది. చుట్టుపక్కల ఏమున్నాయి? అభివృద్ధి చేస్తే ఏ అవకాశాలు ఉంటాయని అధ్యయనం చేసి.. ప్లాన్ ఏ, ప్లాన్ బి.. నివేదికలు కమిషనర్‌కు అందజేశారు.

ఆభరణాల కళ.. బందరువాసి భళా!

డోకిపర్రు వేంకటేశ్వరస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి, భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి ఇలా.. తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని అనేక ఆలయాల్లో దేవతామూర్తులకు అలంకరించే ఆభరణాల గురించి ఆరాతీస్తే.. మచిలీపట్నంకు చెందిన కళాకారుడు దేవరం శివరామకృష్ణ నైపుణ్యం తెలుస్తుంది. నగరంలో జ్యుయలరీ పార్కుతో పాటు చిలకలపూడి తదితర ప్రాంతాల్లో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. అయితే దేవతామూర్తుల ఆభరణాలు కావాలంటే అందరూ చెప్పేది శివరామకృష్ణ పేరే.. తన తండ్రి వెంకటేశ్వరరావు స్ఫూర్తితో 17వ ఏటే కళను అందిపుచ్చుకుని.. అనతికాలంలో మంచి నైపుణ్యం సాధించారు.

శివలింగం తొడుగు తీర్చిదిద్దుతున్న శివరామకృష్ణ

25 ఏళ్లుగా..

గత 25 ఏళ్లుగా ఆభరణాలు తయారు చేస్తూ దేశ నలుమూలల్లో ఉన్న ఆలయాలకు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి ఆర్డర్లు రావడంతో పరిశ్రమను విస్తరించి.. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రసిద్ధ డోకిపర్రు వేంకటేశ్వర స్వామికి అలంకరించే ఆభరణాలతో పాటు ముఖ ద్వారానికి కవచాలు కూడా ఈయనే తయారు చేశారు.

మంగళగిరి పానకాల స్వామి, మైసూరులో ప్రసిద్ధ మద్దూరు నరసింహస్వామి, మళ్లవల్లి నరసింహస్వామి ఇలా శారదా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్రం కొల్లూరు బాలాజీ క్షేత్రం ఇలా.. అనేక ఆలయాలకు అలంకరణ వస్తువులు పంపారు. కిరీటాలు, ముక్కు పుడకలు, వడ్డాణాలు, హారాలు, శంఖు చక్రాలు, త్రిశూలాలు, పిల్లనగ్రోవి ఇలా.. ఆయా దేవతామూర్తులకు అలంకరించే వస్తువులను అందంగా తీర్చిదిద్దగల నైపుణ్యం ఆయన సొంతం. కొంచెం కష్టంగా ఉన్నా కళను భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంతో శ్రమిస్తూ.. బందరు కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు. – మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే

వీర విధేయులకే.. అందలం!

★ తెదేపా పార్లమెంటరీ పార్టీ కమిటీ కూర్పు ఇలా...
★ మొత్తం 42 మందిలో 15 మంది మహిళలు..

ఈనాడు, అమరావతి-న్యూస్‌టుడే, పటమట

'తెదేపాకు వీర విధేయులుగా ఉన్న నాయకులకే పార్లమెంటరీ పార్టీ నూతన కమిటీలో అవకాశం దక్కింది. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి ఆరుగురికి చోటు కల్పించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో కలిపి మొత్తం 42 మందికి అవకాశమిచ్చారు. జిల్లాలో పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులు, గత వైకాపా హయాంలో ఇబ్బంది పడిన వారు, సామాజిక సమీకరణాలతో పాటు 35 శాతం మహిళలకు కేటాయించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనూరాధతో కలిపి 15 మంది మహిళలకు అవకాశం దక్కింది.' ఎన్టీఆర్ జిల్లాలో స్థానిక ఎమ్మెల్యేలకే పూర్తిగా ఎంపిక బాధ్యతను అప్పగించారు. ప్రతి నియోజకవర్గం నుంచి బీసీ, ఎస్సీ, ఓసీ, మైనార్టీ వర్గాలు, మహిళలు, యువత.. అందరూ ఉండేలా పేర్లు ఉండాలని.. ముందే తెదేపా అధిష్ఠానం సూచించింది. దీనికి తగ్గట్టుగానే అన్ని సమీకరణాలనూ పరిగణనలోకి తీసుకుని.. ఎమ్మెల్యేలు పేర్లను సూచించారు. వాటిలో 90 శాతం ఖరారయ్యాయి. కొన్నిచోట్ల సామాజికవర్గ, మహిళా సమీకరణాలు కుదరకపోవడం, అభ్యంతరాలు రావడంతో.. కొన్ని పేర్లను అధిష్ఠానం మార్పించింది.

పశ్చిమలో ఎంపీ సూచన: తెదేపా ఎమ్మెల్యే లేని విజయవాడ పశ్చిమలో.. ఆరుగురి పేర్ల ఎంపిక బాధ్యతను ఎంపీ కేశినేని శివనాథ్‌కు అప్పగించారు. ఆయన సూచించిన వారికే కమిటీలో చోటు కల్పించారు.

మైలవరంలో ఒక ఖాళీ: ఐదుగురి పేర్లే ఖరారయ్యాయి. మిగతా ఒక్కటి మైలవరం కోటాలో.. కార్యనిర్వాహక కార్యదర్శుల కమిటీలో ఖాళీ ఉంచేశారు. ఇక్కడ ఎమ్మెల్యే సూచించిన ఒకరికి అవకాశం కల్పిస్తారు.

అధినేత కోసం నిలబడిన వాళ్లకు

అధినేత చంద్రబాబును గత వైకాపా ప్రభుత్వం అరెస్టు చేసిన సమయంలో.. జిల్లా, నియోజకవర్గాల వారీగా నిరసన శిబిరాల్లో 50 రోజులకు పైగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని అరెస్టయిన నేతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నూతన అధ్యక్షురాలు గద్దె అనూరాధ కూడా విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో 52రోజులు నిరసన చేపట్టడంతో అరెస్టు చేసి కేసులు పెట్టారు.

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాలో ఎరువులకు కొరత లేదు. సరిపడా యూరియా నిల్వలూ ఉన్నాయి. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి డి.ఎం.ఎఫ్. విజయకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. వారం రోజులకు 1,521 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, ఈ క్రమంలో 4,963 మెట్రిక్ టన్నులను సొసైటీలు, ఆర్.ఎస్.కె.లు, మార్క్‌ఫెడ్ గోదాములు, రిటైల్/హోల్‌సేల్, కంపెనీ గోదాముల్లో అందుబాటులో ఉంచినట్లు ఆమె వివరించారు.

వ్యాపార ప్రకటన.. నమ్మితే ఇరుకున

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే

సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్‌లను సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు. అమాయకులకు వల వేసి.. మభ్యపెట్టి రూ.లక్షలు గుంజేస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో రోజుకో రకంగా టోకరా వేస్తున్నారు. తాజాగా ఇద్దరు వ్యాపారుల నుంచి రూ.35లక్షలు కొట్టేశారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టుబడులు, వ్యాపారం పేరుతో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా.. కొందరు ఆశతో మోసపోతున్నారు.

సెకండ్ హ్యాండ్ యంత్రాలు అమ్ముతామంటూ...

రామవరప్పాడులో ఓ వ్యాపారి రసాయనాలు విక్రయిస్తుంటారు. అక్టోబరు 17న ఫేస్‌బుక్‌లో సెకండ్ హ్యాండ్ యంత్ర సామగ్రి అమ్ముతామంటూ ఉన్న ప్రకటన చూశారు. దానిలో ఉన్న నంబరును సంప్రదించారు. రూ.12లక్షల విలువైన యంత్ర సామగ్రి కొనేందుకు ఆసక్తి చూపారు. సంప్రదింపులు తర్వాత అక్టోబరు 23న.. అవతలి వ్యక్తులు చెప్పిన బ్యాంకు ఖాతాకు మొత్తం డబ్బులు పంపారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించి విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఈ నెల 21న ఫిర్యాదు చేశారు. వ్యాపారి పంపిన డబ్బులు నవీ ముంబయి జుహూ నగర్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకు వెళ్లినట్లుగా గుర్తించారు.

సామాజిక మాధ్యమాల్లో వ్యాపారులకు టోకరా

విద్యాధరపురానికి చెందిన ఓ ఫర్నిచర్ వ్యాపారి సెప్టెంబరు 19న ఫేస్‌బుక్‌లో.. షేర్ మార్కెట్‌పై వచ్చిన ప్రకటన చూశారు. ఆసక్తితో క్లిక్ చేయగానే 'ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్ లిమిటెడ్' అనే వాట్సాప్ గ్రూప్‌నకు అనుసంధానమయ్యారు.

షేర్స్... స్టాక్స్‌లో పెట్టుబడులంటూ...

గుర్తు తెలియని వ్యక్తి లైనులోకి వచ్చాడు. తక్కువ పెట్టుబడులకు ఎక్కువ లాభాలంటూ ఆశ చూపించాడు. ఫోన్లో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాడు. అతని మాటలు నమ్మి ఆ వ్యాపారి.. ఆరు బ్యాంకు ఖాతాలకు రూ.23లక్షలు పంపించారు. తర్వాత నుంచి స్పందన లేకపోవడం, లాభాలను తీసుకునేందుకు ప్రయత్నించినా వీలు కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. దీనిపై ఈ నెల 19న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డబ్బులు బ్యాంకు ఆఫ్ బరోడా ఝార్ఖండ్, అసోం, తెలంగాణ, విశాఖపట్నం, ఒడిశా శాఖలకు, మహారాష్ట్రలోని యాక్సిస్ బ్యాంకు శాఖకు వెళ్లినట్లు గుర్తించారు.

5 సెంట్లు.. 20 రకాల కూరగాయలు

కూరగాయల సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో ఆ రైతు కలత చెందారు. వీటిని ఆహారంగా తీసుకుంటున్న వారు నెమ్మదిగా అనారోగ్యాల బారిన పడుతున్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి తన వంతు ప్రయత్నంగా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా తనకున్న ఐదు సెంట్ల స్థలంలోనే 20 రకాల కూరగాయలు పండిస్తూ గ్రామస్థులకు ఉచితంగా అందజేస్తున్నారు పెదపులిపాకకు చెందిన రైతు **ముసునూరి శ్రీనివాసరావు.** ఏడు నెలల క్రితం ఆయన ఈ విధానాన్ని ఎంచుకున్నారు. వీటి సాగుకు గోమూత్రం, ఆవు పేడతో ఘనజీవామృతం, బ్రహ్మాస్త్రం ఎరువులను తానే తయారు చేసుకుంటూ వాడుతున్నారు. ఐదు సెంట్లలో పాదు, తీగజాతి కూరగాయలతో పాటు పూల మొక్కలకు చోటు కల్పించారు.



టమాట, వంగ, సొర, బీన్స్, బీర, నేతిబీర, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, మిర్చి, తోటకూర, పాలకూర, చుక్కకూర, పుదీనా, చిక్కుడు, దోస, బెండ, దొండ, కరివేపాకు, నిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్, బంతి, మందార పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ తరహా సాగును మరింత విస్తీర్ణంలో చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. – న్యూస్‌టుడే, పెనమలూరు

నెలకోసారి మత్తు పార్టీలు

★ బెజవాడలో ధర ఎక్కువని.. ★ బెంగళూరు నుంచి కొనుగోళ్లు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - పటమట: స్నేహితులతో నెలకోసారి జరిగే మత్తు పార్టీల్లో వినియోగించే ఎండీఎంఏను నిందితులు జగదీష్ కుమార్, అఖిలేష్‌లు స్థానికంగానే కొనేవారు. ధర ఎక్కువగా ఉండడంతో అంత చెల్లించలేక బెంగళూరు బాట పట్టేవారు. అక్కడ కొన్న సరకును బెజవాడకు తెచ్చి పార్టీల్లో తీసుకునేవారు. కొందరు స్నేహితుల ద్వారా అలవాటు చేసుకున్నారు. ఇటీవల నగరంలో దొరికిన ఎండీఎంఏ కేసు దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని వీరు నవీన్, నానాజీ, తదితరులతో కలిసి రహస్యంగా ఎండీఎంఏ తీసుకునేవారు. మరోవైపు.. పరారైన నిందితుడు రాజేష్ ఆచూకీ ఇంకా దొరకలేదు. అతని కోసం వివిధ ప్రాంతాల్లో బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడి స్వస్థలం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోనూ నిఘా పెట్టారు. తల్లిదండ్రులకు రాజేష్ పెంపుడు కుమారుడు.

23 ఏళ్లకే డ్రగ్స్‌కు బానిసైన తేజ

విజయనగరానికి చెందిన తేజ.. హైదరాబాద్‌లో మల్టీమీడియా, బీకాం చదివాడు. ఆ సమయంలోనే 23 ఏళ్లకే స్నేహితుల ద్వారా గంజాయి, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. చదువు పూర్తయ్యాక విజయనగరం వచ్చి ఈవెంట్స్‌లో ఫొటోగ్రఫీ చేసేవాడు. ✪ 2018లో ఫ్రెండ్స్‌తో కలసి విశాఖలో ఎండీఎంఏ తీసుకుంటుండగా అరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. 30 రోజులు జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ✪ 2022లో హైదరాబాద్‌లో రాజేష్ పరిచయమయ్యాడు. తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయి.. అక్కడే ఓ కంపెనీలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ కూడా తరచూ డ్రగ్స్ తీసుకునేవాడు. ✪ సరఫరాదారుల నుంచి కొని, తాను వినియోగించింది పోగా... మిగిలింది ఎక్కువ మొత్తానికి అమ్మేవాడు. ✪ 19న డ్రగ్స్ కోసం బెంగళూరు వెళ్లిన జగదీష్ కుమార్, అఖిలేష్‌కు రెండు గ్రాముల సరకును రాజేష్‌కు అందజేయమని తేజ ఇచ్చాడు. ✪ ఇందుకు రాజేష్.. జగదీష్ కుమార్‌కు రూ.20 వేలు ఫోన్‌పేలో పంపాడు. ✪ తొలుత.. ఎండీఎంఏను తెచ్చేందుకు జగదీష్ అంగీకరించకుండా, ఆ డబ్బును రాజేష్‌కు తిరిగి బదిలీ చేశాడు. మళ్లీ ఒప్పించి తెప్పించాడు.

జగనన్న కాలనీల్లో.. అక్రమాల కహానీలు

ఈనాడు - అమరావతి

జగనన్న కాలనీల్లో మెరక పనుల నుంచి ఇళ్ల నిర్మాణం వరకు.. ఇంకుడు గుంతల నుంచి చేతి పంపుల వరకు.. అడుగడుగునా అక్రమాలు రాజ్యమేలాయి. అధికారులు, గుత్తేదారులు, నాయకులు అనే తేడా లేకుండా ఎవరికి వారు అందిన కాడికి దోచుకున్నారు. ఆ అక్రమాలకు మూల్యం చెల్లించే సమయం వచ్చింది. వరుస పెట్టి అక్రమాలపై విచారణలు.. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు కూటమి సర్కారు ముందుకెళ్తోంది. జగనన్న కాలనీల్లో తాగునీటి సరఫరాలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్న 14 మంది అధికారులపై విచారణ చేపట్టేందుకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అధికారులు వీరే

బోర్లు, మోటార్లు, విద్యుత్తు సర్వీసులు, పైపు లైన్ల ఏర్పాటులో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై అప్పటి అధికారులపై విచారణ చేయనున్నారు.

✪ కానూరు గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, పోరంకి గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ సలీం, పెనమలూరు పీఆర్ ఏఈ నాంచారయ్య, విజయవాడ డివిజన్‌లో ఏఈ ఉమా, జూనియర్ అసిస్టెంట్ కేఎన్ కుమార్, ఈఈ రామలింగ ప్రసాద్, మైలవరం డివిజన్ ఏఈలు కృష్ణకిశోర్, నాగేశ్వరరావు, ఉంగుటూరు ఏఈలు సుధాకర్, సుజాత, గన్నవరం, విజయవాడ ఈఈలు రాఘవేంద్ర, ప్రసాద్, విజయవాడ సర్కిల్‌లో ఈఈ సాయినాథ్, మైలవరం సబ్ డివిజన్ డిప్యూటీ ఈఈ భాస్కరరెడ్డి ఉన్నారు.

ఎన్నెన్నో వర్ణాలు.. తెచ్చాయి అవార్డులు!

కృష్ణా జిల్లా మొవ్వలో బందలపాటి శివరాణి, సాయిప్రసాద్ దంపతులు పూలమొక్కలు పెంచుతూ వారి ఇంటి ఆవరణను పూదోటలా మార్చారు. ఇంటి బయట, ఆవరణలో, డాబాపైన.. ఎటుచూసినా.. రంగురంగుల పూలమొక్కలు కనువిందు చేస్తాయి. బంతి, ఎడారి గులాబి, చామంతులు, మందారాలు.. శివుడికి ఇష్టమైన ఐదు రేకుల పువ్వులు, బ్రహ్మకమలం ఇలా ఆ ఇల్లంతా నందనవనంలా ఉంటుంది. వీటితోపాటు మిద్దె పంటలు పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా స్థాయిలో ఈ వృద్ధ దంపతులు గత రెండేళ్లుగా పచ్చదనం, మిద్దెపంటలు వంటి విభాగాల్లో పలు అవార్డులు అందుకున్నారు. – న్యూస్‌టుడే, మొవ్వ(కూచిపూడి)

రెండో రోజూ అనిశా సోదాలు

భవానీపురం, న్యూస్‌టుడే: ఇబ్రహీంపట్నం ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ షేక్ మహమూద్‌కు చెందిన భవానీపురంలోని నివాసంలో అనిశా అధికారులు రెండో రోజైన బుధవారం సోదాలు చేశారు. నివాసంలో స్వాధీనం చేసుకున్న కొన్ని కీలకపత్రాలు, ఆస్తి పత్రాలను విశ్లేషిస్తున్నారు. మహమూద్‌కు చెందిన బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. ఉదయం నివాసానికి వచ్చిన అనిశా అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఇక్కడ పార్కింగ్ చేస్తే కోర్టుకే..!

రైల్వేస్టేషన్ ప్రధాన ద్వారం ముందు పరిసరాల్లో పలువురు వాహనాలను పార్కింగ్ చేసి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన రైల్వే పోలీసులు బుధవారం వాహనాలకు తాళాలు వేసి, కోర్టుకెళ్లి ఫైన్ కట్టి తీసుకోవాలని సూచించారు. - ఈనాడు, అమరావతి

రహదారులకు మంచి రోజులు

ఉమ్మడి జిల్లాకు రూ.12.28 కోట్లు మంజూరు

ఈనాడు, అమరావతి

వైకాపా పాలనలో పూర్తిగా దెబ్బతిన్న దారులను కూటమి సర్కారు దశల వారీగా బాగు చేస్తోంది. ఇప్పటికే గ్రామీణ రహదారులకు భారీగా నిధులు విడుదల చేసిన నేపథ్యంలో తాజాగా ఉమ్మడి జిల్లాలో పూర్తి అధ్వానంగా తయారైన 9 రహదారుల పునరుద్ధరణకు రూ.12.28 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 52.27 కిమీ మేర రహదారుల్లో అభివృద్ధి పనులు చేస్తారు. గుంతలు పూడ్చడం, పూర్తిగా ధ్వంసమైన చోట బాగుజేయనున్నారు. విజయవాడ డివిజన్‌లో ప్రధాన రహదారులు ఏళ్లుగా సరిగాలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అత్యధికంగా నందిగామ-పొక్కునూరు రహదారి 12.730 కిమీ మేర విస్తరిస్తున్నారు. ఇందుకు రూ.2.5 కోట్లు కేటాయించారు.

ఎక్కడ నుంచి ఎక్కడికి	బాగుచేసే పరిధి (కి.మీ)	అంచనా రూ.కోట్లు
నందిగామ–పొక్కునూరు	12.730	2.5
విజయవాడ–విస్సన్నపేట	4.2	2
ఎన్‌హెచ్–9– మక్కపేట	2	1
విజయవాడ– నూజివీడు	6	2
చెవిటికల్లు–వత్సవాయి	8.7	0.5
నూజివీడు–మైలవరం	2.14	2
తిరువూరు–రాజవరం	5	0.60
విస్సన్నపేట–వెలగలపల్లి	3.1	0.15
గుడివాడ–కొత్తపాలెం	8.4	1.53

పల్లె ప్రగతికి.. కొత్త రూపు!

★ నూతన పంచాయతీల ఏర్పాటుకు అడుగు
★ జిల్లా అధికారులకు చేరిన దరఖాస్తులు...

ఈనాడు, అమరావతి

పల్లె ప్రగతికి కొత్త రూపు ఇచ్చే ప్రక్రియకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కొత్తగా పంచాయతీలను కోరుతూ దరఖాస్తులు ఇప్పటికే జిల్లా అధికారులకు చేరాయి. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వీటి ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగనుంది. ఇది పూర్తయితే నూతన పంచాయతీలకు నిధులు వచ్చి ప్రగతి పథంలోకి అడుగుపెడతాయి.

★ ఉమ్మడి జిల్లాలో కొత్తగా 12 పంచాయతీల ఏర్పాటు కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. ★ ఎన్టీఆర్ జిల్లాలో... తిరువూరు-వావిలాల, విస్సన్నపేట-వేమిరెడ్డిపల్లి, పొట్రేల, తెల్లదేవరపల్లి, ఏ.కొండూరు-కంభంపాడు, జగ్గయ్యపేట- అనుమంచపల్లి, బూదవాడ, బండిపాలెం, జయంతిపురం, రెడ్డిగూడెం-రంగాపురం పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేయాలని వినతులు వచ్చాయి. ★ కృష్ణా జిల్లాలో... బాపులపాడు-రంగన్నగూడెం, నందివాడ-ఇలపర్రు పంచాయతీలను విడగొట్టాలని కోరారు. గుడ్లవల్లేరు-నాగవరంలో కొంత వేమవరం.. మరికొంత ముక్కొల్లు పంచాయతీలో ఉంటుంది. మొత్తం కలిపి ముక్కొల్లులో కలపాలని దరఖాస్తు వచ్చింది. ★ మోపిదేవి మండలం కే.కొత్తపాలెం పంచాయతీలో ఉత్తరపాలేన్ని చల్లపల్లి మండలం నడకుదురులో కలపాలనీ, పెదకళ్లేపల్లి పంచాయతీలోని చిర్లపాలేన్ని వెంకటాపురంలో కలపాలని దరఖాస్తు వచ్చింది.

పంచాయతీలు ఇలా..		
జిల్లా	ఉన్నవి	కొత్తగా
ఎన్టీఆర్	286	10
కృష్ణా	497	02

అభివృద్ధి పథంలోకి...

✪ కొత్త పంచాయతీ ఏర్పాటుకు 3,000 మంది జనాభా ఉండాలి. పంచాయతీ కేంద్రానికి 3 కి.మీ. దూరం ఉండాలి. ఇవేవీ లేకున్నా ప్రత్యేక పరిస్థితులు ఉంటే ప్రభుత్వం విచక్షణాధికారంతో ఏర్పాటు చేసే వీలుంది. ✪ ప్రస్తుతం దరఖాస్తులు ఇచ్చిన పంచాయతీల్లో పరిస్థితులు గమనిస్తే 1, 2 పంచాయతీలకు మాత్రమే 3,000 మంది జనాబా, 3 కిమీ దూరం అర్హత ఉంది. మిగిలినవన్నీ పంచాయతీ కేంద్రానికి, అభివృద్ధికి దూరం అవుతున్నామనే అంశం పైనే వచ్చాయి. ✪ కొన్నిగ్రామాల్లో దారులు, తాగునీరు, వీధిదీపాలు వంటివి అరకొరగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైతే.. ప్రత్యేక నిధులొచ్చి ప్రగతికి వీలుంటుంది.

★ 'నిబంధనలు..స్థానిక పరిస్థితులకు పరిగణనలోకి తీసుకుని వేగంగా ప్రక్రియ పూర్తి చేస్తామని' కలెక్టర్లు లక్ష్మీశ, బాలాజీ తెలిపారు.

(c) eenadu

తడబడిన బ్యాటర్లు.. నిప్పులు చెరిగిన బౌలర్లు

EENADU SPORTS LEAGUE 2025

KAMINENI HOSPITALS VIJAYAWADA

న్యూస్‌టుడే- విజయవాడ క్రీడలు: కానూరులోని కేపీపీ సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ స్కూల్ మైదానంలో జరుగుతున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)-2025లో భాగంగా బుధవారం జరిగిన సీనియర్స్ విభాగం మ్యాచ్‌ల్లో నలంద డిగ్రీ కళాశాల, గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్లు ప్రత్యర్థి జట్లపై విజయం సాధించాయి.

నలంద డిగ్రీ కళాశాల క్రీడాకారుల విజయానందం

నలంద జట్టు జయకేతనం

మొదటి మ్యాచ్‌లో నలంద డిగ్రీ కళాశాల జట్టు 19 పరుగుల ఆధిక్యంతో ఉషారామ ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఉషారామ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన నలంద జట్టు నిర్ణీత పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ఎస్.కార్తీక్ 22 బంతుల్లో 35, టీహెచ్‌కే వర్మ 16 పరుగులతో రాణించారు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన ఉషారామ జట్టు నిర్ణీత పది ఓవర్లలో 66 పరుగులు మాత్రమే చేసింది. కె.లీల 18, కె.వినోద్ 10 పరుగులు చేయగా.. ప్రత్యర్థి బౌలర్లు ఎ.వాసు, ఎం.కుమారస్వామి, డి.అఖిల్, టీహెచ్‌కే వర్మ రెండేసి వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎస్.కార్తీక్ ఎంపికయ్యాడు.

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలదే గెలుపు

విజేతగా నిలిచిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల జట్టు

రెండో మ్యాచ్‌లో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల జట్టు 12 పరుగుల తేడాతో ఆంధ్రా లయోలా కళాశాల జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన లయోలా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన గుడ్లవల్లేరు కళాశాల జట్టు నిర్ణీత పది ఓవర్లలో 58 పరుగులకు ఆలౌటైంది. ఎం.నవీన్ 17 బంతుల్లో 19 పరుగులతో రాణించగా.. ప్రత్యర్థి బౌలర్లు జి.మోహన్ 11 పరుగులు ఇచ్చి మూడు, కె.హరి ప్రసాద్ ఆరు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశారు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా లయోలా కళాశాల జట్టు నిర్ణీత పది ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 46 పరుగులే చేసింది. ఐ.బాలు 14 పరుగులతో రాణించగా.. ప్రత్యర్థి బౌలర్లు కె.సురేంద్ర ఆరు పరుగులు ఇచ్చి మూడు, టి.పవన్ ఏడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కె.సురేంద్ర ఎంపికయ్యాడు.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్ వీరే

ఎస్.కార్తీక్ | కె.సురేంద్ర | విశాల్

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner: ఈనాడు.నెట్ FM Partner: ఈ FM Mee FM TV Partner: ఈటీవీ ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

పీబీ సిద్ధార్థ... విజయబావుటా

గెలుపొందిన ఆనందంలో పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు

మూడో మ్యాచ్‌లో పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా వర్సిటీ జట్టు నిర్ణీత పది ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. ఎ.వంశీ 13 బంతుల్లో 25, డి.గణేష్ 15 బంతుల్లో 15 పరుగులతో రాణించగా.. ప్రత్యర్థి బౌలర్ తేజ ఏడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన పీబీ సిద్ధార్థ జట్టు 5.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 67 పరుగులతో విజయకేతనం ఎగురవేసింది. విశాల్ 18 బంతుల్లో మూడు సిక్సర్లతో 32 పరుగులు సాధించి క్రీజ్‌లో నిలవగా.. ఎం.హర్ష 17 పరుగులు జోడించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా విశాల్ ఎంపికయ్యాడు.

నేటి మ్యాచ్‌ల వివరాలు		
పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాల X గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల	ఎంఆర్ఆర్ కళాశాల X ఎస్ఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాల	ఎస్సార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల X కృష్ణా విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల జట్టు
మొదటి మ్యాచ్	రెండో మ్యాచ్	మూడో మ్యాచ్

తెదేపా పార్లమెంటరీ పార్టీ నూతన కమిటీ ఇదే...

ఈనాడు, అమరావతి, పటమట, న్యూస్‌టుడే: ప్రధాన కార్యదర్శిగా చెన్నుబోయిన చిట్టిబాబు, కోశాధికారిగా నాదెళ్ల నాగమణి (తిరువూరు), కార్యాలయ కార్యదర్శిగా తనూరి గాయత్రి (నందిగామ), మీడియా కోఆర్డినేటర్‌గా కలకోలను రామకృష్ణ ప్రసాద్ (విజయవాడ సెంట్రల్), సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా సీహెచ్.కృష్ణారావు (నందిగామ) నియమితులయ్యారు.

తొమ్మిది మంది ఉపాధ్యక్షులు..: నూకల సత్యనారాయణ (జగ్గయ్యపేట), వేమ వెంకట్రావు (నందిగామ), దరకొటేడ విజయలక్ష్మి (మైలవరం), తాళ్లూరి రామారావు (తిరువూరు), చలసాని రమణారావు (విజయవాడ ఈస్ట్), కొట్టేటి హనుమంతరావు (విజయవాడ వెస్ట్), తమ్మా విజయ లక్ష్మి (విజయవాడ సెంట్రల్), బొల్లెపోగు కళ్యాణి (తిరువూరు), నారాల సుగుణ (నందిగామ).

కార్యనిర్వాహక కార్యదర్శులు..: దర్శి విజయ నరసింహారావు (జగ్గయ్యపేట).. వెల్పుల బిక్షాలు (నందిగామ).. జమీల్ అమ్మీద్దీన్ మహ్మద్ (మైలవరం).. ఆకుల రాధాకృష్ణ (తిరువూరు).. దొమ కొండ రవి (విజయవాడ ఈస్ట్).. పేరబత్తుల వెంకటేశ్వరరావు (విజయవాడ వెస్ట్).. పలగాని భాగ్యలక్ష్మి (విజయవాడ సెంట్రల్).. షేక్ హసీనా (విజయవాడ వెస్ట్).

అధికార ప్రతినిధులు..: నల్లమోలు వెంకట శివరామ్ ప్రసాద్ (జగ్గయ్యపేట), గూడూరు శ్రీనివాస్ (నందిగామ), కారుమంచి దుర్గారావు (మైలవరం), అలవాల రమేష్‌రెడ్డి (తిరువూరు), పఠాన్ హయత్ ఖాన్ (విజయవాడ ఈస్ట్), రెగళ్ల లక్ష్మణరావు (విజయవాడ వెస్ట్), వంజిమూరి సతీష్ బాబు (విజయవాడ సెంట్రల్), అమిర్నేని కరుణకుమారి (విజయవాడ ఈస్ట్), జె.ఆనందరావు(జగ్గయ్యపేట).

కార్యదర్శులు..: వై.నాగమణి (జగ్గయ్యపేట), షేక్ గౌసియా (విజయవాడ సెంట్రల్), పజ్జూరు రవికుమార్ (మైలవరం), బొడ్డుకుర్తి ప్రేమరాజు (తిరువూరు), అప్పన్న రమణయ్య (జగ్గయ్యపేట), ఎం.భవాని (విజయవాడ వెస్ట్), గరిమెళ్ల రాధిక (విజయవాడ సెంట్రల్), పగడాల రమాదేవి (విజయవాడ వెస్ట్), పెనుగొండ శ్రీనివాస్ (విజయవాడ ఈస్ట్)

రాజకీయాల్లో అజాత శత్రువు వాజ్‌పేయీ

కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ

మాట్లాడుతున్న భాజపా ఏపీ అధ్యక్షుడు మాధవ్, పక్కన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

భవానీపురం, న్యూస్‌టుడే: రాజకీయాల్లో అజాత శత్రువుగా అటల్ బిహారీ వాజ్‌పేయీ నిలుస్తారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వాజ్‌పేయీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడ భవానీపురంలోని వాజ్‌పేయీ ఉద్యానంలో దీపారాధన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. దేశంలో సంస్కరణలకు ఆద్యుడు వాజ్‌పేయీ అని తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వేల ఆధునికీకరణతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఆయన ఆదర్శ మార్గంలోనే ప్రధాని మోదీ నడుస్తున్నారని వెల్లడించారు. భాజపా ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ వాజ్‌పేయీ జీవితం స్ఫూర్తిదాయకమని, నేటి యువతకు మార్గదర్శకుడిగా నిలుస్తారని పేర్కొన్నారు. అనంతరం ఉద్యానంలోని వాజ్‌పేయీ విగ్రహం వద్ద దీపారాధన చేసి నివాళులు అర్పించారు. మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

హోటల్‌పై గవర్నర్‌పేట పోలీసుల దాడులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: ఉత్తరాది రాష్ట్రాల నుంచి యువతులను తెప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు గవర్నర్‌పేట పోలీసులు మంగళవారం రాత్రి దాడులు చేశారు. రాము అనే వ్యక్తి యువతులను తెప్పించినట్లు గవర్నర్‌పేట సీఐ నాగమురళికి సమాచారం రావడంతో ఆయన తన సిబ్బందితో ప్రకాశం రోడ్డులోని ఒక హోటల్‌పై మెరుపు దాడులు చేశారు. 209, 210 గదుల్లో ఉన్న ఇద్దరు యువతులను రక్షించారు. నాగ్‌పూర్, దక్షిణ దిల్లీ నుంచి ఈ యువతులను మాయమాటలు చెప్పి తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల రాకను గమనించి రాము అక్కడ నుంచి తప్పించుకుని పారిపోగా యువతులను కాపాడి సంరక్షణ గృహానికి తరలించారు.

27న కేఎల్‌యూ స్నాతకోత్సవం

5 వేల మందికి డిగ్రీలు ప్రదానం

ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తున్న జి.పార్థసారథివర్మ చిత్రంలో కె.ఎస్.జగన్నాథరావు, కె.సుబ్బారావు, కె.రామకృష్ణ, కిషోర్‌బాబు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 27న వడ్డేశ్వరంలోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి జి.పార్థసారథివర్మ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌పేటలోని కేఎల్‌యూ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5వేల మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేస్తామని తెలిపారు. ఇందులో 184 మంది పీహెచ్‌డీ, 700 మంది పీజీ, 4,500 మంది అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారన్నారు. గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరిచిన 44 మంది విద్యార్థులకు బంగారు, 40 మందికి రజత పతకాలను అందిస్తామని పేర్కొన్నారు. స్నాతకోత్సవానికి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ వినోద్ కె. సింగ్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారని, ముంబై టాటా మెమోరియల్ సెంటర్ పీడియాట్రిక్ హిమాటో అంకాలజీ విభాగం ఛైర్‌పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనపల్లి గౌరవ అతిథిగా వస్తున్నారని వివరించారు. కార్యక్రమ సంధానకర్త, వర్సిటీ రిజిస్ట్రార్ కె.సుబ్బారావు మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులకు ఇప్పటికే సమాచారం అందించామన్నారు. 27న ఉదయం 9గంటల కల్లా యూనివర్సిటీ వేదిక వద్దకు చేరుకోవాలని కోరారు. కె.సుబ్రహ్మణ్యం, కె.రామకృష్ణ కన్వీనర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్రొ వైస్‌ఛాన్సలర్ కె.ఎస్.జగన్నాథరావు, డీన్ ఎం.కిషోర్‌బాబు పాల్గొన్నారు.

జిల్లా ఏడీసీపీ-Iగా మురళీకృష్ణ

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ శాంతిభద్రతల ఏడీసీపీ-1గా ఎన్.బి.ఎం.మురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనాపరమైన మార్పుల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పరిపాలనా విభాగం అదనపు ఎస్పీగా పనిచేస్తున్న మురళీకృష్ణను ఎన్టీఆర్ కమిషనరేట్‌కు బదిలీ చేశారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -135 రిటైల్ ధర 162 చికెన్ విత్ స్కిన్ - 235, చికెన్ స్కిన్‌లెస్ - 267.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 152, 161, 172 చికెన్ విత్ స్కిన్ - 294 చికెన్ స్కిన్‌లెస్ - 304.

చంద్రబాబు ఆలోచనకు ప్రతిరూపమే నైపుణ్యాభివృద్ధి శిక్షణ

పటమట, న్యూస్‌టుడే: మహిళల జీవనోపాధి మెరుగుపర్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో హైదరాబాద్ ఎన్ఐఆర్‌డీలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించడం గొప్ప విషయమని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే సీఎం చంద్రబాబు ఆలోచనలకు ప్రతిరూపమే నైపుణ్యాభివృద్ధి శిక్షణ అని పేర్కొన్నారు. కేశినేని ఫౌండేషన్, ఎన్వు ఇండియా, ఎన్ఐఆర్‌డీ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులుగా మెప్మా, ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఎన్టీఆర్ భవన్‌లో చెదలు-బొద్దింకలు-దోమల నివారణ చర్యలపై ఇచ్చిన శిక్షణ బుధవారంతో ముగిసింది. ఎంపీ శివనాథ్‌తో పాటు, ఎమ్మెల్యేలు గద్దె, ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, దూదేకుల కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్‌మీరా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. శివనాథ్ మాట్లాడుతూ.. మెప్మా, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహకారం లభిస్తుందని, అయితే స్వయం ఉపాధి రంగంలో ఏ వ్యాపారం చేయాలి.. ఎక్కడ శిక్షణ తీసుకోవాలనే విషయాలపై అవగాహన లేదన్నారు. అందుకే నైపుణ్యాభివృద్ధి శిక్షణ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. డిసెంబరులోనే 400 మందికి శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు. వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసేందుకు కూడా సహకారం అందిస్తామన్నారు. ప్రతి నెల 250 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

శిక్షణ తీసుకున్న మహిళకు ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె, ఉమా, మాజీ ఎమ్మెల్సీ వెంకన్న

పర్యాటకంలో వినూత్న నమూనాలకు ప్రోత్సాహం

ఎన్టీఆర్ కలెక్టరేట్: పర్యాటకంలో వినూత్న నమూనాలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు అనుగుణంగా పర్యాటకరంగ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటక కౌన్సిల్ (డీటీసీ) సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్, హోమ్‌స్టేలు, పర్యాటక ఈవెంట్లు, ట్యాక్సీ యాప్ తదితరాలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 'జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీసుకున్న నిర్ణయాలను సత్వరం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. పెట్టుబడిదారులకు పూర్తి స్థాయి సహకారాలను అందజేస్తాం. పర్యాటకరంగ సుస్థిర అభివృద్ధికి, స్థానిక ప్రజలకు ప్రత్యక్షంగా ఆర్థిక ఫలాలను అందించడంలో హోమ్‌స్టేలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిపై ఔత్సాహికులకు అవగాహన కల్పించి, నమోదు చేసుకునేలా చూడాలి. కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలి. హౌస్‌బోట్, హెలీ టూరిజం తదితరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. డిమాండ్ దృష్ట్యా వీలైనన్ని ఎక్కువ హౌస్ బోట్‌లను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. నగరంలో జనవరి 8 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే సినిమా, సంస్కృతి, సాహిత్యాల 'ఆవకాయ్ అమరావతోత్సవాన్ని' విజయవంతం చేసేందుకు టూరిజం శాఖ అధికారులు సమష్టిగా కృషి చేయా'లన్నారు. పర్యాటకశాఖ ఆర్డీ వై.వి.ప్రసన్నలక్ష్మి, జిల్లా పర్యాటక అధికారిణి ఎ.శిల్ప, ఏపీటీడీసీ ఈఈ ఎం.శ్రీనివాసరావు, బీఐటీసీ ఈడీ జి.ఉమామహేశ్వరరావు, కాకాని తరుణ్ (అమరావతి బోటింగ్ క్లబ్) తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశ

హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: ఎం.డి.ఫారూక్.. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చి నూడుల్స్ బండి పెట్టుకుని జీవిస్తున్నారు. 2024 జూన్ 9న విజయవాడలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆయన భార్య మృతి చెందింది. నెల్లూరుకు వెళ్లిపోయిన ఆయనతో మాట్లాడి సంబంధిత పత్రాలు పంపి జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి రూ.2లక్షలు వచ్చేలా చేశారు. సాధారణంగా రోడ్డు ప్రమాద కేసుల్లో వాహనాన్ని గుర్తించకపోతే పరిహారం రాదు. కానీ సుప్రీంకోర్టు ఈ కేసుల్లో వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు చొరవ తీసుకున్నారు. ఎన్టీఆర్ కమిషనరేట్‌లో జరిగిన 238 కేసుల్లో 247 మంది బాధితులకు రూ.2కోట్ల పరిహారం ఇప్పించారు. మృతి చెందిన 51 మందికి ఒక్కొక్కరికి రూ.2లక్షలు చొప్పున, గాయపడ్డ 196 మందికి ఒక్కొక్కరికీ రూ.50వేలు చొప్పున ఈ ఏడాది పరిహారం ఇప్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యభూమిక పోషించిన ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం, ట్రాఫిక్ ఏసీపీ పి.రామచంద్రరావు, హెడ్ కానిస్టేబుల్ ఎన్.వి.శ్రీనివాసరావు, పీసీ వి.లీలసాయి కిరణ్‌లను సీపీ అభినందించి ప్రశంసాపత్రాలను అందించారు.

ట్రాఫిక్ ఏసీపీ పి.రామచంద్రరావుకు ప్రశంసాపత్రం ఇస్తున్న సీపీ రాజశేఖరబాబు, చిత్రంలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం

91.9FM Vijayawada ఈ FM 91.9 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
నమోదిత కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ : డి నెం.29-37-141, 2వ అంతస్తు, రామమందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) క్రింద 30 రోజుల తర్వాత అమ్మకం గురించి సమాచారమిస్తూ ఋణగ్రహీతకు ఉద్దేశిత అమ్మకం ప్రకటన.

1) శ్రీ రాజ్యలక్ష్మి రోడ్ క్యారియర్స్, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు పూసల పుల్లారావు, హిందూ, వయస్సు 48 సంవత్సరాలు, డి నెం.7-339/A, తొర్రగుంటపాలెం, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా-521175.
2) పూసల పుల్లారావు, తండ్రి : జగన్ మోహన్ రావు, హిందూ, వయస్సు 48 సంవత్సరాలు, డి నెం. 7-339/A, తొర్రగుంటపాలెం, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా-521175.
3) పూసల సీతారావమ్మ, భర్త : పుల్లారావు, హిందూ, వయస్సు 48 సంవత్సరాలు, డి నెం. 7-339/A, తొర్రగుంటపాలెం, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా-521175.
4) గొల్ల రామ కృష్ణ, తండ్రి : అనంతయ్య, హిందూ, వయస్సు 43 సంవత్సరాలు, డి.నెం.7-173, తొర్రగుంటపాలెం, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా-521175.

అయ్యా/అమ్మా,
విషయం: సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 తో చదువబడు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద సెక్యూర్డ్ క్రెడిటార్‌కి రావాల్సిన బకాయి మొత్తం రాబట్టుకొనుటకు ఋణగ్రహీత పూసల సీతారావమ్మ గారికి చెందిన ఆస్తుల అమ్మకం గురించి ఉద్దేశిత అమ్మకం ప్రకటన.
Ref: రుణ అగ్రిమెంట్ నెం. JAGPTTF2203240005

మేము శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్'' NCLT చెన్నై యొక్క ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో విలీనమైనది మరియు తర్వాత 30-11-2022 తేదీనాటి పేరు మార్పునకనుసరించి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ యొక్క రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ధృవీకరించబడిన ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికేట్ ద్వారా 30-11-2022 నుండి వర్తింపుతో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క పేరు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్'' గా మార్చబడినది. రిజిస్టర్డ్ ఆఫీసు: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 వద్ద మరియు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, జోనల్ కార్యాలయం, డి నెం. 29-37-141, 2వ అంతస్తు, రామమందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002 మరియు బ్రాంచ్ ఆఫీస్ : జగ్గయ్యపేట (ఇక పై కంపెనీ/ఋణదాతగా పిలువబడుతుంది).

ఇందులో తెలిపిన సమయంలోగా తదుపరి వడ్డీ, ఖర్చులతో పాటు తేది.05-12-2023 నాటికి రూ.28,96,341/- (అక్షరాల ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఆరు వేల మూడు వందల నలభై ఒక్క రూపాయలు మాత్రమే) వర్తించు వడ్డీ/వ్యయాలు కలిపి మొత్తం చెల్లించమని మిమ్ములను కోరుతూ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13(2) క్రింద సెక్యూర్డ్ క్రెడిటార్ - శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ 05-12-2023 తేది గల డిమాండ్ నోటీసును జారీచేయడమైనది. తెలిపిన సమయంలోగా సదరు నోటీసును పాటించడంలో మీరు విఫలమైనందున, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూల్ 8తో చదువబడు సదరు చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద హామీ గల స్థిరాస్తులను శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, అధీకృత అధికారి తేది 03-04-2024 న లాంఛనప్రాయంగా స్వాధీనం చేసుకున్నారు మరియు సదరు ఆస్తులను మా కార్యనిర్వాహకుల సహాయంతో తేది 19-12-2025 న భౌతికంగా కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఆ భూమి ఖాళీ భూమి.

హామీగల ఆస్తిని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కి ఉన్న బకాయిలను చెల్లించుటలో మీరు విఫలమైనందున విడిగా ఇ-వేలం అమ్మకం ప్రకటన ద్వారా ఈ నోటీసు స్వీకరణ తేదీ/ఈ నోటీసు ప్రచురించిన తేదీ నుండి 30 రోజుల తర్వాత బహిరంగ ఇ-వేలం నిర్వహించడం ద్వారా దిగువ తెలిపిన ఆస్తిని విక్రయించుట అనివార్యమైనది. ఆస్తి రిజర్వు ధరతో పాటు ఇ-వేలం తేది మరియు సమయం మరియు నిర్వహించబడనున్న ఇ-వేలం సర్వీసు ప్రొవైడర్ వివరాలు మీకు విడిగా తెలియజేయబడతాయి.

అందువలన అమ్మకం ప్రకటన ప్రచురణ తేదీ లోగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ భరించిన తదుపరి వడ్డీ, వ్యయాలు, ఛార్జీలు మరియు ఖర్చులతో పాటు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కి ఉన్న బకాయి మొత్తాన్ని మీరు చెల్లించినచో, చట్టంలోని సెక్షన్ 13(8) క్రింద నిర్దేశించిన విధంగా ఆస్తి అమ్మకానికి తదుపరి చర్య చేపట్టబడదు మరియు మీ ఆస్తిని మీరు విడిపించుకొనవచ్చును.

పూసల సీతారావమ్మ గారికి చెందిన షెడ్యూలు ఆస్తి వివరములు
కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట సబ్ జిల్లా, జగ్గయ్యపేట మండలం, జగ్గయ్యపేట మున్సిపల్ పరిధి, జగ్గయ్యపేట టౌన్, ఆర్ ఎస్ నెం.369 నందు విస్తీర్ణం ఎకరా 10.81 సెంట్లు మరియు సబ్-డివిజన్ ప్రకారం ఆర్ ఎస్ నెం.369/2 నందు విస్తీర్ణం ఎకరా 5.82 సెంట్లులోని ఎకరా 0.06 సెంట్లు 480 చ॥లింకులు లేదా 314 చ॥గ॥లులోని ఖాళీ ఇంటి స్థలం (డోర్ నెం.6-1128 దగ్గర). హద్దులు: తూర్పు: పల్లెంపాటి రాజా మోహన రావు ఇతరులు యొక్క స్థలం - 61 లింకులు, దక్షిణం: నోముల పుండరీకాక్షుడు ఇతరులు యొక్క స్థలం - 104 లింకులు, పడమర: 30 అ॥ల వెడల్పు రోడ్డు - 59 లింకులు, ఉత్తరం: చీడె వాగలక్ష్మి గారి స్థలం - 112 లింకులు.
పైన చెప్పబడిన విస్తీర్ణం ఎ. 0.06 సెంట్లు 480 చ॥లింకులు లేదా 314 చ॥గ॥లులోని ఖాళీ ఇంటి స్థలం మాత్రమే. (ఈ ఆస్తి ఎస్.ఆర్.ఓ జగ్గయ్యపేట, డాక్యుమెంట్ నెం.5401/2017 కు సంబంధించినది)

తేది : 24.12.2025 సం/- అధీకృత అధికారి
ప్రదేశం : విజయవాడ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

EENADU e Classifieds

INDUSTRY
MACHINERY FOR SALE
ఖమ్మంలో మంచి రన్నింగ్‌లో ఉన్న UPVC విండోస్ & డోర్స్ కంపెనీ అమ్మకం/లీజుకు ఇవ్వబడును. సెల్: 94401 08943.
విత్తనశుద్ధి యంత్రాలు మరియు జనపనార సంచులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి సంప్ర॥. ✆ 72880 65253.

REAL ESTATE
FLAT FOR SALE
3BHK Flat for Sale RR Gardens High school Road Patamata Genuine Buyers only. Contact: 7675855717

FOR SALE
Sale of 3 BHK, Sri Vaibhav Villa, R.S.No. 334/2A, Gunadala (Behind Ayush Hospital) Vijayawada, NTR District, Andhra Pradesh, having Built up area of 1610 sft (Plinth Area of 1360 sq.feet sq ft, Common Area of 250 Sft) configuring with UDS of 54.40 Sq.yds in land and 150 sft of car parking on 30.12.2025, For further details call Mr. Ramesh Kumar on 8886112124, Mr. G.K.Raghu Ram (Mobile No. +91 989 927 6269)

ఆశోక్‌నగర్ టైం హాస్పిటల్ ఎదురుగా బందరురోడ్‌కి అతి సమీపమున నిర్మించిన 3BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగా వున్నవి. ✆ 93939 59907.
2B/R ఫ్లాట్స్ అమ్మకం. గన్నవరం సెయింట్ జాన్స్ స్కూలు దగ్గర మరియు ముస్తాబాద మహంతిపురంలో కారు పార్కింగ్ వసతితో అమ్మకం. ✆ 93980 22862

KANURU
కానూరు బల్లెంవారి వీధిలో Occupancyకి సిద్ధముగా 1700 S.ft న్యూ 3 BHK లగ్జరీ ఫ్లాట్స్ E/W కబ్బోర్డ్స్ 100% లోన్‌తో ✆ 76719 22845.

LAND FOR SALE
450 ఎకరాల్లో మెగా అవకడో ఫామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు 6 లక్షలకే 5 సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. 91335 74455
గుడివాడ, పెదపారుపూడి మండలం, గురివిందగుంట- దోసపాడు మధ్య, మహేశ్వరపురంలో 2ఎకరాల పొలం అమ్మకంనకు కలదు. @ 65 లక్షలు. ✆ 81434 53250.

PLOT FOR SALE
133.33 Sq.Yds. కేవలం 1,00,000/- మాత్రమే. వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 91336 33855.
కంచనపల్లి 40ft రోడ్‌ఫేసింగ్ హైవేకి 1.5 Kmదూరంలో 26 సెంట్లస్థలం & గుంటూరు IRRకు 1 Kmదూరంలో 40ft రోడ్‌ఫేసింగ్ 500 చ॥గ॥ స్థలం అమ్మకం. 99081 88946

NUNNA ROAD
అమరావతి-రాజా-నున్న-గ్రేటర్ విజయవాడలో (Nr. ORR దగ్గరలో) CRDA అప్రూవ్డ్ గల 150 గజాల హైనా గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు అమ్మకము. Ph:95028 22335

LEASE/ SALE
నున్న దోబీఖానా రోడ్‌లో 80HP ఇండస్ట్రియల్ కరెంట్‌తో 628 చ॥గ॥లలో GF & FF, RCC 2వ ఫ్లోర్ క్వార్టర్స్‌గల బిల్డింగ్ లీజు/అమ్మకము. ✆ 98482 34444

TO LET
COMMERCIAL
పటమట బందరురోడ్డుకి 4వ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నందు ఈస్ట్ రోడ్డు ఫేసింగ్‌తో 250 S.Ft గల షాపు ఆఫీసు / షాపుకు అద్దెకు. ✆ 83328 18745.

JOBS
WANTED male admin Incharges qualification any Degree, Age limit: 25 to 45 years (must be married) Salary upto: 20,000/- working location: Master minds college. Vijayawada. Contact:96761 96218.
Wanted lady helper, Age 18 to 32, qualification: 10 th, place: Ayyappa nagar vijayawada (prefer Ayyappa nagar local person) Contact: 83090 07906
ప్రముఖ కంపెనీకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. టార్గెట్ లేదు, కనీస జీతం 10K+ ఇన్సెంటివ్‌లు మరియు ప్రయాణ భత్యాలు. ✆ 91770 56787.
గన్నవరం కార్యాలయంలో పనిచేయుటకు అనుభవం కలిగి ఉన్న అకౌంటెంట్ కావలెను, ట్యాలీ & GST ఫైలింగ్‌లో పని అనుభవం ఉండాలి. ✆ 94401 75207.
ప్రముఖ ఆటోఫైనాన్స్ ఆఫీస్‌కి అనుభవంగల కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్. A:25-30Y, S:18-25k, Q:డిగ్రీ, లేడీటెలీకాలర్ కావలెను. 99495 58181/ 81215 58181
లేడీ కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. విజయవాడ 1టౌన్ వస్త్రలత క్లాత్ షాపులో పనిచేయుటకు, బిల్లింగ్ చేయుటకు అకౌంట్స్ తెలిసిన విజయవాడ లోకల్ వారు మాత్రమే సంప్రదించండి ✆ 92464 74109.

మహిళా అభ్యర్థిని (హెల్పర్) 10th P/F ఏలూరురోడ్డు, సీతారాంపురం ప్లేవుడ్ & డోర్స్ షాపులో పనిచేయుటకు కావలెను. 12,000/-, 9.30 to7.30 ✆ 92472 88381

DRIVERS
కె ఎల్ డీమ్డ్ యూనివర్శిటీ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన కారు డ్రైవర్లు కావలెను. ఆసక్తి గలవారు 27.12.2025, 10.00 గం.లకు ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. డోర్ నెం. 29-36-38, మ్యూజియం రోడ్, విజయవాడ. ఫోన్: 0866-3500143

ACCOUNTING
గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ హోల్‌సేల్ డ్రైఫ్రూట్స్ స్టోర్స్‌లో Tally నాలెడ్జి అనుభవం గల అకౌంటెంట్ కావలెను. ఆకర్షణీయమైన జీతం.VJA, 1 టౌన్ వారికి ప్రాధాన్యత. ✆ 90524 87777

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

తిరువూరు
• తిరువూరు • మైలవరం

పార్లమెంట్ కార్యదర్శిగా పజ్జూరు రవికుమార్

జి.కొండూరు, న్యూస్‌టుడే : విజయవాడ పార్లమెంట్ కార్యదర్శిగా మైలవరం నియోజకవర్గం నుంచి జి. కొండూరుకు చెందిన పజ్జూరు రవికుమార్‌ను నియమించినట్లు తెదేపా రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో జి.కొండూరు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రవికుమార్ సేవలను పార్టీ గుర్తించి పార్లమెంట్ కార్యదర్శి పదవి ఇవ్వడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ప్రతిభ చూపి.. బహుమతి పట్టి

విస్సన్నపేట, న్యూస్‌టుడే : మండల కేంద్రం విస్సన్నపేట శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో బుధవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో ఎన్. హేమంత్ (8వ తరగతి), స్వరూప్ (6వ తరగతి), జె. దినేష్ (7వ తరగతి) ప్రతిభ చూపి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ప్రిన్సిపల్ పవన్ కుమార్, డీన్ టి. మల్లికార్జునరావు విజేతలకు బహుమతులను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో క్యాంపస్ ఇన్‌ఛార్జి ఎ. చిన్న పుల్లారావు, ఉపాధ్యాయులు జి. విజయ్ బాబు, ఎ. సంజీవరావు పాల్గొన్నారు.

విజేతలతో శ్రీచైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పవన్‌కుమార్, డీన్ మల్లికార్జునరావు

పోటీ పడాలి.. బహుమతులు సాధించాలి

మైలవరం, న్యూస్‌టుడే : తోటి విద్యార్థులతో పోటీ పడి, ప్రతిభ చాటి బహుమతులు సాధించాలని మండలంలోని చిలుకూరివారి గూడెం (పుల్లూరు) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని అన్నే కుసుమ కుమారి పేర్కొన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా బుధవారం పాఠశాలలో విద్యార్థులకు జనరల్ నాలెడ్జి అంశంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. 9వ తరగతి విద్యార్థినులు ముద్దంగుల హర్షిత, ఉల్లిబోయిన తేజశ్విని, బండారు సాహిత్య వరుసగా, మొదటి మూడు స్థానాలు సాధించారు. వారికి ప్రధానోపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఎస్. అరుణ, బి. ఉషారాణి, బి. తిరుపతమ్మ బహుమతులు అందజేసి, అభినందించారు.

విజేతలతో ప్రధానోపాధ్యాయిని, ఉపాధ్యాయినులు

తక్షణ సాయం, ప్రాథమిక చికిత్సతో ప్రాణాలు పదిలం

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : వరదల సమయంలో తక్షణ సాయం, ప్రాథమిక చికిత్స చేస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని ఎన్‌డీఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ బీతేన్‌సింగ్ పేర్కొన్నారు. వరదలు, విపత్కర పరిస్థితుల్లో ప్రమాదాలను ఎదుర్కొనే అంశాలతో కూడిన మాక్‌డ్రిల్‌ను ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ఇబ్రహీంపట్నం ఫెర్రీ కృష్ణానదిలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నది నీటిలో తేలియాడుతున్న వ్యక్తిని రక్షించడం, ఒడ్డుకు తెచ్చి ప్రాథమిక చికిత్స ఎలా చేయాలో వివరించారు. నీటిలో మునిగి బయటకు తీసుకువచ్చిన వ్యక్తికి మెడ వద్ద ఉన్న పల్స్‌ను పరిశీలించి సీపీఆర్ చేయాలని చూపించారు. అలాగే నది నీటిలో 40 అడుగుల లోతు వరకు వెళ్లి అక్కడ ఉన్న వారిని రక్షించి ఎలా తీసుకురావచ్చో చూపించారు. కార్యక్రమాలను సీఐ చంద్రశేఖర్, తహసీల్దారు వెంకటేశ్వర్లు, పురపాలిక ఇన్‌ఛార్జి కమిషనర్ వెంకటరత్నం పర్యవేక్షించారు. కార్యక్రమంలో కొండపల్లి పురపాలిక ఛైర్మన్ చిట్టిబాబు, కౌన్సిలర్లు, పీహెచ్‌సీ, వెటర్నరీ వైద్య అధికారులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మాక్‌డ్రిల్‌లో ప్రాథమిక చికిత్స అందిస్తున్న ఎన్‌డీఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ బీతేన్‌సింగ్

రీసర్వేకు రైతులు సహకరించాలి

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే : జనవరి 2 నుంచి రెడ్డిగూడెం, మద్దులపర్వ, కూనపరాజుపర్వ గ్రామాల్లో చేపట్టే రీసర్వేకు రైతులు సహకరించాలని తిరువూరు ఆర్డీవో కె. మాధురి పేర్కొన్నారు. గురువారం రీసర్వేపై రెడ్డిగూడెంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రీసర్వే సిబ్బంది సర్వే చేసే సమయంలో రైతులు తమ భూముల వివరాలు చూపించి సహకరించాలని కోరారు. తహసీల్దార్ జె. సుశీలాదేవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఆర్డీవో మాధురి, తహసీల్దార్ సుశీలాదేవి

నా మొక్క.. నాదే బాధ్యత

★ పాఠశాలలో విద్యార్థుల స్ఫూర్తి ★ పర్యావరణ పరిరక్షణకు కృషి

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

'పాఠశాలలో మొక్క నాటి దత్తత తీసుకో, పుట్టిన రోజు నాడు మొక్కనాటి సంరక్షించు, అమ్మ పేరున మొక్క నాటు' ఇలాంటి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను కాచవరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆచరిస్తూ.. మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలుస్తూ గ్రీన్ పాస్‌పోర్టు సాధిస్తున్నారు. మొక్కల పెంపకం, పచ్చదనం తదితర అంశాలపై ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయుల బోధనలతో స్ఫూర్తి పొందిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో వివిధ సందర్భాల్లో మొక్కలు నాటి సంరక్షణకు శ్రీకారం చుట్టారు. పాఠశాల మొక్కల సంరక్షణ కమిటీతో కలిసి ప్రతిరోజు వారు నాటిన మొక్కలకు నీళ్లు పెట్టి ఎదుగుదలకు కృషి చేస్తున్నారు.

ఆహ్లాదకర వాతావరణం

పాఠశాల ప్రధానోపాధ్యాయిని భవానీ, ఉపాధ్యాయుడు ఇర్ఫాన్ పాషా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రాథమిక దశ నుంచే విద్యార్థులకు పర్యావరణం, మొక్కల పెంపకంపై ఆసక్తి పెంపొందించి.. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరికి గ్రీన్ పాస్‌పోర్టు అందిస్తున్నట్లు తెలిపారు. అందులో విద్యార్థి పేరు, ఫొటో, మొక్క నాటిన తేదీ, మొక్క వివరాలు నమోదు చేసినట్లు చెప్పారు.

ఐదో తరగతి చదువుతున్న **అంకశాల ప్రజ్ఞశ్రీ** రెండో తరగతిలో ఉండగా తన పుట్టిన రోజు సందర్భంగా సపోటా మొక్క నాటింది. ఐదేళ్లలో అది చెట్టుగా ఎదిగి వందల సంఖ్యలో ఫలాలు ఇచ్చింది. తన శ్రమకు ఫలితం దక్కిందన్న సంతోషంతో మిత్రుల సాయంతో చిన్నారి పండ్లు కోసి అందరికీ పంచింది.

మూడో తరగతి చదువుతున్న **మొగులూరి అమూల్య** తల్లి పేరుతో ఒకటో తరగతిలో నాటిన జమ మొక్క కాపుదశకు వచ్చింది. ఎపుడు కాయలు కాస్తాయా.... వాటిని మిత్రులకు అందజేయాలన్న సంకల్పంతో ప్రతి రోజు దాని సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

మూడో తరగతికి వచ్చిన **సయ్యద్ ఖాజా** రెండో తరగతిలో నాటిన గులాబీ, తదితర పూల మొక్కలకు పూసిన పూలను దండగా చేసి పాఠశాలలో నిర్వహించే దేశ నాయకుల జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో వారి చిత్రపటాలకు వేస్తూ ఆనందపడుతున్నాడు. వీరి బాటలో మరి కొందరు విద్యార్థులు కూడా మొక్కలు నాటి.. పరిరక్షణలో భాగస్వాములయ్యారు.

కార్మికులకు సర్పంచి చేయూత

విస్సన్నపేట, న్యూస్‌టుడే : విస్సన్నపేట మేజర్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా జీతాలందలేదు. సర్పంచి సాదుపాటి నాగమల్లేశ్వరి సొంత డబ్బులు రూ.2 లక్షలు వేతనాలకు అడ్వాన్స్‌గా చెల్లించి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఈ సందర్భంగా ఆమెకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

31 నుంచి విశాఖలో సీఐటీయూ మహాసభలు

గంపలగూడెం, న్యూస్‌టుడే : విశాఖపట్నంలో డిసెంబరు 31 నుంచి జనవరి 4 వరకు నిర్వహించే సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ. వెంకటేశ్వరరావు, బి. వెంకటేశ్వరరావు కోరారు. గంపలగూడెం, తోటమూలలో బుధవారం కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై మహాసభల గోడపత్రికలను వారు ఆవిష్కరించారు. మండల నాయకులు పాల్గొన్నారు.

నిమ్రాలో రక్తదాన శిబిరం

ఇబ్రహీంపట్నం గ్రామీణం : జూపూడి నిమ్రా కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎన్ఎస్ఎస్ యూనిట్ సభ్యులు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ అక్బర్‌ఖాన్ శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులు రక్తదానం చేశారు. విజయవాడ బందరు రోడ్డు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.

బోరు ఏర్పాటు

పెనుగంచిప్రోలు, : స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో కొత్త బోరు ఏర్పాటు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో బోరు లేక నీటి కోసం పోలీసులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎస్సై అర్జున్ ప్రత్యేక చొరవ తీసుకుని పక్కనే ఉన్న పాత పోలీస్‌స్టేషన్ స్థలంలో బోరు వేయించారు.

రెవెన్యూ వ్యవస్థలను తారుమారు చేసిన వైకాపా ప్రభుత్వం

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే : గత వైకాపా ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలను తారుమారు చేసిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీ నాయకులను కలిసేందుకు, పార్టీ పలు కార్యక్రమాల విశ్లేషణకు మంత్రి బుధవారం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్యతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్- 6 హామీలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు. గత వైకాపా ప్రభుత్వంలో ఇసుక, మద్యం, రేషన్ బియ్యం పేరుతో ఏ విధంగా దోపిడీ చేశారో ప్రతి ఒక్కరూ చూశారని తెలిపారు. జోగి రమేష్ లిక్కర్ స్కామ్ చేశారని తెలిపారు. అనంతపురంలో జగన్ జన్మదిన వేడుకల్లో వైకాపా నాయకులు గర్భిణిని కాలితో తన్నారని, సత్యసాయి జిల్లాలో మూగజీవాలను నరికి జగన్ చిత్రపటాలకు రక్తంతో అభిషేకం చేయడం ఆ పార్టీ నేతల వైఖరికి నిదర్శనమన్నారు. 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటగానే రప్పా రప్పా తలలు నరుకుతాం అనడం ఏంటని, జగన్ ఈ రాష్ట్రం కోసం కోరుకునేది ఇదేనా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, దోపిడీలు, దాడులు, దౌర్జన్యాలు, కూల్చివేతలు తప్ప ఇంకేం జరగలేదన్నారు. ప్రభుత్వం మంచి ఆలోచనతో వైద్య కళాశాలలు రాష్ట్రానికి అందించాలని కృషి చేస్తుంటే.. గత ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా మభ్య పెట్టిందని తెలిపారు.

మాట్లాడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర

భక్తిశ్రద్ధలతో వైష్ణవాలయాల్లో ధనుర్మాస పూజలు

గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు, న్యూస్‌టుడే : ధనుర్మాసం సందర్భంగా తిరువూరు, గంపలగూడెం, ఎ. కొండూరు మండలాల్లోని వైష్ణవాలయాల్లో బుధవారం గోదా రంగనాయకస్వామి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు, భక్తులు ఉదయాన్నే ఆలయాల్లో గోదాదేవి తిరుప్పావై పాశురాలు ఆలపించారు. మూలవిరాట్లను అలంకరించి దర్శించుకున్నారు.

గంపలగూడెంలో ధనుర్మాస పూజలో భక్తులు

తెదేపా అధికార ప్రతినిధిగా నలమోలు

వెంకటశివరామ్

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే : తెదేపా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా (స్పోక్స్ పర్సన్)గా నలమోలు వెంకటశివరామ్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

సుధీర్ టింబర్ డిపో
98489 10892
OPEN PLOTS, DUPLEX VILLAS
NH 65
98486 62222
94401 58793

సందడిగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు

కొండపల్లి, మైలవరం, గంపలగూడెం, తిరువూరు, ఎ. కొండూరు, గొల్లపూడి, విస్సన్నపేట, న్యూస్‌టుడే : జిల్లాలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చిలు, వివిధ పాఠశాలల్లో కేకులు కోశారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో అలరించారు.

ఇబ్రహీంపట్నం : చిన్నారులతో కలిసి కేకు కోస్తున్న ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తదితరులు

గొల్లపూడి నారాయణ పాఠశాలలో విద్యార్థుల వేషధారణలు

మైలవరం లీలావతి పాఠశాలలో వివిధ వేషధారణల్లో చిన్నారులు

విస్సన్నపేట : వేడుకలో ఎంపీడీవో చిన్న రాట్నాలు, ఎంపీపీ మల్లయ్య, పాదర్ కిరణ్ తదితరులు

శ్మశానవాటికలో పిచ్చి చెట్ల తొలగింపు

మైలవరం : వీరభద్ర సంఘీయుల స్థానిక శ్మశానవాటికలో పిచ్చి చెట్ల తొలగింపు పనులను బుధవారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సూచనల మేరకు తెలుగు యువత నాయకుడు లంకా లితీష్ ఆధ్వర్యంలో చేపట్టారు. దీర్ఘకాలంగా ఉన్న ఇబ్బందులు తొలగడంపై వర్గీయులు కృతజ్ఞతలు తెలిపారు.

ముస్తాబైన క్రైస్తవాలయాలు

తిరువూరు : తిరువూరు, ఎ. కొండూరు, గంపలగూడెం మండలాల్లోని క్రైస్తవాలయాలు క్రిస్మస్ పర్వదిన వేడుకలకు ముస్తాబయ్యాయి. చర్చిలను విద్యుత్తు దీపాలతో వర్ణ శోభితంగా అలంకరించారు. నక్షత్రాలను వేలాడదీశారు. పశువుల కొట్టాలు, దేవదూతలు, గొర్రెల కాపర్లతో క్రీస్తు జన్మ వృత్తాంతం తెలిపే అలంకారాలు ఏర్పాటు చేశారు.

సైబర్ నేరాలపై అప్రమత్తత తప్పనిసరి

కోడూరు (ఎ. కొండూరు), న్యూస్‌టుడే : డిజిటల్ అరెస్టులు లేవని, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ గ్రామీణ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. మండలంలోని కోడూరులో బుధవారం వాహన ప్రమాదాల నియంత్రణ, సైబర్ మోసాలపై ప్రజలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాలని, చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, మద్యం తాగి వాహనం నడపవద్దని సూచించారు. యువత నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి బారినపడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దన్నారు. జూదాలు, కోడి పందేలు, క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మైలవరం ఏసీపీ ప్రసాదరావు, తిరువూరు సీఐ గిరిబాబు, ఎ. కొండూరు ఎస్సై గంధం మహా లక్ష్మణుడు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీసీపీ లక్ష్మీనారాయణ, వేదికపై పోలీస్ అధికారులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

భవానీపురం, న్యూస్‌టుడే: గొల్లపూడిలో మస్తాన్, సమీరా దంపతులు నివాసం ఉంటున్నారు. సమీరా గొల్లపూడి టైలరింగ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 23వ తేదీ రాత్రి దుకాణం వద్ద నుంచి ఇంటికి వెళ్తుండగా ఆటో ఢీకొనడంతో ఆమె గాయపడ్డారు. ఆటో డ్రైవర్ సుభానీ మద్యం తాగి ఆటో నడుపుతూ ఢీ కొట్టినట్లు సమీరా భర్త మస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తనిఖీల్లో 65 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

మైలవరం,: మండలంలోని పుల్లూరు పంచాయతీ పరిధిలో బుధవారం తెల్లవారుజాము నుంచి సీఐ దాడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని పోలీసులు సోదాలు నిర్వహించారు. రికార్డులు సరిగా లేని 65 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీటి ధ్రువపత్రాలను చూపితే అప్పగిస్తామని, లేకుంటే సీజ్ చేయనున్నట్లు ఎస్సై కె. సుధాకర్ పేర్కొన్నారు. వాటిని ట్రాక్టర్లు, ఆటోల్లో మైలవరం స్టేషన్‌కు తరలించారు. తనిఖీల్లో జి. కొండూరు, రెడ్డిగూడెం ఎస్సైలు సతీష్‌కుమార్, శ్రీను, పీఎస్సైలు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనాలను పరిశీలిస్తున్న సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు

వైకుంఠధామంలో మార్చురీ గది ప్రారంభం

మైలవరం, న్యూస్‌టుడే : స్థానిక హిందూ శ్మశానవాటిక వైకుంఠధామంలో కొత్తగా ఏర్పాటు చేసిన మృతదేహాలను భద్రపరిచే గదిని బుధవారం ప్రముఖ వైద్యులు కె. కృష్ణారెడ్డి, ఎన్. పూర్ణచంద్రరావు, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ ఎం. ఉపేంద్ర ప్రారంభించారు. లయన్స్ క్లబ్ జిల్లా నాయకులు గాంధీ, ముత్యప్రసాద్, నాయకులు జాస్తి వెంకటేశ్వరరావు, చలవాది మధుసూదనరావు, నాగభూషణం, కొప్పు సత్యం, బయన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మార్చురీ గదిని ప్రారంభిస్తున్న వైద్యులు తదితరులు

సాగు వివరాలు నమోదు చేయించుకోవాలి

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే : రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేయించుకోవాలని ఏవో డి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం కుదప, రుద్రవరం గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. మొక్కజొన్న సాగుకు సమయం దాటిపోయిందని.. సాగు చేయవద్దని సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాముకు పటిష్ఠ భద్రత

గొల్లపూడి, న్యూస్‌టుడే : ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాముకు పటిష్ఠ భద్రత కల్పిస్తున్నట్లుగా కలెక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎంల గోదామును పరిశీలించి నివేదిక అందిస్తామని తెలిపారు. కేంద్రం వద్ద సీసీ కెమెరాల పనితీరును, మంటలను ఆర్పే పరికరాలను పరిశీలించారు. గోదాము వద్ద విధులు నిర్వహించే పోలీసులు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, వివిధ పార్టీల నాయకులు రామయ్య, ఆంజనేయరెడ్డి, కృష్ణారెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.

గోదామును పరిశీలిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ

జాతీయ స్థాయి పోటీలకు ప్రాజెక్టు ఎంపిక

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : కానూరు మురళీ రిసార్ట్స్‌లో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మైలవరం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ, జిల్లా సైన్స్ అధికారి కె. పిచ్చేశ్వరరావు తెలిపారు. 9వ తరగతి చదువుతున్న ఇస్లావత్ రుక్మిణి, బత్తుల విజయదుర్గ.. గ్రీన్ ఎనర్జీలో భాగంగా పునరుత్పాదక శక్తిని పెంపొందించడానికి ఇంధన సామర్థ్యాన్ని విస్తరించి భారతదేశాన్ని సౌర, పవన విద్యుత్తు రంగంలో ప్రపంచ స్థాయిలో ఒకటిగా నిలిచేందుకు ప్రాజెక్టు రూపొందించారని పేర్కొన్నారు. వారికి ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి బహుమతులు అందజేశారని తెలిపారు.

విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే : స్థానిక గీతాంజలి పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి గిరిధర్‌ను అల్లరి చేస్తున్నాడని తరగతి గదిలో ఉపాధ్యాయుడు కొట్టినట్లు గురువారం ఎంఈవో పి. రమేష్ బాబుకు విద్యార్థి తండ్రి టమటం కొండలరావు ఫిర్యాదు చేశాడు. ఎంఈవో పాఠశాల యాజమాన్యాన్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం జరిగిందని, బుధవారం విద్యార్థి తల్లి భాగ్యలక్ష్మి వచ్చి అడగ్గా ఉపాధ్యాయుడు క్షమాపణ చెప్పారని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని వారు చెప్పారు. ఉపాధ్యాయుడు అల్లరి చేస్తున్నాడనే కారణంగా చేతితో కొట్టిన మాట వాస్తవమేనని యాజమాన్యం చెప్పినట్లు ఎంఈవో విలేకర్లకు తెలిపారు. బాలుడి వీపుపై, చేతిపై వాతలు పడగా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

జాతీయ నాయకుల పటాల వితరణ

దుందిరాలపాడు (గంపలగూడెం), న్యూస్‌టుడే : మండలంలోని దుందిరాలపాడు ప్రాథమిక పాఠశాల (హెచ్‌డబ్ల్యూ)కు తెదేపా నాయకుడు కల్యాణం కృష్ణయ్య కంచాలు, గ్లాసులు, జాతీయ నాయకులు చిత్రపటాలు బుధవారం వితరణగా అందించారు. ఎస్ఎంసీ అధ్యక్షుడు ఎం. నరసింహారావు, ఎంఈవో పి. నరసింహారావు, హెచ్ఎం సీహెచ్ శ్రీనివాసరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పాఠశాలకు మైక్‌సెట్ బహూకరణ

జి.కొండూరు, న్యూస్‌టుడే : ఇటీవల కుంటముక్కల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం- 3.0 పాల్గొన్న తెదేపా మండల కార్యదర్శి లంకా నాగేశ్వరరావు పాఠశాలకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన జన్మదిన సందర్భంగా రూ.16 వేలు సమకూర్చి మైక్‌సెట్‌ను ప్రధానోపాధ్యాయుడు షేక్ నాగూల్ మీరా షరీఫ్‌కు అందజేశారు. సొసైటీ అధ్యక్షుడు సుఖవాసి శ్రీహరి, తెదేపా మండల మాజీ కార్యదర్శి లంకా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విస్సన్నపేట : మండలంలోని ములగలపాటి వారి గూడెం దళితవాడ చర్చికి రూ.30 వేల విలువైన మైక్‌సెట్‌ను తెదేపా నియోజకవర్గ యువనేత, ఎన్నారై వల్లభనేని గిరిబాబు బుధవారం బహూకరించారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు
BALAJI HOSPITALS & DIABETES CENTRE
బాలాజీ హాస్పిటల్స్ & డయాబెటీస్ సెంటర్
స్వాతి థియేటర్ రోడ్డు, భవానీపురం, విజయవాడ-12
ఫెర్రీ రోడ్డు, ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా.
Dr. RLV PHANI KUMAR MBBS, MD (INT MED), DIP DIAB CONSULTANT PHYSICIAN AND DIABETOLOGIST
Dr. D. ANUSHA CONSULTANT PHYSICIAN AND DIABETOLOGIST
DIABETIC FOOT SURGERY & PODIATRY CARE.
VACUUM THERAPY (NPWT) FOR FAST, SAFE WOUND HEALING
COMPLETE HEALTH CHECK UPS & AFFORDABLE PACKAGES.
మా హాస్పిటల్ నందు 24 గంటలు లభించు సేవలు
❖ షుగర్ వ్యాధి సంపూర్ణ నిర్ధారణ & చికిత్సలు ❖ బి.పి.
❖ ఊపిరితిత్తుల సమస్యలు
❖ థైరాయిడ్ ❖ అన్ని విషజ్వరములు
❖ మల్టీ సిస్టమ్ డిజార్డర్స్
❖ అన్ని మెడికల్ కేసులు
అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్ క్యాష్‌లెస్ సదుపాయం కలదు.
50 BEDDED HOSPITAL
91540 64744, 91540 64745
www.sreebalajihospitals.com
Location Scan Gmaps QR
Scan QR code for following us on facebook

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కంభంపాడు బ్రాంచి-18981
ఈ వేలం అమ్మకం ప్రకటన
auction-property/view-auction-property.aspx https://baanknet.com
తేదీ: 20.12.2025
ప్రదేశము: కంభంపాడు
అధీకృత అధికారి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

నందిగామ
• నందిగామ • జగ్గయ్యపేట

పాస్టర్లకు గౌరవ వేతనం విడుదల

నందిగామ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పాస్టర్లకు ప్రభుత్వం రూ.51 కోట్లు గౌరవ వేతనం విడుదల చేసిందని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తెలిపారు. నందిగామ నియోజకవర్గంలోని 50 మంది పాస్టర్లకు రూ.30 లక్షలు మంజూరయ్యాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం క్రిస్మస్ పండగ రోజు గౌరవ వేతనం ఇవ్వడంపై సంతోషం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ల ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు జరుగుతున్నాయన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు.

స్వామి ఆదాయం రూ.21.55 లక్షలు

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కృష్ణానది తీరంలోని శ్రీయోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పలు లైసెన్స్ హక్కుల కోసం బుధవారం ఆలయ అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. కొబ్బరికాయలు- కిరాణా సామగ్రి అమ్మేందుకు, హోటల్ నిర్వహణ, శీతల పానీయాలు, పటాలు, బొమ్మలు అమ్ముకునేందుకు రెండేళ్ల కాలపరిమితికి నందిగామ డివిజన్ తనిఖీదారు పవన్ కల్యాణ్, దేవస్థాన అధికారుల సమక్షంలో వేలం నిర్వహించారు. కొబ్బరికాయలు కిరాణా సామగ్రి అమ్ముకునేందుకు రూ.18.50 లక్షలు, హోటల్ నిర్వహణకు రూ.3.50 లక్షలకు పాడారు. శీతల పానీయాలు, బొమ్మలు, పటాల విక్రయ హక్కుకు ఎవరూ ముందుకు రాలేదు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
జగ్గయ్యపేట: 8008 574714, నందిగామ: 8008 574713

? పట్టణంలోని సీతారామపురంలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. - స్థానికులు

✔ వెంటనే సిబ్బందితో వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తాం. -వెంకట కృష్ణారావు, పురపాలక సంఘ కమిషనర్

స్పందన: పట్టణంలోని వైవైకాలనీలో మురుగు కాలువలు నిండి దుర్వాసన, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణారావుకు తెలిపారు. ఆయన స్పందించి కాలువల్లో పూడిక తీయించారు.

పెరిగిన పనిదినాలు.. సకాలంలో వేతనాలు!

న్యూస్‌టుడే, నందిగామ గ్రామీణం

పాతకంచలలో మామిడిచెట్లకు పాదులు చేస్తున్న కూలీలు

మండలం	జాబ్ కార్డులు	కూలీలు
నందిగామ	10112	16810
చందర్లపాడు	15035	26759
వీరులపాడు	10763	18459
జగ్గయ్యపేట	15790	27490
పెనుగంచిప్రోలు	10285	16820
వత్సవాయి	12673	22500

కేంద్ర ప్రభుత్వం వీబీ-జీ రామ్ జీ పథకం కూలీలకు పనిదినాలు పెంచింది. గతంలో ఏడాదికి వంద రోజుల పని దినాలు కల్పించడం లక్ష్యంగా ఉండగా.. ప్రస్తుతం మరో 25 రోజులు అదనంగా కల్పించింది. గ్రామీణ ప్రాంతంలో పేదలకు ఉపాధి కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఇందులో మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో అనేక అభివృద్ధి పనులు చేయిస్తున్నారు.

74,568 జాబ్ కార్డులు.. నందిగామ క్లస్టర్ పరిధిలోని ఆరు మండలాల్లో 74,568 జాబ్ కార్డులున్నాయి. 1,28,838 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పనులు ప్రారంభించారు.

✦ మామిడి తదితర పండ్ల చెట్లకు పాదులు వేయిస్తున్నారు. దీని ద్వారా ఒక్కో కూలీకి రూ.307 దినసరి వేతనం మంజూరు చేస్తున్నారు. గతంలో ఒక్కో జాబ్ కార్డుకు వందరోజుల పనిదినాలు కల్పించారు. ఇవి పూర్తయిన వారికి పలుగు, పార ప్రోత్సాహంగా ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఒక్కో జాబ్‌కార్డుకు 125 పనిదినాలు కల్పిస్తారు. ముగ్గురు కూలీలు ఉంటే వీరికి దినసరి వేతనం రూ.900 వస్తుంది. ఈ సీజన్‌లో పంట కుంటల తవ్వకం, కాలువల్లో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు వేయించడానికి వీబీ-జీ రామ్ జీ పథకం అధికారులు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. గతంలో కూలీల వేతనాలు సకాలంలో మంజూరు అయ్యేవి కావు. నెలల తరబడి వాటి కోసం వేచిచూడాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రతీ వారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పని దినాలు పెంచడంతో పాటు చేసిన పనికి వారంలో వేతనాలు మంజూరు చేస్తామన్న హామీతో కూలీల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

ఆనకట్టకు మరమ్మతులు చేయించాలని వినతి

నందిగామ గ్రామీణం, వత్సవాయి, న్యూస్‌టుడే: వత్సవాయి మండలం పోలంపల్లి మునేటి ఆనకట్ట అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు తెదేపా నాయకులు బుధవారం వినతిపత్రం అందజేశారు. జగ్గయ్యపేటలో మంత్రిని మునేటి ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పొన్నం బాలాజీ, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యురాలు మన్నె కళావతి, తెదేపా నాయకుడు తోట నాగమల్లేశ్వరరావు, విశ్వనాథం తదితరులు కలిసి మునేటి ఆనకట్ట దుస్థితిని మంత్రికి వివరించారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లో 50 వేల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించాలని, వీటిపై 10 వేల రైతు కుటుంబాలు ఆధారపడ్డాయన్నారు. 2004లో అప్పటి ప్రభుత్వం జలయజ్ఞంలో రూ.46 కోట్లు మంజూరు చేసి 2012 నాటికి 19 కానాలతో ఆనకట్ట నిర్మించారని, కొంత భాగం మట్టికట్ట నిర్మించడంతో వరదలకు కొట్టుకుపోయిందన్నారు. పాత ఆనకట్ట పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.23 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. దీనిపై జలవనరుల శాఖ ఈఎన్‌సీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

ఎక్సైజ్ శాఖ మంత్రి రవీంద్రకు వినతిపత్రం అందజేస్తున్న కళావతి, నాగమల్లేశ్వరరావు

కౌశల్ టాలెంట్ టెస్ట్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపిక

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ డీఈఓ కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన 2025- కౌశల్ టాలెంట్ టెస్ట్‌లో జగ్గయ్యపేట బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని పి. వేదశ్రీ మొదటి బహుమతి పొంది రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం గర్వకారణమని పాఠశాల ప్రిన్సిపల్ పి.వి.నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడలో జరిగిన పోటీల్లో పోస్టర్ పెయింటింగ్ విభాగంలో వికసిత్ భారత్ కోసం సుస్థిర హరిత వనరులు అనే అంశంపై వేసిన పెయింటింగ్ జిల్లాస్థాయిలో మొదటి బహుమతి పొంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు చెప్పారు. ఈనెల 27న తిరుపతిలో నిర్వహించే పోటీల్లో వేదశ్రీ పాల్గొంటుందని చెప్పారు. విద్యార్థినిని పి.వి. నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందించారు.

పోస్టర్ పెయింటింగ్‌ను వివరిస్తున్న వేదశ్రీ

క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: క్రిస్మస్ పండగను పురస్కరించుకుని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని చర్చిలు విద్యుద్దీప కాంతుల్లో మెరిశాయి. మాగల్లు సీఎస్ఐ చర్చి, రామిరెడ్డిపల్లి ఆర్సీఎం, సీఎస్ఐ, అంబారుపేట సీఎస్ఐ చర్చిలను అలంకరించారు. పశువుల పాకలు ఏర్పాటు చేసి.. బాల ఏసును కొలువుదీర్చారు. నందిగామ నారాయణ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.

విద్యుద్దీపాలంకరణలో మాగల్లు సీఎస్ఐ చర్చి

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలులో షాలోమ్ చర్చిని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. చర్చిలో బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రార్థనలు చేశారు. ప్రార్థనలకు ఏర్పాట్లు చేశామని నిర్వాహకుడు ప్రభుదాస్ తెలిపారు.

మొక్కజొన్న పొత్తుపై ఏసుప్రభు చిత్రం

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: క్రిస్మస్ సందర్భంగా పట్టణానికి చెందిన అల్లి చంద్రశేఖర్ మొక్కజొన్న పొత్తుపై ఏసుప్రభు చిత్రం వాటర్ కలర్స్ చిత్రీకరించారు. అలాగే ఛార్టుపై ఏసుప్రభు చిత్రాలు కలర్ పెన్సిల్‌తో చిత్రించారు. ఇవి స్థానికులను అలరించాయి.

రైతులకు ప్రోత్సాహకాల పంపిణీ

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని పోచంపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో 2023- 24 సంవత్సరానికి సంబంధించిన పలు పంట రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు కేడీసీసీ బ్యాంక్ ద్వారా ప్రభుత్వ అందించిన ప్రోత్సాహకాలను బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు ప్రోత్సాహకాలు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు హిత విధానాల అమల్లో భాగంగా, రుణాలను సకాలంలో చెల్లించే రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే పలు సంస్కరణాత్మక విధానాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. రైతులు ఆర్థికంగా స్థిరపడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ రైతులు రుణాలకు భయపడకుండా సమర్థంగా వినియోగించి, సమయానికి చెల్లిస్తే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, వెంకటనరసింహారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

కర్షకులకు అందజేస్తున్న కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

ధ్వంసమైన దారి.. బాగు చేయండి సారూ..

వేములపల్లి (కంచికచర్ల), న్యూస్‌టుడే: వేములపల్లి-కంచికచర్ల రహదారి అడుగడుగునా భారీ గోతులతో వాహనదారులకు నిత్యం నరకం చూపిస్తోంది. అటుగా ప్రయాణం అంటే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. వేములపల్లి నుంచి ఎస్.అమరవరం మీదుగా ప్రజలు తమ పనుల నిమిత్తం రోజూ కంచికచర్లకు వస్తారు. అధ్వానంగా ఉన్న ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత తెదేపా ప్రభుత్వ హయాంలో కంచికచర్ల నుంచి ఎస్.అమరవరం వరకు రహదారి నిర్మించారు. అనంతరం వైకాపా హయాంలో భారీ వాహనాల్లో ఇసుక అక్రమంగా తరలించడంతో మొత్తం ధ్వంసమైంది. అప్పట్లో కనీస మరమ్మతులు కూడా చేయలేదు. కూటమి ప్రభుత్వం స్పందించి రహదారి సమస్య తీర్చాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

కంచికచర్ల-వేములపల్లి రహదారి దుస్థితి

మరుగుకు తాళం..!

కీసర (కంచికచర్ల), న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై ప్రయాణికుల సౌకర్యార్థం కీసర స్వర్ణ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా తాళాలు వేశారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారు అత్యవసర సమయంలో మూత్ర, మల విసర్జనకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వర్ణ టోల్ ప్లాజా పరిధిలోని నందిగామ మండలం అనాసాగరం నుంచి విజయవాడ పరిధిలోని భవానీపురం వరకు జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఎటువంటి సౌకర్యాలు లేవు. విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాటు చేసిన బస్‌షెల్టర్లు సైతం వసతుల లేమితో నిరుపయోగంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రయాణికుల ఇబ్బందులు పరిష్కరించాలని కోరుతున్నారు.

తిరుపతమ్మ ఆలయంలో కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ పూజలు

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: స్థానిక తిరుపతమ్మ అమ్మవారిని కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి బుధవారం దర్శించుకుని.. పూజలు చేశారు. ఆలయ పండితులు, పూజారులు ఆశీర్వచనం చేశారు. స్థానిక తెదేపా నాయకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఫొటో బహూకరించారు. మాజీ ఎంపీపీ వేగినేటి గోపాలకృష్ణమూర్తి, తెదేపా మండల అధ్యక్షుడు చింతల వెంకట సీతారామయ్య, మాజీ సర్పంచి జిల్లేపల్లి సుధీర్‌బాబు, ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్లు నూతలపాటి చెన్నకేశవరావు, కర్ల వెంకటనారాయణ, వాసిరెడ్డి బెనర్జీ, కాకాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.

బ్రహ్మం చౌదరికి అమ్మవారి ఫొటో ఇస్తున్న తెదేపా నాయకులు

నేడు పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ రాక

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని సోమవరం గ్రామంలో నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్ల పరిశీలనకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ రాజేష్‌కుమార్‌సింగ్ ఈ నెల 25న రానున్నారు. ఈ సందర్భంగా బుధవారం గ్రామంలోని ఆయా డ్రెయిన్లను ఎంపీడీవో ప్రసాదరావు, డిప్యూటీ ఎంపీడీవో నామేశ్వరరావు పరిశీలించారు. సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయించారు.

పేదల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత

చందర్లపాడు, న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కోనాయపాలెం లబ్ధిదారులకు మంజూరైన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందిస్తోందని చెప్పారు. కట్టెల పొయ్యి ద్వారా వచ్చే పొగతో రోగాల బారిన పడకుండా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. పలువురు గ్రామస్థులు, గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు.

లబ్ధిదారులకు సిలిండర్లు అందజేస్తున్న వాసిరెడ్డి

605 మందికి వైద్యసేవలు

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని పోచంపల్లిలో జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం పరిశీలించారు. 605 మంది గ్రామస్థులు కంటి, జనరల్ వైద్యసేవలు పొందారు. వారిలో 395 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 210 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించి త్వరలో అందిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. కంటి ఆపరేషన్ అవసరమైన 95 మందికి విజయవాడ శంకర్ నేత్రాలయం వారితో ఉచితం ఆపరేషన్ చేయిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

జగ్గయ్యపేట బాలికల ఉన్నత పాఠశాలలో

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని పలు పాఠశాలలు, కార్యాలయాల్లో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణతో అందరినీ అలరించారు. కేకు కోసి పంచారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

తిరుపతమ్మ ఎద్దులబండ్లకు రైతుల ఎంపిక

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలులోని గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవంలో భాగంగా అమ్మవారితో పాటు సహ దేవతల విగ్రహాలను ఎద్దుల బండ్లపై జగ్గయ్యపేటకు తీసుకెళ్లే రైతులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. జనవరి 5న అమ్మవారితో పాటు 11 సహ దేవతల విగ్రహాలను రంగులకు జగ్గయ్యపేటకు తీసుకెళ్లనున్నారు. అమ్మవారి విడిది మండపం వద్ద నుంచి ఒక్కొక్క విగ్రహానికి ఒక ఎద్దుల బండి కట్టాలి. దీని కోసం 945 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన రైతుల ఎంపికకు పిల్లలతో లాటరీ తీయించారు. దీని ప్రకారం ఎద్దులు బండ్లు కట్టే 11 మంది రైతులను నిర్ణయించారు. కార్యక్రమంలో ఆలయ డీఈ రమాదేవి, ఎస్సై అర్జున్, ఏఈవో జంగం శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహం.. పేర్లు ఇలా.. పెద్ద తిరుపతమ్మ విగ్రహం- బొల్లేపల్లి నవ్య, పెద్ద గోపయ్య స్వామి-చుంచు అఖిల్, ఉన్న ఊరు అంకమ్మ- కొత్తపల్లి తులసి, చంద్రమ్మ- వేమూరి వెంకట నరసింహారావు, మల్లయ్య స్వామి- పద్మాల లక్ష్మి, మద్ది రావమ్మ- గూడపాటి మల్లిక, వినుకొండ అంకమ్మ- దురిశాల రంగయ్య, తిరుపతమ్మ ఉత్సవమూర్తులు- పెనుగొండ నాగమణి, గోపయ్య స్వామి ఉత్సవమూర్తులు -దివ్వెల గణేష్ భరద్వాజ్, పెద్దమ్మ- లహోరి యశోద, గుర్రపు వాహనం-జాలా వెంకటేశ్వర్లు.

లాటరీ తీయిస్తున్న ఎస్సై అర్జున్, ఆలయ అధికారులు

అయ్యప్ప మాలధారులకు అన్నదానం

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ సాయిఅయ్యప్ప ఆలయంలో బుధవారం 300 మంది అయ్యప్పస్వామి, గోపయ్యస్వామి మాలధారులకు అన్నదానం చేశారు. హనుమంతుపాలేనికి చెందిన దాత గాడిపర్తి రామకోటేశ్వరరావు ఆర్థిక సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాతను ఆలయ కమిటీ సభ్యులు చిరుమామిళ్ల నారాయణ, ముక్కపాటి నాగయ్య, గాట్ల గజేంద్ర తదితరులు సన్మానించారు.

మహాత్మాగాంధీ పేరు తొలగింపు తగదు

నందిగామ, న్యూస్‌టుడే: దేశంలో రెండు దశాబ్దాలుగా కూలీలు, సన్నకారు రైతులకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.కల్యాణ్ ఆరోపించారు. దీని స్థానంలో తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు బుధవారం నందిగామ ఎంపీడీవో ప్రసాదరావుకు సీపీఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 27న విజయవాడలో చలో లోక్‌భవన్ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్, గోపీనాయక్, లాజర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ప్రియుడి ఇంటి ముందు యువతి నిరసన

జగ్గయ్యపేట గ్రామీణం: పట్టణంలోని కాకానినగర్‌లో ప్రియుడు బాలు సత్యదేవ్ ఇంటి ముందు ప్రియురాలు వరలక్ష్మి నిరసనకు దిగింది. కైకలూరుకు చెందిన వరలక్ష్మి, జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్ దాదాపు 13 ఏళ్లుగా కలిసి చదువుకుంటున్నారు. ఆరేళ్లుగా ఇద్దరం ప్రేమించుకుంటున్నామని, కొంతకాలంగా యువకుడు మొహం చాటేశాడని వరలక్ష్మి తెలిపింది. గతంలో జగ్గయ్యపేటలో కేసు పెట్టినప్పుడు కూడా సత్యదేవ్ తల్లిదండ్రులు నువ్వే మా కోడలు అన్నారని చెప్పింది. 2023లో సత్యదేవ్ తనను పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్లి మోసం చేసి వెళ్లిపోయాడని పేర్కొంది. సత్యదేవ్ తల్లిదండ్రులు అతన్ని దాచిపెట్టి.. తనను వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అవేదన వ్యక్తం చేస్తుంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. పోలీసులు వచ్చి యువతికి న్యాయం చేస్తామని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

ఫైలు కనిపించుటలేదు
కొణతమాత్మకూరు PACS నందు NTR జిల్లా నందిగామ మండలం పల్లగిరి గ్రామ కాపురస్తులు చల్లా పద్మావతి, W/o. సీతారామిరెడ్డి గారు అనువారు అప్పు పొందియున్నారు. వారి తాలూకా పల్లగిరి గ్రామము RS No. 57/1 య. 2.00లు దస్తావేజు నెం. 3128/2007 గల ఫైలు కనిపించుట లేదు. కావున ఎవరికైనా దొరికిన యెడల వెంటనే ఇవ్వగలరని కోరుచున్నాము.
ఇట్లు
CEO, PACS, కొణతమాత్మకూరు
Cell: 91001 33354

ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: మండలంలోని శనగపాడులో గ్రామీణ కృషి పరిజ్ఞాన కేంద్రం వద్ద బుధవారం ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యేక కృషితో గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని గ్రామీణ కృషి పరిజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేశారు. దీనిలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. భూసార పరీక్షలు చేసి వాటి ఫలితాల పత్రాలను 280 మంది రైతులకు పంపిణీ చేశారు. భూసార పరీక్షలు చేయించుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలను మండల ఏవో రామసుబ్బారెడ్డి వివరించారు. భూమిలో పోషక విలువలు తెలుసుకుని ఆ మేరకు ఎరువులు వినియోగించుకోవాలని చెప్పారు. దీని వల్ల తక్కువ పెట్టుబడి అవుతుందన్నారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా మంచి దిగుబడులు వస్తాయని చెప్పారు. జీవన ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలు వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచి కీసర సైదులు, ఏఏవో బి.రాంబాబు, ఆస్పిరేషనల్ బ్లాక్ కో- ఆర్డినేటర్ మోహన్ సందీప్, నియోజకవర్గ యంగ్ ప్రొఫెషనల్ నరేష్, వెంగనాయకునిపాలెం సర్పంచి భూమన నరసింహారావు పాల్గొన్నారు.

భూసార పరీక్ష పత్రాలు చూపిస్తున్న రైతులు

కబడ్డీ పోటీల విజేతలు వీరే..

జయంతి (వీరులపాడు), న్యూస్‌టుడే: క్రిస్మస్ పండగను పురస్కరించుకొని ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి జయంతి గ్రామంలో నిర్వహిస్తున్న మండల స్థాయి కబడ్డీ తుది పోటీలు బుధవారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఎర్రుపాలెం మండలానికి చెందిన మల్లారెడ్డి మెమోరియల్ జట్టు విజేతగా నిలవగా.. రూ.7116 అందజేశారు. జయంతి గ్రామానికి చెందిన రైన్‌బో రైడర్స్, కమలాకర్ మెమోరియల్ జట్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆయా జట్లకు గ్రామ మాజీ సర్పంచి గువ్వల సత్యం జ్ఞాపికలు అందజేశారు.

విజేత జట్టుకు జ్ఞాపిక అందజేస్తున్న సత్యం

26 నుంచి చౌటపల్లిలో మండల స్థాయి..

చౌటపల్లి (వీరులపాడు), న్యూస్‌టుడే: క్రిస్మస్ పండగ, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని.. 7 బుల్లెట్స్ ఆధ్వర్యంలో మండల పరిధి చౌటపల్లిలో ఈ నెల 26 నుంచి మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు డీసీ మాజీ ఛైర్మన్, తెదేపా సీనియర్ నాయకుడు గురిజాల అజయ్‌కుమార్ తెలిపారు. వీరులపాడు, తెలంగాణ రాష్ట్రంలోని ఎర్రుపాలెం మండలాల పరిధిలోని జట్లకు పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు రూ.7116, రూ.5116, రూ.3116 ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

నేపాళం కాయలు తిని పిల్లలకు అస్వస్థత

ఏరియా వైద్యశాలలో చికిత్స

నందిగామ, న్యూస్‌టుడే: నేపాళం (జట్రోపా) కాయల పప్పులు తిని.. నందిగామ ముక్కపాటినగర్‌కు చెందిన ఎనిమిది మంది పిల్లలతో పాటు ఓ గృహిణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రిస్మస్ పండగ సెలవు కావడంతో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ముక్కపాటినగర్‌కు చెందిన ఎనిమిది మంది పిల్లలు ఆడుకునేందుకు రైతుపేట డౌన్‌కు వెళ్లారు. ఓ ఇంటి ఆవరణలో ఉన్న నేపాళం చెట్టు కాయలు కోసి వాటిలోని పప్పులు తిన్నారు. బాగున్నాయని చెప్పడంతో బొడ్డు జీవిత అనే గృహిణి కూడా తిన్నారు. దీంతో ఆమెతో పాటు పిల్లలు కొత్తపల్లి కల్యాణరావు, బొడ్డు బిట్టు, కమ్మగిరి సందీప్, బొడ్డుపల్లి పండు, మురుగూరి అవినాష్, సరిగొండ్ల వరుణ్, ప్రభాష్, బొడ్డు వర్షిణిలకు వాంతులు, విరోచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని వైద్యశాలకు తరలించి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ వేపూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యుడు జయప్రకాష్, ఆయుర్వేద వైద్యుడు కొప్పుల కృష్ణమూర్తి మాట్లాడుతూ నేపాళం కాయలోని పప్పులు తినడంతో పిల్లలు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఏదైనా అత్యవసరమైతే విజయవాడకు తరలిస్తామని చెప్పారు.

నేపాళం కాయలు, చెట్టు ఆకు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు

Wish you a Happy Christmas 2025 &
A Peaceful & Prosperous New Year 2026
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో...
బాల యేసును సందర్శించండి.. దీవెనలు పొందండి..
కృష్ణాజిల్లా, విజయవాడ కతోలికపీఠంలోని గురువులకు, మఠకన్యలకు, బ్రదర్స్‌కు, గృహస్థ క్రైస్తవులకు సర్వమానవాళికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ... మీ ఘనమైన జ్ఞాన తండ్రి...

మ॥ఘ॥ మోస్ట్ రెవరెండ్.
బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు SMM
విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు, ఉమ్మడి కృష్ణాజిల్లా.
"ప్రేమను పంచే మహానంద క్రిస్మస్... ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి"

(c) eenadu

విజయవాడ పశ్చిమ

రహదారి సమస్య పరిష్కరించండి

ఎంపీ కేశినేని శివనాథ్‌కు వినతిపత్రం అందజేస్తున్న అపార్టుమెంట్ వాసులు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: జోజినగర్‌లోని ఎస్.కె.టి వెస్ట్ మెడోస్ అపార్టుమెంట్ వాసుల రహదారి సమస్య పరిష్కరించాలని కోరుతూ గురునానక్ నగర్‌లోని కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. సొసైటీ పేరుతో కొందరు వ్యక్తులు అపార్టుమెంట్‌కు ఉన్న రహదారిని మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఎంపీ వద్ద వాపోయారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అపార్టుమెంట్‌కు సంబంధించిన అనుమతులు అన్ని సక్రమంగా ఉన్నందున ఎంపీ సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అపార్టుమెంట్ కమిటీ ప్రెసిడెంట్ బెవర సాయి సుధాకర్, సభ్యులు పాల్గొన్నారు.

తెదేపా నాయకుడికి ఎంపీ పరామర్శ

చిట్టినగర్: తెదేపా నాయకుడు, న్యాయవాది, చిట్టినగర్‌లోని శ్రీనగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావును విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ బుధవారం పరామర్శించారు. శ్రీనివాసరావు మాతృమూర్తి పిళ్లా నూకమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గొల్లపాలెంగట్టు, ఆర్‌సీఎం పాఠశాల ఎదురుగా ఉన్న శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి నూకమ్మ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వివిధ పార్టీల, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి చంద్రమౌళి పురానికి చెందిన పి. రామకృష్ణ రూ. 1,00,116 విరాళాన్ని బుధవారం అందజేశారు. దాత కుటుంబానికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేదపండితుడు వారికి అమ్మవారి చిత్రపటం, విరాళం రసీదు అందజేశారు.

దాత రామకృష్ణకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న వేదపండితుడు

ది దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్. నెం. H-953, విజయవాడ.

(అండర్ లిక్విడేషన్)

ఇందుమూలంగా యావన్మంది ది దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్, డిపాజిట్ దారులకు తెలియజేయునది ఏమనగా, 08-11-2024న రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) వారు ది దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ యొక్క లైసెన్సు రద్దు పరిచి, లిక్విడేటరును నియమించుటకు ఆదేశించటమైనది. కమిషనర్ ఫర్ కోఆపరేషన్ మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ వారు ప్రభుత్వ లిక్విడేటర్‌ను ఫైల్ నెం.AGC 06-25023(31)/26/2023-ULPE-CCRCS తేది.15-11-2024 ప్రకారం నియమించటమైనది. బ్యాంకు లైసెన్స్ రద్దు అయిన కారణంగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) వారు డిపాజిట్‌దారులకు అనుమతించబడిన డిపాజిట్ మొత్తం (రూ. 5,00,000/- అక్షరాల ఐదు లక్షలు వరకు మాత్రమే) తిరిగి చెల్లించుటకు డిపాజిట్‌దారుల వివరములను పంపించవలసినదిగా కోరియున్నారు. తదనుగుణంగా ఇప్పటివరకు మొత్తం 1512 మంది డిపాజిట్‌దారులకు డి.ఐ.సి.జి.సి. క్లయిమ్ సెటిల్‌మెంట్ ద్వారా సుమారు రూ. 25.27 కోట్లు చెల్లింపు చేయబడినది. ఇంకా ఇప్పటికీ DICGC క్లయిము సెటిల్‌మెంట్ చేసుకోని డిపాజిట్‌దారులు నుంచి రూ. 5,00,000/- వరకు క్లయిమ్ సెటిల్‌మెంట్లకు రెండవ విడత లిస్ట్ తయారీకి తద్వారా DICGCకి పంపుటకు దరఖాస్తులను 31-01-2026 వరకు ఆహ్వానించడమైనది. కావున డిపాజిట్ దారులు ఈ క్రింది వివరములను 31-01-2026లోపు దుర్గా బ్యాంకు మెయిన్ బ్రాంచి, RR అప్పారావు వీధి, 1 టౌన్, విజయవాడనందు సమర్పించవలసినదిగా కోరడమైనది.

1. అంగీకార పత్రము 2. ఆధార్ కార్డు 3. పాన్ కార్డు 4. డిపాజిట్ పత్రము 5. దుర్గా బ్యాంకు పాస్ పుస్తకము 6. ఆధార్‌తో అనుసంధానించియున్న ఇతర బ్యాంకు పాస్ పుస్తకము.

పై వివరములు 31-01-2026 తేదీలోపు సమర్పించిన యెడల మీ యొక్క వివరములను DICGC వారికి పంపి, మీ యొక్క డిపాజిట్లు తిరిగి చెల్లించుటకు చర్యలు తీసుకొనబడును.

గమనిక: గతంలో DICGC ద్వారా క్లయిమ్ పొందిన వారికి ఈ స్కీము వర్తించదు.

సం/- ఎస్.శ్రీనివాసరెడ్డి, లిక్విడేటర్

ది దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్., విజయవాడ

వివరములకు ఈ క్రింది ఫోన్ నెంబర్‌ను సంప్రదించగలరు: 0866-2568716

పతకాల పంట.. భవిష్యత్తుకు బాట..

క్రీడల్లో ప్రతిభ చాటుతున్న విద్యార్థులు

చిట్టినగర్, న్యూస్‌టుడే

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతో పాటు ఏదో ఒక అంశంలో ప్రావీణ్యం అవసరం. ఆ కోవలో కొత్తపేట కేబీఎన్ కళాశాల విద్యార్థులు సత్యప్రసాద్‌రాజు యోగాలో, బాక్సింగ్‌లో యశ్వంత్ రాణిస్తుండగా, చిట్టినగర్ శ్రీగౌతమ్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థి జశ్వంత్ చదరంగంలో ముందుకు కదులుతూ సత్తా చాటుతున్నారు. ఆ క్రీడాకారుల గురించి తెలుసుకుందామా..

వరల్డ్ ఛాంపియన్‌షిప్ లక్ష్యంగా

రామవరప్పాడుకు చెందిన నజరయ్యరాజు, సుజాత దంపతుల కుమారుడు సత్యప్రసాద్‌రాజు. యోగా 10 ఏళ్లుగా సాధన చేస్తున్నాడు. జిల్లా స్థాయిలో-15 బంగారు పతకాలు, రాష్ట్ర స్థాయిలో 8 బంగారు సతకాలు, 8 రజత పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. 2023లో రాజస్థాన్‌లో, 2025 కేరళలో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో కాంస్య, రజత పతకాలు సాధించాడు. 2025 సింగ్‌పూర్‌లో ఇంటర్నేషనల్ 10వ ఏషియన్ యోగా అండ్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో బంగారం-2, రజత-1 పతకాలు సొంతం చేసుకున్నాడు. 2025 డిసెంబరు చెన్నైలో జరిగిన అఖిల భారత విశ్వవిద్యాలయాల పోటీల్లో కృష్ణా వర్సిటీ తరపున పాల్గొని దేశంలోనే 6వ స్థానంలో నిలిచాడు. విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్రలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కనే యోగా సాధన చేసి అభినందనలు అందుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ మెడల్ సాధించాలనేది భవిష్యత్తు లక్ష్యమని చెబుతున్నాడు. **- పోరంకి సత్యప్రసాద్ రాజు, యోగా డిప్లొమో**

జాతీయ స్థాయిలో రాణింపు

న్యూగిరిపురంలో ఉండే ఏసుబాబు, స్వరూపరాణిల కుమారుడు యశ్వంత్. బాక్సింగ్‌లో 5 ఏళ్లుగా శిక్షణ పొందుతున్నాడు. జిల్లా స్థాయిలో-6, రాష్ట్రస్థాయిలో-5 బంగారు పతకాలు పొందాడు. 2023 డెకత్లాన్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. 2025 లయోలా కళాశాలలో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకుని అఖిల భారత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. 2026 మార్చిలో హరియాణాలో నిర్వహించిన పోటీల్లో తన పంచ్‌లతో సత్తా చాటనున్నాడు. భవిష్యత్తులో రైల్వేలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో స్థిరపడాలని తన లక్ష్యం. **- పి.యశ్వంత్, బాక్సింగ్**

చదరంగంపై ఆసక్తి

చిట్టినగర్‌లో నివసించే చిలకలపల్లి దుర్గారావు, సత్యావతి దంపతుల కుమారుడు జశ్వంత్. శ్రీగౌతమ్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. చదరంగం పట్ల ఆసక్తి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మూడేళ్లుగా శిక్షణ పొందుతున్నాడు. ఇప్పటి వరకు 30కి పైగా బహుమతులు, పతకాలు సాధించాడు. భవిష్యత్తులో గ్రాండ్ మాస్టర్ కావాలనేది జీవిత లక్ష్యం. **- జశ్వంత్, 8వ తరగతి**

టౌన్ ప్లానింగ్ సిబ్బందిని అడ్డుకున్న భవన యజమానులు

వివాదాస్పదమైన భవనం

చిట్టినగర్, న్యూస్‌టుడే: అక్రమ కట్టడాన్ని పరిశీలనకు వెళ్లిన తమని భవన నిర్మాణదారులు అడ్డుకుని దురుసుగా వ్యవహరించారని టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఆరోపించారు. చిట్టినగర్ ఉప్పలపాటి రామచంద్రరాజువీధి ఎదురుగా నగరపాలక సంస్థ అనుమతులు లేకుండా 3వ అంతస్తు పైకప్పు వేశారని వివరించారు. అక్రమంగా నిర్మించిన మిగతా భవనాలను పగలగొట్టిన అనంతరం తమ భవనం కూడా తొలగించాలని భవన నిర్మాణదారులు తమను ఇష్టానుసారంగా మాట్లాడారని వివరించారు. ఇప్పటికే అక్రమ నిర్మాణంపై నోటీసు ఇచ్చామని, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణనాయక్ తెలిపారు.

ఏఐ సాంకేతికతపై పట్టు సాధించాలి

భవానీపురం, న్యూస్‌టుడే: ప్రస్తుతం మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు ఏఐపై పట్టు సాధించాలని గీతం విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ మనోజ్‌బాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక నలంద డిగ్రీ, పీజీ కళాశాలలో మేధ మిలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఈ విధమైన కార్యక్రమాలు దోహదం చేస్తాయని తెలిపారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐను విస్తృతంగా వినియోగిస్తారని వెల్లడించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ షేక్.కాశీంషా, అధ్యాపకులు, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

బహుమతులు పొందిన విద్యార్థులు

విధేయతకు పట్టం

చిట్టినగర్, న్యూస్‌టుడే: తెలుగుదేశం ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ ప్రాంతానికి చెందిన పేరాబత్తుల వెంకటేశ్వరరావు(రమణ) నియమితులయ్యారు. డివిజన్ అధ్యక్షులుగా పని చేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు.

విద్యాధరపురం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధికార ప్రతినిధిగా పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురానికి చెందిన రేగళ్ల లక్ష్మణరావును నియమిస్తూ విజయవాడ పార్లమెంటరీ పార్టీ కమిటీ లిస్టును బుధవారం విడుదల చేసింది.

వెంకటేశ్వరరావు (రమణ)

రేగళ్ల లక్ష్మణరావు

పోటీలకు ప్రాజెక్టు ఎంపిక

విజయవాడ సిటీ: కానూరు మురళీ రిసార్ట్స్‌లో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మైలవరం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, జిల్లా సైన్స్ అధికారి కె.పిచ్చేశ్వరరావు తెలిపారు.



(c) eenadu

విజయవాడ మధ్య

అనారోగ్య బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌తో ఊరట

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం ఊరటనిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం అజిత్‌సింగ్‌నగర్‌లోని తెదేపా కార్యాలయంలో 61వ డివిజన్‌కు చెందిన ఇద్దరికి రూ.95వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆకుల సూర్యప్రకాశ్, ఇన్‌ఛార్జి దాసరి దుర్గారావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సీతారాంపురం–63036 11232, పాయకాపురం– 90631 44761

స్పందనకు వందనం.. ✦ వాంబేకాలనీ శ్మశానవాటిక సమీపంలో పక్కకాలువలో పూడిక పేరుకుందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. దీనిపై మంగళవారం 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. స్పందించిన పారిశుద్ధ్య అధికారులు.. కార్మికులతో పూడిక తీయించారు. ✦ నందమూరినగర్ పదో లైన్‌లో చెత్త సేకరణకు సిబ్బంది రావడం లేదు. 'ఈనాడు' వార్తకు స్పందించిన పారిశుద్ధ్య అధికారులు స్పందించారు. కార్మికులతో చెత్త సేకరించారు. – న్యూస్‌టుడే, పాయకాపురం

? శాంతినగర్ ఎన్టీఆర్ బొమ్మ కూడలిలో రోడ్డుపై పేరుకుపోతున్న చెత్తను తరలించడం లేదు. - **అశోక్, స్థానికుడు**

✔ చెత్త తరలించేందుకు చర్యలు తీసుకుంటం.

- **శివరామకృష్ణ, శానిటరీ అధికారి**– న్యూస్‌టుడే, పాయకాపురం

26న విజయవాడలో ప్రదర్శన, బహిరంగ సభ

గాంధీనగర్, న్యూస్‌టుడే: సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న సాయంత్రం 4గంటలకు జింఖానా గ్రౌండ్స్ నుంచి లెనిన్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు తెలిపారు. బుధవారం దాసరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల చరిత్రలో అనేక పోరాటాలు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశామన్నారు. ఆ రోజు జాతీయ, రాష్ట్ర నాయకులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు లంక దుర్గారావు, బుట్టి రాయప్ప, తాడి పైడయ్య, పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణారావు, ఎ.రాము, పేరయ్య తదితరులు పాల్గొన్నారు.

సమర్థంగా బాధ్యతలు నిర్వహించాలి

అనూరాధను సత్కరిస్తున్న బొండా ఉమా

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలిగా గద్దె అనూరాధ సమర్థంగా బాధ్యతలు నిర్వహించాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా బుధవారం బీఆర్‌టీఎస్ రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉమాని మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఉమా సూచించారు. గద్దె అనూరాధ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఘంటా కృష్ణమోహన్, గొట్టుముక్కల వెంకీ, మాల్యాద్రి, వెలగపూడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

చోరీలతో హడలెత్తి.. గంజాయి బ్యాచ్‌తో విసుగెత్తి..

న్యూస్‌టుడే, పాయకాపురం

అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన ప్రదేశం

వాంబేకాలనీ హెచ్ బ్లాక్‌లో గత రెండు నెలల్లో అర్ధరాత్రి వేళ సుమారు 14 దొంగతనాలు జరిగాయి. అన్నీ మూడో అంతస్తుల్లో ఉన్నవే. తాళాలు వేసిన, ఒంటరి మహిళలు ఉండే ఇళ్లే లక్ష్యంగా చోరీలు జరిగాయి. చోరీ సమయంలో మిగతా ఇళ్లకు బయట గడిగ పెట్టి సొత్తుతో పారిపోతున్నారు. ఓ ఇంట్లో సుమారు రూ.20వేలు విలువైన సామాన్లు, వెండి, నగదు పోయాయి. దీనిపై నున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే 'చిన్న వస్తువులే కదా! మీరే జాగ్రత్తగా ఉండాలి' అంటూ దాట వేస్తున్నారని స్థానిక మహిళలు ఇటీవల ఎమ్మెల్యే బొండా ఉమా డివిజన్ పర్యటనకు రాగా ఫిర్యాదు చేశారు.

గంజాయి బ్యాచ్‌లపై కొరవడిన నిఘా

61వ డివిజన్ పాయకాపురం శాంతినగర్ పైపుల రోడ్డు మసీదు వెనుక ఉన్న పెద్ద పార్క్ గంజాయి బ్యాచ్‌కు నిలయంగా మారింది. రాత్రి 9గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల మధ్య ఇక్కడికి గుంపులుగా వచ్చి గంజాయి తాగుతున్నారని, ఈ వీధిలోని వారు అడిగితే దాడులు చేస్తున్నారని మహిళలు వాపోతున్నారు. కొన్నిసార్లు హిజ్రాలు సైతం ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. మైదానంలో మందుసీసాలు, నిరోధ్ ప్యాకెట్లు సైతం పడి ఉన్నాయి. పోలీసుల నిఘా కొరవడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బహిష్కరణకు గురైనా..

నున్న పోలీసు స్టేషన్ పరిధిలో సుమారు 300 మందికి పైగా రౌడీషీటర్లు, నగర బహిష్కరణకు గురైన వ్యక్తులు, గంజాయి విక్రయించే వారిపై వివిధ సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. వారు యథేచ్ఛగా వాంబే కాలనీకి వచ్చి తిరుగుతున్నా పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై నున్న సీఐ కృష్ణమోహన్‌ను వివరణ కోరగా చోరీలు జరిగింది వాస్తవం కాదని, గంజాయి ముఠాలపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

క్విజ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

విజేతలతో ప్రధానోపాధ్యాయుడు ఉమర్‌అలీ

సత్యనారాయణపురం (గాంధీనగర్), న్యూస్‌టుడే: స్థానిక ఏకేటీపీఎం సీహెచ్ పాఠశాలలో బుధవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. 8వ తరగతికి చెందిన పి.వినయ్‌సాయి ప్రథమ, కె.ఆకాష్ ద్వితీయ, ఎం.హేమంత్‌కుమార్ తృతీయ స్థానాల్లో నిలిచారు. ప్రధానోపాధ్యాయుడు ఉమర్‌అలీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

పీ4 పథకంతో మహిళల ఆర్థిక బలోపేతానికి కృషి

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే: పీ4 పథకం ద్వారా పేదల సంక్షేమాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని, ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. గత వారంలో

మహిళలకు కుట్టుమిషన్లు అందిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాదర్బారులో ఆరుగురు మహిళలు జీవనోపాధికి కుట్టుమిషన్లు అవసరమని అర్జీ పెట్టుకున్నారు. బుధవారం అజిత్‌సింగ్‌నగర్‌లోని తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే బొండా ఉమా తన సొంత నిధులతో పీ4 పథకం ద్వారా ఆరుగురికి కుట్టుమిషన్లు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఎరుబోతు రమణారావు, 30వ డివిజన్ క్లస్టర్ ఇన్‌ఛార్జి ఘంటా కృష్ణమోహన్, విజయ్‌కృష్ణ సూపర్ బజార్ ఛైర్మన్ వెలగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సైన్స్ ఎక్స్‌పో విజేతలకు అభినందనలు

సత్తా చాటిన విద్యార్థులతో కె.రాజేంద్ర

సీతారాంపురం, న్యూస్‌టుడే: స్థానిక ఐకాన్ పబ్లిక్ స్కూల్‌లో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన 10వ సైన్స్ ఎక్స్‌పో-2025లో విజేతలుగా నిలిచిన ప్రైమరీ విద్యార్థులను స్కూల్ డైరెక్టర్ కె.రాజేంద్ర అభినందించారు. రాజేంద్ర మాట్లాడుతూ స్కూల్ విద్యా క్యాలెండర్‌లో సైన్స్ ఎక్స్‌పో ఒక ప్రధాన కార్యక్రమమన్నారు. ఎక్స్‌పోను నగర పరిసర ప్రాంతాల నుంచి 4113 మంది సందర్శించడం గర్వకారణమన్నారు. స్కూల్ డైరెక్టర్లు ఎం.లక్ష్మీప్రసాద్, పార్థసారథి, ప్రిన్సిపల్ ప్రవీణ్ విజేతలను అభినందించారు.

జూడో పోటీల్లో పసిడి పతకం

ఝాన్సీ ప్రతాప్‌ను అభినందిస్తూ..

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: గాంధీనగర్‌లోని చిట్టూరి హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆర్.ఝాన్సీ ప్రతాప్ రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో సత్తా చాటి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడని స్కూల్ ప్రిన్సిపల్ పి.హారిక తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ను స్కూల్ కార్య నిర్వాహక కమిటీ కార్యదర్శి డి.సుజాత, కోశాధికారి ఎం.వరప్రసాద్, సభ్యుడు బాలకోటేశ్వరరావు, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

నేడు విద్యుత్తు బిల్లులు చెల్లించొచ్చు

సూర్యారావుపేట: క్రిస్మస్ సందర్భంగా గురువారం సెలవు రోజైనా జిల్లాలోని అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు తెరచి ఉంటాయని విద్యుత్తు సంస్థ ఎస్ఈ యు.హనుమయ్య తెలిపారు. విద్యుత్తు వినియోగదారులు ఈ అవకాశం వినియోగించుకుని తమ విద్యుత్తు బిల్లులు చెల్లించాలని కోరారు. దీంతో పాటు ఏపీసీపీడీసీఎల్ కస్టమర్ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే విద్యుత్తు సర్వీసు నంబరు యాప్‌లో రిజిస్టర్ చేసుకుని విద్యుత్తు బిల్లులను చెల్లించవచ్చన్నారు. అదేవిధంగా గూగుల్‌పే, ఫోన్‌పే, అమేజాన్‌పే, బిల్‌డెస్క్ యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లించవచ్చని ఎస్ఈ తెలిపారు.

పేదలకు ఉచితంగా పుల్కాల పంపిణీ

పుల్కాల తయారీని పరిశీలిస్తున్న నెల్లిబండ్ల బాలస్వామి తదితరులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: గవర్నర్‌పేట గోపు వారి సత్రం, అన్న సంతర్పణ సేవా సమితి సంయుక్తంగా నగరంలోని పేదలకు రోజూ సాంబారు అన్నం, 2,500 పుల్కాలు కూరతో సహా ఉచితంగా పంపిణీ చేస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా పుల్కాలు తయారు చేసే యంత్రాలను గోపు మురళీధర్ ఆర్య సమకూర్చుకున్నారు. వీటి సాయంతో పుల్కాలు, సాంబారు అన్నం తయారు చేసి ప్రభుత్వాస్పత్రికి వచ్చే సహాయకులకు, వన్‌టౌన్ బ్రాహ్మణ వీధి, సీతారాంపురంలో పేదలకు ఉచితంగా అందిస్తారు. బుధవారం ఉదయం స్థానిక కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి పుల్కాల తయారీ కేంద్రాన్ని పరిశీలించి నిర్వాహకులు మురళీధర్ ఆర్యను అభినందించారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో పేదలకు ఉచితంగా అందిస్తున్నందుకు ప్రశంసించారు. కార్యక్రమంలో కోటి, చింతా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

జీవో నంబరు 30తో 45ఏళ్ల కల సాకారం

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే: నందమూరినగర్‌లోని సుమారు 70 ఇళ్లకు రిజిస్ట్రేషన్ లేక ఇంటి యజమానులు 45 ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీవో నంబరు 30 తీసుకురావడానికి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఎంతగానో కృషి చేశారు. జీవో నంబరు 30 అమలుతో నియోజకవర్గ పరిధిలోని ఇళ్లకు సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం ఇటీవల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆరుగురికి ఇంటి పట్టాలు మంజూరయ్యాయి. బుధవారం దుర్గాపురంలోని తెదేపా కార్యాలయంలో ఆరుగురు కలిసి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని మిగిలిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి ఎరుబోతు రామారావు, రఘుబాబు, పండు, రంగారావు, బాలకృష్ణ, ఈశ్వర్, శివ తదితరులు పాల్గొన్నారు.

యువకుడిపై దాడి

మధురానగర్, న్యూస్‌టుడే: న్యూఆర్ఆర్‌పేటలోని ఎన్ఎస్ఆర్ చికెన్ దుకాణంలో పనిచేసే షేక్ సాదుల్లా (28) అనే యువకుడిపై యజమాని కుమారుడు యువరాజ్, దుకాణంలో పని చేసే రాము దాడి చేసినట్లు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 17న షేక్ సాదుల్లా పనికి వెళ్లలేదు. ఈ విషయాన్ని యజమానికి చెప్పమని తనతో పాటు పనిచేసే రాముకు చెప్పారు. అదే రోజు సాయంత్రం 6 గంటల సమయంలో సాయిబాబా గుడి వద్ద సాదుల్లా నిలబడి ఉండగా యజమాని కుమారుడు యువరాజు వచ్చి అతనితో గొడవ పెట్టుకుని రాయితో దాడి చేశాడు. కొద్ది సేపటికి చికెన్ కొట్టు యజమాని వచ్చి క్షమాపణ చెప్పి వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. దాని గురించి పట్టించుకోకపోవడంతో ఈ నెల 19న సాయంత్రం 6.30 గంటలకు చికెన్ దుకాణం వద్దకు వెళ్లగా అక్కడ పని చేసే రాము మళ్లీ దాడి చేశాడు. దీనిపై సాదుల్లా అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా యువరాజు, రాములపై కేసు నమోదు చేశారు.

ది దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్.
నెం. H-953, విజయవాడ.

(అండర్ లిక్విడేషన్)

ఇందుమూలంగా యావన్మంది ది దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్, డిపాజిట్ దారులకు తెలియజేయునది ఏమనగా, 08-11-2024న రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) వారు ది దుర్గా కో-అపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ యొక్క లైసెన్సు రద్దు పరిచి, లిక్విడేటరును నియమించుటకు ఆదేశించటమైనది. కమిషనర్ ఫర్ కోఆపరేషన్ మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ వారు ప్రభుత్వ లిక్విడేటర్‌ను ఫైల్ నెం.AGC 06-25023(31)/26/2023-ULPE-CCRCS తేది.15-11-2024 ప్రకారం నియమించటమైనది. బ్యాంకు లైసెన్స్ రద్దు అయిన కారణంగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) వారు డిపాజిట్‌దారులకు అనుమతించబడిన డిపాజిట్ మొత్తం (రూ. 5,00,000/- అక్షరాల ఐదు లక్షలు వరకు మాత్రమే) తిరిగి చెల్లించుటకు డిపాజిట్‌దారుల వివరములను పంపించవలసినదిగా కోరియున్నారు. తదనుగుణంగా ఇప్పటివరకు మొత్తం 1512 మంది డిపాజిట్‌దారులకు డి.ఐ.సి.జి.సి. క్లయిమ్ సెటిల్‌మెంట్ ద్వారా సుమారు రూ. 25.27 కోట్లు చెల్లింపు చేయబడినది. ఇంకా ఇప్పటికీ DICGC క్లయిము సెటిల్‌మెంట్ చేసుకోని డిపాజిట్‌దారులు నుంచి రూ. 5,00,000/- వరకు క్లయిమ్ సెటిల్‌మెంట్లకు రెండవ విడత లిస్ట్ తయారీకి తద్వారా DICGCకి పంపుటకు దరఖాస్తులను 31-01-2026 వరకు ఆహ్వానించడమైనది. కావున డిపాజిట్ దారులు ఈ క్రింది వివరములను 31-01-2026లోపు దుర్గా బ్యాంకు మెయిన్ బ్రాంచి, RR అప్పారావు వీధి, 1 టౌన్, విజయవాడనందు సమర్పించవలసినందిగా కోరడమైనది.

1. అంగీకార పత్రము 2. ఆధార్ కార్డు 3. పాన్ కార్డు 4. డిపాజిట్ పత్రము 5. దుర్గా బ్యాంకు పాస్ పుస్తకము 6. ఆధార్‌తో అనుసంధానించియున్న ఇతర బ్యాంకు పాస్ పుస్తకము.

పై వివరములు 31-01-2026 తేదీలోపు సమర్పించిన యెడల మీ యొక్క వివరములను DICGC వారికి పంపి, మీ యొక్క డిపాజిట్లు తిరిగి చెల్లించుటకు చర్యలు తీసుకొనబడును.

గమనిక: గతంలో DICGC ద్వారా క్లయిమ్ పొందిన వారికి ఈ స్కీము వర్తించదు.

సం/- ఎస్.శ్రీనివాసరెడ్డి, లిక్విడేటర్
ది దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్., విజయవాడ

వివరములకు ఈ క్రింది ఫోన్ నెంబర్‌ను సంప్రదించగలరు: 0866-2568716

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

విజయవాడ (రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కాకినాడటౌన్-వికారాబాద్: 07450/07451 ప్రత్యేక రైలు జనవరి 19న కాకినాడ టౌన్‌లో సాయంత్రం 4.45కి బయలుదేరి 20వ తేదీ ఉదయం 7 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 20వ తేదీ ఉదయం 9 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి రాత్రి 9.15కి కాకినాడ టౌన్ చేరుతుంది. సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగుడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతుంది.

నాందేడ్-కాకినాడ టౌన్: 07452/07453 ప్రత్యేక రైలు జనవరి 12వ తేదీ మధ్యాహ్నం 1.30కి నాందేడ్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు కాకినాడటౌన్‌లో బయలుదేరి 14వతేదీ ఉదయం 7 గంటలకు నాందెడ్ చేరుతుంది. ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.

మచిలీపట్నం-వికారాబాద్ : 07454/07455 ప్రత్యేక రైలు జనవరి 11, 18 తేదీల్లో మచిలీపట్నంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 11, 18 తేదీల్లో వికారాబాద్‌లో రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15కి మచిలీపట్నం చేరుతుంది. గుడివాడ, విజయవాడ, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతుంది.

కాకినాడటౌన్-మైసూర్ ప్రత్యేక రైళ్లు పొడిగింపు : రైలు నంబరు 07033/07034 ప్రత్యేక రైళ్లు జనవరి 16, 17, 19, 20, 23, 24, 26, 27, 30, 31 తేదీల్లో ప్రతి సోమ, మంగళ, శుక్ర, శని వారాల్లో రాకపోకలు సాగిస్తాయి. సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, యాదగిరి, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగళూరు స్టేషన్లలో ఆగుతాయి.

నేతాజీ వంతెన వద్ద సబ్‌వే నిర్మించండి

జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రతిపాదనలు

న్యూస్‌టుడే, విజయవాడ నేరవార్తలు: విజయవాడ నగరం నడిబొడ్డు గుండా రెండు జాతీయ రహదారులు పోతున్నాయి. వీటిపై నిత్యం వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానంగా కృష్ణలంకలో వందల మంది నగరంలోకి వచ్చేందుకు జాతీయ రహదారులను దాటాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరిగిపోతుంటాయి. ఈ ఏడాది ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో జాతీయ రహదారులున్న పోలీస్‌స్టేషన్ల పరిధిలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు జరిగాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారులపై ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం నడుం బిగించారు. ట్రాఫిక్ సీఐలతో కలిసి జాతీయ రహదారుల శాఖ ప్రాంతీయ అధికారి రాకేష్‌కుమార్‌సింగ్‌ను కలిసి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. జాతీయ రహదారులపై రాత్రివేళ లైటింగ్ తక్కువగా ఉండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించారు. వీటి నివారణకు పలు ప్రతిపాదనలు చేశారు.

ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి రాకేష్‌కుమార్ సింగ్‌తో సమావేశమైన ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం ట్రాఫిక్ సీఐలు

'ఈనాడు'లో ప్రచురితమైన కథనం

ట్రాఫిక్ అధికారుల ప్రతిపాదనలివే..

★ జాతీయ రహదారులపై అన్ని కూడళ్లలో లైటింగ్ పెంచాలి. ★ కృష్ణలంక నేతాజీ వంతెన వద్ద రాకపోకలకు వీలుగా సబ్‌వే నిర్మాణం. ★ ఎనికేపాడు వద్ద ప్రమాదానికి కారణమైన వాహనాలను తొలగించేందుకు క్రేన్ ఏర్పాటు. ★ ఎనికేపాడు ఫోర్డ్ కంపెనీ కటింగ్ వద్ద నిరుపయోగంగా ఉన్న ఫుట్‌పాత్ వెడల్పు తగ్గింపు. ★ రామవరప్పాడు వంతెన వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేదా సబ్‌వే నిర్మించాలి. ★ కనకదుర్గమ్మ వారధి వద్ద గుంటూరు బస్టాపు కూడలిలో వాహనాలతో గందరగోళం ఉంది. వాహనాలను నియంత్రించేందుకు సిగ్నల్ లైటు ఏర్పాటు చేయాలి. ★ ప్రతి కూడలిలో సోలార్ బ్లింకర్స్ ఏర్పాటు చేయాలి. ★ జాతీయ రహదారులపై 'క్యాట్ ఐస్' బిగించాలి.

పార్టీ ఆదేశానుసారం ఆఫ్కాఫ్ ఛైర్మన్‌ను ఎన్నుకోవాలి

మాట్లాడుతున్న మంత్రి కొల్లు, పల్లా శ్రీనివాసరావు

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : విజయవాడ ఎంజీ రోడ్డులోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో ఆఫ్కాఫ్ జిల్లా అధ్యక్షులతో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 26న నిర్వహించనున్న ఆఫ్కాఫ్ ఛైర్మన్ ఎన్నికపై చర్చించారు. ప్రతిఒక్కరితో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు. అనంతరం మత్స్యకారుల సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలియజేశారు. అవసరమైన నిధుల కోసం ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపిస్తామని మంత్రి రవీంద్ర తెలియజేశారు.

రాష్ట్ర స్కూల్ గేమ్స్ బాలికల క్రికెట్ విజేత గుంటూరు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నున్నలోని గ్రీన్ వీల్స్ మైదానంలో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-17 బాలికల క్రికెట్ టోర్నీలో గుంటూరు జట్టు విన్నర్ ట్రోఫీ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుంటూరు జట్టు 16 పరుగుల తేడాతో చిత్తూరు జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుంటూరు జట్టు ఐదు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. గుణచంద్రిక 39 పరుగులతో రాణించారు. ప్రత్యర్థి బౌలర్ కుందన రెండు వికెట్లు కూల్చింది. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్ ప్రియాంక మూడు వికెట్లు కూల్చగా.. గుణచంద్రిక, వర్ష చెరో వికెట్ పడగొట్టారు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో కర్నూలు జట్టు 33 పరుగుల ఆధిక్యంతో కడప జట్టుపై విజయం సాధించింది. కర్నూలు జట్టు 101 పరుగులు చేయగా... కడప జట్టు 68 పరుగులు మాత్రమే చేసింది. విజస్ విద్యా సంస్థల కార్యదర్శి, కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. విజస్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.గోపాలకృష్ణ, టోర్నీ పరిశీలకుడు బూపాల్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి టి.శ్రీలత, కృష్ణా జిల్లా స్కూల్ గేమ్స్ కార్యనిర్వాహక కార్యదర్శి జి.రాంబాబు, పీడీలు టి.విజయకుమార్, ఎంపీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సత్యనారాయణరెడ్డి చేతుల మీదుగా విన్నర్ ట్రోఫీ అందుకుంటున్న గుంటూరు బాలికల జట్టు

వినియోగదారులకు అవగాహన తప్పనిసరి

విద్యాధరపురం, న్యూస్‌టుడే: వినియోగదారులు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పౌరసరఫరాల విభాగం ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంబంధించిన గోడపత్రాలను పౌరసరఫరాల విభాగం అధికారులు, కలెక్టర్ లక్ష్మీశతో కలిసి ఎండీ ఢిల్లీరావు బుధవారం విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ న్యాయ పాలన ద్వారా సత్వర పరిష్కారం ఏవిధంగా లభిస్తుందో వివరించారు. వినియోగదారుల కోర్టుల తీర్పులు వేగంగా, సమర్థవంతంగా వెలువడటంలో డిజిటల్ పద్ధతుల ప్రాముఖ్యం గుర్తించాలన్నారు. 1986 వినియోగదారుల చట్టానికి 2019 నాటి చట్టానికి ప్రస్తుత పరిరక్షణ చట్టానికి మధ్య ఉన్న వ్యత్యాసాలను వివరించారు. ప్రస్తుత కొత్త చట్టం ప్రకారం వినియోగదారుడు ఆన్‌లైన్‌లో కేసు నమోదు చేసే అవకాశం లభించిందన్నారు. పౌరసరఫరాల సంస్థ సంచాలకుడు గోవిందరావు మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా బంగారు దుకాణాల్లో ఒక మిల్లీగ్రామ్ స్కేల్ కచ్చితత్వాన్ని అమలు చేయడం ఒక విజయంగా భావించాలన్నారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ వినియోగదారులేనన్నారు. వినియోగదారుల హక్కులపై విద్యార్థి దశ నుంచి అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ కృష్ణచైతన్య, జేసీ ఇలక్కియా, పౌరసరఫరాల అదనపు సంచాలకులు రంగకుమారి, విద్యాశాఖాధికారి చంద్రకళ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రాలను విడుదల చేస్తున్న పౌరసరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు, సంచాలకుడు గోవిందరావు, కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఇలక్కియా

కనకమేడలను కలిసిన బీబీఏ కార్యవర్గ సభ్యులు

గవర్నర్‌పేట: భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌కు బెజవాడ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు. బీబీఏ అధ్యక్షుడు ఎ.కె.బాషా, జనరల్ సెక్రటరీ కె.వి.రంగారావు, కోశాధికారి ముద్దాడ సత్యనారాయణ తదితరులు బుధవారం సాయంత్రం రవీంద్రకుమార్‌ను కలుసుకుని అభినందించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. శ్రీకృష్ణ, జయరాం, రాజ్యలక్ష్మి, శివాజీ పాల్గొన్నారు.

రవీంద్రకుమార్‌కు అభినందనలు తెలుపుతూ...

జగన్మాత సేవలో...

ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. దేవస్థానం ఏఈవో వెంకటరెడ్డి, పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయం

పాయకాపురం, న్యూస్‌టుడే: ఏసు క్రీస్తు బోధనలు అనుసరణీయమని కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. గురువారం క్రిస్మస్ పండగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. దైవదూతగా వచ్చిన ఏసు త్యాగం, ప్రేమ, కరుణలతో ప్రజలందరికి ఒక మార్గం చూపారని తెలిపారు. పాపులను కూడా క్షమించడం, ఆయన క్షమాగుణానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇతరుల కోసం కూడా ప్రార్థనలు చేసే గొప్ప మనసు క్రైస్తవుల సొంతమని, ఈ పర్వదినం జిల్లా ప్రజలందరికి ఆనందం, ఆరోగ్యం, సమృద్ధి తీసుకురావాలని ప్రకటనలో ఆకాంక్షించారు.

పుర మిత్ర యాప్‌పై అవగాహన కల్పించండి

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన 'పుర మిత్ర' యాప్‌ ప్రతిఒక్కరూ ఉపయోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన యాప్‌ని ప్రజలు తమ ఇంటి నుంచే ఉపయోగించుకొని సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని అధికారులు ప్రజలకు కచ్చితంగా తెలియజేయాలని సూచించారు. యాప్ వినియోగంపై ప్రచారం కల్పించాలని అన్నారు. యాప్‌ని ప్రజలు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పుర మిత్ర ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలు వీధి దీపాలు, చెత్త వంటి అనేక సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని, 122 సేవలు పొందేందుకు వీలుందని అన్నారు. సమస్య పరిష్కార స్థితిని సైతం తెలుసుకోవచ్చని అన్నారు. ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, డ్రైయినేజీ ఛార్జీలు, ట్రేడ్ లైసెన్సు ఫీజులు యాప్ ద్వారా చెల్లించేలా చూడాలని అన్నారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప్రతి వార్డు సచివాలయం పరిధిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమిషనర్ సూచించారు.

మాట్లాడుతున్న కమిషనర్ ధ్యానచంద్ర

ఆర్థిక ప్రగతి రుణాలు దోహదం

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో స్వయం సహాయక సంఘాల సభ్యులు వివిధ వ్యాపారాల నిర్వహించడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ వి.చంద్రశేఖరన్, డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎన్‌వీ నాన్చారావు అన్నారు. మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ఎ ప్లస్ కన్వెన్షన్‌లో ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు రూ.1450 కోట్ల రుణ చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాలకు ఇండియన్ బ్యాంక్ రుణాలు అందిస్తూ ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఇండియన్ బ్యాంక్ హైదరాబాద్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రనీష్ కుమార్, అమరావతి జోనల్ మేనేజర్ ఎన్.గౌరీశంకరరావు తదితరులు పాల్గొన్నారు.

చెక్కు అందజేస్తున్న చంద్రశేఖరన్, నాన్చారావు తదితరులు

నాట్యాచార్యులు సురవరపు రమేష్‌బాబు కన్నుమూత

రమేష్ (పాత చిత్రం)

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: నాట్యాచార్యులు, జర్నలిస్ట్, కవి, స్వతంత్ర్య భారతి రూపక సృష్టికర్త సురవరపు రమేష్ బాబు బుధవారం ఉదయం మొగల్రాజపురంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని పలువురు నాట్యాచార్యులు, కళాకారులు దర్శించి నివాళులు అర్పించారు. భార్య రమావాణి, కుమార్తెలు యశస్విని, తేజస్విని, ప్రియదర్శిని కూడా నాట్యకళాకారులుగా సేవలందిస్తున్నారు. ఆయన మరణం తెలుగు కళారంగానికి తీరని లోటని పలువురు కళాకారులు పేర్కొన్నారు. తెలుగుభాష, సంస్కృతి, సంప్రదాయాలపై అపారమైన అభిమానంతో ఆయన అనేక మందిని నాట్యకళాకారులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. స్వతంత్ర్య భారతి నృత్యరూపకం విశేష ప్రజాదరణ పొందగా, హిందీలోనూ అనువదించి ప్రదర్శించారని తెలిపారు. మధ్యాహ్నం కృష్ణలంక శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

అదనపు కట్నం తేవాలని వేధింపులు

★ గ్యాస్ పైపు కట్ చేసి చంపేందుకు యత్నం
★ భర్త, అత్త, ఆడపడుచులపై కేసు నమోదు

మధురానగర్, న్యూస్‌టుడే: పెళ్లై రెండేళ్లు కాకముందే అదనపు కట్నం తీసుకురావాలని వేధించడమే కాకుండా గ్యాస్ పైప్ కట్ చేసి చంపేందుకు ప్రయత్నించిన భర్త, అత్త, ఆడపడుచులపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. అజిత్‌సింగ్‌నగర్ లూనా సెంటరుకు చెందిన శంకర విజయలక్ష్మి, సుకుమార్‌లకు 2024 ఫిబ్రవరి 14న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. రూ.4లక్షల నగదు, 3 కాసుల బంగారం, రూ.లక్ష ఆడపడుచు కట్నం ఇచ్చారు. పెళ్లయిన 10 రోజులకే తెచ్చిన కట్నం సరిపోదని మరో రూ.5లక్షలు తీసుకురావాలని భర్త సుకుమార్, అత్త రాణి, ఆడపడుచు జ్యోత్స్న వేధించడం ప్రారంభించారని విజయలక్ష్మి చెబుతున్నారు. తన తండ్రి చనిపోయారని, అంత డబ్బు తీసుకురాలేననడంతో అప్పు తీసుకుని అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత నెల 26న సుకుమార్ డ్యూటీకి వెళ్లారు. అత్త రాణి టీ పెట్టేందుకు వంట ఇంట్లోకి వెళ్లగా విజయలక్ష్మి బెడ్‌రూమ్‌లో బట్టలు సర్దుతున్నారు. ఈ క్రమంలో గ్యాస్ వాసన రావడంతో వంట ఇంట్లోకి వెళ్లి చూడగా గ్యాస్ పైపు కట్ చేసి ఉంది. ఇంటి తలుపులు బయట నుంచి గడియ పెట్టి ఉండడంతో కేకలు వేయగా పై ఇంట్లో ఉన్న వారు ఇంటి తలుపులు తెరిచారు. జరిగిన ఘటనపై విజయలక్ష్మి అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిని ఇంటి నుంచి గెంటేశారు!

కొడుకు, కోడలిపై ఫిర్యాదు

మధురానగర్, న్యూస్‌టుడే: ఆస్తమాతో బాధ పడుతున్న తల్లిని ఇంటి నుంచి గెంటేయడమే కాకుండా ఆమె పేరుతో ఉన్న ఇంటిని తనకు రిజిస్టర్ చేయాలంటూ వేధిస్తున్న కొడుకు, అతనికి సహకరిస్తున్న కోడలిపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. లూనా సెంటరుకు చెందిన శంకర రాణి (52) తన సొంత ఇంట్లో కొడుకు, కోడలితో కలిసి ఉంటోంది. కొడుకు సుకుమార్ గాంధీనగర్‌లోని ఒక సంస్థలో గుమాస్తాగా పని చేస్తున్నారు. రాణికి ఆస్తమా ఉండడంతో అది పిల్లలకు అంటుకుంటుందంటూ కోడలు విజయలక్ష్మి ఆమెను దుర్భాషలాడేది. భర్తతో చెప్పి ఈ ఏడాది మార్చిలో ఇంట్లో నుంచి వెళ్లగొట్టగా ఆమె అనాథాశ్రమంలో ఉంటోంది. ఈ క్రమంలో గత నెల 29న కుమారుడు సుకుమార్ తల్లి వద్దకు వచ్చి ఇంటికి రమ్మని ఆప్యాయంగా పిలిచాడు. అతని మాటలు నమ్మిన రాణి ఇంటికి వెళ్లింది. ఆ తరవాత ఇంటిని తన పేరున రాయాలని కొడుకు ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించింది. దీంతో కోపగించుకున్న కుమారుడు ఆమెను చంపుతానని బెదిరించి ఇన్‌హేలర్‌ను బలవంతంగా లాక్కున్నాడు. చీపురు కట్టతో కొట్టి బీరువా తాళాలు లాక్కుని ఇంటి పత్రాలు తీసేసుకున్నారు. ఆ తరవాత తల్లిని ఇంట్లో నుంచి గెంటేశారు. జరిగిన ఘటనపై రాణి పెద్దల సమక్షంలో పెట్టినా పట్టించుకోకపోవడంతో అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హోరాహోరీగా బ్యాడ్మింటన్ పోటీలు

మాట్లాడుతున్న హోం మంత్రి అనిత, వేదికపై శాప్ ఛైర్మన్ రవినాయుడు, శాప్ ఎండీ భరణి, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారకానాథ్, సెక్రటరీ అంకమ్మచౌదరి తదితరులు

సింగిల్స్‌లో తలపడుతున్న క్రీడాకారిణులు

నగరంలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పటమటలోని సీహెచ్‌ఆర్‌కే ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. కాసేపు షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

- విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే

పార్టీ నిర్ణయం శిరోధార్యం

ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు అనూరాధకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందిస్తున్న మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

విద్యాధరపురం, న్యూస్‌టుడే: తెదేపాలో వర్గాలు ఉండవని పార్టీ ఎవరిని అధ్యక్షులుగా నియమిస్తే అందరూ సైనికుల్లా పని చేయడానికి సిద్ధంగా ఉంటారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన గద్దె అనూరాధకు ఆమె కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ వెంకన్న బుధవారం అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా అనూరాధ పనితీరులో అవినీతి ఆరోపణలకు తావులేకుండా పని చేశారని పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు పని చేస్తానని తెలిపారు.

రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని వినతులు

చిట్టినగర్, న్యూస్‌టుడే: కొండ ప్రాంతవాసుల ఆర్థిక అభివృద్ధికి చేయూత ఇవ్వాలని, అందుకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీశను కోరినట్లు బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి.రావు తెలిపారు. స్పందించిన ఎంపీ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని.. కలెక్టర్ నిబంధనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తానని చెప్పినట్లు వివరించారు. శేఖర్‌బాబు, నాగరాజు, సత్యనారాయణమూర్తి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

28న చిన్నారులకు గ్రీటింగ్ కార్డ్ డిజైన్ పోటీలు

ఎన్టీఆర్ కలెక్టరేట్: గ్రీటింగ్ కార్డులకు ఉన్న ప్రాముఖ్యతను చిన్నారులకు తెలియపరిచి, వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకశక్తిని వెలికితీయాలనే ఆశయంతో, ఈ నెల 28న గ్రీటింగ్ కార్డు డిజైన్ కాంటెస్టను విజయవాడకు చెందిన ఆర్టిజో ఫైన్ ఆర్ట్స్ స్టూడియో, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ స్ఫూర్తి శ్రీనివాస్ తెలిపారు. గ్రీటింగ్ కార్డు డిజైన్ కాంటెస్ట్ పోస్టర్‌ను నగరంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ జి.లక్ష్మీశ బుధవారం ఆవిష్కరించారు.

రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

భవానీపురం: గొల్లపూడిలో మస్తాన్, సమీరా దంపతులు నివాసం ఉంటున్నారు. సమీరా గొల్లపూడి టైలరింగ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 23వ తేదీ రాత్రి దుకాణం వద్ద నుంచి ఇంటికి వెళ్తుండగా ఆటో ఢీకొనడంతో ఆమె గాయపడ్డారు. ఆటో డ్రైవర్ సుభానీ మద్యం సేవించి ఆటో నడుపుతూ ఢీ కొట్టినట్లు సమీరా భర్త మస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విధుల్లో అలసత్వం.. మాచవరం సీఐపై బదిలీ వేటు

వన్‌టౌన్ పీఎస్‌కు గుణరాం, మాచవరానికి డి.వి.రమణ బదిలీ ★ కమిషనరేట్‌లో నలుగురు సీఐల బదిలీ

డి.వి.రమణ

గుణరాం

న్యూస్‌టుడే, విజయవాడ నేరవార్తలు: ఎన్టీఆర్ కమిషనరేట్‌లో బుధవారం నలుగురు సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించిన మాచవరం సీఐ సీహెచ్.ప్రకాశ్‌పై బదిలీ వేటు పడింది. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో జోగి అనుచరులు ప్రభుత్వాసుపత్రిలో బీభత్సం సృష్టించారు. ఆసుపత్రి అద్దాలు పగలకొట్టారు. తాజాగా నాలుగు రోజుల కిందట మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను పట్టుకుని మాచవరం పోలీసులకు అప్పగించారు. వారిలో రాజేష్ అనే యువకుడు మాచవరం పోలీస్‌స్టేషన్ వద్ద పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. దీనిపై పోలీస్ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సీఐ ప్రకాశ్‌ను స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో స్పెషల్ బ్రాంచ్‌లో పని చేస్తున్న డి.వి.రమణను నియమించారు.

వన్‌టౌన్ సీఐగా గుణరాం: తాజా బదిలీల్లో వన్‌టౌన్ సీఐను కూడా మార్చారు. సైబర్ క్రైం సీఐగా పనిచేస్తున్న బి.గుణరాంను వన్‌టౌన్ సీఐగా నియమించారు. సైబర్ నేరాల నియంత్రణ, నేరాల కట్టడిపై ప్రజలకు అవగాహన కలిగించడంపై ఆయన విస్తృత ప్రచారం చేశారు. డిజిటల్ అరెస్టు అనేదే లేదంటూ ప్రజలకు తెలియజెప్పడంలో ఆయన విజయం సాధించారు. ఆయన తీసుకున్న ముందుజాగ్రత్త చర్యల కారణంగా సైబర్ నేరాలను చాలా వరకు కట్టడి చేశారు. మరోవైపు సురక్ష 360 కార్యక్రమంలో భాగంగా నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీస్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, యాప్‌ల రూపకల్పనలో తనదైన ముద్ర వేశారు. తాజా బదిలీల్లో గుణరాంను వన్‌టౌన్‌కు బదిలీ చేసి అక్కడి సీఐ జి.గురుప్రకాశ్‌ను సిటీ టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేశారు.

స్మృతివనానికి రూ.5లక్షల విరాళం



రాకేష్‌కి చెక్కు అందజేస్తున్న వాసవి క్లబ్ సభ్యులు

గాంధీనగర్, న్యూస్‌టుడే: అమరావతిలో ఏర్పాటు చేయనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనంలో శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటుకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సభ్యులు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ నూతన అధ్యక్షుడు సిద్దా సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో సభ్యులు ఎరుకుల రామకృష్ణ, వేముల హజరత్తయ్య గుప్తా, వంకదారు వాసుదేవరావుతో కలిసి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్, పొట్టి శ్రీరాములు స్మారక మెమోరియల్ ఛైర్మన్ డూండీ రాకేష్‌ను కలిసి రూ.5లక్షల చెక్కు అందజేశారు. వాసవి క్లబ్‌లు సమాజహితంగా సాగుతూ ఇటువంటి బృహత్కర కార్యక్రమాలకు సహకారం అందిస్తుందని మాజీ అధ్యక్షుడు గుప్తా తెలిపారు. ఈ స్మృతివనానికి స్థలం కేటాయించడమే కాకుండా పెనుగొండకు వాసవి పెనుగొండగా పేరు మార్చినందుకు సీఎం చంద్రబాబుకు క్లబ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రరత్న భవన్‌లో క్రిస్మస్ వేడుకలు

గవర్నర్‌పేట: క్రిస్మస్ అంటే శాంతి, ప్రేమ, సంతోషమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆంధ్రరత్నభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వి.గురునాథం, కొలనుకొండ శివాజీ, నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు కేక్ కోశారు. కార్యక్రమంలో షేక్ అబ్దుల్ అన్సారీ, షేక్ బాజీ, కండెల వరప్రసాద్, నేలపాటి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

కేక్ కోస్తున్న వి.గురునాథం, కొలనుకొండ శివాజీ, నరహరిశెట్టి నరసింహారావు, అన్సారీ తదితరులు

మహిళా సిబ్బందికి చీరల పంపిణీ

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: క్రిస్మస్ సందర్భంగా సురక్షా కమిటీ కన్వీనర్ కె.నరసయ్య ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, డీసీపీ కృష్ణకాంత్ పటేల్ చేతులమీదుగా కమిషనరేట్‌లో పనిచేసే మహిళా సిబ్బందికి కె.నరసయ్య, సాయితేజ కన్సల్టెన్సీ, మెడ్ ప్లస్, నాట్కో సహకారంతో చీరలు అందించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు కేక్ కోసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు కె.జి.వి.సరిత, ఎస్.వి.డి.ప్రసాద్, పోలీసు అధికారుల సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎం.సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

చీరలు అందజేస్తున్న సీపీ రాజశేఖరబాబు, డీసీపీ కృష్ణకాంత్

ఘంటసాల స్వర మాధుర్యం అజరామరం

హనుమంతరాయ గ్రంథాలయంలో మాట్లాడుతున్న హజరత్తయ్యగుప్తా

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు స్వర మాధుర్యం అజరామరమని, ఆయన గానం ద్వారా చిరంజీవిగా వెలుగొందుతున్నారని ప్రముఖ సాహితీ, ఆధ్యాత్మికవేత్త వేముల హజరత్తయ్యగుప్తా అన్నారు. బుధవారం గాంధీనగర్‌లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో ఘంటసాల జయంతిని పురస్కరించుకుని ఘంటసాల సంగీత కళా సమితి, యవనిక, వి.కె.మీడియా, శ్రీ లలిత కళా స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో 'స్వర సమీరం' కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా హాజరైన గుప్తా మాట్లాడుతూ పాటల పోటీలు నిర్వహించి యువ గాయకులను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేసి ఉద్యోగ సేవలలో విశిష్ట ప్రతిభ చూపిన లావణ్య, కల్యాణి, లలిత, సావెల్, పద్మలతకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో దుర్గా సౌజన్య, పప్పు సదా శివ శాస్త్రిలను ఘంటసాల అవార్డుతో సత్కరించారు. అనంతరం గాయకులు ఉమా బలరాం, మీనాకుమారి, ఎ.వి.ఎస్.శర్మ, రఘురామ శర్మ, విజయ కుమార్, స్వర్ణ, రత్నకుమారి, వాణి తదితరులు ఘంటసాల సంగీతం సమకూర్చిన చిత్రాలలో పాటలు పాడి అలరించారు.

(c) eenadu

విజయవాడ తూర్పు

విధుల్లో అలసత్వం.. మాచవరం సీఐపై బదిలీ వేటు

న్యూస్‌టుడే, విజయవాడ నేరవార్తలు

ఎన్టీఆర్ కమిషనరేట్‌లో బుధవారం నలుగురు సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించిన మాచవరం సీఐ సీహెచ్.ప్రకాశ్‌పై బదిలీ వేటు పడింది. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో జోగి అనుచరులు ప్రభుత్వాసుపత్రిలో బీభత్సం సృష్టించారు. ఆసుపత్రి అద్దాలు పగలకొట్టారు. తాజాగా నాలుగు రోజుల కిందట మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను పట్టుకుని మాచవరం పోలీసులకు అప్పగించారు. వారిలో రాజేష్ అనే యువకుడు మాచవరం పోలీస్‌స్టేషన్ వద్ద పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. దీనిపై పోలీస్ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సీఐ ప్రకాశ్‌ను స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న డి.వి.రమణను నియమించారు.

గుణరాం

డి.వి.రమణ

వన్‌టౌన్ సీఐగా గుణరాం: తాజా బదిలీల్లో వన్‌టౌన్ సీఐను కూడా మార్చారు. సైబర్ క్రైం సీఐగా పనిచేస్తున్న బి.గుణరాంను వన్‌టౌన్ సీఐగా నియమించారు. సైబర్ నేరాల నియంత్రణ, నేరాల కట్టడిపై ప్రజలకు అవగాహన కలిగించడంపై ఆయన విస్తృత ప్రచారం చేశారు. డిజిటల్ అరెస్టు అనేదే లేదంటూ ప్రజలకు తెలియజెప్పడంలో ఆయన విజయం సాధించారు. ఆయన తీసుకున్న ముందుజాగ్రత్త చర్యల కారణంగా సైబర్ నేరాలను చాలా వరకు కట్టడి చేశారు. మరోవైపు సురక్ష 360 కార్యక్రమంలో భాగంగా నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీస్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, యాప్‌ల రూపకల్పనలో తనదైన ముద్ర వేశారు. తాజా బదిలీల్లో గుణరాంను వన్‌టౌన్‌కు బదిలీ చేసి అక్కడి సీఐ జి.గురుప్రకాశ్‌ను సిటీ టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేశారు.

CHANGE OF SURNAME

I, **SIVARATHRI VENKAT KUSHWANTH RAJ**, S/o SIVARATHRI NIRANJAN KUMAR, residing at D.No. 4-2-137A, Anjaneya Vagu Street, Kalyanamandapam, Kothapet, Vijayawada (Urban), NTR District, AP - 520 001. I hereby declare that my name is **SIVARATHRI VENKAT KUSHWANTH RAJ.** But by name was wrongly Mentioned as **SIVARATRI VENKAT KUSHWANTH RAJ** in my PASSPORT (N2030152). That the above mentioned name i.e., **SIVARATHRI VENKAT KUSHWANTH RAJ** and **SIVARATRI VENKAT KUSHWANTH RAJ** are one and the same person belongs to me.

ప్రకటన

నా క్లయింట్, యన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా మాచవరం వాస్తవ్యులు, శ్రీ నల్లనాగుల రాము గారి కుమారుడు నల్లనాగుల దుర్గాప్రసాద్, Proprietor D.P.CONSTRUCTIONS, విజయవాడ వారి సంజాయిషీ పొంది యావన్మందికీ తెలియజేయునది ఏమనగా...

యీ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని శ్రీ ధనేకుల అప్పారావు గారి కుమారుడు శ్రీ ధనేకుల శ్రీనివాసరావు గారికి వారి తల్లిగారు అయిన శ్రీమతి ధనేకుల వెంకాయమ్మ గారి నుండి రిజిస్టరు దాఖలా అయిన దఖలు దస్తావేజు నెం. 2939/2002 ద్వారా ఆర్.యస్. నెం. 30/6ఎలో య.0.34ట్లు శేరీ మెరక భూమి సర్వహక్కులతో సంక్రమించి వారి స్వాధీన హక్కు, భుక్తములతో కలిగి యున్నటువంటి సదరు ఆస్తిలో, లోగడ ఇతరులకు విక్రయించగా మిగిలిన షెడ్యూలు దాఖలా ఆస్తిని వారి స్వాధీనములో కలిగిన ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని నా క్లయింటుకు విక్రయించుటకు విక్రయ ఖరారు పొందియున్నారు.

కావున నా క్లయింటు ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని క్రయం పొంది, రిజిష్టరు దస్తావేజు వ్రాయించుకొనుటకు ఎవరికి అయినా ఎటువంటి అభ్యంతరములుగానీ, క్లయిములుగానీ, కోర్టు అటాచ్‌మెంట్లు గానీ మరి ఏ ఇతర అభ్యంతరములుగానీ వున్న యెడల ఈ ప్రకటన వెలువడిన ఏడు (7) దినములలోగా వారి అభ్యంతరములుగానీ క్లయిమ్‌లను Regd Post with Ack Due ద్వారా ఈ క్రింది తెలిపిన అడ్రస్‌నకు తెలియజేయగలరు. లేని యెడల ఆపై వచ్చు అభ్యంతరములుగానీ క్లయిములు గానీ నా క్లయింటును బైండ్ చేయజాలవు అని యావన్మందికీ తెలియజేయటమైనది.

షెడ్యూలు: కృష్ణా జిల్లా, ప్రస్తుతం యన్.టి.ఆర్. జిల్లా, పటమట సబ్ రిజిస్ట్రారు వారి యిలాకా, తాడిగడప మున్సిపల్ లిమిట్స్ ఏరియాలో చేరిన తాడిగడప గ్రామము ఆర్.యస్. నెం. 30/6ఎ య. 0.15.74ట్లు లేక చ.గ. 761-845లు స్థిరాస్తి ఖాళీ నివేశన స్థలమునకు **హద్దులు: తూర్పు:** మేడసాని చంద్రమౌళి గారి ఆస్తి - అ. 82-50, **దక్షిణం:** కోనేరు రమేష్ గారి ఆస్తి - అ. 82-9లు, **పడమర:** అ. 30-0లు వెడల్పు గల రోడ్డు - అ. 86-11లు, **ఉత్తరం :** గొట్టిపాటి వీర వెంకట సతీష్ గారి ఆస్తి - అ.79-4లు.

ఇట్లు

Kollipara Mukundini, Advocate
Flat No. 104, Splendor Garden Apartment, Sector No.1, Lotus Land Mark, Ayodhyanagar, Vijayawada, Phone No. 78424 59999.

దుర్గగుడి నిత్యాన్నదాన పథకానికి విరాళం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి చంద్రమౌళి పురానికి చెందిన పి. రామకృష్ణ రూ.1,00,116 విరాళాన్ని బుధవారం అందజేశారు. దాత కుటుంబానికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం వేదపండితుడు వారికి వేద ఆశీర్వచనం చేశారు. అమ్మవారి చిత్రపటం, విరాళం రసీదు అందజేశారు.

ఆహ్లాదం కొరవడి.. సమస్యల సుడి..

కరెన్సీనగర్, న్యూస్‌టుడే

తూర్పు నియోజకవర్గంలోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాన రహదారులు పక్కాగా లేకపోవడంతో వర్షం పడితే నీరు నిలిచిపోతోంది. సైడు కాలువలు పూడుకుపోయి వర్షపు నీరు ముందుకు సాగడం లేదు. పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగి కాలనీవాసులకు పార్కుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ● ప్రశాంతంగా ఉంటుందని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో ఎక్కువ మంది విశ్రాంత ఉద్యోగులు ఇళ్లు నిర్మించుకున్నారు. నిరుపయోగంగా ఉన్న పార్కుని ఏడాది కిందట ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. ఉద్యాన శాఖ అధికారులతో చర్చించారు. అభివృద్ధి చేయాలని చెప్పారు. తర్వాత అధికారులు మిన్నకుండిపోయారు. చుట్టుపక్కల కాలనీల రోడ్లన్నీ సీసీ రహదారులుగా మారినా.. కాలనీలో మాత్రం గోతులు పడిన రోడ్లే దర్శనం ఇస్తున్నాయి. పూడుకున్న సైడు కాలువల్లో మురుగు నిలిచి దుర్వాసన తాండవిస్తోంది. ఇటీవల కాలనీలో ప్రజాదర్బార్ నిర్వహిస్తే.. కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే, కమిషనర్‌కు సమస్యలపై వినతి పత్రాలు అందించారు.

నిరుపయోగంగా పార్కు

రోడ్లన్నీ గుంతలే

కాలనీలో కొన్ని రోడ్లు గోతులు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. చిన్నపాటి వర్షానికే గోతుల్లో నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అసౌకర్యంగా ఉంది. కొత్తగా వేస్తున్న రహదార్ల వెంబడి కాలువలు నిర్మించాలి. **- సీహెచ్ సురేష్, అధ్యక్షుడు**

అధికారులు పట్టించుకోవడం లేదు



కాలనీలో పార్కును ఉద్యాన శాఖ పట్టించుకోవడం లేదు. పార్కు చుట్టూ ప్రహరీ ఉన్నా ఆహ్లాదానికి మొక్కలు, కూర్చోడానికి బల్లలు లేవు. విషపురుగుల సంచారం అధికంగా ఉంది. పిల్లలు, మహిళలు ఉండలేని పరిస్థితి. దీపాలు ఏర్పాటు చేయాలి. పాలకులు, అధికారులు స్పందించాలి **- కె.కిషోర్ కుమార్, కార్యదర్శి**

26న విజయవాడలో ప్రదర్శన, బహిరంగ సభ

గాంధీనగర్, న్యూస్‌టుడే: సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు జింఖానా గ్రౌండ్స్ నుంచి లెనిన్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు తెలిపారు. బుధవారం దాసరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల చరిత్రలో అనేక పోరాటాలు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశామన్నారు. ఆ రోజు జాతీయ, రాష్ట్ర నాయకులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సభ విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు లంక దుర్గారావు, బుట్టి రాయప్ప, తాడి పైడయ్య, పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణారావు, ఎ. రాము, పేరయ్య తదితరులు పాల్గొన్నారు.

అధిష్ఠానం ఆదేశానుసారం ఆప్కాఫ్ ఛైర్మన్‌ని ఎన్నుకోవాలి

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : విజయవాడ ఎంజీ రోడ్డులోని ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో ఆప్కాఫ్ జిల్లా అధ్యక్షులతో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 26న నిర్వహించనున్న ఆప్కాఫ్ ఛైర్మన్ ఎన్నికపై చర్చించారు. ప్రతిఒక్కరితో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు. అనంతరం మత్స్యకారుల సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలియజేశారు. అవసరమైన నిధుల కోసం ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపిస్తామని మంత్రి రవీంద్ర తెలియజేశారు.

జిల్లా అధ్యక్షులతో మాట్లాడుతున్న మంత్రి రవీంద్ర, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్

రాష్ట్ర స్కూల్ గేమ్స్ బాలికల క్రికెట్ విజేత గుంటూరు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నున్నలోని గ్రీన్ ఫీల్డ్స్ మైదానంలో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-17 బాలికల క్రికెట్ టోర్నీలో గుంటూరు జట్టు విన్నర్ ట్రోఫీ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుంటూరు జట్టు 16 పరుగుల ఆధిక్యంతో చిత్తూరు జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుంటూరు జట్టు అయిదు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. గుణ చంద్రిక 39 పరుగులతో రాణించగా.. ప్రత్యర్థి బౌలర్ కుందన రెండు వికెట్లు కూల్చింది. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్ ప్రియాంక మూడు వికెట్లు కూల్చగా.. గుణ చంద్రిక, వర్ష చెరో వికెట్ పడగొట్టారు.

★ మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో కర్నూలు జట్టు 33 పరుగుల ఆధిక్యంతో కడప జట్టుపై విజయం సాధించింది. కర్నూలు జట్టు 101 పరుగులు చేయగా.. కడప జట్టు 68 పరుగులు మాత్రమే చేసింది. వికాస్ విద్యా సంస్థల కార్యదర్శి, కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. వికాస్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్.గోపాలకృష్ణ, టోర్నీ పరిశీలకుడు భూపాల్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి టి.శ్రీలత, కృష్ణా జిల్లా స్కూల్ గేమ్స్ కార్యనిర్వాహక కార్యదర్శి జి.రాంబాబు, పీడీలు టి.విజయవర్మ, ఎంవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సత్యనారాయణరెడ్డి చేతుల మీదుగా విన్నర్ ట్రోఫీ అందుకుంటున్న గుంటూరు బాలికల జట్టు

పుర మిత్ర యాప్‌పై అవగాహన కల్పించండి: కమిషనర్

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన 'పుర మిత్ర' యాప్‌ని ప్రతిఒక్కరూ ఉపయోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్సులో అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన యాప్‌ని ప్రజలు తమ ఇంటి నుంచే ఉపయోగించుకొని సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని అధికారులు ప్రజలకు కచ్చితంగా తెలియజేయాలని సూచించారు. యాప్ వినియోగంపై ప్రచారం కల్పించాలని అన్నారు. యాప్‌ని ప్రజలు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొనేలా అధికారులంతా చర్యలు తీసుకోవాలని కోరారు. పురమిత్ర ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలు వీధి దీపాలు, చెత్త వంటి అనేక సమస్యలను సకాలంలో పరిష్కరించుకోవచ్చని, 122 సేవలు పొందేందుకు వీలుందని అన్నారు. సమస్య పరిష్కారం స్థితిని సైతం తెలుసుకోవచ్చని అన్నారు. ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, డ్రెయినేజీ ఛార్జీలు, ట్రేడ్ లైసెన్సు ఫీజులు యాప్ ద్వారా చెల్లించేలా చూడాలని అన్నారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప్రతి వార్డు సచివాలయం పరిధిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

మాట్లాడుతున్న ధ్యానచంద్ర

28న చిన్నారులకు గ్రీటింగ్ కార్డ్ డిజైన్ పోటీలు

కరెన్సీనగర్, ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: గ్రీటింగ్ కార్డులకు ఉన్న ప్రాముఖ్యతను చిన్నారులకు తెలియపరిచి, వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకశక్తిని వెలికితీయాలనే ఆశయంతో, ఈ నెల 28న గ్రీటింగ్ కార్డు డిజైన్ కాంటెస్ట్‌ను విజయవాడకు చెందిన ఆర్టిజో ఫైన్ ఆర్ట్స్ స్టూడియో, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ స్ఫూర్తి శ్రీనివాస్ తెలిపారు. గ్రీటింగ్ కార్డు డిజైన్ కాంటెస్ట్ పోస్టర్‌ను నగరంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ జి. లక్ష్మీశ బుధవారం ఆవిష్కరించారు. ఎలిమెంట్ స్కూల్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ పసుమర్తి అమరదీప్తి పాల్గొన్నారు.

పోస్టర్ ఆవిష్కరిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ తదితరులు

ది దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్.
నెం. H-953, విజయవాడ.

(అండర్ లిక్విడేషన్)

ఇందుమూలంగా యావన్మంది ది దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్, డిపాజిట్ దారులకు తెలియజేయునది ఏమనగా, 08-11-2024న రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) వారు ది దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ యొక్క లైసెన్సు రద్దు పరిచి, లిక్విడేటరును నియమించుటకు ఆదేశించటమైనది. కమిషనర్ ఫర్ కోఆపరేషన్ మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ వారు ప్రభుత్వ లిక్విడేటర్‌ను ఫైల్ నెం.AGC 06-25023(31)/26/2023-ULPE-CCRCS తేది.15-11-2024 ప్రకారం నియమించటమైనది. బ్యాంకు లైసెన్స్ రద్దు అయిన కారణంగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) వారు డిపాజిట్‌దారులకు అనుమతించబడిన డిపాజిట్ మొత్తం (రూ. 5,00,000/- అక్షరాల ఐదు లక్షలు వరకు మాత్రమే) తిరిగి చెల్లించుటకు డిపాజిట్‌దారుల వివరములను పంపించవలసినదిగా కోరియున్నారు. తదనుగుణంగా ఇప్పటివరకు మొత్తం 1512 మంది డిపాజిట్‌దారులకు డి.ఐ.సి.జి.సి. క్లయిమ్ సెటిల్‌మెంట్ ద్వారా సుమారు రూ. 25.27 కోట్లు చెల్లింపు చేయబడినది. ఇంకా ఇప్పటికీ DICGC క్లయిము సెటిల్‌మెంట్ చేసుకోని డిపాజిట్‌దారులు నుంచి రూ. 5,00,000/- వరకు క్లయిమ్ సెటిల్‌మెంట్లకు రెండవ విడత లిస్ట్ తయారీకి తద్వారా DICGCకి పంపుటకు దరఖాస్తులను 31-01-2026 వరకు ఆహ్వానించడమైనది. కావున డిపాజిట్ దారులు ఈ క్రింది వివరములను 31-01-2026లోపు దుర్గా బ్యాంకు మెయిన్ బ్రాంచి, RR అప్పారావు వీధి, 1 టౌన్, విజయవాడనందు సమర్పించవలసినందిగా కోరడమైనది.

1. అంగీకార పత్రము 2. ఆధార్ కార్డు 3. పాన్ కార్డు 4. డిపాజిట్ పత్రము 5. దుర్గా బ్యాంకు పాస్ పుస్తకము 6. ఆధార్‌తో అనుసంధానించియున్న ఇతర బ్యాంకు పాస్ పుస్తకము. పై వివరములు 31-01-2026 తేదీలోపు సమర్పించిన యెడల మీ యొక్క వివరములను DICGC వారికి పంపి, మీ యొక్క డిపాజిట్లు తిరిగి చెల్లించుటకు చర్యలు తీసుకొనబడును.

గమనిక: గతంలో DICGC ద్వారా క్లయిమ్ పొందిన వారికి ఈ స్కీము వర్తించదు.

సం/- ఎస్.శ్రీనివాసరెడ్డి, లిక్విడేటర్
ది దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్., విజయవాడ

వివరములకు ఈ క్రింది ఫోన్ నెంబర్‌ను సంప్రదించగలరు: 0866-2568716

విజయవాడ తూర్పు

నేడు విద్యుత్తు బిల్లులు చెల్లించొచ్చు

సూర్యారావుపేట: క్రిస్మస్ సందర్భంగా గురువారం సెలవు రోజైనా జిల్లాలోని అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు తెరచి ఉంటాయని విద్యుత్తు సంస్థ ఎస్ఈ యు.హనుమయ్య తెలిపారు. విద్యుత్తు వినియోగదారులు ఈ అవకాశం వినియోగించుకుని తమ విద్యుత్తు బిల్లులు చెల్లించాలని కోరారు. దీంతో పాటు ఏపీసీపీడీసీఎల్ కస్టమర్ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే విద్యుత్తు సర్వీసు నంబరు యాప్‌లో రిజిస్టర్ చేసుకుని విద్యుత్తు బిల్లులను చెల్లించవచ్చన్నారు. అదేవిధంగా గూగుల్‌పే, ఫోన్‌పే, అమెజాన్‌పే, బిల్‌డెస్క్ యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లించవచ్చని ఎస్ఈ తెలిపారు.

చెత్త మేటల తొలగింపు

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: నాలుగో డివిజన్ వెటర్నరీ కాలనీ 5వ రోడ్డు నుంచి రెండో అడ్డరోడ్డులో చెత్త తిష్ఠ వేశాయని 'చెత్త మేట... విషపురుగులతో తంటా' శీర్షికన ఈనాడులో ఈ నెల 24న వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. చెత్త ఎత్తి వేయించారు. స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

స్పందనకు వందనం

డ్రెయిన్‌లో పూడిక తీసివేత

కరెన్సీనగర్ : నాలుగో డివిజన్ హైవే సర్వీస్ రోడ్డు నుంచి లయోల కళాశాలకు వెళ్లే సెంటినీ హాస్పిటల్ పక్క రహదారిలోని సైడు కాలువలో వ్యర్థాలు నిండి దుర్వాసన వస్తోందని 'వ్యర్థాలతో నిండిన మురుగు కాలువ' శీర్షికన 'ఈనాడు'లో ఈ నెల 24న వచ్చిన కథనానికి శానిటరీ అధికారులు స్పందించారు. సిబ్బందితో పూడిక తీయించారు. దోమల మందులు చల్లారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

80085 74652

✦ మాచవరం కార్మిక నగర్ వాటర్ ట్యాంకు సమీపంలో మోటారు లేక అవస్థలు పడుతున్నామని స్థానిక నివాసి రాబర్ట్ మేమున్నాం...మీకు తోడుగా ద్వారా ఏఈ దీక్షిత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కొత్త మోటారు యంత్రాన్ని ఏర్పాటు చేయించారు. ✦ కరెన్సీనగర్ గుత్తికొండ ధనుంజయ వీధిలో దోమలు ఉన్నాయని స్థానిక నివాసి భగవాన్ మేమున్నాం... మీకు తోడుగా ద్వారా మలేరియా అధికారి హెచ్.శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో దోమ పొగ, మందులు చల్లించారు. ✦ 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీ 3-10/9ఎ విద్యుత్ స్తంభానికున్న దీపం వెలగడం లేదని స్థానిక నివాసి నాగు మేమున్నాం...మీకు తోడుగా ద్వారా ఏఈ ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కొత్త దీపాన్ని ఏర్పాటు చేయించారు.

– న్యూస్‌టుడే, కరెన్సీనగర్

నిధులు కరుగుతున్నాయ్.. పైపులు పగులుతున్నాయ్..!

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

నగరంలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రూ.కోట్ల నిధులు వెచ్చిస్తున్నా తరచూ పైపులు లీకవుతున్నాయి. తాజాగా పటమట కృష్ణవేణి స్కూలు రోడ్డు కుంగిపోగా, 18 అడుగుల లోతులోని యూజీడీ పాత పైపులు పగిలిపోయాయి.

☛ అత్యధిక ప్రాంతాల్లో 2007లో జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ (జేఎన్ఎన్‌యూఆర్ఎం) కింద రూ.175 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ(యూసీడీ)ని అందుబాటులోకి తెచ్చారు. ☛ పటమట, సత్యనారాయణపురం, బీసెంట్ రోడ్డు, విద్యాధరపురం లేబర్ కాలనీలో 1996కు ముందు భూగర్భ డ్రెయినేజీ అమర్చారు. ప్రస్తుతం జనాభా సంఖ్య పెరగడం, సామర్థ్యానికి అనువుగా పైపులు లేకపోవడం, పాతవి కావడం వల్ల తరచూ పగిలిపోతున్నాయి.

☛ అంతర్గత రోడ్లలో వ్యాపార సంస్థలు, గోడౌన్లు, బహుళ అంతస్తులు, గ్రూపు హౌస్‌ల సంస్కృతి పెరిగిపోవడంతో పైపులు మురుగు నీటి సామర్థ్యానికి సరిపోక దెబ్బతింటున్నాయి.

నగరంలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

కృష్ణవేణి రహదారిలో పడిన భారీ గొయ్యి

30 ఏళ్ల నాటివి..: ☛ పటమట, మరికొన్నిచోట్ల 30 ఏళ్ల కిందట 18 అడుగుల లోతులో వేసిన యూజీడీ పైపులు ప్రస్తుతం లోడు లారీల కారణంగా పాడవుతున్నాయి. గతంలో 8-10 టన్నుల లారీలు తిరిగేవి. ప్రస్తుతం 30-40 టన్నుల సామర్థ్యం గల వాహనాలు తిరుగుతున్నాయి. ఫలితంగా పైపులు తేలిగ్గా దెబ్బతింటున్నాయి. ☛ కృష్ణవేణి రోడ్డులో 1996లో ఆర్‌సీసీ ట్రంక్ మెయిన్ లైన్లు అమర్చారు. అవి 20 ఏళ్లకు మించి పనిచేసే అవకాశం లేదు. వాటిని మార్చకపోవడంతో పగిలిపోతున్నాయి. తాజాగా మూడుసార్లు అక్కడ పైపులు దెబ్బతిన్నాయి. శాశ్వత పరిష్కారానికి రూ.4 కోట్లతో అంచనాలు తయారు చేసినా, నిధులు మంజూరు కాలేదు. సమస్యను శాసనసభ్యుడు గద్దె రామ్మోహనరావు దృష్టికి తీసుకెళ్లారు.

ఇవన్నీ చేస్తే ఫలితం..: ☛ తూర్పులో యూజీడీ ట్రంక్ మెయిన్లు మొత్తం పునరుద్ధరించాలి. ☛ జనాభాకు అనువుగా అంతర్గత పైపులైన్ల సామర్థ్యన్ని పెంచాలి. ☛ మ్యాన్‌హోల్స్ సంఖ్య పెంచడంతో పాటు, విస్తరించాలి. ☛ సంపులు, ఎస్టీపీలకు వాడుక నీరు తేలికగా వెళ్లేలా చూడాలి. ☛ మ్యాన్‌హోల్స్, పైపుల్లోని పూడికలు సీవేజ్ యంత్రాలతో తొలగించాలి. ☛ భారీ వాహనాలు తిరగకుండా నిషేధం విధించాలి

పైపులు మార్చుతున్నాం

30 ఏళ్లనాటి పైపులైన్లు మరమ్మతులకు గురవుతున్నాయి. సర్వే చేసి లీకులు గుర్తించి అరికడుతున్నాం. నూతన పైపులు అమర్చేందుకు అంచనాలు తయారు చేస్తున్నాం.

- సత్యకుమారి, ఇన్‌ఛార్జి చీఫ్ ఇంజినీర్

హోరాహోరీగా బ్యాడ్మింటన్ పోటీలు

మాట్లాడుతున్న హోం మంత్రి అనిత, చిత్రంలో శాప్ ఛైర్మన్ రవినాయుడు, శాప్ ఎండీ భరణి, ద్వారకానాథ్ తదితరులు

నగరంలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పటమటలోని సీహెచ్ఆర్‌కే ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. కాసేపు షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

– విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే

సింగిల్స్‌లో తలపడుతున్న క్రీడాకారులు

సమర్థంగా బాధ్యతలు నిర్వహించాలి

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలిగా గద్దె అనూరాధ సమర్థంగా బాధ్యతలు నిర్వహించాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా బుధవారం బీఆర్‌టీఎస్ రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉమాని మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఉమా సూచించారు. గద్దె అనూరాధ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఘంటా కృష్ణమోహన్, గొట్టుముక్కల వెంకీ, మాల్యాద్రి, వెలగపూడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కనకమేడలకు అభినందన

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : సుప్రీం కోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా (ఏఎస్‌జీ) నియమితులైన సీనియర్ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌కు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభినందనలు తెలియజేశారు. బుధవారం లబ్బీపేటలోని తన నివాసంలో ఉన్న కనకమేడలను కలిసి శాలువతో సత్కరించి కొండపల్లి బొమ్మను బహూకరించారు. రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలందించిన రవీంద్ర, ఇకపై అత్యున్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం తరఫున కీలక వాదనలు వినిపించనుండడం ఆనందంగా ఉందని శివనాథ్ తెలిపారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆ పదవిలో తెలుగు వ్యక్తి నియమితులు కావడం గర్వంగా ఉందని రామ్మోహన్ అన్నారు. తెదేపా జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు సొంగా సంజయ్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

రవీంద్రకుమార్‌కు జ్ఞాపిక అందజేస్తున్న ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే రామ్మోహన్

జీవో నంబరు 30తో 45ఏళ్ల కల సాకారం

అజిత్‌సింగ్‌నగర్: నందమూరినగర్‌లోని సుమారు 70 ఇళ్లకు రిజిస్ట్రేషన్ లేక ఇంటి యజమానులు 45 ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీవో నంబరు 30 తీసుకురావడానికి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కృషి చేశారు. జీవో 30 అమలులో నియోజకవర్గ పరిధిలోని ఇళ్లకు సర్వే నిర్వహించారు. ఇటీవల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. అందులో భాగంగా ఆరుగురికి ఇంటి పట్టాలు మంజూరయ్యాయి. బుధవారం దుర్గాపురంలోని తెదేపా కార్యాలయంలో ఆరుగురు కలిసి ఎమ్మెల్యేని సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

జోజినగర్ ప్లాట్ల యజమానులకు ఎంపీ భరోసా

పటమట, న్యూస్‌టుడే: పశ్చిమ నియోజకవర్గం భవానీపురం జోజినగర్‌కు చెందిన 42 మంది బాధిత ప్లాట్ల యజమానులు ఎంపీ కేశినేని శివనాథ్‌ను బుధవారం గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ప్లాట్ల విషయంలో తమకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఎంపీకి వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ.. త్వరలోనే సమస్య పరిష్కరించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

నలంద విద్యానికేతన్‌లో బాల ఏసు జననంపై నాటిక

నలంద డిగ్రీ కళాశాలలో కేక్ కట్ చేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు

మహోన్నతుడు ఏసుక్రీస్తు

పటమట, విజయవాడ సిటీ : మానవజాతి మనుగడకు మార్గం సుగమం చేసిన మహోన్నతుడు క్రీస్తు అని విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు పేర్కొన్నారు. బుధవారం రాత్రి పటమటలోని సెయింట్ పాల్స్ కథెడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బిషప్ రాజారావు దైవ సందేశాన్ని అందించారు. బిషప్, కథోలిక పీఠం మోన్సిన్యోర్ మువ్వల ప్రసాద్ తదితర గురువులు సమిష్టి దివ్య పూజాబలి సమర్పించారు. రంగురంగుల విద్యుత్తు దీపాలతో చర్చిలు, ప్రార్థన మందిరాలను ముస్తాబు చేశారు. నలంద విద్యానికేతన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. బాల ఏసు జననం నాటిక ఆకట్టుకుంది. నలంద డిగ్రీ కళాశాలలో కేక్ కోశారు. ఆటోనగర్ వందడుగుల రోడ్డులోని మెస్సీయ ఫెలోషిప్ విద్యుత్తు కాంతుల వెలుగులతో మెరిసిపోతోంది. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌లో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో ఎంపీ శివనాథ్ కేక్ కట్ చేశారు.

ఆటోనగర్ వందడుగుల రోడ్డులో మెరిసిపోతున్న మెస్సీయ ఫెలోషిప్

ఘంటసాల స్వర మాధుర్యం అజరామరం

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు స్వర మాధుర్యం అజరామరమని, ఆయన గానం ద్వారా చిరంజీవిగా వెలుగొందుతున్నారని ప్రముఖ సాహితీ, ఆధ్యాత్మికవేత్త వేముల హజరత్తయ్యగుప్తా అన్నారు. బుధవారం గాంధీనగర్‌లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో ఘంటసాల జయంతిని పురస్కరించుకుని ఘంటసాల సంగీత కళా సమితి, యవనిక, వి.కె.మీడియా, శ్రీ లలిత కళా స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో 'స్వర సమీరం' కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా హాజరైన గుప్తా మాట్లాడుతూ పాటల పోటీలు నిర్వహించి యువ గాయకులను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేసి ఉద్యోగ సేవలలో విశిష్ట ప్రతిభ చూపిన లావణ్య, కల్యాణి, లలిత, సావెల్, పద్మలతకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో దుర్గా సౌజన్య, పప్పు సదా శివశాస్త్రిలను ఘంటసాల అవార్డుతో సత్కరించారు. అనంతరం గాయకులు ఉమా బలరాం, మీనాకుమారి, ఎ.వి.ఎస్.శర్మ, రఘురామ శర్మ, విజయకుమార్, స్వర్ణ, రత్నకుమారి, వాణి తదితరులు ఘంటసాల సంగీతం సమకూర్చిన చిత్రాలలో పాటలు పాడి అలరించారు.

ఆర్థిక ప్రగతికి రుణాలు దోహదం

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : బ్యాంక్‌ల నుంచి తీసుకొన్న రుణాలతో స్వయం సహాయక సంఘాల సభ్యులు వివిధ వ్యాపారాలు నిర్వహించడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ వి.చంద్ర శేఖరన్, డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎన్‌వీ నాన్చారావు అన్నారు. మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ఎ ప్లస్ కన్వెన్షన్‌లో ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు రూ.1450 కోట్ల రుణ చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాలకు ఇండియన్ బ్యాంక్ రుణాలు అందిస్తూ ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఇండియన్ బ్యాంక్ హైదరాబాద్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రనీష్ కుమార్, అమరావతి జోనల్ మేనేజర్ ఎన్.గౌరీశంకర రావు తదితరులు పాల్గొన్నారు.



చెక్కు అందజేస్తున్న చంద్రశేఖరన్, నాన్చారావు తదితరులు

జాతీయ స్థాయి పోటీలకు ప్రాజెక్టు ఎంపిక

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే : కానూరు మురళీ రిసార్ట్స్‌లో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మైలవరం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, జిల్లా సైన్స్ అధికారి కె.పిచ్చేశ్వరరావు తెలిపారు. 9వ తరగతి చదువుతున్న ఇస్లావత్ రుక్మిణి, బత్తుల విజయదుర్గ.. గ్రీన్ ఎనర్జీలో భాగంగా పునరుత్పాదకశక్తిని పెంపొందించడానికి ఇంధన సామర్థ్యాన్ని విస్తరించి భారతదేశాన్ని సౌర, పవన విద్యుత్తు రంగంలో ప్రపంచ స్థాయిలో ఒకటిగా నిలిచేందుకు ప్రాజెక్టు రూపొందించారని పేర్కొన్నారు. వారికి ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి బహుమతులు అందజేశారని తెలిపారు.

బహుమతులు అందజేస్తున్న డైరెక్టర్ కృష్ణారెడ్డి

నిబంధనలు పాటిస్తే ప్రయాణం సురక్షితం

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : ట్రాఫిక్ నిబంధనలు అనుసరిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతారని సహాయ రవాణాధికారి జి.ప్రియదర్శిని అన్నారు. లిటిల్ బ్రెయిన్స్ పాఠశాలల్లో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎస్ఐ త్రిమూర్తులు, పాఠశాల డైరెక్టర్ ఫణిప్రసాద్ ముక్తేవి, ప్రిన్సిపల్ సుధాప్రవీణ తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ప్రియదర్శిని

నేతాజీ వంతెన వద్ద సబ్‌వే నిర్మించండి

కృష్ణలంక, న్యూస్‌టుడే: ప్రమాదాల నివారణకు నేతాజీ వంతెన వద్ద సబ్‌వే ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ఎన్‌హెచ్ రీజనల్ మేనేజర్ రాకేష్ కుమార్ సింగ్‌ను కోరారు. రాణిగారితోటలోని ఎన్‌హెచ్ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం ఆయన్ని కలిసిన డీసీపీ... ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల నివారణ తదితర విషయాలపై చర్చించారు. ఎనికేపాడు వద్ద ఒక భారీ క్రేన్ ఏర్పాటు చేయాలని కోరగా.. ఎన్‌హెచ్ ఆర్ఎం అందుకు సమ్మతించినట్లు షరీన్ బేగం వివరించారు. 5వ ట్రాఫిక్ సీఐ బాలమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆర్ఎం రాకేష్ కుమార్ సింగ్‌తో డీసీపీ షిరీన్ బేగం తదితరులు

చలపతిరావు సేవలు స్ఫూర్తిదాయకం

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: సినీనటుడు చలపతిరావు సేవలు స్ఫూర్తిదాయకమని బుల్లితెర హీరో రాజ్‌కుమార్, తెదేపా అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ అన్నారు. బుధవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శిర్డీసాయి సద్గురు సేవా సుహాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినీనటుడు చలపతిరావు జ్ఞాపకార్థం 400 మంది రోగులు, వారి సహాయకులకు అన్నదానం నిర్వహించారు. అన్నదానం కార్యక్రమం గోడపత్రిక ఆవిష్కరించారు. రాష్ట్ర శాలివాహన సంఘం ఛైర్మన్ పి.ఈశ్వర్, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏకే బాషా తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న రాజ్‌కుమార్, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, తదితరులు

శ్రద్ధాంజలి

శ్రీమతి లింగం సీతారావమ్మ గారు

(శ్రీ॥శే॥ లింగం వీరరాఘవరావు గారి ధర్మపత్ని), రాఘవ ఎస్టేట్స్

అక్కా! నీవు మాపై చూపిన ప్రేమ, ఆదరణ, ఆప్యాయత ఎప్పటికీ మరువలేము. నీవు ఈ లోకం వీడినను నీ జ్ఞాపకాలు మేము ఎప్పటికీ మరువలేము. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

చెల్లెలు: కర్లపూడి లలిత - రంగారావు
చెల్లెలి కుమారుడు: కర్లపూడి సుధాకర్ (లేటు) - సంధ్య
చెల్లెలి కుమార్తె: కోడాలి సుశీల - ధర్మారావు
మరియు చెల్లెలి మనుమడు, మనుమరాండ్రు

శ్రీమతి లింగం సీతారావమ్మ గారు
(శ్రీ॥శే॥ లింగం వీరరాఘవరావు గారి ధర్మపత్ని)
రాఘవ ఎస్టేట్స్

అశ్రునివాళి

అందరి మంచి కోరే మనస్సున్న మంచి మనిషి, అందరినీ ప్రేమతో ఆదరించే అమృతమూర్తి
శ్రీమతి లింగం సీతారావమ్మ గారి
మరణం మాకు తీరని లోటు.. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

తమ్ముడు / మరదలు
తోటకూర పూర్ణచంద్రరావు (లేటు) - వసుమతి
మేనల్లుళ్ళు
తోటకూర కిషోర్‌కుమార్ (బబ్బు) (లేటు) - పద్మ
తోటకూర కిషన్‌కుమార్ - పద్మజ
తోటకూర కిరణ్‌కుమార్ - సిమి
మరియు
తమ్ముని మనుమలు, మనుమరాళ్ళు

మాతృమూర్తికి అశ్రుతాంజలి

జననం 03-08-1937 మరణం 13-12-2025

శ్రీమతి లింగం సీతారావమ్మ గారు

(శ్రీ॥శే॥ లింగం వీరరాఘవరావు గారి ధర్మపత్ని), రాఘవ ఎస్టేట్స్

మా ఇంటి మహాలక్ష్మి, మాకు ఆప్యాయత, అనురాగాలు పంచి.. కుటుంబ అభ్యున్నతికి ఎంతగానో శ్రమించిన నీవు మా నుండి భౌతికంగా దూరమైనను నీ రూపం, నీ జ్ఞాపకాలు మా మదిలో ఎప్పటికీ పదిలమే.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

కుమారులు	కోడళ్ళు	కుమారులు	అల్లుళ్ళు
లింగం రవీంద్రరావు	పద్మజా వాణి	కిలారు అనురాధ	హరిశ్చంద్రప్రసాద్
లింగం తులసీ ప్రసాద్	ధనలక్ష్మి	తుమ్మల విజయలక్ష్మి	శ్రీరాంబాబు
మనుమలు	మనుమరాండ్రు	మనుమలు	
లింగం లక్ష్మీకళ్యాణ చక్రవర్తి	మేఘన	పర్వతనేని చైతన్య	వెంకట ఫణిభూషణ్
లింగం పార్థవ్	రవళిక	పోకూరి పూర్వజ	ప్రవీణ్
కిలారు కృష్ణ చంద్రప్రసాద్	గీతిక	కోనేరు తేజశ్వి	అనిమేష్
		యలమంచిలి అమృతవర్షిణి	ద్రుపద్ చక్రవర్తి

మరియు ముని మనుమలు, ముని మనుమరాండ్రు

పెద్దకర్మ : ది. 25-12-2025 గురువారం విజయవాడ, బందరురోడ్డు, డి.వి. మేనర్ హోటల్ దగ్గర, శేషసాయి కళ్యాణ మండపం నందు జరుపబడును

(c) eenadu

సంస్థతో మమేకం కొలువుకు జయం

అకడమిక్ ప్రతిభ, అత్యున్నత సాంకేతిక నైపుణ్యాలు ఉన్నంత మాత్రాన కార్పొరేట్ కొలువులు ఖాయం కావు. ఆ సంస్థలు నిర్వహించే ఇంటర్వ్యూల్లో విజయవంతమైతేనే ఉద్యోగ నియామక పత్రం చేతికందుతుంది. యాజమాన్యాలు ఎలాంటి నిర్దేశిత ఫలితాలు ఆశిస్తున్నాయో గ్రహించినవారే ఉద్యోగ వేటలో విజయవంతమవుతున్నారు. అందువల్ల సంస్థలు ఎలాంటి నైపుణ్యాలు ఆశిస్తాయో అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం.

ప్రాంగణ నియామకాల్లో కొద్ది మందే విజయవంతమవుతున్నారు. పలు విద్యా సంస్థల్లో ఇంటర్వ్యూ నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నప్పటికీ ఈ అంశాలు కార్పొరేట్ కంపెనీల అంచనాలను అందుకోలేకపోతున్నాయి. కళాశాలలో చెప్పని వాటిపైనా అవగాహన పెంచుకుంటేనే ఇంటర్వ్యూల్లో విజయం సొంతమవుతుంది.

పరిశోధన

డేటా అనలిటిక్స్ అధునవు విద్యార్హతగా ఉన్న నరేష్ ఒక బహుళ జాతి కార్పొరేట్ సంస్థ నిర్వహించే క్యాంపస్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అతడి సాంకేతిక నైపుణ్యాలతో సంతృప్తి చెందిన ఇంటర్వ్యూ ప్యానెల్ ఉద్యోగానికి ఎంపిక చేసుకునే ముందు 'మా సంస్థలో ఎందుకు చేరాలనుకుంటున్నారని' అడిగింది. పర్యావరణ అనుకూల సాంకేతిక నైపుణ్యాలపై ఆ సంస్థ పనిచేస్తుందని చెప్పాడు. డేటా అనలిటిక్స్‌లో అధునవు సాంకేతిక నైపుణ్యాలు సంస్థకు ఎలాంటి విలువ చేకూర్చగలవో గణాంకాలతో ప్యానెల్‌కు స్పష్టంగా అతడు వివరించాడు. ఈ ప్రక్రియలో భాగమైతే సంస్థకూ, తనకూ పరస్పర ప్రయోజనం, అభివృద్ధి ఉంటుందని ప్యానెల్‌ను మెప్పించి ఉద్యోగం సాధించాడు.

✦ ఉద్యోగార్థులు రెజ్యూమెలో పొందుపరిచిన అంశాలపైనే ప్యానెల్ దృష్టి ఉంటుందనే భావనతో ఇంటర్వ్యూకు సన్నద్ధమవుతారు. బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగం ఆశించేవారికి ఆ సంస్థ మిషన్, విజన్, అందించే వస్తు సేవలు, ఆ సంస్థకున్న మార్కెటింగ్ లాంటి అదనపు అంశాలపై అవగాహన ఉండాలి. దీంతో ఎంపిక కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

✦ 'మా సంస్థలో ఉద్యోగంలో చేరడానికి ఆకర్షించిన అంశాలేమిటని' అడిగే ప్రశ్నకు ఒక సాధారణ అభ్యర్థి మీ సంస్థ మంచిది, వేతనాలు బాగుంటాయి, ప్రోగ్రెసివ్ కెరియర్ కోసం మీ సంస్థలో ఉద్యోగంలో చేరాలనుకుంటున్నానని అంటాడు. అదే వృత్తి పరమైన పరిణతి కలిగినవారైతే సంస్థ సాధించిన విజయాలు, ప్రస్తుత మార్కెట్ స్థితిగతులు, అక్కడి పని సంస్కృతి ఆకర్షించాయని, తన సేవలు సంస్థకు ఎలా ఉపయోగపడగలవో అనుసంధానించి, వాస్తవ సమాచారంతో మాట్లాడతారు. ఇలాంటి వారిని భవిష్యత్తు నాయకుడిగా కార్పొరేట్ సంస్థలు భావిస్తాయి. కళాశాలల్లో విద్యార్థులకు ఇలాంటి అంశాలపై శిక్షణ ఉండదు. అందరికంటే భిన్నంగా ఉండాలంటే పలు అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

ఒక పేరున్న బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చదివి అకడమిక్‌గా మంచి ప్రతిభ ఉన్న శ్రీనివాస్ ఒక తయారీరంగ సంస్థ నిర్వహించే క్యాంపస్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. తనకు వలసలు (అట్రిషన్) గురించి ప్రాజెక్ట్ చేసినట్లు రెజ్యూమెలో పేర్కొన్నాడు. ఆ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం, అది పూర్తయిన తర్వాత పరిశీలించిన అంశాలు, ఉద్యోగుల వలసలు అరికట్టడానికి ఇచ్చిన సలహాలు, సూచనలు, చర్చిస్తూ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇంటర్వ్యూలో అడిగారు. వాటిని అర్థం చేసుకోలేని శ్రీనివాస్ ఆ ప్రశ్నల గురించి మాట్లాడకుండా.. ప్రాజెక్టు బాగా జరిగిందని, ఆ సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చాయని, ఇదిగో చూడండంటూ మొత్తంగా సరైన సమాచారం అందించలేకపోయాడు. దీంతో అతను ప్రాజెక్టుకు కనెక్ట్ కాలేదని ఇంటర్వ్యూ ప్యానెల్ గ్రహించింది. ఈ ఉద్యోగానికి సరిపోడని, వృత్తి పట్ల నిబద్ధత లేదని భావించి అతడి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది.

అనుసంధానం

✦ ఏదైనా ప్రాజెక్టు తీసుకోవడానికి దారి తీసిన కారణాలు, ఎదుర్కొన్న సవాళ్లు, నేర్చుకున్న పాఠాలు వీటిని చెప్పాలి. అలాగే ఆ ప్రాజెక్టును ఇంటర్వ్యూకు హాజరైన సంస్థ వ్యాపార పరిస్థితులకు కనెక్ట్ చేసి, మాట్లాడగలిగే సామర్థ్యం ఉండాలి. ఇలాంటి వారికి కార్పొరేట్ సంస్థలు ఎంపికలో ప్రాధాన్యమిస్తాయి.

అతి విశ్వాసం

అకడమిక్‌గా మంచి పనితీరుతో, కాలేజీలో ప్రతి కార్యక్రమంలోనూ భాగమై, వేగంగా చొచ్చుకుపోయే స్వభావం ఉన్న మహేష్ ఒక బహుళజాతి సంస్థ క్యాంపస్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ప్యానెల్ సభ్యుడు ప్రశ్న ముగించక ముందే 'ఇది చాలా సులభం సర్, నేను ఈ పనిని సెకండ్ ఇయర్ లోనే చేశాను' అంటూ సమాధానమిచ్చాడు. ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకోకుండా, ఇంటర్వ్యూ ప్యానెల్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, తనకు తెలిసిన అన్ని నైపుణ్యాలనూ ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అతి విశ్వాసం, అసహన ప్రవర్తన, ఆధిపత్య స్వభావం నచ్చని ఇంటర్వ్యూ ప్యానెల్ మహేష్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది.

✦ ఉద్యోగార్థుల్లోని సాంకేతిక నైపుణ్యాలతో పాటు మనోవైఖరి, ఇతర ప్రవర్తనలనూ కార్పొరేట్ సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయని గ్రహించాలి.

దొరైరాజ్
సీనియర్ జనరల్ మేనేజర్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్

చదువు

■ e-mail: edc@eenadu.in

బీకామ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. యాక్చూరియల్ సైన్స్ కోర్సు పూర్తిచేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? – ప్రకాష్

యాక్చూరియల్ సైన్స్‌తో ఎలాంటి అవకాశాలు?

● మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఫైనాన్స్, ఎకనామిక్స్ లాంటివి ఉపయోగించి భవిష్యత్తులో రాబోయే ఫైనాన్షియల్ రిస్కులను అంచనా వేసే శాస్త్రంగా యాక్చూరియల్ సైన్స్‌ను చెప్పుకోవచ్చు. ఉదాహరణకు, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ప్రీమియం వసూలు చేయాలి, ఎంత మొత్తాన్ని రిజర్వ్‌గా ఉంచాలి, భవిష్యత్తులో క్లెయిమ్స్ ఎంతవరకు రావచ్చు అనే అంశాలను యాక్చువరీలు శాస్త్రీయంగా లెక్కిస్తారు. ఈ కారణంగా వీరిని ఫైనాన్షియల్ రిస్క్ ఆర్కిటెక్ట్స్‌గానూ పిలుస్తారు.

● బీకామ్ విద్యార్థులకు యాక్చూరియల్ సైన్స్ చాలా అనుకూలమైన కోర్సు. ఇందులోని అకౌంటింగ్, బిజినెస్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ లాంటి సబ్జెక్టులు యాక్చూరియల్ సైన్స్‌కు పునాది వంటివి. బీకామ్ పూర్తయ్యేలోపే యాక్చూరియల్ పరీక్షలకు సిద్ధమవడం ప్రారంభిస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టే. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చూరీస్ ఆఫ్ ఇండియా (ఐఏఐ) నుంచి సర్టిఫికేషన్ పొందాలి. బీకామ్ చదువుతూనే ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉండడం ఈ కోర్సు ప్రత్యేకత.

● యాక్చూరియల్ సైన్స్ సర్టిఫికేషన్ పూర్తిచేసి, కొంత వృత్తిపరమైన అనుభవం గడించిన తర్వాత కెరియర్ అవకాశాలు విస్తృతంగా ఉంటాయి. లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు, రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ రంగాల్లో యాక్చువరీలకు మంచి డిమాండ్ ఉంది. ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, టాటా ఏఐఏ లాంటి సంస్థలు యాక్చూరియల్ నిపుణులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. వేతనాల పరంగా కూడా యాక్చూరియల్ సైన్స్ చాలా ఆకర్షణీయమైన రంగం. అనుభవం పెరిగే కొద్దీ పెద్ద మొత్తంలో జీతం అందుతుంది.

● యాక్చూరియల్ సైన్స్ పరీక్షలు కొంత కఠినంగా ఉంటాయి. ఎక్కువ సమయం కేటాయించాలి. ఓర్పు, క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం లేకుండా ఈ రంగంలో ముందుకు వెళ్లడం కష్టం. అయినప్పటికీ మ్యాథ్స్‌పై ఆసక్తి, లాజికల్ ఆలోచనా శక్తి ఉన్న వారు ఈ సవాళ్లను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.

– ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్‌లు

బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ముంబయి.. వివిధ జోనుల్లోని అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. **అప్రెంటిస్:** 400 ఖాళీలు **అర్హత:** డిగ్రీ **వయసు:** 01.12.2025 నాటికి 20 - 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. **స్టైపెండ్:** నెలకు రూ.13,000. **దరఖాస్తు ఫీజు:** జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.800, ఎస్సీ, ఎస్టీలకు రూ.600, దివ్యాంగులకు రూ.400. **ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** 10.01.2026 **ఎంపిక:** రాత పరీక్షతో **వెబ్‌సైట్:** https://bankofindia.bank.in/career/recruitment-notice

రైల్ ఇండియాలో

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్), గురుగ్రామ్.. రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
● గ్రూప్ జనరల్ మేనేజర్(హెచ్ఆర్): 01
● డిప్యూటీ జనరల్ మేనేజర్(సివిల్, మెరైన్, స్ట్రక్చరల్ ఎక్స్‌పర్ట్): 01 ● డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్ఆర్): 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్), ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీఎం/ పీజీడీహెచ్ఆర్ఎంతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. **వయసు:** 41 ఏళ్ల నుంచి 53 ఏళ్లు ఉండాలి. **వేతన శ్రేణి:** నెలకు రూ.70,000 నుంచి రూ.2,80,000. **దరఖాస్తు ఫీజు:** జనరల్, ఓబీసీలకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.300. **ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** 27.01.2026 **ఎంపిక:** ఇంటర్వ్యూతో **వెబ్‌సైట్:** https://www.rites.com/Career

ఐఏఆర్ఐలో ల్యాబ్ అసిస్టెంట్లు

ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐకార్), న్యూదిల్లీ ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
● ల్యాబ్ అసిస్టెంట్ **అర్హత:** ఇంటర్మీడియట్ (సైన్స్ సబ్జెక్ట్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. **వేతనం:** నెలకు రూ.42,000. **వయసు:** 35 సంవత్సరాలు మించకూడదు **ఇంటర్వ్యూ తేదీ:** 06.01.2026. **వేదిక:** డివిజన్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఐఏఆర్ఐ, పూసా క్యాంపస్, న్యూదిల్లీ. **వెబ్‌సైట్:** https://www.iari.res.in/bms/announcements/jobs.php

పోర్ట్ అథారిటీలో

పోర్ట్ అథారిటీ, ముంబయి.. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఇంటర్న్‌ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ● జూనియర్ ఇంటర్న్(ఎలక్ట్రికల్): 05
అర్హత: ఎలక్ట్రికల్ డిప్లొమాతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకూడదు. **వేతనం:** నెలకు రూ.40,000.
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, విద్యార్హతలు, టెస్ట్/ఇంటర్వ్యూలతో. **దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:** 12.01.2026. **వెబ్‌సైట్:** https://mumbaiport.gov.in

దరఖాస్తు చేశారా?

☛ రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడలో ఉద్యోగాలు
చివరి తేదీ: 2025, డిసెంబరు 27

☛ ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో 149 టెక్నీషియన్ ఉద్యోగాలు
చివరి తేదీ: 29-12-2025

ప్రాక్టీస్ బిట్స్ — ఇండియన్ జాగ్రఫీ

1. ప్రపంచ చక్కెర ఉత్పత్తిలో భారత్ వాటా?
1) 5% 2) 19% 3) 25% 4) 50%
2. కింది వాటిలో తెల్ల బంగారం అని దేనిని పిలుస్తారు?
1) వెండి 2) వజ్రాలు 3) అల్యూమినియం 4) పత్తి
3. జనపనారకు ఉన్న మరో పేరు?
1) సాఫ్ట్ ఫైబర్ 2) గోల్డెన్ ఫైబర్ 3) బ్రౌన్ ఫైబర్ 4) గోల్డెన్ కాటన్
4. పొగాకును మనదేశానికి పరిచయం చేసినవారు?
1) బ్రిటిష్ 2) ఫ్రెంచ్ 3) డచ్ 4) పోర్చుగీసు
5. కింది వాటిలో రబీకాలం పంట?
1) శనగలు 2) కందులు 3) రెండూ 4) ఏదీకాదు
6. రబ్బరు పంటలో ముందంజలో ఉన్న రాష్ట్రం?
1) కర్ణాటక 2) తమిళనాడు 3) కేరళ 4) సిక్కిం
7. కింది వాటిలో బీవరేజ్ క్రాప్ కానిది ఏది?
1) టీ 2) కాఫీ 3) కోకో 4) చెరకు
8. కిందివాటిలో సుగంధద్రవ్యానికి చెందని పంట?
1) మిరియాలు 2) యాలకులు 3) లవంగాలు 4) కోకో

సమాధానాలు
1-2; 2-4; 3-2; 4-4; 5-1; 6-3; 7-4; 8-4.

ఈనాడు ప్రతిభ
● https://pratibha.eenadu.net ● https://eenadupratibha.net
విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

తీగల దారులు.. వెలుగుల బాటలు!

విద్యుత్తు అందరి జీవితాల్లో విడదీయలేని భాగంగా మారిపోయింది. చీకట్లను తొలగించే బల్బుల నుంచి ఆధునిక స్మార్ట్ ఫోన్ల వరకు అన్నీ విద్యుత్తుపైనే ఆధారపడి పని చేస్తాయి. అయితే ఆ విద్యుత్తు ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణించడానికి నిర్దిష్ట మార్గం అవసరం. దానినే విద్యుత్తు వలయం అంటారు. ఈ వలయాల్లో విద్యుత్తు ప్రవాహాన్ని నియంత్రించడానికి, కొలవడానికి, ఉపయోగించుకోవడానికి వివిధ రకాల విద్యుత్తు పరికరాలు కావాలి. వాటిలో స్విచ్‌లు, బ్యాటరీలు, బల్బులు, రెసిస్టర్లు ఉంటాయి. భౌతికశాస్త్ర అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షార్థులు విద్యుత్తు వలయాల నిర్మాణాన్ని, పనితీరును తెలుసుకోవాలి. సాధారణ స్విచ్‌ నుంచి అత్యంత పెద్దవైన యంత్రాలను ఏ విధంగా నియంత్రిస్తాయో అర్థం చేసుకోవాలి. విద్యుత్తు వలయాలు, వాటిలోని పరికరాల సమన్వయంపై అవగాహన పెంచుకోవాలి.

విద్యుత్తు వలయాలు, పరికరాలు

విద్యుత్తు ప్రవహించడానికి ఉపయోగపడే పూర్తి నిర్మాణాలను విద్యుత్తు వలయాలు అంటారు. ఇందులో కేవలం విద్యుత్తు ప్రసరించే తీగలు మాత్రమే కాకుండా అనేక రకాల పరికరాలు ఉంటాయి. ఇళ్లు, కార్యాలయాలు, పరిశ్రమలు లాంటి అనేక రకాల పరిసరాల్లో, పలు రకాల్లో విద్యుత్తు ప్రసరించాలి అంటే వలయాలు తప్పనిసరి. ఈ విద్యుత్తు వలయాలు సాధారణంగా ఇళ్లలోనే కనిపిస్తాయి.

విద్యుత్తు వలయం: కొన్ని విద్యుత్తు సాధనాల (పరికరాల)ను విద్యుత్తు ప్రసార తీగల సహాయంతో విద్యుత్తు జనకానికి కలిపితే ఏర్పడే అమరికను 'సాధారణ విద్యుత్తు వలయం' అంటారు.

★ ఏదైనా ఒక విద్యుత్తు ఘటానికి ఇతర సాధనాలను కలిపితే విద్యుత్తు వలయం ఏర్పడుతుంది. ★ స్విచ్‌లు, హోల్డర్లు, బల్బులు మొదలైన పరికరాలను తీగలతో కలిపితే వలయాలు ఏర్పడతాయి. ★ విద్యుత్తు వలయంలో రెండు రకాల సాధారణ వలయాలు ఉంటాయి.
1) మూసిన విద్యుత్తు వలయాలు
2) తెరచిన విద్యుత్తు వలయాలు

జనరల్ స్టడీస్ భౌతిక శాస్త్రం

1) మూసిన విద్యుత్తు వలయాలు: విద్యుత్తు జనకానికి (బ్యాటరీ/విద్యుత్తు ఘటం) విద్యుత్తు పరికరాలను తీగల్లో మూసి ఉన్న స్థితిలో ఉంచే వలయాలను మూసిన వలయం అంటారు.
★ మూసిన స్థితిలో వలయం ద్వారా విద్యుత్తు ప్రవాహం జరుగుతుంది.
★ వలయాలను సూచించే క్రమంలో విద్యుత్తు పరికరాల సంకేతాలను ఉపయోగిస్తూ వలయాన్ని గీస్తే వాటిని వలయ పటాలుగా పిలుస్తారు.
★ విద్యుత్తు వలయంలో స్విచ్ మూసి ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్తు ప్రసారం జరిగి బల్బు వెలుగుతుంది. ★ వలయంలో విద్యుత్తు సంకేతాలను సరైన క్రమంలో స్విచ్‌ను ఏ స్థానంలోనైనా అమర్చవచ్చు.



2) తెరచిన వలయం: విద్యుత్తు వలయంలో స్విచ్‌ను తెరచిన స్థితిలో ఉంచితే వలయం అసంపూర్ణం అవుతుంది. దీనినే తెరచిన వలయం అంటారు. ★ ఈ వలయంలో ఏ భాగం నుంచి కూడా విద్యుత్తు ప్రసారం జరగదు. ★ ఒకవేళ స్విచ్ మూసి ఉన్నప్పటికీ వలయంలోని తీగలు ఎక్కడైనా తెరచి ఉంటే విద్యుత్తు ప్రసారం జరగదు. దానిని కూడా తెరచిన విద్యుత్తు వలయమే అంటారు. ★ విద్యుత్తు వలయంలో విద్యుత్తు వనరులు, వాహకాలు, పరికరాలు, స్విచ్ ప్రధానంగా ఉంటాయి. ★ స్విచ్ వలయాన్ని మూయడానికి, తెరవడానికి ఉపయోగపడే ముఖ్యమైన పరికరం. ★ విద్యుత్తు ఘటం ద్వారా విద్యుత్తు శక్తి ప్రసారం జరిగి విద్యుత్తు బల్బులు వెలుగుతాయి/పరికరాలు పనిచేస్తాయి.



కొన్ని విద్యుత్తు పరికరాలు

1) **ఫ్యూజ్‌వైర్:** ఇది వలయానికి రక్షణ పరికరం. వలయంలో అధిక విద్యుత్తు ప్రసారం జరిగినప్పుడు ఇది కరిగిపోతుంది. ★ దీనిని సీసం (లెడ్), తగరం (టిన్)ల మిశ్రమంతో తయారుచేస్తారు. దీనిలో 37% లెడ్, 63% టిన్ మిశ్రమం ఉంటుంది. రాగి, సిల్వర్ మిశ్రమంతోనూ తయారుచేస్తారు. అధిక నిరోధం, అల్ప ద్రవీభవన స్థానం ఈ పదార్థాల లక్షణాలు.

2) **ఎంసీబీ:** ఫ్యూజ్‌కు బదులుగా వాడే రక్షణ పరికరం. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ★ వలయంలో విద్యుత్తు ప్రవాహం సురక్షిత హద్దు దాటిన తర్వాత స్విచ్‌లు తమంతట తామే ఆగిపోతాయి. వాటిని తిరిగి ఆన్ చేస్తే వలయం పూర్తి అవుతుంది.

3) **కెపాసిటర్:** విద్యుచ్ఛక్తిని విద్యుత్తు ఛార్జ్ (ఆవేశం) రూపంలో నిల్వచేయగలిగే పరికరం. ★ దీనిలోని రెండు వాహక పలకలను ఒక ఇన్సులేటింగ్ (విద్యుత్తు బంధక) పదార్థం (సిలికాన్, మైకా) వేరు చేసి ఉంచుతాయి. ★ ఇది ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లో శక్తిని నిల్వచేయడానికి, ఓల్టేజీని స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది.

4) **గాల్వనా మీటర్:** ★ ఇది అతిస్వల్ప విద్యుత్తు ఉనికిని తెలియజేసే పరికరం. ★ విద్యుత్తును కచ్చితంగా కొలిచే సున్నితమైన గాల్వనా మీటర్లను జలాంతర్గాముల్లో వాడతారు. శరీరంలో గుండె, మెదడు విడుదల చేసే విద్యుత్తు ఉనికి తీరును తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.

విద్యుత్తు బల్బు

★ ఇది విద్యుచ్ఛక్తిని కాంతి శక్తి/ ఉష్ణశక్తిగా మారుస్తుంది. ★ దీనిని థామస్ ఆల్వా ఎడిసన్ 1879లో కనుక్కొన్నారు. ★ విద్యుత్తు బల్బులు విద్యుత్తు వల్ల ఏర్పడిన ఉష్ణఫలితం ఆధారంగా పనిచేస్తాయి. ★ దీనిలో వెలిగే భాగాన్ని ఫిలమెంట్ అంటారు. పాతకాలం తీగను మొదటిసారిగా ఫిలమెంట్‌గా ఎడిసన్ వాడారు. ★ నిరోధం పెంచడానికి బల్బులో ఉండే ఫిలమెంట్లను చాలా సన్నగా తయారుచేస్తారు. ఎంత నిరోధం పెరిగితే అంత విద్యుత్తు ఉష్ణంగా మారి ఫిలమెంట్ బాగా వేడెక్కి, మండుతూ, కాంతిని ఇస్తుంది. ★ ఫిలమెంట్లు మండి వేడెక్కడం ద్వారా కాంతినిచ్చే బల్బులను ఇన్‌కాండిసెంట్ ల్యాంప్ (ప్రకాశించే) అంటారు. దీనిలో గాలిని నింపరు. ఎందుకంటే అది ఫిలమెంట్‌తో ఆక్సీకరణ చర్య జరుపుతుంది. దీనిలో జడ వాయువులను నింపుతారు (ఉదా: హీలియం, నియాన్, ఆర్గాన్). ప్రస్తుతం వాడుతున్న ఫిలమెంట్ టంగ్‌స్టన్. ★ టంగ్‌స్టన్ పదార్థ లక్షణం - అధిక నిరోధం, అధిక ద్రవీభవన స్థానం. ★ దీనిలో విద్యుత్తు ప్రసరించే తీగలను రాగితో తయారుచేస్తారు. వీటిని లీడ్స్ అని పిలుస్తారు. ★ ప్రస్తుతం విద్యుత్తు బల్బులు అనేక రకాలుగా ఉన్నాయి. అవి ఇన్‌కాండిసెంట్ ల్యాంప్, ఫ్లోరోసెంట్ ల్యాంప్, హాలోజన్ ల్యాంప్‌లు.

రచయిత: ఎస్.వై.నాయుడు

జూనియర్ ఇంటర్ తెలుగు — రుద్రపశుపతి కథ

1. రుద్రపశుపతి ముగ్ధభక్తిని వివరించండి. **6 మార్కులు**
జ: రుద్రపశుపతి కల్మషం లేని ముగ్ధభక్తి, స్వచ్ఛమైన వాత్సల్యం, ప్రేమానురాగాలను పరమాత్మకు పంచిన నిర్మలుడు. పారవశ్యంతో శివుడికి భక్తి భావం, తన భక్తి భావం ఉన్నవాడు. శివుడితే ఏనలేని భక్తి విశ్వాసం ఉన్నవాడు. శివుడిని చూసినంతనే అప్పుడిలా 'సేవించి, లాలించి ప్రాణాలనైనా ఇవ్వడానికి వెనకాడని భక్తుడు.

1. గరళంబు మ్రింగె శ్రీకంఠ కంఠుడునిన? **3 మార్కులు**
జ: పరిచయం: పాల్కురికి సోమన రచించిన 'బసవ పురాణం' ద్విపద కావ్యం, తృతీయాశ్వాసం నుంచి గ్రహించిన 'రుద్రపశుపతి కథ' లోనిది.
ఫైనల్ పరీక్షలు 2026 ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు
సందర్భం: దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేయగా ముందుగా హాలాహలం పుట్టింది. లోక రక్షణ కోసం శివుడు మింగినది విషమని బసవన్న చెన్న బసవన్నకు చెప్పిన సందర్భం. భావం: శివుడు విషాన్ని మింగాడు.

2. అణుమాత్ర నా కంఠమందుఁ జిక్కనిడి.
జ: పరిచయం: ఈ వాక్యం సోమన రచించిన 'బసవ పురాణం' అనే ద్విపద కావ్యం తృతీయ శ్వాసం నుంచి గ్రహించిన 'రుద్ర పశుపతి కథ' అనే పాఠంలోనిది. **సందర్భం:** విషం మింగిన శివుడితో రుద్రపశుపతి అణుమాత్రమనదైనా -'విషాన్ని ఉమ్మివేయడం నీకు లెక్కకాదు' అని పలికిన సందర్భం.
భావం: అణుమాత్రమంత విషం కంఠంలో ఉంది.

1. విషం తాగిన శివుడిని కాపాడమని రుద్రపశుపతి ఎవరివరిని కోరాడు? **3 మార్కులు**
జ: విషం తాగిన శివుడిని కాపాడమని పార్వతిని, ప్రమథ గణాలను, పరమాప్తులను, శతరుద్రులను, వీరభద్రుడిని మున్నగువారిని రుద్రపశుపతి కోరాడు.
2. శివుడు రుద్రపశుపతికి ఇచ్చిన వరమేమిటి?
జ: శివుడు రుద్రపశుపతిని తన తోడపై కుర్చోబెట్టుకుని విషం జారకుండా చూడమని వరమిచ్చాడు.

సంధులు **3 మార్కులు**
1. విశ్వేశుడు — జ: విశ్వ + ఈశుడు (గుణ సంధి)
2. ప్రత్యర్థం — జ: ప్రతి + అర్థం (యణాదేశ సంధి)
3. కడుపుబ్బోచ్చినను — జ: కడుపు + బొచ్చినను (గసడదవాదేశ సంధి)
4. పరమాప్తులు — జ: పరమ + ఆప్తులు (సవర్ణదీర్ఘ సంధి)

మరికొన్ని ప్రశ్నలు-జవాబులు



రచయిత: మండ్ల మహేశ్వర నాయుడు

(c) eenadu

ఈనాడు
అనకాపల్లి
గురువారం 25 డిసెంబరు 2025 7

రక్షకుడు ఏతెంచినవేళ!

క్రిస్మస్ పండగ సందర్భంగా క్రైస్తవ ప్రార్థనా మందిరాలు కొత్త శోభతో కళకళలాడాయి. బుధవారం అర్ధరాత్రి అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలిపేలా సెట్టింగులు ఏర్పాటు చేశారు. ఎలమంచిలి సెంటినరీ బాప్టిస్టు చర్చి విద్యుద్దీపాల వెలుగులో తళుకులీనింది.
– ఎలమంచిలి, న్యూస్‌టుడే

లంబసింగిలో రిసార్టులన్నీ హౌస్‌ఫుల్

చింతపల్లి, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రాకశ్మీర్‌గా ప్రసిద్ధిచెందిన లంబసింగి పర్యాటకులతో నిండిపోయింది. వచ్చే ఏడాది జనవరి 3 వరకూ ఇక్కడ రిసార్టులేవీ ఖాళీలు లేవని నిర్వాహకులు బోర్డులు పెట్టేస్తున్నారు. లంబసింగిలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరిత రిసార్టులోనూ వచ్చే జనవరి 1 వరకూ అన్ని గదులూ ముందుగానే నిండిపోయినట్లు రిసార్టు మేనేజరు సూరెడ్డి అప్పలనాయుడు తెలిపారు. 4 నాన్ ఏసీ కాటేజీలు, 8 సూట్లు, 3 డీలక్స్ గదులను ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారన్నారు. లంబసింగి, తాజంగి పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు రిసార్టులు సుమారు 50 ఉన్నాయి. వాటినీ పర్యాటకులు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. కొవిడ్ తరువాత మళ్లీ ఈ ఏడాది లంబసింగి వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది.

★ క్రిస్మస్ పండగ నేపథ్యంలో దేవీపట్నం నుంచి పాపికొండల విహార యాత్రకు సందర్శకుల తాకిడి పెరిగింది. గురువారం నుంచి శనివారం వరకు మొత్తం బోట్లు ఇప్పటికే బుకింగ్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు.

7 నుంచి 10 అనకాపల్లి జోన్ సంఖ్య మార్పు

అనకాపల్లి, న్యూస్‌టుడే

మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని జోన్లను నియోజకవర్గాల వారీగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా మార్పుల తరవాత అనకాపల్లి జోన్ స్వరూపం యథావిధిగా ఉంది. అనకాపల్లి జోన్ సంఖ్యను మార్చారు. గతంలో జీవీఎంసీలో ఎనిమిది జోన్లు ఉండేవి. అప్పుడు అనకాపల్లి జోన్-7గా ఉండేది. ఇప్పుడు జీవీఎంసీ పరిధిని పది జోన్లకు పెంచారు. దీంతో అనకాపల్లిని జోన్-10గా మార్పు చేశారు. కొత్త జోన్లకు కమిషనర్లను నియమించారు. అనకాపల్లి జోనల్ కమిషనర్‌గా కె.చక్రవర్తినే కొనసాగిస్తూ కమిషనర్ కేతన్ గార్గ్ ఉత్తర్వులు జారీ చేశారు.

✦ అనకాపల్లి పురపాలక సంఘాన్ని 2013 జులై 30న జీవీఎంసీలో విలీనం చేశారు. అనకాపల్లి పట్టణంతో పాటు సమీప ఎరుకువానిపాలెం, గొర్లివానిపాలెం, కొత్తూరు నర్సింగరావుపేట, సిరసపల్లి, తాడి, సాలపువానిపాలెం గ్రామాలను ఈ జోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. తాడి, సాలాపువానిపాలెం ప్రాంతాల్లో కొంత పరవాడ మండలంలో ఉన్నాయి. అనకాపల్లి జోన్‌లో మొత్తం 27 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 23 పట్టణంలో కాగా మిగిలిన నాలుగు గ్రామాల్లో ఏర్పాటు చేశారు. అనకాపల్లి జోన్ పరిధిలో 1.05 లక్షలు జనాభా ఉండగా 26,642 ఇళ్లు ఉన్నాయి.

పచ్చదనానికి చిచ్చు!

ఎలమంచిలి పట్టణంలో పచ్చదనం పరిరక్షణ పరిహాసమవుతోంది. ఏపుగా పెరిగిన చెట్లు తమకు అడ్డంగా ఉన్నాయని భావిస్తున్న కొందరు వాటికి హాని తలపెడుతున్నా పురపాలక అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టణంలోని ఓరుగంటి వారి వీధిలో ఒకరు చెట్టు మొదలుకు నిప్పు పెట్టి కాల్చేస్తున్న దృశ్యం 'న్యూస్‌టుడే' కెమెరాకు చిక్కింది. –న్యూస్‌టుడే, ఎలమంచిలి

అడ్డేదెవరు.. ఆపేదెవరు?

మాకవరపాలెం, న్యూస్‌టుడే

భూముల విలువ రోజురోజుకు పెరుగుతుండటంతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తేచాలు.. యంత్రాలతో చదును చేసి ఆక్రమించేస్తున్నారు. మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ సర్వే నం. 737లో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ ప్రాంతంలో భూములకు రానున్న రోజుల్లో మరింత విలువ పెరగనుంది. ఈ క్రమంలో రాచపల్లి రెవెన్యూ రామన్నపాలెం శివారు చినరాచపల్లిలోని ఊటగెడ్డ రిజర్వాయర్‌కు సంబంధించిన సుమారు 20 ఎకరాల భూమిని కాజేసేందుకు స్థానిక నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఏడేళ్ల క్రితమే బోర్డు ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులు శిక్షార్హులంటూ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును పీకి పారేసి రామన్నపాలెం మాజీ సర్పంచి తాతబాబు, తెదేపా నాయకుడు శ్రీను బుధవారం భూమిని యంత్రాలతో చదును చేసేశారు. ఈ విషయం తెలియడంతో తహసీల్దారు వెంకటరమణ ఆదేశాల మేరకు వీఆర్వో సాంబశివరావు, పలువురు రెవెన్యూ అధికారులు భూమి చదును చేస్తున్న ట్రాక్టర్‌తోపాటు ద్విచక్రవాహనం సీజ్ చేశారు. ఆక్రమణదారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.


చదును చేసిన రిజర్వాయర్ భూమి

కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలు

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: గొలగాం పంచాయతీ శివారు కొత్తతలారివానిపాలెంలో ప్రభుత్వ స్థలాలు పరాధీనం అవుతున్నాయి. ఈ గ్రామంలోని సర్వే నం. 283లో కొండ పోరంబోకు స్థలం ఉంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు ఈ భూములను గుర్తించారు. స్థలం అనుకూలంగా లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇక్కడ 400 ఎకరాలకు పైగా నివాసానికి అనుకూలంగా ఉంది. దీనిపై కన్నేసిన కబ్జాదారులు ముఠాగా ఏర్పడి నాలుగు నుంచి పదిసెంట్ల చొప్పున కబ్జా చేస్తున్నారు. సెంటు స్థలం రూ. 3 లక్షల వరకు ఇతర ప్రాంతాలకు చెందిన వారికి నకిలీ పత్రాలు సృష్టించి అమ్మేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన స్థలాల్లో కొందరు నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఫలితంగా పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇంటి నిర్మాణం పూర్తవగానే రూ. 20 నుంచి 30 లక్షలకు వరకు విక్రయిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం.. కొత్తతలారివానిపాలెం సర్వే నం. 283లో అక్రమ నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కొండ పోరంబోకు స్థలాలు కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు. నిర్మాణాలు అక్రమమని తేలితే కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం.
– గారా ఆనందరావు, తహసీల్దార్

హాస్టళ్లు బాగానే ఉన్నాయా?

✦ తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణ
✦ ఐవీఆర్ఎస్‌తో పనితీరుపై ఆరా

నర్సీపట్నం, న్యూస్‌టుడే:

హాస్టళ్ల పనితీరుపై ఆరా ప్రారంభమైంది. వీటిలోని సదుపాయాలు, వార్డెన్ల విధుల తీరు తదితర వాటిపై పరిశీలన కొనసాగుతోంది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్) ద్వారా ఈ గృహాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా సేవలు సంతృప్తికరంగా లేని చోట అవి మెరుగుపడేలా చూడటంతోపాటు అధికారులు మరింత బాధ్యతగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ విధానంతో వార్డెన్లు ఇప్పుడు మరింత జాగ్రత్తలతో అన్నీ సరిచూస్తున్నారు.

నర్సీపట్నం హాస్టల్‌లో శుభ్రంగా చేతులు కడుక్కునే ప్రదేశం

✦ గతంలో వసతి గృహాల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ఇవి అవకతవకలకు నిలయాలుగా మారాయి. శిథిల భవనాలు, సదుపాయాల లోపంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. కూటమి సర్కారు వీటి ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే అభివృద్ధి దిశగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి ఇప్పుడు పక్కాగా అమలవుతోంది లేనిది నిగ్గు తేల్చేందుకు ఐవీఆర్ఎస్‌ను వినియోగిస్తున్నారు. దీని పుణ్యమా అంటూ హాస్టళ్లో అన్నీ పక్కాగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఐవీఆర్ఎస్‌లో తమకు వ్యతిరేకంగా సమాచారం వెళ్లే పరిస్థితి రాకుండా ముందస్తుగా అప్రమత్తం అవుతున్నారు.

✦ జిల్లాలో 65 శాతం నిర్వహణ మెరుగ్గా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వార్డెనులు గృహాల్లో అన్నీ పక్కాగా చూసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ ఎంతో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తున్నారు. నర్సీపట్నంలోని ఒక వార్డెను తన హాస్టల్ పరిధిలోని విద్యార్థుల తల్లిదండ్రులతో వాట్సాప్‌లో ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేసుకుని అన్ని కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి వారికి పంపుతున్నారు. హాస్టల్‌లోని సేవలు మరింత మెరుగుపడడానికి ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి రామానందం తెలిపారు.

✦ జిల్లాలోని మొత్తం 135 సంక్షేమ వసతి గృహాల్లోని వేలాది మంది విద్యార్థులకు ఈ విధానం వల్ల ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమలవుతున్న... ఫీడింగ్ శాతాన్ని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఏ జిల్లా ఏ స్థానంలో ఉన్నది గమనిస్తున్నారు. ఇందులో హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, స్వచ్ఛమైన తాగునీరు సమకూర్చారా.. భవనాల పరిస్థితి ఎలా ఉంది. వార్డెన్ సక్రమంగా విధులు నిర్వహిసున్నారా, పారిశుద్ధ్యం ఎలా ఉంది వంటి ప్రశ్నలకు తల్లిదండ్రుల నుంచి సమాధానాలు తెలుసుకుంటున్నారు.

నాలుగు పదులు.. అథ్లెటిక్స్‌లో మెరుపులు

చోడవరం, న్యూస్‌టుడే

నిత్యం కార్యాలయ విధులతో బిజీగా ఉండే ఉన్నతాధికారి ఆమె. మరోపక్క తల్లిగా కుటుంబ బాధ్యతలు.. అయినా తనకు ఇష్టమైన క్రీడలను విడిచిపెట్టలేదు. ఉద్యోగ విధుల్లో ప్రశంసలు అందుకుంటూనే క్రీడాపోటీల్లో వరస విజయాలతో శభాష్ అనిపించుకుంటున్నారు. ఆమే చోడవరం సబ్‌రిజిస్ట్రార్ గీతాలక్ష్మి. నాలుగు పదుల వయసులో ఒకేసారి మూడు స్వర్ణ పతకాలు సాధించిన ఘనత సొంతం. ఉద్యోగానికి, కుటుంబానికి న్యాయం చేస్తూనే వ్యాయామం, ఆరోగ్య పరిరక్షణపై దృష్టిపెట్టడమే తనను విజేతగా నిలిపిందంటారు ఆమె. గీతాలక్ష్మి విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే...

షాట్‌పుట్ విసురుతున్న గీతాలక్ష్మి

● పాఠశాల దశ నుంచే నాకు క్రీడలంటే ఇష్టం. 100 మీటర్ల పరుగులో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఖోఖో, లాంగ్ జంప్ కూడా బాగా ఆడేదాన్ని. అదే ఇప్పటికీ కొనసాగిస్తుంటా. రోజు తెల్లవారుజాము నుంచి సాధన ప్రారంభిస్తా. సమయాన్ని బట్టి సాయంత్రం కూడా సాధన చేస్తా. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. పరుగు, లాంగ్‌జంప్‌లో నైపుణ్యాలకు నిత్యం పదును పెడుతుంటాను. ట్రెక్కింగ్ కూడా చేయడం నాకు ఇష్టం. ఇప్పటికే కొన్ని పర్వతాలు ఎక్కాను.

● ఇంటర్ పూర్తవగానే 2000 డీఎస్సీ పూర్తి కాగానే ఎస్‌జీటీగా ఎంపికయ్యాను. 2009 వరకు శ్రీకాకుళం జిల్లా సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయినిగా పనిచేశాను. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే డిగ్రీ, ఎంఎస్సీ, ఎంఫిల్ పూర్తి చేశాను. 2009లో గ్రూప్-2 రాసి సబ్‌రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యాను. ప్రస్తుతం దూరవిద్య ద్వారా పీహెచ్‌డీ చేస్తున్నాను.

● ఈనెల 13, 14 తేదీల్లో గుంటూరు జిల్లా పాలుపర్రులో 45వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. ఇందులో 45 ఏళ్ల విభాగంలో షాట్‌పుట్ డిస్కస్‌త్రో, లాంగ్ జంప్ మూడింటిలోనూ మూడు స్వర్ణ పతకాలను సాధించాను. ఇప్పటివరకు రాష్ట్రస్థాయి మాస్టర్స్ పోటీల్లో 50 వరకు పతకాలు వచ్చాయి. 2026 ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నా.

నాన్న నుంచే నేర్చుకన్నా... మా నాన్నగారి నుంచి సమయపాలన అలవర్చుకున్నాను. ఆయన హిందీ పండిట్‌గా పని చేశారు. మా స్వగ్రామం విజయనగరం జిల్లా గరివిడి మండలం ఆర్తమూరు గ్రామం. మా భర్త చంద్రరావు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుమార్తె మనుహాసిని ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. అబ్బాయి నిషాల మౌర్య ఏడో తరగతి చదువుతున్నాడు. గతంలో ఓ పర్యాయం కుటుంబమంతా పర్వతారోహణ చేశాం. ఏషియన్ మాస్టర్ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాలన్నది నా కల.

● నేటి యువత ఖాళీ సమయమంతా చరవాణిలో చిక్కుకుని సోషల్ మీడియాలో గడిపేస్తూ విలువైన సమయాన్ని ఎక్కువగా వృథా చేస్తున్నారు. చరవాణి సరిగా వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి.

జీవీఎంసీ స్థలాల్లో వసూళ్లపర్వం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

ఆపరేషన్ లంగ్స్ పేరుతో అనకాపల్లి పట్టణంలో చేపట్టిన వీధుల్లోని దుకాణాల తొలగింపులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. జీవీఎంసీ స్థలాల్లో వీధి వ్యాపారులు చాలామంది అనధికార వ్యక్తులకు నెలవారీగా అద్దెలు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఎన్నో ఏళ్లుగా జీవీఎంసీ స్థలాల్లో దుకాణాలు పెట్టుకుని వీటిని అద్దెలకు ఇస్తూ నెలవారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో నిజమైన వీధి వ్యాపారులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి వారిని గుర్తించి వీరికి భరోసా కల్పించేలా జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.

దుకాణదారుడిని సర్వే చేస్తున్న సిబ్బంది

అనకాపల్లి జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. రోడ్లపై చిరు వ్యాపారులు దుకాణాలు పెట్టుకుని ఉపాధి పొందుతున్నారు. రోజురోజుకూ ఇవి పెరుగుతున్నాయి. ఈ డిమాండ్ ఇంకా పెరుగుతోంది. దీనిని అవకాశంగా చేసుకుని చిరు వ్యాపారాల నుంచి కొందరు అక్రమంగా వసూలు చేస్తున్నారు. రహదారిపై ఉన్న దుకాణాలను తొలగించే సమయంలో సచివాలయ సిబ్బంది, యూసీడీ, జీవీఎంసీ సిబ్బందితో సర్వే చేయించారు. అనధికార వ్యక్తులకు నెలవారీ అద్దెలు చెల్లిస్తున్న 20 మందిని గుర్తించారు. వీరికి ఉపాధి కల్పించేలా దుకాణాల ఏర్పాటుకు స్థలాలు కేటాయించనున్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ క్రీడామైదానం, రావుగోపాలరావు కళాక్షేత్రం నుంచి ఎన్టీఆర్ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో వీటిని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

అర్హులకు ఆసరాగా...

జీవీఎంసీ స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులకు నెలవారీగా అద్దె చెల్లించి దుకాణాలు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై చర్యలు తీసుకున్నాం. అలాంటి బడ్డీలు తొలగించాం. చిరువ్యాపారుల్లో అర్హులకు స్థలాన్ని కేటాయించి దుకాణాలు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– చక్రవర్తి, జీవీఎంసీ జోనల్ కమిషనర్

మేఘాలలో తేలిపొమ్మన్నది!

రుషికొండ బీచ్‌లో పారా మోటరింగ్ విన్యాసాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. యువతీ, యువకులు వీటిపై విహరించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఈ విన్యాసాల్ని ప్రారంభించారు. రుషికొండ తీరంలో అందుబాటులో ఉన్న టూరిజం స్పీడు బోట్లతో పాటు ఈ విన్యాసాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. –న్యూస్‌టుడే, విశాఖపట్నం

అనుమానం పెనుభూతమై..

✦ భార్యను స్క్రూడ్రైవర్‌తో పొడిచి హత్య చేసిన భర్త
✦ తల్లిని కోల్పోయిన నాలుగు నెలల పసికందు

రాకేష్, మాయ (పాత చిత్రం)

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పరాయి వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతోందనే అనుమానంతో భార్యను కిరాతకంగా స్క్రూ డ్రైవర్‌తో పొడిచి చంపిన సంఘటన అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. భార్యను హతమార్చి ఆమెను నేరుగా ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి పోలీసులకు లొంగిపోయాడు. దీంతో నాలుగు నెలల పసికందు తల్లిని కోల్పోయింది. ఎలమంచిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కలీదాబాద్ సంతకబీర్ నగర్ నందాపూర్ గ్రామానికి చెందిన వివాహిత మాయను (32) అదే ప్రాంతానికి చెందిన రాకేష్ (27) ప్రేమించాడు. ఎనిమిదేళ్ల కిందట ఇక్కడికి వలస వచ్చిన వీరు వివాహం చేసుకుని తుక్కు ఇనుము దుకాణంలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇటీవల పట్టణంలోని ధర్మవరం వీధిలో సొంతంగా దుకాణం పెట్టుకున్నారు. నాలుగు నెలల కిందట ఈమె ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డకు ఇటీవలే పరి అని నామకరణం చేశారు. బుధవారం భర్త భోజనానికి ఇంటికి వెళ్లగా భార్య దుకాణం చూసుకుంటోంది. ఆయన తిరిగి దుకాణం వద్దకు వచ్చే సరికి ఈమె వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండటం గమనించి గట్టిగా నిలదీశాడు. ఆమె సమాధానం చెప్పలేక పోవడంతో పక్కనే ఉన్న స్క్రూడ్రైవర్ తీసుకుని భార్య ఛాతీ, గొంతుపై పలుమార్లు పొడిచాడు. వెనుక ఉన్న ఇనుప స్తంభానికి ఆమె తలను బలంగా ఢీకొట్టాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆటోలో ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పడంతో పోలీసులకు లొంగిపోయాడు.

■ మాయ ఉత్తరప్రదేశ్‌లో ఉన్నప్పుడు ఒకవ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి పుట్టిన కుమార్తె కాజోల్‌కు ప్రస్తుతం 12 ఏళ్లు. ఆమె కూడా రాకేష్‌తో ఎలమంచిలికి వచ్చేసింది. కాజోల్‌ను తరచూ రాకేష్ కొట్టడంతో ఆమె ఇంట్లో చెప్పకుండా 20 రోజుల కిందట దిల్లీలో ఉంటున్న మేనమామ వద్దకు వెళ్లిపోయింది. ఎలమంచిలిలో ఈ బాలికపై అదృశ్యం కేసు నమోదైంది. ఆమె దిల్లీలో ఉందని గుర్తించి.. ఇక్కడికి తీసుకువచ్చినా మళ్లీ వెళ్లిపోయింది. మొదట వివాహం చేసుకున్న భర్తతో మాయ ఫోన్‌లో మాట్లాడుతోందని రాకేష్ అనుమానించాడు. ఇదే ఆమెను హత్య చేయడానికి కారణమైంది.

గుక్కపట్టిన గొంతుకేం తెలుసు అమ్మలేదని!

అమ్మ తప్ప మరో లోకం తెలియదు.. పాలు తాగి, లాలిపాట వింటూ.. హాయిగా నిద్రపోయే పసికందు ఇప్పుడు తల్లి స్పర్శ లేక తల్లడిల్లిపోతోంది. అక్కున చేర్చుకునే అమ్మ కోసం గుక్కపట్టి ఏడుస్తోంది. ఆ పసిప్రాణానికి తెలియదు.. అమ్మ లేదని, ఇక రాదని. ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లిన నాలుగు నెలల పసికందును చూసి చెమ్మగిల్లని కన్ను లేదు.. బరువెక్కని గుండె లేదు. రాకేష్, మాయల సంతానమైన నాలుగు నెలల చిన్నారి పరి ప్రస్తుతం ఐసీడీఎస్ అనకాపల్లి సిబ్బంది వద్ద ఉంది. తల్లిపాలు తప్ప వేరే ఆహారం తీసుకోలేని ఆ చిన్నారి ఇప్పుడు డబ్బా పాలు తాగలేకపోతోంది. మాయ కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్ నుంచి రావడానికి కనీసం రెండు రోజులు పడుతుంది. అప్పటివరకూ బిడ్డను ఐసీడీఎస్ సిబ్బందే సంరక్షించాల్సి ఉంది.

పాత ఖాతాలో డబ్బు ఉండిపోయిందా?

చోడవరం, న్యూస్‌టుడే: బ్యాంకులో నాకు సేవింగ్ ఖాతా ఉండేది. డబ్బులు వేయడం మానేశాను.. అది ఇపుడు ఏమైందో అంటూ పట్టణంలోని రాము అనే పూర్వపు ఖాతాదారుడు రాము ఆవేదన.. ఎప్పుడో మా నాన్న బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.. అది మాకు తెలియకముందే ఆయన చనిపోయారు.. పండగ పనుల్లో భాగంగా ఇల్లు చక్కబెట్టుకుంటుంటే పాత బాండ్ పేపర్లు దొరికాయి. ఇప్పుడది చెల్లుబాటు అవుతుందా అని మరోవ్యక్తి బ్యాంకు మెట్లు ఎక్కారు. ఇలా ఎందరో బ్యాంకు ఖాతాలో పాత లావాదేవీలు గురించి తెలుసుకొని తదుపరి చర్యలు ఏమి చేయాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. వినియోగించి పదేళ్లు పైబడిన బ్యాంకు ఖాతా అయినా, పాతబడిన బాండ్ అయినా తిరిగి ఆ నగదును తీసుకునేందుకు అవకాశం ఉంది. సరైన పత్రాలతో సంబంధిత బ్యాంకు శాఖకు వెళితే వడ్డీతోపాటు తిరిగిపొందే అవకాశాన్ని రిజర్వుబ్యాంకు కల్పిస్తోంది.

మనం చేయాల్సిందిలా.. ✦ బ్యాంకులో నిరర్థకంగా ఉన్న నగదు డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌లో ఉంచుతారు. ముందుగా ఆయా బ్యాంకు వెళ్లి కేవైసీ చేయించాలి. పాన్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వంటివి తీసుకెళ్లి వాటి నకళ్లు సమర్పించాలి. బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం ఉంటే సరి లేకపోయినా పైన తెలిపిన గుర్తింపు కార్డుల నకళ్లను జతచేసి సంబంధిత దరఖాస్తు రాసి ఇవ్వాలి. తర్వాత రెండు, మూడు రోజుల్లోగా బ్యాంకు అధికారులు అర్జీ పరిశీలించి పరిష్కరిస్తారు. మనకు రావాల్సిన నగదు ఏమైనా ఉంటే వెంటనే వడ్డీతో చెల్లిస్తారు.

✦ మరుగున పడిన బ్యాంకుల ఖాతాల విషయంలో బ్యాంకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అటువంటి ఖాతాదారులకు ఫోన్ చేయడం లేదా సంక్షిప్త సమాచారం ఇవ్వడం వంటి చర్యలతో ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో మరుగున పడిన ఖాతాలు, డిపాజిట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యూనియన్ బ్యాంకు చోడవరం శాఖ చీఫ్ మేనేజరు పి.వి.వి.ప్రసాదు తెలిపారు.

పాఠశాలలకు చేరిన కోడిగుడ్లు

స్పందనకు వందనం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలకు బుధవారం కోడిగుడ్లు సరఫరా అయ్యాయి. బుధవారం 'ఈనాడు'లో 'మధ్యాహ్న భోజనంలో గుడ్డు గుటుక్కు' శీర్షికన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. హుటాహుటిన గుత్తేదారుతో గుడ్లు లేని అన్ని పాఠశాలలకు ప్రత్యేక వాహనంలో వీటిని పంపించారు. కొన్ని పాఠశాలలకు ఇవి ఆలస్యంగా చేరడంతో బుధవారం కూడా విద్యార్థులకు గుడ్డు ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో మూడు రోజులకు చెందిన గుడ్లను విద్యార్థులకు ఇచ్చి ఇంటికి పంపించారు. గుడ్ల సరఫరా నిలిపివేసిన గుత్తేదారుడికి అధికారులు నోటీసు ఇచ్చారు.

మరింత ఉపాధి

అనకాపల్లి గ్రామీణం, నక్కపల్లి, న్యూస్‌టుడే

గ్రామాల్లో వలసలు నివారించే లక్ష్యంతో అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం కొత్త హంగులద్దుకోనుంది. పథకం పేరును వీబీ-జీ రామ్‌జీ మార్చడంతోపాటు మరింత సమర్థంగా నిర్వహించి పని అడిగిన వారందరికీ పనులు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు.

ప్రస్తుతం గ్రామాల పరిధిలో చెరువులు, కందకాలు, కాలువలు, పంటకుంటలు, ఇంకుడు గుంతలు, కంపోస్టు పిట్లు, పశువుల షెడ్లు, మ్యాజిక్ డ్రెయిన్లు, గృహనిర్మాణం వంటి పనులు ఈ పథకంలో చేపడుతున్నారు. రోజూ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రామికులు పనుల్లో పాల్గొంటున్నారు. పని అడిగిన వారికి తక్షణమే పని కల్పించడంతోపాటు 48 గంటల్లో జాబ్‌కార్డును సైతం పథకంలో శ్రామికులకు అందిస్తున్నారు. ప్రభుత్వం గతంలో ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచింది.

రోజువారీ కనీస వేతనాన్ని సైతం పెంచింది. ప్రస్తుతం ప్రతి శ్రామికుడు కనీస వేతనం రూ. 302 అందుకుంటున్నారు. పని ఆధారంగా ఈ వేతనం రూ. 400 వరకు వెళ్లనుంది. జిల్లాలో 100 రోజుల పని పూర్తి చేస్తున్న కుటుంబాలు వేలల్లోనే ఉన్నాయి. పనిదినాల పెంపు ఈ అన్ని కుటుంబాలకు మేలు చేయనుంది. ఇకపై ఎక్కువ మంది పనిచేయడానికి ఆసక్తి చూపుతారని, ఫలితంగా 50 వేల కుటుంబాల వరకు ఈ లక్ష్యాన్ని చేరతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చెబుతున్నారు. ఇప్పటికే వందరోజుల పనులు పూర్తి చేసిన కుటుంబాల్లో పిల్లలకు ఉపాధితోపాటు ఉద్యోగ అవకాశాలు సైతం కల్పిస్తున్నారు.

24 మండలాల పరిధిలో	జిల్లాలో శ్రామికులు 4,46,553	కుటుంబాలు: 2,32,999
		వంద రోజుల పని చేస్తున్న కుటుంబాలు: 30 వేలు

దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం.... పథకంలో శ్రామికులు పనిదినాల సంఖ్యను పెంచాలని ఏళ్ల తరబడి అడుగుతున్నారు. కేంద్రం ఎట్టకేలకు 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచడం వల్ల శ్రామికుల సమస్య తీరింది. ఎక్కువ మందికి పని దొరుకుతుంది. ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. ఎక్కువ కుటుంబాలు 125 రోజుల పనిదినాలు వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తాం.
– మణికుమార్, ఏపీడీ, డ్వామా

(c) eenadu

బహుమతులు పొందిన విద్యార్థులతో కలెక్టర్ విజయ, ఉన్నతాధికారులు

వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: వినియోగదారుల హక్కులపై అందరూ అవగాహన పెంచుకోవాలి కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. అనకాపల్లి జీవీఎంసీ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వినియోగదారుల హక్కులపై అవగాహన పొందడంతో పాటు తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్లాస్టిక్ సంచులకు బదులు వస్త్రం, నారతో చేసిన సంచులు వినియోగించాలన్నారు. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపుతుందని పేర్కొన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి జి.తనూజారాణి వినియోగదారుల హక్కులు, జరుగుతున్న మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. వినియోగదారుల నిర్వాహక సభ్యుడు తోట శత్రుఘ్నుడు, జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అధికారి ఇందిరాభారతి, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు రొంగలి రాంబాబు, డీఎస్‌ఓ మూర్తి, డీఈఓ అప్పారావునాయుడు తదితరులు పాల్గొన్నారు.

విద్యారుణాలు త్వరితగతిన మంజూరు చేయండి

కలెక్టరేట్, న్యూస్‌టుడే: తల్లిదండ్రుల సిబిల్ స్కోర్ చూడకుండా త్వరితగతిన విద్యార్థులకు విద్యారుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ బ్యాంకు అధికారులకు సూచించారు. బ్యాంకు రుణాలపై జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కౌలు రైతులు, సూక్ష్మ, పరిశ్రమలు, వ్యవసాయ, పాడి, పౌల్ట్రీ, స్వయం సహాయక బృందాలకు త్వరితగతిన రుణాలు మంజూరు చేసి లక్ష్యాలను అధిగమించాలన్నారు. ఈ-క్రాప్ ఆధారంగా పంట సాయ రుణాలు ఇవ్వాలన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ, యూనియన్ బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ జితేంద్ర శర్మ, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

చకచకా పరుగులు... టపటపా వికెట్లు..!

ఆసక్తిగా 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్(ఈఎస్ఎల్)-2025'

విశాఖక్రీడలు, న్యూస్‌టుడే : ఆంధ్ర మెడికల్ కళాశాల మైదానంలో 'ఈనాడు-ఈతరం క్లబ్' ఆధ్వర్యంలో జరుగుతున్న 'ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్' ప్రజెంట్స్ 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)-2025' టోర్నీలో బుధవారం క్రీడాకారులు బౌండరీలతో హోరెత్తించారు. శ్రీ కశ్యప్ కళాశాల జట్టు బ్యాటర్ ఎన్.సతీష్ అర్ధ శతకంతో పాటు ఓ వికెట్ తీసి 'ధనిక్ భారత్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే'గా ఎంపికయ్యాడు.

★ **విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (దువ్వాడ) 'వర్సెస్' శ్రీ కశ్యప్ డిగ్రీ కళాశాల (విశాఖ) :** శ్రీ కశ్యప్ కళాశాల జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. జట్టులో **ఎన్.సతీష్ 26 బంతుల్లో 50 (3×4, 3×6) పరుగులు**, సీహెచ్.త్రినాథ్ 29 పరుగులు చేశారు. అనంతరం విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 84 పరుగులు చేసింది. జట్టులో సుజిత్ యాదవ్ 30, అఖిల్ 14, మోహన్‌తేజ 13 పరుగులు చేశారు. శ్రీ కశ్యప్ జట్టు బౌలర్లు శ్రీకర్ రెండు వికెట్లు, ఎన్.సతీష్, ఐ.సుధీర్ చెరో వికెట్ తీశారు.

విజయానందంలో శ్రీ కశ్యప్ కళాశాల జట్టు

గెలుపొందిన వీడీపీ డిగ్రీ కళాశాల జట్టు

★ **ప్రిజమ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల (విశాఖ) 'వర్సెస్' వీడీపీ డిగ్రీ కళాశాల (కొత్త గాజువాక) :** తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిజమ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల జట్టు 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. జట్టులో ప్రసాద్ 29, గిరీష్ 17 పరుగులు చేశారు. వీడీపీ డిగ్రీ కళాశాల జట్టు 10 ఓవర్లలో ఓ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. జట్టులో వినయ్ 29, వెంకట్ 21 పరుగులు చేశారు.

★ **బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ 'వర్సెస్' ఆదిత్య డిగ్రీ కళాశాల (అనకాపల్లి) :** మొదట ఆదిత్య డిగ్రీ కళాశాల జట్టు 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. జట్టులో వి.చంద్ర 14, వై.లక్ష్మణ్ 13 పరుగులు చేశారు. బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ జట్టు బౌలర్లు సంతోష్ 4, సాత్విక్ 2 వికెట్లు తీశారు. అనంతరం బాబా ఇన్‌స్టిట్యూట్ జట్టు 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. పవన్ 24, సాత్విక్ 6 పరుగులు చేశారు. ఆదిత్య డిగ్రీ జట్టు బౌలర్లు మహేష్ 2 వికెట్లు, సాయిగణేష్, తరుణ్‌తేజ చెరో వికెట్ తీశారు.

విజయం సాధించిన బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జట్టు

'ధనిక్ భారత్' స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే

ఎన్.సతీష్ (50 పరుగులు, ఓ వికెట్)

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner: CMR Shopping Mall
Gift Partner: KL University
Regional Sponsor: GGU Godavari Global University, Rajamahendravaram, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
TV Partner: ETV
Digital Partner: ఈనాడు.net, ETV Bharat
Dolphin Diagnostic Services
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
Organised by ఈనాడు ఈతరం క్లబ్

26న జరిగే మ్యాచ్‌లు: ★ **ఉదయం 8 గంటలకు :** గాయత్రి విద్యాపరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ పీజీ కోర్సెస్- ఆనందపురం(ఎంవీపీ కాలనీ) × అలయన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్. ★ **10 గంటలకు :** డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ × అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ★ **మధ్యాహ్నం 12 గంటలకు :** ఏపీఎస్ డిగ్రీ కాలేజ్ × ఐఓదయ డిగ్రీ కాలేజ్ (చోడవరం).

27న జరిగే మ్యాచ్‌లు: ★ **ఉదయం 8 గంటలకు :** సాకేతిక విద్యాపరిషత్ ఇంజినీరింగ్ కాలేజ్ × గీతం యూనివర్సిటీ. ★ **10 గంటలకు :** గాయత్రి విద్యాపరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(రుషికొండ) × విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (నరవ). ★ **మధ్యాహ్నం 12 గంటలకు :** ఎన్ఎస్ఆర్ఐటీ కాలేజ్ (శొంఠ్యాం) × ఆదర్శ్ డిగ్రీ కాలేజ్ (పెందుర్తి).

అంతా ప్లాస్టిక్ మేత.. ఏదీ పచ్చని మేత?

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలున్నా నిర్వహణ లోపంతో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. రాంబిల్లి మండలం గోవిందపాలెం, వాడనర్సాపురం, కొత్తపట్నం గ్రామాల్లో ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. చెత్తను ఒకచోట నిల్వ చేయకుండా వాగులు, గెడ్డలు, చెరువుల్లో పారేస్తున్నారు. దీంతో వాగుల్లో మేతకు వెళ్లిన పశువులు వాటిని తింటున్నాయి. గ్రామాల్లో వ్యర్థాలను తొలగించే చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఎంపీడీఓ బి.వి.ఎస్.రాజు చెప్పారు. - రాంబిల్లి, న్యూస్‌టుడే

PUBLIC NOTICE

Under the instructions of my client **M/S SHRIRAM FINANCE LIMITED, Madhurawada Branch, Visakhapatnam**, I issue the following notice to general public. My client intends to grant loan to **Mr. PYLA PYDAM NAIDU** S/o Pyla Demudu by keeping the below mentioned schedule property as security by way of Registered Mortgage. As such if any one have any claims, charges, mortgages Sale Agreements, Court Attachments, Court disputes etc., shall be informed to the address mentioned below in-writing within Seven days from the date of this notices. Otherwise, later objections will not bind my client in this regard.

SCHEDULE OF THE IMMOVABLE PROPERTY

Anakapalli District, Sabbavaram Sub-District, Sabbavaam Mandalam, Amruthapuram village accounts dry land covered by S. No.256-1 an extent Ac.0.12.25 cents or 592.9 Sq. yards or 495.72 Sq. meters of site together with RCC building ground floor with plinth area of 1609 SFT is bounded by:

East	10 feet width road and site Stalin
South	Site of Dogga Chinna
West	Vacant site of Dogga Samudram
North	Site of Pyla Pydam Naidu

KODURI SREENIVASA RAO
SMT. SIVA KUMARI JALADI
Advocates,
S-2, Bharat Apartments, Behind Rythu Bazar Seethammadhara, Visakhapatnam-13.
Visakhapatnam **Mobile No.9885166648**
Dt.24.12.2025. Mail: sreenivaskoduri@gmail.com

సీపీఎం నేత అప్పలరాజు అరెస్టు

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును నక్కపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆయనపై నమోదైన వివిధ కేసుల్లో భాగంగా కలెక్టర్ ఆదేశాల ప్రకారం నక్కపల్లి సీఐ మురళి ఆధ్వర్యంలో ధర్మవరం-అగ్రహారంలోని అప్పలరాజు ఇంటికి భారీగా పోలీసులు చేరుకుని, ఆయనకు నోటీసులు అందించి, అరెస్టు చేశారు. నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు చేపట్టిన బల్క్‌డ్రగ్ పార్కు వ్యతిరేక పోరాటంలో భాగంగా జాతీయ రహదారి దిగ్బంధం, హోం మంత్రి అనిత కాన్వాయ్ అడ్డగింత తదితర కేసుల్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణ రావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పలరాజుపై పీడీ యాక్టు పెట్టడం దారుణమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం-అగ్రహారంలో అప్పలరాజు కుటుంబ సభ్యులను సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావుతో కలిసి ఆయన పరామర్శించారు. అప్పలరాజు అరెస్టుకు నిరసనగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, రాజేష్ ఆధ్వర్యంలో అడ్డురోడ్డులో నిరసన చేపట్టారు.

అప్పలరాజును అరెస్టు చేసి తీసుకువెళ్తున్న పోలీసులు

సమర్థులకు గౌరవం... విధేయులకు అందలం

42 మందితో తెదేపా జిల్లా కార్యవర్గం

ఈనాడు డిజిటల్, అనకాపల్లి - న్యూస్‌టుడే: జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర పార్టీ మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షునిగా బత్తుల తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడులను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మొత్తం కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో కలిపి మొత్తం 42 మందితో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఇందులో 13 మంది మహిళలు.. 29 మంది పురుషులకు పదవులు కేటాయించారు. కొత్తగా కొలువుదీరే కార్యవర్గంలో జిల్లాలో అధికంగా ఉన్న కాపు సామాజికవర్గానికి పెద్దపీట వేశారు.

★ తెదేపా జిల్లా ఉపాధ్యక్షులుగా కాయల మురళి (అనకాపల్లి), టి.సింహాద్రి అప్పన్న (చోడవరం), ఐతంశెట్టి రాజవెంకటరామారావు (ఎలమంచిలి), జి.రాము (మాడుగుల), అడిగర్ల అప్పలనాయుడు (నర్సీపట్నం), కూరం దాసు నూకరాజు (పాయకరావుపేట), గవర సత్తిబాబు (పెందుర్తి), కె.సాంబశివరావు (ఎలమంచిలి), యర్రంశెట్టి వెంకటరమణ (నర్సీపట్నం)లను నియమించారు. కాయల మురళి కశింకోట మండల మాజీ తెదేపా ఇన్‌ఛార్జి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్‌గా పని చేశారు.

సింహాద్రి అప్పన్న బుచ్చెయ్యపేట మండలం లింగాపాలవరం గతంలో సర్పంచిగా, తెలుగు రైతు అధ్యక్షుడిగా, సర్పంచిగా వ్యవహరించారు. పార్టీలో చురుగ్గా ఉంటారు. జి.రాము స్వస్థలం కె.కోటపాడు మండలం. గతంలో జిల్లా తెదేపా తెలుగు యువత అధ్యక్షుడిగా చేశారు. వీరందరూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పార్టీకి విధేయత, సమర్థతతో మెలగడంతో పదవులు కేటాయించారు.

కార్యనిర్వాహక కార్యదర్శులుగా కరణం శ్రీనివాసరావు (అనకాపల్లి), గూనూరు కొండతల్లి (చోడవరం), రేకాడ మాలతి (ఎలమంచిలి), యు.దేముడు (మాడుగుల), ఆర్.మంగ (నర్సీపట్నం), కె.యర్రయ్యనాయుడు (పాయకరావుపేట), ఎ.లక్ష్మి (పెందుర్తి), గండి దేముడు (పెందుర్తి), గండి ముసిలినాయుడు (మాడుగుల)లను నియమించారు. వీరిలో కొండతల్లి చోడవరం సర్పంచిగా.. మండల పరిషత్తు అధ్యక్షురాలిగా పనిచేశారు. వీరంతా పార్టీకి విధేయంగా ఉంటూ.. అప్పగించిన పనులను చురుగ్గా చేయడంతో పదవులు కేటాయించారు.

అధికారిక ప్రతినిధులుగా బొలిశెట్టి శ్రీనివాసరావు (అనకాపల్లి), పి.లక్ష్మి (చోడవరం), దాడి రమేష్ (ఎలమంచిలి), ఎస్.రమణ (మాడుగుల), లాలం శ్రీరంగ స్వామి (నర్సీపట్నం), నానిపల్లి రాఘవ (పాయకరావుపేట), ఆర్.రమణ (పెందుర్తి), కె.సన్యాసినాయుడు (చోడవరం), పెంటకోట సుబ్బలక్ష్మి (అనకాపల్లి)లను నియమించారు. రమణకు కె.కోటపాడు మండలంలోని మర్రివలస మాజీ సర్పంచిగా పనిచేసిన అనుభవం ఉంది. తెదేపా జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగానూ పని చేశారు. శ్రీనివాసరావు అనకాపల్లిలోని వెంకటేశ్వర దేవస్థానం ఛైర్మన్‌గా చేశారు. లాలం శ్రీరంగస్వామి నర్సీపట్నం మండల పార్టీ అధ్యక్షుడిగా చేశారు.

★ కోశాధికారిగా జి.శాంతమ్మ (పాయకరావుపేట), కార్యాలయం కార్యదర్శిగా ఏపీఎం సత్యనారాయణ (ఎలమంచిలి)లను ఎంపిక చేశారు.

కార్యదర్శులుగా శీరం వెంకటలక్ష్మి (అనకాపల్లి), పి.శ్రీనివాస్ (చోడవరం), నాగమణి (ఎలమంచిలి), ఎస్.మణి (మాడుగుల), టి.గోవింద (నర్సీపట్నం), వజ్రపు శంకరరావు (పాయకరావుపేట) కాళ్ల వరలక్ష్మి (పెందుర్తి), గొంతిన సత్యవతి (అనకాపల్లి), ఐ.అప్పలరాజు (పెందుర్తి).. మీడియా సమన్వయకర్తగా పి.శ్రీనివాసరావు (పాయకరావుపేట), సోషల్ మీడియా సమన్వయకర్తగా ఎన్.స్వామి (నర్సీపట్నం)లను నియమించారు.

ఫిజియోథెరపీతో దీర్ఘకాల వ్యాధులకు ఉపశమనం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఫిజియోథెరపీతో దీర్ఘకాల వ్యాధులకు ఉపశమనం లభిస్తుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి వద్ద సీనియర్ ఫిజియోథెరపీ డాక్టర్ ప్రియాంక, అబిలిటీ పీపుల్, రోటరీక్లబ్ అనకాపల్లి భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వివిధ ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చిన వైద్యులు 226 మందికి చికిత్స అందించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఆళ్ల రామచంద్రరావు, తాడి శాంతికుమారి. డాక్టర్ డి.డి.నాయుడు, గొర్లి శేఖర్ పాల్గొన్నారు.

శిబిరంలో చికిత్సను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

కళాసంపద పరిరక్షణ అందరి బాధ్యత

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: శంకరం బొజ్జన్న కొండను బుధవారం బర్మా దేశానికి చెందిన వెనరబుల్ భాంతే బృందం ఆధ్వర్యంలో 13 మంది బౌద్ధ భిక్షువులు సందర్శించారు. ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రాచీన స్తూపాలను, బౌద్ధ శిల్పాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భాంతే మాట్లాడుతూ ప్రాచీన బొజ్జన్న కొండను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కళాసంపద, సంస్కృతిని కాపాడుకోవాలన్నారు. బుద్ధుని శాంతి మార్గాలను అనుసరించాలన్నారు. ఈ ప్రాంతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 13 కోట్లతో అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ సోషల్ సర్వీస్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్లా నాగభూషణం, బౌద్ధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

బొజ్జన్న కొండపై బౌద్ధ భిక్షువులు

పంచాయతీ ఏర్పాటు కోరుతూ ఆందోళన

కోటవురట్ల, న్యూస్‌టుడే: తంగేడు పంచాయతీ శివారు పాత తంగేడును ప్రత్యేక పంచాయతీ చేయాలని కోరుతూ ఆ గ్రామస్థులు బుధవారం ఆందోళనకు దిగారు. పంచాయతీ ఏర్పాటు చేయాలని అధికారులకు వినతిపత్రం అందించిన నేపథ్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ కోసం బుధవారం కొత్త తంగేడు సచివాలయం వద్ద అధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు పాత తంగేడు గ్రామస్థులు ర్యాలీగా చేరుకుని, సచివాలయం ఎదుట బైఠాయించారు. పంచాయతీ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. అదే సమయంలో కొత్త తంగేడు గ్రామానికి చెందిన పలువురు పంచాయతీ విడదీయవద్దంటూ నినాదాలు చేశారు. రెండు గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. పాత తంగేడులోని ఓటర్లు, జనాభా ప్రకారం పంచాయతీ చేయాలని ఎనిమిదేళ్లుగా అధికారులకు మొర పెట్టుకుంటున్నామని, వైకాపా నాయకులైన తంగేడు రాజులు దీనిని అడ్డుకోవడం వల్లే పంచాయతీ అవడంలేదని పలువురు నాయకులు, గ్రామస్థులు ఆరోపించారు. పాతతంగేడు గ్రామస్థులను సభకు రానివ్వకుండా కొందరు ప్రయత్నించినా గ్రామస్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారన్నారు.

బైఠాయించిన పాత తంగేడు గ్రామస్థులు

EENADU e-Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఎక్కడ ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్ ఇస్తాం. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, ✆ 9396999669.

బ్యాంక్/ప్రైవేట్ తనఖాలో ఉన్న ఇళ్ల స్థలాలు, పొలాలు ఫ్యాక్టరీలు, స్థిరాస్తులపై అతి తక్కువ వడ్డీకి వెంటనే లోన్స్ కలవు. ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ కలవు. * నో బ్రోకర్స్, నో సిబిల్ * M.S.R. గ్రూప్, వైజాగ్ ✆9121314141

REAL ESTATE

FLAT FOR SALE

AKKAYYAPALEM

Premium 3 BHK Flats 2385 sft for sale @ NGGOS Colony Contact - Phone: 9966691700.

SEETHAMMADHARA

Rs.6999/Sft 3BHK Smart Flat 2450 Sft Google Automation, Touch Swiches, Glass Lift, Generator, 2 Parking. Ph: 7893126804

GENERAL

2BHK 1200 Sft. New Flats All Eminities Ready to Occupy. Bank Loan. Nr. S.D.Peetam. Chinnamushidiwada. 9246671972, 8639234521

HOUSE FOR SALE

PENDURTHI

పెందుర్తి జంక్షన్‌కి 100 మీ॥లో సబ్బవరం వెళ్లేరోడ్‌లో వరుణ్ కార్‌షోరూం Opp. E/N/F. 126 గ॥లో ఇండిపెండెంట్ ఇల్లు ధర- 65 ల. 7075127478

LAND FOR SALE

GENERAL

విజయనగరం జిల్లా జామి మండలం జి.సింగవరం గ్రామంలో 1.39 ఎకరాలు సపోటా తోట, ఒక్క సెంటు: 3,00,000/- అమ్మకానికి కలదు. సంప్ర॥ 9063890162, 8106234196.

NH:16కి **ఆనుకొని** పైడిభీమవరం దగ్గర 6 ఎకరాల భూమి, NH:16కి 3KM దూరంలో 10 ఎకరాల భూమి అమ్మకమునకు కలదు. Cont: 9985843846.

PLOT FOR SALE

BHOGAPURAM

CMR Gold Fields @Savaravelli - Jn towards Sun-ray resort Road premium Plots for Re-Sale, E/F, N/F 267, 533 Sq.yds. 8309646918.

PENDURTHI

PLOT FOR SALE 311 SQ.YDS AT SRI BALAJI DEVELOPERS VUDA Layout Near PENDURTHY, GORAPALLI, KARAKAVANIPALEM @19000/- SQ.YD. Negotiable ✆9030595527

SIMHACHALAM

VUDA Plot 269 (39x62) Sq.Yds. W/F 50 Ft. Road Nr. Vasudeva Function Hall, Padmavathinagar Main Road. 9966633166.

TO LET

GENERAL

3BHK for Rent, East Point Colony, Main Road facing balcony with bird Net, First Flr, No car parking, only 2Wheeler. Contact: 9000249472.

COMMERCIAL

GENERAL

Open plan space 2375 sft @ NGGOS Colony Akkayapalam, best suited for business centre, Dr chambers, banks Ph: 9966691700.

JOBS

WANTED male marketing staff, Class room Incharges and female telecallers qualification any Degree, Age limit: 25 to 45 years, salary upto : 20,000/- working location: Master minds college Vizag. Contact: 8008557071, 9248722267.

ఉద్యోగ ప్రకటన
శ్రీరామ్ ఫైనాన్స్ గాజువాక బ్రాంచ్‌లో మార్కెటింగ్ & రికవరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయుటకు ఉత్సాహవంతులైన పురుషులు కావలెను.
ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్ ఇవ్వబడును.
విద్యార్హత: ఇంటర్/డిగ్రీ, వయస్సు: 28 సం॥
ఫోన్: 90004 04151

ప్రముఖ కార్పొరేట్ సంస్థకు మేనేజర్స్ కావలెను. M/F హౌస్‌వైఫ్స్, Rtd, VRS టీచర్స్ కావలెను. F/P టైం శాలరీ & ఇన్సెంటివ్స్ కలవు. ✆ 7842125628.

అయోధ్య కోఆపరేటివ్ బ్యాంక్ వైజాగ్‌లో పనిచేయుటకు * లోన్ ఆఫీసర్స్ M/F కావలెను. కంప్యూటర్‌లో అనుభవం కలిగిన Female అభ్యర్థినులు కావలెను. జీతం: 18,000 to 25,000 నోటార్గెట్స్, ఇన్సెంటివ్. 2 వీలర్ మస్ట్ ✆ 7093267891

SECURITY GUARDS

మధురవాడలో ప్రముఖ డిగ్రీ కాలేజ్‌లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. డ్యూ॥ 12 గం॥. జీ॥ 14,000/-, 10th క్లాస్, వ॥ 45 సం॥లోపు & వైజాగ్ సిటీ ఏరియాలో గార్డ్స్ కావలెను. 7997895389, 6303364553, 7893197794.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గంజాయి రవాణాపై నిఘా పటిష్ఠం

రోలుగుంట, న్యూస్‌టుడే: గంజాయితోపాటు నాటుసారా తయారీ, విక్రయాలు తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలు నివారించడంలో భాగంగా గుర్తింపు పొందిన మార్గాల్లో నిఘాను మరింత పటిష్ఠం చేయాలని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి ఆదేశించారు. కొత్తకోట సి.ఐ.కోటేశ్వరరావుతో కలిపి ఆమె రోలుగుంట స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ మండలానికి సంబంధించి ఇప్పటికే నేరాల్లో గుర్తింపు పొందిన గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్టేషన్‌కు సంబంధించి నమోదైన వివిధ కేసులకు చెందిన దస్త్రాలను పరిశీలించారు.

సీఐ, ఎస్సైలతో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రావణి

కశింకోట ప్రధానోపాధ్యాయినికి షోకాజ్

నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: కశింకోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని స్వర్ణకుమారికి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు మంగళవారం షోకాజ్ జారీ చేశారు. ఈ పాఠశాలలో వైకాపా నాయకుల సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. విద్యాలయాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదనే నిబంధన ఉల్లంఘించారంటూ నోటీసులో పేర్కొన్నారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలకు విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదవాలని కర్ణాటక విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలపై అచ్యుతాపురం క్రైట్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు బుధవారం ఆయన అవగాహన కల్పించారు. పీజీ ప్రవేశాల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌కు (క్యూఈటీ-పీజీ) ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. 2026-27 విద్యాసంవత్సరం పీజీ ప్రవేశాలకు జనవరి 14లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ పరీక్ష మార్చిలో నిర్వహిస్తారన్నారు. డిసెంబర్ 14 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోందని, ప్రస్తుతం 30 పీజీ కోర్సులతోపాటు మరో 5 కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రెడ్డి చిరంజీవి, ప్రిన్సిపల్ ఆడారి అప్పలనాయుడు, ఆడారి సన్యాసిరావు, విల్లూరు ప్రసాద్, సరిసా సన్యాసిరావు పాల్గొన్నారు.

కళాశాల ప్రతినిధులతో ప్రొఫెసర్ వెంకటరమణ

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పట్టణంలో పాతజాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజాన సాయితేజ (23) మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. ఎలమంచిలి ట్రాఫిక్ ఎస్సై బి.రామకృష్ణ కథనం ప్రకారం.. రేగుపాలెం గ్రామానికి చెందిన సాయితేజ మరో ఇద్దరితో కలిసి ఎలమంచిలి నుంచి రేగుపాలెం బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో దాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న సాయితేజ మృతిచెందగా, వెనుక కూర్చున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. క్షతగాత్రులు అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

శారదానదిలో దూకి ఒకరి ఆత్మహత్య

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలోని శారదానదిలో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కశింకోట పూసర్లవీధిలో ఉంటున్న పూజారి వెంకటరమణ (47) ప్రైవేటు ఇనిస్టిట్యూట్ నడుపుతూ ఆర్మీ, నేవీలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు శిక్షణ ఇస్తుంటారు. మంగళవారం సాయంత్రం ఓ విద్యార్థితో కలిసి అనకాపల్లికి ద్విచక్ర వాహనంపై చేరుకున్నారు. శారదానది వంతెన వద్దకు చేరుకుని ఆ విద్యార్థిని సమోసా తెమ్మని చెప్పి పంపారు. అందరూ చూస్తుండగానే వంతెనపై నుంచి ఆయన దూకేశారు. పోలీసులకు సమాచారం అందడంతో నదిలో ఈతగాళ్లతో వెతికించారు. మృతదేహం నదిలో దొరికింది. అనారోగ్యం కారణంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య లక్ష్మి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై భాస్కరరావు తెలిపారు.

పూజారి వెంకట రమణ (పాతచిత్రం)

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	126	125
లైవ్	153	145
డ్రెస్‌డ్	222	260
స్కిన్‌లెస్	252	270

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

తెరపై ఈనాడు

అనకాపల్లి: రాజా: **ఈషా** రామచంద్ర: **అఖండ-2,** వెంకటేశ్వర: **శంబాల,** పర్తిసాయి: **అవతార్3,** సత్యనారాయణ స్క్రీన్1: **ఛాంపియన్** స్క్రీన్2, **అవతార్3, దండోరా** షిర్డిసాయి: **వృషభ, అనకొండ** **అచ్యుతాపురం:** శ్రీబాలాజీ విలేజ్ సినిమా స్క్రీన్-1: **ఛాంపియన్,** స్క్రీన్-2: **వృషభ**

రైతుల సంక్షేమమే ధ్యేయం

కోటవురట్ల, నక్కపల్లి, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు అన్నారు. కోటవురట్ల రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జడ్పీటీసీ సభ్యురాలు సిద్దాబత్తుల ఉమాదేవి, ఎంపీటీసీ సభ్యుడు సూర్యారావు, కూటమి నాయకులు పీఏసీఎస్ డైరెక్టర్ బాబ్జీ ప్రారంభించారు. తహసీల్దార్ తిరుమలబాబు, ఏఓ సరోజని పాల్గొన్నారు. నక్కపల్లి మండలం గొడిచెర్ల పీఏసీఎస్‌లో ధాన్యం కొనుగోళ్లను సంఘ అధ్యక్షుడు దార్ల కృష్ణ, డైరెక్టర్లు ప్రగడ బుజ్జి, చిట్టూరి గోవింద్ ప్రారరంభించారు.

ఏఐఎస్ఎఫ్ మండల కన్వీనర్‌గా అప్పలరాజు

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: ఏఐఎస్ఎఫ్ మండల కన్వీనర్‌గా అప్పలరాజు ఎన్నికయ్యారు. అనకాపల్లిలో బుధవారం జరిగిన జిల్లా ముఖ్యనాయకుల సమావేశంలో అప్పలరాజును నాయకులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పాడి రైతులకు అండగా డెయిరీ

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: హెరిటేజ్ డెయిరీ పాడి రైతులకు అండగా ఉంటుందని రీజనల్ మేనేజర్ తులసీ నాయుడు తెలిపారు. గుర్రాజుపేటలో బుధవారం పాడిరైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డెయిరీ మేనేజర్ కూండ్రపు శేషు, నానిబాబు, కోటబాబు తదితరులు పాల్గొన్నారు.

2కె రన్ జెర్సీల ఆవిష్కరణ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఈనెల 27న జరిగే 2కె రన్ విజయవంతం చేయాలని వైద్యులు దుర్గారెడ్డి వెంకట్ కోరారు. మండల కేంద్రంలో 2కె రన్‌కు సంబంధించిన జెర్సీలను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అఖిలభారత సీఐటీయూ మహాసభల నేపథ్యంలో దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రన్‌లో పాల్గొన్న వారికి ఉచితంగా జెర్సీలను అందిస్తున్నారు. సీఐటీయూ మండల కార్యదర్శి సోమునాయుడు, అరుణ్, అప్పలరాజు, వంశీ పాల్గొన్నారు.

మద్యం సీసాలతో ఒకరి అరెస్టు

కశింకోట, న్యూస్‌టుడే: గురువుపేమవరంలో కరణం రామునాయుడు బుధవారం ఎనిమిది మద్యం సీసాలు తరలిస్తుండగా పట్టుకుని అరెస్టు చేసినట్లు ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు.

అప్పలరాజు అరెస్టు అన్యాయం

నక్కపల్లి, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పలరాజును పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని పార్టీ రాజయ్యపేట మత్స్యకార నాయకుడు మైలపల్లి మహేష్ అన్నారు. ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ స్థానికులతో కలిసి గ్రామంలో బుధవారం నిరసన తెలిపారు. కాశీరావు, సోమేశ్వరరావు, నూకరాజు, దేముడు తదితరులు పాల్గొన్నారు.

కొత్తూరు (అనకాపల్లి), కశింకోట, న్యూస్‌టుడే: సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్టు కేసును వెంటనే రద్దు చేసి, ఆయనను విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. అనకాపల్లి సీపీఎం జిల్లా కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించి ఈ మేరకు తీర్మానం చేశారు. కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడటం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు పేర్కొన్నారు. కశింకోటలో సీపీఎం నాయకులు ఎం.సత్తిబాబు, బెన్నయ్య, నూకరాజు, గోవింద, అప్పలస్వామి నాయుడు, ఎం.అప్పారావు నిరసన తెలిపారు.

సదస్సులో మాట్లాడుతున్న జగన్నాథం

చట్టాలపై విద్యార్థులకు అవగాహన అవసరం

నక్కపల్లి, న్యూస్‌టుడే: వినియోగదారుల దినోత్సవాన్ని నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శివయ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు విశ్రాంత అధ్యాపకులు అడారి పూరి జగన్నాథం విచ్చేసి విద్యార్థులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించారు. అధ్యాపకులు సురేష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పన్నుల చెల్లింపు సులభతరం

అనకాపల్లి, న్యూస్‌టుడే: జీవీఎంసీ పరిధిలోని ఆస్తి, ఖాళీస్థలం పన్నులు చెల్లింపులను ప్రభుత్వం సులభతరం చేసిందని జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి ఓ ప్రకటనలో తెలిపారు. జీవీఎంసీ వెబ్‌పోర్టల్ నందు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్‌బ్యాంకింగ్, యూపీఐ, క్యూఆర్ కోడ్ మాధ్యమాల ద్వారా చెల్లించవచ్చన్నారు.

PUBLIC NOTICE

Under the instructions of my client **M/s. SHRIRAM FINANCE LIMITED, Chodavaram Branch, Chodavaram, Anakapalli District,** I issue the following notice to general public. My client intends to grant loan to **Mr. SEERAPU ESWARA RAO** S/o S Satyanarayana by keeping the below mentioned schedule property of **SMT. SERAPU BHAVANI** W/o Seerapu Eswara Rao as security by way of Registered Mortgage. As such if any one has any claims, charges, mortgages, Sale Agreements, Court Attachments, Court disputes etc., shall be informed to the address mentioned below in-writing within seven days from the date of this notices. Otherwise, later objections will not bind my client in this regard.

SCHEDULE OF THE IMMOVABLE PROPERTY

Anakapalli District, Madhugula Mandalam, Madugula Sub-District, Kaspa Jagannadhapuram Gram panchayat and village accounts 7th ward, near Surisettivari Street, covered by S. No.169-5 out of total extent of 484 sq. yards Eastern side an extent of 100 Sq. yards or 83.600 Sq. meters of vacant site is bounded by: **EAST:**Wet land of Pentakota Satti Babu; **SOUTH** :Irrigation canal; **WEST:**2.5 feet width common passage; **NORTH** 12 feet width road

KODURI SREENIVASA RAO
SMT. SIVA KUMARI JALADI
Advocates,
S-2, Bharat Apartments, Behind Rythu Bazar, Seethammadhara, Visakhapatnam-13.
Visakhapatnam Dt.24.12.2025. Mobile No.98851 66648 Mail: sreenivaskoduri@gmail.com

వసతిగృహానికి కొత్తరూపు ఎప్పుడో

పాయకరావుపేట, న్యూస్‌టుడే

పేటలోని దుర్గానగర్‌లో ఉన్న ఎస్సీ సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహం-1కు నేటికి కొత్తరూపు రావడం లేదు. దీనిలో ఐదేళ్ల క్రితం మూడు నుంచి పదో తరగతి విద్యార్థులు ఉండేవారు. భవనం పూర్తిగా కూలే దుస్థితికి చేరడంతో దీన్ని బృందావనంలోని అద్దెభవనంలోకి మార్చారు. ఇక్కడ 55 మంది విద్యార్థులు వసతి పొందారు.

కూలేందుకు సిద్ధంగా ఉన్న ఎస్సీ, బీసీ హాస్టల్ భవనాలు

కాగా ఏళ్లు గడుస్తున్నా భవనం నిర్మించేందుకు అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రైవేటు భవనంలోనే వసతిగృహాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఉండటం లేదు. అధికారులు స్పందించి నూతన భవనం నిర్మాణానికి నిధులు కేటాయించాల్సి ఉంది.

శిథిల భవనాలు తొలగించరా?

నక్కపల్లి, న్యూస్‌టుడే: నక్కపల్లిలో శిథిలావస్థకు చేరిన వసతిగృహ భవనాలను తొలగించకపోవడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం ఇక్కడి రెల్లి కాలనీ వద్ద, ప్రభుత్వ పాఠశాలలకు అందుబాటులో ఎస్సీ, బీసీ వసతిగృహాలు నిర్మించారు. కూలే స్థితికి రావడంతో అయిదేళ్ల క్రితం వీటిని ఖాళీచేసి రెండు వసతిగృహాల విద్యార్థులను ఖాళీగా ఉన్న ఎస్సీ బాలికల వసతిగృహానికి మార్పు చేశారు. అప్పటి నుంచి ఈ రెండు హాస్టళ్ల

శిథిలావస్థలో వసతిగృహం

భవనాలు క్రమేపీ శిథిలమవుతూ వస్తున్నాయి. వీటి పెచ్చులు భారీగా ఊడిపడుతున్నాయి. భవనాల్లో చెత్త పేరుకుపోయి విష పురుగులు సంచరిస్తున్నాయి. ఇవి ఇళ్లకు సమీపాన ఉండటంతో... పరిసరాల్లో పిల్లలు కొందరు తెలియక ఈ భవనాల వద్దకు వెళ్తున్నారు. దీంతో ఇవి ఎప్పుడు కూలుతాయో తెలియదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాలను తొలగించి స్థలానికి రక్షణగా ప్రహరీ ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశారు.

రహదారిపై మురుగు

గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలో ప్రధాన రహదారిపై మురుగు ప్రవహిస్తోంది. వీధుల్లో మురుగు బయటకు వెళ్లే వీలు లేక వ్యర్థాలు రహదారిపై చేరడంతో అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి సైతం దెబ్బతింటోందన్నారు. మురుగు బయటకు పోయే విధంగా అవుట్‌లెట్ నిర్మించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. **– అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే**

భారీ కొండ చిలువ హతం

కోటవురట్ల, నక్కపల్లి, న్యూస్‌టుడే: కోటవురట్లలో బుధవారం భారీ కొండచిలువ హతమైంది. ఇక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాల వైపు సంచరిస్తున్న దీన్ని స్థానికులు గుర్తించి కర్రలతో మోది హతమార్చారు. దాదాపు 15 అడుగుల పొడవుతో ఉన్న దీన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో ఇది సంచరిస్తున్నట్లు పలువురు పేర్కొన్నారు.

భారీ కొండచిలువను చూపుతున్న స్థానికుడు

వాజ్‌పేయీ జయంతి వేడుకలు నేడు

కొత్తూరు (అనకాపల్లి): అనకాపల్లి జాతీయ రహదారి కూడలిలో ఇటీవల ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయీ విగ్రహం వద్ద జయంతి వేడుకలు గురువారం నిర్వహించడానికి భాజపా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మహిళా మోర్చా నేతలు ఈ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు నేతృత్వంలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు.

ప్రతిభకు పదును పెట్టి... బహుమతులు పట్టి

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ప్రతిభకు పదును పెట్టి విజ్ఞానాన్ని బయటకు తీసి బహుమతులు పట్టారు. 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో బుధవారం 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీలు గుంటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. దీనిలో భాగంగా క్విజ్ పోటీలు జరిగాయి. సత్తా చాటిన వి.శివ సాయి పావని, ఎ.పాండు రంగ, సీహెచ్.మహేశ్వరి బహుమతులు అందుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు జె.రామారావు, ఎం.సుధాకర్, టి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

క్విజ్ పోటీలో గుంటపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు

బహుమతులు అందుకున్న విద్యార్థులతో ఉపాధ్యాయులు

ఎల్లయ్య కాలువపై వంతెన

అనకాపల్లి, న్యూస్‌టుడే: స్థానిక ఎల్లయ్య కాలువపై ఇనుప వంతెన నిర్మించారు. మిరియాల కాలనీ నుంచి లక్ష్మీదేవిపేట, రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ఈ కాలువపై రెండు వంతెనలు ఉన్నాయి. ఇవి దెబ్బతినడంతో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు జీవీఎంసీ నిధులు రూ.6.50 లక్షలతో వంతెనను నిర్మించారు. కూటమి నాయకులు బొద్దపు ప్రసాద్, మంగ ఈశ్వరరావు, బర్నికాన శ్రీనివాస్, కొణతాల గణేష్, భానుచందర్ మంగళవారం ఈ వంతెనను పరిశీలించారు. రెండో వంతెనకు మరమ్మతులు చేపట్టారు.

నూతన బ్రిడ్జి వద్ద నాయకులు

హెచ్చరిక ప్రకటన

మా క్లయింటు అయిన కె.ఎస్.ప్రసాద్ అను ఆసామికి అల్లాడ సత్యవతి గారికి సంబంధించిన ఎ.6.50 ట్లు నివాస స్థలం [illegible] అదాలత్ ద్వారా [illegible] ... అనకాపల్లి ఆర్డర్ (అవార్డు) ప్రకారంగా మా క్లయింటుకు ఈ దిగువ తెలిపిన నివాస స్థలం, తిమ్మాపురం సర్వే నెం.109-6 ఎఫ్‌లో ఎ.6.50 ట్లు అనగా 314.6 చ॥గ॥లు ఆస్తి నా క్లయింట్ పేరన కోర్టువారి ఉత్తర్వు (అవార్డు) ప్రకారంగా రిజిస్ట్రీ ద్వారా మా క్లయింటుకి దఖలు పడినది. సదరు ఆస్తి తాలూకు షెడ్యూలు **తూర్పు:** ముదుసూరి వెంకట లక్ష్మి వగైరాల స్థలం; **దక్షిణం:** రోడ్డు; **పడమర:** రోడ్డు; **ఉత్తరం:** బత్తుల జగదీష్, కుసుమంచి ఆదినారాయణ వగైరాల గోడ.

పైన తెలిపిన సదరు షెడ్యూలు ఆస్తి లోనికి ఎవరు అయినా చొరబడిన యడల మరియు ప్రవేశించిన వారిపై మేము తీసుకొను సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు బాధ్యులు అగుదురు అని ఇందుమూలంగా యావన్మందికీ తెలియజేయడమైనది.

అనకాపల్లి, **B.త్రినాథ్,** అడ్వకేట్
ది. 24-12-2025. అనకాపల్లి

కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పరిపాలన సౌలభ్యం కోసం మరిన్ని పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పునర్విభజనలో భాగంగా పాయకరావుపేట మండలంలో పాల్తేరు శివారు అంకంపేట, వెంకటనగరం శివారు రాజానగరం, పాల్మన్‌పేట నుంచి రాజయ్యపేట, కొర్లాయంపేట గ్రామాలను పంచాయతీలుగా మార్చాలనే దిశగా చర్యలు చేపట్టారు. వీటితోపాటు నక్కపల్లి మండలం తీనార్ల నుంచి దొండవాక, రాజయ్యపేట నుంచి బోయపాడు, దేవవరం నుంచి ఒడ్డిమెట్ట, గొడిచెర్ల కొత్తూరు, డొంకాడ కొత్తూరు కలిపి ఒక పంచాయతీగానూ, ఎస్.రాయవరం మండలంలోని బంగారయ్యపాలెం, గోకులపాడు, సోముదేవుపల్లి, కోటవురట్ల మండలంలోని కొత్త తంగేడును పంచాయతీగా మార్చాలంటూ గ్రామసభలు నిర్వహించారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు - లూకా: 2:10
ఫిలదెల్ఫియా సంఘ పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఫిలదెల్ఫియా చర్చి
భార్య: అలుగు సుజాత
కుమారుడు: అలుగు శ్యామ్‌కుమార్
అచ్యుతాపురం
స్వర్గీయ అలుగు ప్రభాకరరావు గారు
ఫిలదెల్ఫియా చర్చి వ్యవస్థాపకులు

క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు

అచ్యుతాపురంలో క్రైస్తవ చిన్నారులు, యువతుల సందడి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: క్రిస్మస్ వేడుకలకు చర్చిలు ముస్తాబయ్యాయి. మండల కేంద్రంలో ఫిలిదెల్ఫిలియా ఏసుక్రీస్తు ప్రార్థనా మందిరం, కొండకర్ల ఆంధ్రా బాప్టిస్టు చర్చి, మడుతూరు, ఆవ సోమవరం, పెదపాడు, హరిపాలెం తదితర చర్చిలను అందంగా తీర్చిదిద్దారు. సంగీత వాయిద్యాలతో యువతీ యువకులు గ్రామాల్లో తిరుగుతూ గీతాలను ఆలపిస్తున్నారు. అలుగు సుజాతమ్మ, శ్యామ్, జయకుమార్, పాస్టర్లు చిరంజీవి, జయరాజ్, అకుల ప్రేమానందం, ఏలియా దర్శనం, ప్రసాద్ పాల్గొన్నారు. తిమ్మరాజుపేటలో బాలల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

పాయకరావుపేట, కోటవురట్ల, న్యూస్‌టుడే: పాయకరావుపేట బృందావనంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు తోట నగేష్ ఇంటి వద్ద కేకు కోశారు. కోటవురట్ల మండలం రాజుపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నాని మణిమోహన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ తాత వేషధారణలో విద్యార్థులు అలరించారు. ఉపాధ్యాయులు సంగీత రాజు తదితరులు పాల్గొన్నారు.

రాంబిల్లి: దిమిలి, అప్పన్నపాలెం, నారాయణపురం తదితర గ్రామాల్లో చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు.

చెక్కపై మలిచిన క్రిస్మస్ తాత రూపం

అనకాపల్లి పట్టణం, కశింకోట, న్యూస్‌టుడే: అనకాపల్లి ప్రశాంతి నికేతన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్ దొడ్డివరహా శ్రీనివాసరావు, హెచ్‌ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. డైట్ కళాశాలలో ఛైర్మన్ దాడి రత్నాకర్ కేక్ కట్ చేశారు. విద్యార్థుల వినోదాత్మక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కశింకోట ఆంధ్రా కల్వరి సెంటినరీ బాప్టిస్టు చర్చిలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి.

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: చైతన్య పాఠశాలలో క్రీస్తు జననంపై విద్యార్థుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రిన్సిపల్ శేఖర్, ఏవో ప్రకాష్, డీన్ దత్తు పాల్గొన్నారు.

డైట్ కళాశాలలో క్రిస్మస్ వేడుకలు

నక్కపల్లి, న్యూస్‌టుడే: క్రిస్మస్‌ను పురస్కరించుకుని చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి చెక్కపై క్రిస్మస్ తాత, తదితర రూపాలను మలిచారు. ఇందుకు గంటన్నర సమయం పట్టినట్లు రవి తెలిపారు.

తిమ్మరాజుపేటలో నృత్యం చేస్తున్న యువత

రాజుపేట ఉన్నత పాఠశాలలో...

విద్యుద్దీపాలంకరణతో మెరిసిపోతున్న కశింకోట ఆంధ్రా కల్వరి సెంటినరీ బాపిస్టు చర్చి

క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రియమైన క్రైస్తవ సోదర, సోదరీమణులకు, మిత్రులకు,శ్రేయోభిలాషులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Rev. K.SUNNY JAMES
YSRCP Anakapalli Christion Minority Cell President,
State Director, Human Rights Prateation Council of India

క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు
బేతేలు ప్రార్థనా మందిరం
క్రైస్తవ సహోదరులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు సంఘ సభ్యులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు
రెవ. డా॥ వి.జె. వినోద్ అబ్రహాం
బేతేల్ మినిస్ట్రీస్ ఆంధ్ర మరియు తెలంగాణ, ఇండియా
అనకాపల్లి.
సెల్: 9849629847

అభివృద్ధిలో పరుగులు

మల్లవరంలో పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే విజయకుమార్

మునగపాక, న్యూస్‌టుడే: అభివృద్ధిలో రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోందని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు. గొల్లలపాలెం, మల్లవరంలో రూ. 62 లక్షలతో పంచాయతీ భవనాల నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గ్రామ పంచాయతీలకు సొంత గూడు ఏర్పాటు చేస్తోందన్నారు. భవనా నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. గొల్లలపాలెం సర్పంచి మొల్లి వెంకటలక్ష్మి, నాయకులు దొడ్డి శ్రీనివాసరావు, టెక్కలి పరశురామ్, దాడి ముసిలి నాయుడు, ఇందలి ప్రసాదు పాల్గొన్నారు.

వైకాపా నుంచి పలువురు తెదేపాలో చేరిక: గంటవానిపాలెం మాజీ సర్పంచి అరిగా వరహాలమ్మ కుమారుడు వైకాపాకు చెందిన అరిగా శ్రీనివాసరావు తన అనుచరులతో ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో జనసేనలో చేరారు.

ఎలమంచిలి: ఎలమంచిలిలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగు ఆర్జీవో అయిషాతో కలిసి ఎమ్మెల్యేతో స్వీకరించారు. తమ సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వ పింఛనుదార్ల సంఘం నాయకులు సీహెచ్ సోమేశ్వరరావు, విశ్రాంత ఉద్యోగులు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యేను సత్కరించారు.

హంస వాహనంలో స్వామి వారు

నక్కపల్లి, న్యూస్‌టుడే: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఉపమాకలో సతీసమేతుడైన స్వామివారిని హంస వాహనంలో అలంకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. గోదాదేవిని పల్లకీలో ముస్తాబు చేశారు. తర్వాత తిరువీధుల్లో ఊరేగించారు. భక్తులు హారతులు పట్టి దర్శనాలు చేసుకున్నారు.

వాహనంలో ఉత్సవమూర్తులకు హారతులు

కొత్తూరు (అనకాపల్లి): అనకాపల్లి గాంధీ నగరంలో ప్రసిద్ధి చెందిన అంజయ్యకాలనీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిలువెత్తు మూలమూర్తిని వరాహావతారంలో అలంకరించి, పూజలు నిర్వహించారు. ఆలయంలో బుధవారం సంప్రదాయబద్ధంగా, ఆలయ ఆచారంలో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి.



వరాహావతారంలో వేంకటేశ్వరుడు



రామావతారంలో స్వామివారు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పాయకరావుపేట ఆలయంలోని పాండురంగస్వామి బుధవారం పరుశ రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలనంతరం స్వామి వారిని ఈ అవతారంలో అలంకరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి- 80085 74722	పాయకరావుపేట- 80085 74750
ఎలమంచిలి- 80085 74726	

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని చిన్నవీధి జార్జిపాఠశాల ప్రాంతంలో వీధిలైట్లు వెలగడం లేదు. రాత్రుళ్లు అంధకారంగా ఉంటోంది. **– తాతాజీ, అనకాపల్లి** ✓: వెంటనే కొత్త దీపాలు ఏర్పాటు చేస్తాం. **– చక్రవర్తి, జీవీఎంసీ జోనల్ కమిషనర్**

అనకాపల్లి, న్యూస్‌టుడే: ?: గవరపాలెం వేగి వారివీధిలోని కాలువలలో చెత్త పేరుకుపోయింది. **– వేగి నాయుడు, అనకాపల్లి** ✓: చెత్త తొలగించి కాలువలు శుభ్రం చేయిస్తాం. **– రవికుమార్, శానిటరీ సూపర్‌వైజర్**

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ?: పాయకరావుపేటలోని గౌతమ్ కూడలి వద్ద వీధి దీపాలు వెలగడం లేదు. చీకటిగా ఉంటోంది. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. **– సన్యాసిరావు, స్థానికుడు** ✓: వీధి దీపాలు మార్పిస్తాం. **– కె.డేవిడ్, ఈవో**

నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పేర్కొన్నారు. చింతనిప్పుల అగ్రహారం, రేబాక, కాపుశెట్టివానిపాలెం, గొలగాం, గోపాలపురం, తుమ్మపాల గ్రామాల్లో బుధవారం 43 మంది బాధిత నిరుపేదలకు రూ.22 లక్షల మేర చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఉన్న వారికి వైద్య ఖర్చులకు ఈ పథకం ఆసరాగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చెక్కును అందిస్తున్న పీలా గోవింద, నాయకులు

పూడిమడకను విభజించొద్దు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పూడిమడక పంచాయతీని విభజించకుండా ఒక్కటిగానే కొనసాగించాలని జనసేన, భాజపా నాయకులు ఎరిపల్లి కాసులు, మేరుగు రాజుబాబు పంచాయతీ కార్యదర్శి సరస్వతికి బుధవారం వేర్వేరుగా వినతిపత్రాలను అందించారు. పంచాయతీ విభజిస్తే చాలా సమస్యలు వస్తాయని, మొత్తం అందరూ మత్స్యకారులే ఉన్నారని తెలిపారు. గ్రామదేవతలు గంటాలమ్మ, సత్తెమ్మతల్లి, నాగూరమ్మ, బాపనమ్మ అమ్మవార్ల పండగలు అందరం కలిసే చేస్తామని తెలిపారు.

కుర్చీల అందజేత

నక్కపల్లి, న్యూస్‌టుడే: గొడిచెర్ల, పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ లిమిటెడ్ బ్యాంకు తుని శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా 60 కుర్చీలు అందించారు. ఆ మేరకు బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యాధికారులు బి.శ్రావణ సంధ్య, ఉదయ్‌ప్రశాంత్, సుభాష్‌లకు వీటిని అప్పగించారు. విశాఖ డివిజన్ మేనేజరు వెంకటరమణ, ఏరియా మేనేజరు రాంబాబు, ప్రతినిధులు షమ్మీమ్ బాషా, ఎల్‌డీసీ కె.శ్రీకాంత్ పాల్గొన్నారు. పేటలో సిబ్బంది శ్రీకాంత్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నక్కపల్లిలో కుర్చీలు ఇస్తున్న బ్యాంకు ప్రతినిధులు

శ్రీ ధనలక్ష్మి జ్యూయలరీ, తుని వారి
క్రిస్మస్ శుభాకాంక్షలు
అన్నిరకముల బంగారు ఆభరణములపై గ్రాముకు రూ. 499/- వరకు తగ్గింపు
యువతకు ప్రత్యేక సిల్వర్ జ్యూయలరీ విభాగం
కార్పొరేట్ గిఫ్ట్ ఐటమ్స్
దేశం నలుమూలల నుండి సేకరించబడిన సంప్రదాయ లేటెస్ట్ బంగారు ఆభరణాలు
95% ఎక్స్ఛేంజ్ డైమండ్ జ్యూయలరీపై
KISNA DIAMOND JEWELLERY
90% క్యాష్‌బాక్ డైమండ్ జ్యూయలరీపై
నమ్మకానికి, నాణ్యతకు నిలయం
దాడిశెట్టి నరసయ్యా'స్
శ్రీ ధనలక్ష్మి జ్యూయలరీ
గరల్స్ హైస్కూల్ ఎదురుగా, బాలాజీ రోడ్, తుని, 91773 77882, 83282 96423
తలుపులమ్మ తల్లి గుడి ఎదురుగా, మెయిన్‌రోడ్, తుని, Cell: 99494 19777

(c) eenadu

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

బాలికల పాఠశాలలో దాహం కేకలు

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో తాగునీటి కోసం బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. నన్ స్వచ్ఛంద సంస్థ కన్స్ట్రక్షన్ కిందట ఏర్పాటు చేసిన ఆర్వోప్లాంటు మూలకుచేరింది. మరమ్మతు చేపట్టేందుకు ఎవరూ చొరవ తీసుకోవడంలేదు. దీంతో ప్రాథమిక మెయిన్ పాఠశాలలోని ఆర్వో ప్లాంటును బాలికలు వినియోగించాల్సి వస్తోంది. సుమారు 470మందికిపైగా బాలికలు చదువుతున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

చోడవరం జడ్పీ బాలికోన్నత పాఠశాలలో మూలకుచేరిన ఆర్వోప్లాంటు

గంజాయి మత్తు సమాజానికి నష్టం

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: యువత గంజాయి మత్తుకు అలవాటు పడటం సమాజానికి నష్టమని గ్రామీణ సీఐ ఎల్.రేవతమ్మ అన్నారు. సంకల్పం కార్యక్రమంలో భాగంగా బుధవారం వేములపూడి ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఈ వ్యసనానికి బానిసైతే ఆరోగ్య, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. గంజాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే 112, 1972 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ఎస్సై దామోదర్ పాల్గొన్నారు.

ర్యాలీలో సీఐ రేవతమ్మ తదితరులు

క్విజ్‌లో మెరిసి.. బహుమతులతో మురిసి

'ఈనాడు - ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: చదువుతో పాటు ఇతర విషయాల పరిజ్ఞానంలోనూ ముందున్నామని పోటీల్లో నిరూపించుకున్న విద్యార్థులు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. స్థానిక రిషి జూనియర్ కళాశాలలో 'ఈనాడు -ఈటీవీ' ఆధ్వర్యంలో బుధవారం ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. ఇందులో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన బి.మోహినిదేవి, ఎం.రమణమ్మ, ఈ.రమ్యలకు కళాశాల కరస్పాండెంట్ కోనా సతీష్ ప్రశంసాపత్రాలు, బహుమతులను అందజేశారు. డైరెక్టర్ రెడ్డి నాయుడు, అధ్యాపకులు కుసుమ, బాస్కర్ పాల్గొన్నారు.

పోటీల్లో పాల్గొన్న ఇంటర్ విద్యార్థులు

విజేతలకు బహుమతులు అందజేస్తున్న కోనా సతీష్

ఉత్సాహం చూపారు..

చోడవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఉషోదయ జూనియర్ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ అంశాలపై వారి కున్న ప్రతిభను ప్రదర్శించారు. జనరల్ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. ఇందులో కె.జ్ఞానేంద్ర, కె.మనోహర్, షేక్ ఇమ్రాన్ విజేతలుగా నిలిచారు. వీరికి కళాశాల ప్రిన్సిపల్ వి.ఎస్.ఎస్.అప్పారావు బహుమతులను జ్ఞాపికలను అందజేశారు. ఉపన్యాసకులు వి.రమేష్‌బాబు, జి.సత్యనారాయణ, కె.చిరంజీవిలు పోటీలకు సహకరించారు.

విజేతలతో ఉషోదయ కళాశాల ప్రిన్సిపల్ అప్పారావు

క్విజ్ పోటీలలో విద్యార్థులు

ఎగవేత అరికట్టేందుకు నిఘా బృందాలు!

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: మార్కెట్ సెస్సు ఎగవేతను నిరోధించేందుకు విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ సంయుక్త సంచాలకులు పి.సుధాకర్ తెలిపారు. ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల లావాదేవీలు ఎక్కువగా ఉండే జనవరి నుంచి మార్చి వరకు ఈ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయని వివరించారు. మార్కెటింగ్‌శాఖ సిబ్బందితోనే ఈ బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

★ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రైతుబజారు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ మార్గదర్శకమని వివరించారు. అనకాపల్లిలో రూ.15 లక్షల ఖర్చుతో రైతు బజారుకు వసతులు కల్పిస్తున్నామని వివరించారు. నర్సీపట్నంలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. వీటి ఏర్పాటుకు అన్ని నియోజకవర్గాల్లో అవసరమైన భూమిని సేకరించేందుకు దృష్టి సారించామని పేర్కొన్నారు.

★ వ్యాపారులు సెస్సు ఎగవేయకుండా నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరమణ తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన నిరంతర పర్యవేక్షణతోనే వసూళ్లు పెరిగినట్లు తెలిపారు. నర్సీపట్నం యార్డులో రూ.57 లక్షలతో మరమ్మతులు జరుగుతాయన్నారు. దుకాణాల సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. యార్డుకు రైతులు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకువచ్చేలా చూడాలని సిబ్బందిని ఆదేశించామని తెలిపారు. ఈ ఏడాది జీడిపిక్కల క్రయ విక్రయాలు ఇక్కడే జరిగేలా చూడాలని యోచిస్తున్నామన్నారు. సిబ్బంది పర్యవేక్షణలో కొనుగోళ్లు జరగడంతో తూనికల్లో తేడాలకు అవకాశమే ఉండదని పేర్కొన్నారు.

★ ఆర్థిక సంవత్సరంలో తన పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో రూ.169 కోట్ల సెస్సు వసూలు లక్ష్యంకాగా ఇప్పటి వరకు యాభైశాతం సెస్సు వసూలైందని తెలిపారు. గత ఏడాది డిసెంబరుతో పోల్చితే వసూళ్లు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది నూరుశాతం సెస్సు వసూళ్లు జరిగేలా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. గత ఏడాది 97శాతం లక్ష్యం మాత్రమే చేరుకోగలిగామని వివరించారు.

నర్సీపట్నం మార్కెట్‌కమిటీ కార్యాలయం

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య ఎ,బి: ఈషా, దండోరా, వృషభ, అనకొండ ఎ: ఛాంపియన్, బి: ఈకొండ, ఎ,బి,సి: శంబాల, బ్యాడ్ గార్ల్స్, ఎ: అవతార్, అనకొండ రాజా: అఖండ-2, బంగార్రాజు: ఈషా, శంబాల చోడవరం: శ్రీసాయి లక్ష్మి: ఆంధ్రా కింగ్ తాలూకా, సాయిలక్ష్మి: ఛాంపియన్, పూర్ణ: అఖండ2

సొసైటీకి చేరడానికి అవస్థలు

చోడవరం: జన్నవరంలో పీఏసీఎస్‌కు వెళ్లాలంటే గౌరీపట్నం వాసులు నానావస్థలు పడుతున్నారు. బెన్నవోలు మీదుగా జన్నవరంనకు రహదారి నిర్మాణం చేపట్టి పూర్తిచేస్తే పీఏసీఎస్‌కు వెళ్లేందుకు దగ్గర దారవుతుంది. లేదంటే చోడవరం మీదుగా జన్నవరం వెళ్లేందుకు 10కి.మీ. దూరం ప్రయాణిస్తున్నట్లు రైతులు తెలిపారు. బెన్నవోలు మీదుగా రోడ్డుమార్గం పూర్తిచేస్తే 5కి.మీ. లోపే దూరం ఉంటుందన్నారు. గౌరీపట్నం నుంచి బెన్నవోలు రోడ్డు నిర్మాణం చేపడితే రాకపోకలకు రైతులు ఎదుర్కొనే ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన వారవుతారని మండల అధికారులకు బెన్నవోలు సర్పంచి మూడెడ్ల శంకరరావు తెలిపారు. దారి రోడ్డుగా అభివృద్ధి చేయాలని సర్పంచి శంకరరావు కోరారు.

తెదేపాలో చేరిక

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: ఆయితంపూడి గ్రామంలో వైకాపా సీనియర్ నాయకుడు ముచ్చర్ల మహాలక్ష్మినాయుడు బుధవారం తెదేపాలో చేరారు. ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నర్సీపట్నంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి

విద్యుత్తు కాంతుల్లో జి.నాయుడిపాలెం చర్చి

ప్రార్థనా మందిరాల కళకళ

నర్సీపట్నం సీబీఎం కాంపౌండ్‌లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చికి 133 ఏళ్ల చరిత్ర ఉంది. కెనడా మిషనరీ దొరల్లో ఒకరైన స్టీల్ వెల్ కృషితో 1892లో దీన్ని నిర్మించారు. అనేకమంది మిషనరీల నిర్వహణలో ఇక్కడి నుంచి క్రైస్తవ బోధనలు వ్యాప్తి చెందాయి. ప్రస్తుత సెంటినరీ బాప్టిస్టు చర్చి ప్రదేశంలోనే కెనడాదేశపు మిషనరీ మిస్ హెలియర్ మిస్సమ్మ ఇచ్చిన ఆర్థికసాయంతో 1964లో చిన్నచర్చి నిర్మించారు. కాలక్రమంలో 1964 నాటి చర్చి సభ్యులకు హాజరుకు సరిపోకపోవడంతో 1989లో చర్చి బిల్డింగ్ పునరుద్ధరణ కమిటీ, కౌన్సిల్ సభ్యుల విరాళాలతో బెల్‌టవర్, శిలువ ఆకారపు చర్చి విస్తరణ తదితర వాటిని నిర్మించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గ్రామంలో నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని చర్చిల్లో క్రీస్తు బోధనలు ఆకట్టుకున్నాయి. నాటికలు, క్రీస్తు గీతాలతో మందిరాల వద్ద సందడి నెలకొంది. – న్యూస్‌టుడే బృందం

కండిపూడి పాఠశాలలో విద్యార్థి ప్రదర్శన

కొత్తకోట ఆర్‌సీఎం మందిరం

నాటు సారా స్థావరాలపై దాడులు

నాతవరం, న్యూస్‌టుడే: నాతవరం సమీపంలోని పెందుకొండ వద్ద పోలీసులు నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. స్థానిక పోలీసులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ పెందుకొండ అటవీ ప్రాంతంలో భారీగా నాటు సారా తయారవుతున్నట్లు ఖచ్చిత సమాచారం మేరకు పోలీసులు మెరుపుదాడి చేశారు. మూడు డ్రమ్ములతో నిల్వ చేసిన 1200 లీటర్ల పులుపు ద్రావణాన్ని గుర్తించి అక్కడే ధ్వంసం చేశారు. తయారీ దారుల వివరాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న సామగ్రితో సిబ్బంది

బాధిత కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: ఒమ్మలి గ్రామంలో సహకార సంఘంలో వ్యవసాయ రుణం తీసుకుని మరణించిన రైతు కుటుంబాలకు ప్రమాదబీమా చెక్కులు అందజేసినట్లు ఛైర్మన్ నందారపు సన్యాసిరావు అన్నారు. కర్రి అప్పారావు, కుటుంబానికి రూ. 30 వేలు, కొసిరెడ్డి అప్పలనాయుడు కుటుంబానికి రూ. 15 వేల చొప్పున చెక్కులు అందజేశారు. సీఈవో.రామేశ్వర నరసింగరావు, డి.సీతారామ్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

వక్తృత్వ పోటీల్లో సత్తా

రోలుగుంట, న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి వక్తృత్వం పోటీల్లో మండలంలోని బుచ్చెంపేట జడ్పీఉన్నత పాఠశాలకు చెందిన చుక్కా కాంచనకు ప్రథమ బహుమతి దక్కింది. ఈ మేరకు విజేత కాంచనకు జిల్లా కలెక్టరు విజయకృష్ణన్, డీఈఓ అప్పారావునాయుడు తదితరుల చేతులమీదుగా నగదు పురస్కారంతోపాటు ప్రసంశాపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విజేతలను ప్రధానోపాధ్యాయిని వరలక్ష్మి, విద్యాకమిటీ ఛైర్మన్ సి. హెచ్. వి. రమణ తదితరులు అభినందించారు.

రాష్ట్రస్థాయి శ్లోకాల కంఠస్థ పోటీలకు ఎంపిక

చందుప్రియ

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: భగవద్గీత 12వ అధ్యాయంలోని 20 శ్లోకాల కంఠస్థ జిల్లాస్థాయి పోటీల్లో ఒమ్మలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గొల్లభీల చందుప్రియ ప్రతిభ చూపింది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లేడ జరిగిన పోటీల్లో తృతీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. విద్యార్థినిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మండల విశ్వ హిందూ పరిషత్ కమిటీ సభ్యులు అభినందించారు.

ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ

దేవరాపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని నాగయ్యపేట శివారు సీతంపేట శ్మశానవాటిక చుట్టూ ప్రహరీ నిర్మాణానికి మండల పరిషత్ నిధుల నుంచి రూ. 4 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులకు ఎంపీపీ చింతల బుల్లి లక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం బుధవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు వంటాకు పైడితల్లమ్మ, ఎ.కొత్తపల్లి సర్పంచి సత్య వెంకటరమణ, వంటాకు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

'ఉపాధిహామీ' కొత్తచట్టంపై గ్రామసభలు రేపు

రోలుగుంట, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం స్థానంలో అమల్లోకి వచ్చిన 'వికసిత భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీ వికా మిషన్‌పై ఈనెల 26న రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీలోనూ గ్రామసభలను నిర్వహించాలని ఎంపీడీఓ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో ఏపీఓ ఈశ్వరరావు ఆధ్వర్యంలో క్షేత్ర సహాయకులు ఇతర సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నూతన చట్టంలోకి కీలక నిబంధనలు, చట్టబద్ధహక్కులపై శ్రామికులు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకుగానూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు ఆదేశాలను జారీ చేసిందన్నారు.

మాకవరపాలెం, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పథకం స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన చట్టంపై ఈనెల 26న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ ఛాయసుధా తెలిపారు. కొత్త చట్టంలోని కీలక నిబంధనలు, చట్టబద్ధ హక్కులపై శ్రామికులు, ప్రజలకు గ్రామసభల్లో అవగాహన కల్పించడంతో పాటు చర్చిస్తామన్నారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని ఎంపీడీఓ బుధవారం తెలిపారు.

మద్యం సీసాలతో ఒకరి అరెస్టు

కశింకోట, న్యూస్‌టుడే: గురువుభీమవరంలో కరణం రామునాయుడు బుధవారం ఎనిమిది మద్యం సీసాలు తరలిస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు.

ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుకు వినతి

రావికమతం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామదేవత మరిడితల్లి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తామని ఎమ్మెల్యే రాజు అన్నారు. ఈ మేరకు గుడి నిర్మాణానికి తొలివిడతగా ఒప్పందం చేసుకున్నారు. మండలంలోని పిల్లవానిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలు స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ కేంద్రం గుడివాడకు పిల్లవానిపాలెం 3 కి.మీ. దూరంలో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్య పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మల్లు నాయుడు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కొండనాయుడు, తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు శంకరరావు, విశాఖ డెయిరీ డైరెక్టర్ సత్యనారాయణ, గుడివాడ ఎంపీటీసీ సభ్యుడు అప్పారావు, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు మైచర్ల నాయుడు పాల్గొన్నారు.

పిల్లవానిపాలెంను ప్రత్యే పంచాయతీ చేయాలని ఎమ్మెల్యేను కోరుతున్న మహిళలు

మట్టి తవ్వాలంటే అనుమతులు తప్పనిసరి

గొలుగొండ, న్యూస్‌టుడే: సొంత భూమలోనైనా మట్టి తవ్వకాలు చేపట్టాలంటే చట్టప్రకారం అనుమతులు తప్పనిసరిగా గనుల శాఖ జియాలజిస్టు వెంకట్రావు అన్నారు. చీడిగుమ్మలలో బుధవారం రైతులు ఏఎమ్మార్ సంస్థ ప్రతినిధుల మధ్య మట్టి రవాణాపై వివాదం జరిగింది. ఓ దశలో కొందరు ట్రాక్టరు యజమానులతో కలసి రైతులు రోడ్డుపై ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న వెంకట్రావు సంఘటన స్థలానికి వచ్చి సమస్య తెలుసుకున్నారు. సొంత అవసరాలకు మట్టి సేకరించాలన్నా.. భూ యజమానులు రెవెన్యూ అధికారులకు సంబంధిత ధ్రువపత్రాలు చూపించి వారి నుంచి అనుమతి పొందాలన్నారు. దీని వల్ల ఎటువంటి అపరాధ రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలిపారు.

రైతులతో మాట్లాడుతున్న జియాలజిస్టు వెంకట్రావు

పీఎం సూర్యఘర్‌ను సద్వినియోగం చేసుకోండి

చీడికాడ, న్యూస్‌టుడే: పీఎం సూర్యఘర్ సోలార్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చీడికాడ మండల లైన్‌మెన్ బొత్స వరహాలు ప్రజలను కోరారు. విద్యుత్తు శాఖ ఎస్ఈ ప్రసాదు, ఈఈ అప్పారావు, ఏడీ సురేశ్‌బాబు, ఏఈ వెంకటరావు, ఎల్.ఐ భూషణం ఆదేశాలతో చీడికాడలో పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్తు వినియోగదారులు, యువతతో కలిసి పీఎం సూర్యఘర్ సోలార్ పథకం కరపత్రాలను ప్రదర్శించారు. విద్యుత్తు బిల్లు తగ్గించుకోవచ్చన్నారు.

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: మండలంలోని పోలేపల్లి, దిబ్బిడి గ్రామాల్లో ఈనెల 27న విద్యుత్తు అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు ఈపీడీసీఎల్ వడ్డాది సెక్షన్ ఏఈ ఎం.వెంకటరమణ తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం గురించి వినియోగదారులకు అవగాహన కల్పించారు.

కరపత్రాలను ప్రదర్శిస్తున్న లైన్‌మెన్ తదితరులు

సీపీఐ శతవసంత ఉత్సవాలు విజయవంతం చేయండి

గొలుగొండ, న్యూస్‌టుడే: ఉద్యమాల ద్వారా పేదల హక్కుల పరిరక్షణకు పాటుపడే సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు అవుతోందని ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ అన్నారు. గుండుపాలలో సీనియర్ నేత పెదరాము బుధవారం ఎర్రజెండా ఎగరవేసి వేసి గ్రామల్లో శతవసంత ఉత్సవాలు ఘనంగా నిర్వాహించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం చట్టసభల్లో వామపక్షాలులేని లోటు కనిపిస్తోందని పేర్కొన్నారు. సీపీఐ మండల శాఖ కార్యదర్శి జి.రాధాకృష్ణ, ప్రజా సంఘాల నేతలు క్రాంతి, బాబులు తదితరులు పాల్గొన్నారు.

గుండుపాలలో నినాదాలు చేస్తున్న నాయకులు

సంప్రదాయబద్ధంగా మేలుకొలుపు

కె.కోటపాడు, న్యూస్‌టుడే : గవరపేటవాసులు బుధవారం తెల్లవారుజామున మేలుకొలుపు నిర్వహించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఇంటింటికి తిరిగి భక్తిపాటలు పాడారు. తెల్లవారు 4నుంచి 6 గంటల వరకు గ్రామంలో తిరిగారు.

చౌడువాడలో

భవనం శిథిలం.. సేవలకు దూరం

కె.కోటపాడు, న్యూస్‌టుడే: ఎమ్మార్వో స్థానికంగా ఉండి ప్రజలకు సేవలందించేందుకు చాలాకాలం కిందట నిర్మించిన ఆర్ఐ క్వార్టరు భవనం శిథిలమైంది. భవనం లోపల, ఆవరణలోనూ తుప్పలు పెరిగాయి. నిరుపయోగంగా ఉన్న ఈ భవనం స్థానంలో కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల ఉద్యోగులకు, పింఛనుదారులకు సబ్‌ట్రెజరీని ఏర్పాటు చేయాలని అధికానట్లయితే ఈ స్థలాన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.

శిథిలమై తుప్పల్లో ఉన్న ఆర్ఐ క్వార్టర్సు భవనం

కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు

పాయకరావుపేట: మండలంలో పాల్తేరు శివారు అంకంపేట, వెంకటనగరం శివారు రాజానగరం, పాల్మన్‌పేట నుంచి రాజయ్యపేట, కొర్లాయంపేట గ్రామాలను పంచాయతీలుగా మార్చాలనే దిశగా చర్యలు చేపట్టారు. వీటితోపాటు నక్కపల్లి మండలం తీనార్ల నుంచి దొండవాక, రాజయ్యపేట నుంచి బోయపాడు, దేవవరం నుంచి ఒడ్డిమెట్ట, గొడిచెర్ల కొత్తూరు, డొంకాడ కొత్తూరు కలిపి ఒక పంచాయతీగానూ, ఎస్.రాయవరం మండలంలోని బంగారయ్యపాలెం, గోకులపాడు, సోముదేవుపల్లి, కోటవురట్ల మండలంలోని కొత్త తంగేడును పంచాయతీగా మార్చాలన్నారు.

పన్ను వసూలు చేయనివారికి మెమోలు

రావికమతం, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీల్లో ఇళ్ల పన్నులు వసూలు చేయని కార్యదర్శులకు మెమోలు జారీ చేస్తామని ఎంపీడీవో మహేష్ స్పష్టం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఇళ్ల పన్నులు వసూలు, కన్వర్జెన్సీపై ప్రభుత్వ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. మార్చి నెలాఖరులోగా పన్నుల వసూళ్ల లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. రావికమతం, కొత్తకోట పంచాయతీల కార్యదర్శులు పన్నుల వసూళ్లలో వెనుకంజలో ఉన్నారు. ఈ కార్యదర్శులకు మెమోలు జారీ చేయనున్నట్టు ఎంపీడీవో మహేష్ తెలిపారు.

కార్యదర్శులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎంపీడీవో మహేష్

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: నాతవరం మండలం లింగంపేట శివారు బుచ్చంపేట పాఠశాల విద్యార్థులకు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త ఆర్.వి.సూర్యచంద్ర పుస్తకాలు, ఇతర సామగ్రిని అందజేశారు. తన సొంత ఖర్చుతో వీటిని అందజేసినట్టు సూర్యచంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు చక్రవర్తి, సురేష్, హరనాథ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న సూర్యచంద్ర

బీట్ వాచర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: అటవీ సంపదను కొల్లగొడుతున్న బీట్‌వాచర్‌పై చర్యలు తీసుకోవాలని తురకలపూడి గ్రామానికి చెందిన డీసీసీబీ మాజీ డైరెక్టరు, తెదేపా నాయకుడు కోరుకొండ రవికుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం ఫారెస్టు రేంజర్ సతీష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రేంజి పరిధిలోని తాళ్లపాలెం బీట్ ఆర్.శివరాంపురం గ్రామంలో నీలగిరి తోటలు ఉన్నాయని తెలిపారు. బీట్ వాచర్ తీడ సత్యారావు ప్రోత్సాహంతో స్థానికులు నీలగిరి తోటలను నరికి తరలించుకుపోతున్నారని తెలిపారు. రూ.లక్షలు విలువైన కలప తరలింపులో బీట్‌వాచర్ హస్తం ఉందని ఆరోపించారు. అటవీ సంపదను కాపాడాల్సిన సిబ్బందే.. కంచే చేను మేసిన చందంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ఆర్.శివరాంపురంలో నరికేసిన నీలగిరి తోట

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743	చోడవరం - 80085 74732
మాడుగుల - 80085 74740	చీడికాడ - 80085 74742

రోలుగుంట, న్యూస్‌టుడే: గ్రామంలోని బీసీ కాలనీ వాసులకు తాగునీటిని అందించేందుకు కొద్దిరోజుల క్రితం ఏర్పాటుచేసిన ట్యాంకును పాలకులు నిర్లక్ష్యంగా వదిలేశారు. ప్రస్తుతం ఇది పూర్తిగా పాడైంది. – అప్పారావు, శరభవరం

✓: దీన్ని వినియోగంలోకి తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొంతమంది దుండగులు నీటిని వృథా చేస్తున్నట్లు గుర్తించాం. పైగా ఆయా ప్రాంతాలవారికి జల్‌జీవన్ మిషన్ పథకంలో తాగునీటి సరఫరాను మెరుగుపరిచాం. – రాజేశ్వరి, సర్పంచి, శరభవరం

చోడవరం, న్యూస్‌టుడే: సీడీసీ కార్యాలయం వద్ద కుళాయి కోసం తీసిన రోడ్డు మార్గంలో గొయ్యి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయి. – బి.సత్యనారాయణ రాజు, కోఆపరేటివ్ కాలనీ, చోడవరం,

✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం – కె.శ్రీనివాసరావు, కార్యదర్శి, చోడవరం

వి.సంతపాలెం మాజీ సర్పంచి మృతి

కె.కోటపాడు, న్యూస్‌టుడే: వి.సంతపాలెం మాజీ సర్పంచి వేచలపు దేముడమ్మ(82) మంగళవారం రాత్రి మృతి చెందారు. విశాఖ సాగర్‌నగర్‌లో చిన్న కుమారుడు ఎరుకునాయుడు వద్ద ఉంటోంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. నాలుగు రోజుల కిందట ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈమె పెద్దకుమారుడు వీఎస్ నాయుడు మండలంలో సీనియర్ నాయకుడు కావడంతో మృతురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, వెలమ సంఘం నాయకుడు నరవ రాంబాబు, జీవీఎంసీ 8వ వార్డు కార్పొరేటర్ నొడగల అప్పారావు, రాష్ట్ర వెలమ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ పీవీజీ కుమార్ పరామర్శించారు.

దళారులను నమ్మి మోసపోవద్దు

సీలేరు(గూడెంకొత్తవీధి), న్యూస్‌టుడే: గిరి రైతులు దళారుల మాటలను నమ్మి మోసపోవద్దని చింతపల్లి జీసీసీ డివిజనల్ మేనేజర్ సింహాచలం అన్నారు. బుధవారం సాయంత్రం తీములబంద గ్రామంలో జీసీసీ మేనేజర్లు సుగునాథం, రాజుబాబులతో కలిసి పర్యటించారు. జీసీసీ ఈ ఏడాది కాఫీకి మంచి ధర చెల్లిస్తోందని, 24 గంటల్లోనే సొమ్ము రైతులు ఖాతాల్లో జమచేస్తుందని పేర్కొన్నారు.

సూచీల వైపు ఓసారి చూడరూ..

చీడికాడ-చోడవరం ఆర్అండ్‌బీ ప్రధాన రోడ్డులో జి.కొత్తపల్లి మెట్ట వద్ద మలుపులో సూచీ ఒకవైపునకు ఒరిగిపోయింది. దామునాపల్లి గుడి వద్ద సూచీ కూలిపోయింది. జి.కొత్తపల్లి కూడలిలోని గ్రామానికి వెళ్లే మార్గాన్ని సూచించే బోర్డు ఒరిగిపోతోంది. ఈ రోడ్డులో రాకపోకలు సాగిస్తున్నవారికి మలుపులు, గ్రామాలను సూచిస్తుంటారు. అధికారులు స్పందించి బోర్డులను సరి చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు. – చీడికాడ, న్యూస్‌టుడే

చీడికాడ-చోడవరం రోడ్డులో దామునాపల్లి వద్ద బోర్డు

ఆశాజనకంగా వరిపంట దిగుబడి

కె.కోటపాడు, న్యూస్‌టుడే: కె.కోటపాడు మండలంలో వరిపంట దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందపడుతున్నారు. ప్రస్తుతం వరికోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండిన వరిచేను పనలను టైరు బండ్ల ద్వారా కల్లాలకు తరలించి కుప్పలు పెడుతున్నారు. కొందరు మడులలోనే నూర్పిడులు చేస్తున్నారు. పంట బాగా పండటంతో సరిపడా ధాన్యాన్ని సొంత అవసరాలకు ఉంచుకొని మిగతాది కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయిస్తున్నారు. మండలంలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 2348 హెక్టార్లు కాగా 2864లలో సాగు చేశారు. ఎకరాకు 28 బస్తాల దిగుబడి వచ్చింది.

తరలించేందుకు ట్రాక్టరుపై లోడింగ్ చేసిన ధాన్యం

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1: శంబాల (మార్నింగ్, ఫస్ట్ షో), ఈషా (మ్యాట్నీ, సెకండ్ షో) స్క్రీన్-2: ఛాంపియన్

వెబ్‌పోర్టల్‌లో సులువుగా ఆస్తి పన్ను చెల్లింపు

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట జోనల్ కార్యాలయ పరిధిలోని ప్రజలు ఆస్తి పన్ను చెల్లింపునకు జీవీఎంసీ ఏర్పాటు చేసిన వెబ్‌పోర్టల్‌ను వినియోగించి సులువుగా పన్నులు చెల్లించుకోవచ్చునని జోనల్ కమిషనర్ శంకర్రావు, రెవెన్యూ అధికారి నాయుడు తెలిపారు. gvmc.gov.in పోర్టల్‌లో క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ క్యూర్‌కోడ్, ఫోన్‌పే, తదితర చెల్లింపు మాధ్యమాల ద్వారా ఆస్తి పన్ను చెల్లించవచ్చునన్నారు.

ప్రతిభ చాటారు..బహుమతి పొందారు

'ఈనాడు-ఈటీవీ' ప్రతిభా పాటవ పోటీలకు విశేష స్పందన

వేపగుంట, న్యూస్‌టుడే: స్థానిక ఎస్ఎల్ఎన్ జూనియర్ కళాశాలలో 'ఈనాడు-ఈటీవీ' ప్రతిభా పాటవ క్విజ్ పోటీ బుధవారం జరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో 2వ సంవత్సరం సీఈసీ విద్యార్థిని ఎం. స్పందన ప్రథమ, ఇంటర్ తొలి సంవత్సరం సీఈసీ విద్యార్థిని డి. చందనశర్మిత ద్వితీయ, 2వ సంవత్సరం సీఈసీ విద్యార్థిని హెచ్. అఖిల తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. విజేతలకు కళాశాల కోఆర్డినేటర్ భగవాన్, ప్రిన్సిపల్ సత్య బహుమతులు అందించి అభినందించారు. అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

క్విజ్ పోటీలో పాల్గొన్న విద్యార్థులు

విజేతలకు బహుమతులు అందిస్తున్న కోఆర్డినేటర్ భగవాన్, ప్రిన్సిపల్ సత్య

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ. 10 నుంచి మ. ఒంటి గంట వరకు

సబ్బవరం, న్యూస్‌టుడే: అమృతపురం బీసీ కాలనీ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. -ఎస్.అప్పారావు, అమృతపురం బీసీ కాలని

✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం. -వి.గౌరి, సర్పంచి

సబ్బవరం బుడగ జంగాల కాలనీలో వ్యర్థాలు పేరుకుపోయి, దోమల బెడద వెంటాడుతోంది. -చిదేముడు బాబు, సబ్బవరం

✓: వెంటనే వ్యర్థాలు తరలించే ఏర్పాటు చేస్తాం. -పి.ఆనంద రావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

వేపగుంట, న్యూస్‌టుడే: లక్ష్మీపురం పోర్టు కాలనీలో మురుగు కాలువలు శుభ్రతకు నోచుకోక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. - అప్పారావు, లక్ష్మీపురం

✓: కాలువలను శుభ్రం చేయించి సమస్య పరిష్కరిస్తాం. -రమణమూర్తి, శానిటరీ ఇన్‌స్పెక్టర్

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం భరణికం సమీప కల్వర్టు రక్షణగోడలు తిరిగి నిర్మించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. -నాగేశ్వరరావు, పరవాడ

✓: సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం. -రమేశ్‌నాయుడు, ఎంపీడీవో, పరవాడ

అ వీ ఇ వీ

గృహనిర్మాణ మంజూరు పత్రాలు అందజేత

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు సుజాతనగర్ సమీప కర్మికనగర్‌లో పీఎంఏవై పథకం కింద మంజూరైన గృహనిర్మాణ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. వార్డు కార్పొరేటర్, స్థాయీ సంఘం సభ్యురాలు శానాపతి వసంత ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు వాటిని అందజేశారు. అనగర్ల అప్పలనాయుడు, త్రినాథ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే చేయూత

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ఈ.బోణంగి ఫార్మాసిటీ కాలనీ కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారి అభివృద్ధి చేసేందుకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు తన సొంత నిధులు రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బుగిడి రామునాయుడు బుధవారం తెలిపారు. ఈ మేరకు గురువారం ఉదయం 9 గంటలకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని, కూటమి నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు హాజరు కావాలని ఆయన కోరారు.

పీఎం సూర్యఘర్ యోజనపై అవగాహన

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం వాడచీపురుపల్లిలో బుధవారం పీఎం సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రామకృష్ణ మాట్లాడుతూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని విద్యుత్తు బిల్లుల భారం తగ్గించుకోవాలని సూచించారు. గ్రామాల్లోని విద్యుత్తు సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. స్థానిక నాయకులు మసవరపు అప్పలనాయుడు, శివలంక లక్ష్మి, చింతకాయల ముత్యాలు, కుంచ్యప్ప శ్రీరామమూర్తి, ఏఈ శేషసాయి తదితరులు పాల్గొన్నారు.

'నారపాడు పంచాయతీ విభజన వద్దు'

సబ్బవరం, న్యూస్‌టుడే: పెద్ద పంచాయతీలను విభజించాలనే ప్రభుత్వ జీవోను విడుదల చేసిన ప్రకటనను సబ్బవరం మండలం నారపాడు గ్రామంలో ప్రజలు వ్యతిరేకించారు. ఈ మేరకు బుధవారం పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచి మామిడి శంకరరావు గ్రామ సభ నిర్వహించడంతో తీర్మానం పంపించాలని అభ్యంతరం వ్యక్తం చేశారు. వాగ్వాదం తలెత్తడంతో సర్పంచి శంకరరావు, కో-ఆప్షన్ సభ్యుడు జి.కనకారావు తదితరులు వెనుదిరిగారు. సీఐ రామచంద్రరావు, ఎస్ఐ సింహాచలం రావడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో గత తీర్మానం చెల్లుబాటు కాదని గ్రామ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.

వన మహోత్సవ గోడపత్రిక ఆవిష్కరణ

సబ్బవరం, న్యూస్‌టుడే: విశాఖలోని ముడసర్లోవ పార్కులో గీత కార్మికుల ఆత్మీయ కలయిక వన సమారాధన కార్యక్రమం జనవరి 4న జరుగుతుందని మొగలిపురానికి చెందిన అంగటి నానాజీ తెలిపారు. బుధవారం గోడపత్రిక ఆవిష్కరించారు. పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న గీత కార్మిక కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. పలువురు మంత్రులు పాల్గొంటారని పేర్కొన్నారు.

'అక్షరం' కదిలించింది

ఈనాడు ఊతోడు సింహావలోకనం-2025

పెందుర్తి, న్యూస్‌టుడే

నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 'ఈనాడు' చేస్తున్న అక్షర సేద్యానికి యంత్రాంగంలో చలనం కలిగి పరిష్కార మార్గం దొరికింది. ఈ ఏడాదిలో వివిధ ప్రజా సమస్యలపై 'ఈనాడు'లో అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఆయా సమస్యలపై స్పందించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు వెలగని వీధిదీపాలు, మురుగు సమస్యలు, ప్రజలకు అందుబాటులోకి రాని వసతులు, తదితర సమస్యలు పరిష్కరించారు. వాటిలో ముఖ్యమైన వాటిని పరిశీలిస్తే..

పెందుర్తి పీహెచ్‌సీ సమస్యలపై మేయర్ పీలా శ్రీనివాసరావు స్పందించి రూ. 1.68 కోట్లతో నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ★ వేంకటాద్రి ఘాట్‌రోడ్డులో పొంచి ఉన్న ప్రమాదంపై ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు స్పందించి రూ. 50లక్షలు నిధులు మంజూరు చేయించడంతో రక్షణగోడ నిర్మించారు.

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట-పినగాడి రహదారి విస్తరణ జరగకపోవడంతో నిత్యం ఎదురయ్యే సమస్యలపై పలుమార్లు వెలువడిన కథనాలకు యంత్రాంగం స్పందించింది. సంబంధిత రహదారిని 60 అడుగులకు విస్తరించాలని నిర్ణయించి పనులు చేపట్టింది.★ ప్రజారోగ్య విభాగంలో బినామీ డ్రైవర్లు శీర్షికన 03.11.2025న వెలువడిన కథనానికి ప్రజారోగ్య విభాగాధికారులు స్పందించి బినామీలను తొలగించి అసలు డ్రైవర్లే విధుల్లో ఉండేలా చర్యలు చేపట్టారు. ★ 05.11.2025న వాహనాలు జీవీఎంసీవి... కాసులు గుత్తేదారుడివి. శీర్షికన వెలువరించిన కథనానికి ప్రజారోగ్య విభాగం అధికారులు స్పందించి గుత్తేదారుడిని మార్చేయాలని ఉన్నతాధికారులకు లేఖ రాశారు.

పరవాడ-లంకెలపాలెం రహదారిలో పూడ్చిన గుంతలు

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలంలో సుమారు రూ. 5కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. అసకపల్లి-లంకెలపాలెం రహదారి అభివృద్ధికి రూ. 2.5 కోట్లు మంజూరు చేశారు. అమృతపురం ధోబీఖానాను రూ. 12లక్షలతో పూర్తి చేశారు. సబ్బవరం ఆసుపత్రి రహదారి అభివృద్ధికి రూ. 20లక్షలతో ప్రతిపాదనలు పంపారు. గొట్టివాడ-రావులమ్మపాలెం రహదారి అభివృద్ధికి రూ. 1.94 కోట్ల నాబార్డు నిధులు మంజూరు కావడంతో పనులు ప్రారంభమయ్యాయి.

పరవాడ శ్మశానవాటికలో నిర్మిస్తున్న షెడ్డు

పరవాడ, న్యూస్‌టుడే: భరణికం మెల్లోడుగెడ్డవాగులోని ఫార్మా రసాయన వ్యర్థజలాల తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ సమస్యపై కాలుష్య నియంత్రణమండలి అధికారులు స్పందించారు. గెడ్డవాగులోని రసాయన వ్యర్థ జలాలను ట్యాంకర్ లారీలతో రాంకీ సీఈటీపీకి తరలించే చర్యలు చేపట్టారు. ★ లంకెలపాలెం నుంచి పరవాడ మీదుగా వెళ్లే ఆర్అండ్‌బీ రహదారిపై గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టారు. ఈ రహదారిలో పెద్దపెద్ద గుంతలు పడడంతో రాకపోకలకు స్థానికులు ఇబ్బందులు పడేవారు. 'భారీ గుంతలు ఆదమరిస్తే అంతే' శీర్షికతో నవంబరు 29న వెలువడిన కథనానికి అధికారులు స్పందించి రూ.5లక్షలతో రహదారిని బాగు చేశారు. ★ పరవాడ శ్మశానవాటిక అధ్వానంగా ఉండడంతో దహన సంస్కారాలకు స్థానికులు ఇబ్బందులు పడేవారు. ఆఖరి మజిలీకి అవస్థలే శీర్షికతో ప్రచురించిన కథనానికి ఎన్టీపీసీ అధికారులు స్పందించి సీఎస్ఆర్ నిధులు రూ.12లక్షలతో పనులు కల్పించారు.

మూడు నెలల్లో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్‌అశోక్ సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని బుధవారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ వీఎస్‌కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ మోసాలకు పాల్పడేవారికి శిక్ష ఉంటుందని, వినియోగదారులకు తగిన నష్టపరిహారం అందుతుందన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు జి.తనూజరెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల ఫిర్యాదులను మూడు నెలల వ్యవధిలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కేసులు సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. రూ.50లక్షల పరిహారం వరకు జిల్లా కోర్టుల్లో కేసు వేసుకోవచ్చని, ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా కేసు నమోదు చేస్తారన్నారు. కార్యక్రమంలో భాగంగా వినియోగదారుల హక్కులపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా తూనికలు, కొలతలశాఖ, పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జేసీ సందర్శించారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి భాస్కరరావు, తూనికలు కొలతలశాఖ ఇన్‌స్పెక్టర్ ఎం.దామోదరనాయుడు, జిల్లా ఆహార భద్రతాధికారి కల్యాణ్‌చక్రవర్తి, జిల్లా డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు ఎస్.విజయకుమార్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, కళాశాల ప్రిన్సిపల్ ఐ.విజయబాబు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జేసీ మయూర్ అశోక్

పెందుర్తి శ్రీచైతన్య పాఠశాల విద్యార్థుల ప్రదర్శన

లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో..

విద్యాలయాల్లో క్రిస్మస్ వేడుకలు

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండలంలోని పలు విద్యాలయాల్లో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బాల బాలికలు శాంతాక్లాజ్, దేవదూతల వేషధారణలతో ఆకట్టుకున్నారు. క్రీస్తు జనన ఘట్టాన్ని ప్రదర్శించారు. ఉపాధ్యాయులు క్రిస్మస్ ప్రత్యేకతను పిల్లలకు వివరించారు. ★ పెందుర్తి, సుజాతనగర్ పరిసర ప్రాంతాల్లో విద్యాలయాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో చేపట్టిన బాల బాలికల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

క్రీస్తు జనన ఘట్టాన్ని ప్రదర్శిస్తున్న పెందుర్తి 'భాష్యం' విద్యార్థులు

సుజాతనగర్ రవీంద్రభారతి విద్యాలయంలో..

'ఇండియన్ స్ప్రింగ్స్'లో..

వేపగుంట గురూస్ పాఠశాలలో..

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట పరిసర విద్యాలయాల్లోనూ ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గురూస్ పాఠశాలలో విద్యార్థులు శాంతాక్లాజ్ దుస్తులతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. దుర్గా ప్లేస్కూల్లో ఆటపాటలతో అలరించారు. ఉపాధ్యాయులు చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

వైభవంగా అధ్యయనోత్సవాలు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు బుధవారం సంప్రదాయబద్ధంగా కొనసాగాయి. అర్చకులు వేదపండితుల సమక్షంలో గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. తొలుత ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి సేవ జరిగింది. గోదాదేవిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి తిరువీధి చేపట్టారు. తిరుప్పావై సేవాకాలంలో భాగంగా పాశుర విన్నపం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని సంకీర్తనలతో ఆరాధించారు.

పూజలందుకున్న స్వామి,అమ్మవార్లు..: గోదాదేవి

అప్పన్న హుండీ ఆదాయం రూ.1.54 కోట్లు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం బుధవారం సింహగిరిపై పరకామణి కేంద్రంలో జరిగింది. ఈవో ఎన్.సుజాత ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి ఆదాయం లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు రూ. 1,54,68,696 సమకూరినట్లు ఈవో తెలిపారు. దీంతో పాటు 41.100 గ్రాముల బంగారం, 5.30 కిలోల వెండి, 13 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు వివరించారు. ఈ మొత్తం ఆదాయం 21 రోజులకు సంబంధించినదిగా తెలియజేశారు.

దేవ దేవుడికి ధూపదీప సేవలు

తిరుప్పావై సేవాకాలంలో పాల్గొన్న భక్తజనం

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపై జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ధూపం పాశురాన్ని పురస్కరించుకుని శ్రీవారికి బుధవారం విశేష ధూపదీప సేవలు జరిగాయి. ఆలయ ప్రధానార్చకులు మహర్షి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చకులు వేంకటేశ్వర స్వామి, గోదాదేవి అమ్మవార్లను పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి సేవాకాలం నిర్వహించారు. తిరుప్పావై పాశురాన్ని విన్నపం చేసి విశేష నివేదనలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో సేవాకాలంలో పాల్గొని తిరుప్పావై పాశుర పారాయణం చేశారు. అర్చకులు భక్తులను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. తర్వాత సామూహిక ప్రసాద వితరణ చేపట్టారు.

ముగిసిన విట్ ఉత్సవ్

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: విశాఖ ఇంజినీరింగు కళాశాలలోని పాలిటెక్నిక్ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న విట్ ఉత్సవ్-2కె25 వేడుకలు బుధవారం ముగిశాయి. విశాఖ కెమికల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కె.వి. రమణ, సినీనటుడు ప్రభాస్‌శ్రీను అతిథులుగా విచ్చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక విద్యపై పట్టు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరంలో చేరిన వారికి ద్వితీయ సంవత్సర విద్యార్థులు స్నేహపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలుపోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

విజేతలతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కె.వి.రమణ, సినీనటుడు ప్రభాస్ శ్రీను, అధ్యాపకులు

సింహాద్రి ఎన్టీపీసీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ అధికారులతో బుధవారం సంస్థ అడ్మిన్ భవనంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్థ పరిధిలోని గ్రామాల్లో సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఎన్టీపీసీ నుంచి రవాణా చేసే బూడిద లారీల వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోందని, ఇందుకు లారీలపై టార్పాలిన్లు పూర్తిగా కట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. లారీలు అధిక లోడుతో వెళ్లకుండా చూడాలని, నిర్వాసిత గ్రామాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని ఎన్టీపీసీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఎన్టీపీసీ ఈడీ సమీర్‌శర్మ, సంస్థ జీఎంలు, తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు

పర్యావరణ హితంగా గుర్రపుస్వారీ శిక్షణ కేంద్రం

ఆరిలోవ, న్యూస్‌టుడే: ముడసర్లోవ ఉద్యానవనంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని ఎంపీ ఎం.శ్రీభరత్, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ పర్యావరణానికి విఘాతం కలగకుండా పచ్చదనాన్ని పరిరక్షిస్తూ ప్రజామోదంతో కొత్తగా టెండరు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో జీవీఎంసీకి నష్టం కలిగించేలా గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ. 75 కోట్ల విలువచేసే స్థలాన్ని గుత్తేదారుకి అప్పగించి జీవీఎంసీకి నెలకు కేవలం రూ. 3వేల ఆదాయం వచ్చేలా నిర్ణయం తీసుకోవడం వైకాపా అవినీతి పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే ఏ ప్రాజెక్టునైనా పునఃపరిశీలన చేస్తామని తెలిపారు. మేయరు పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రం నిర్వహణ గుత్తేదారు భరించేలా ఒప్పందం ఖరారు చేస్తామన్నారు. శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పర్యావరణానికి విఘాతం కలగకుండా సామాన్యులకు గుర్రపు స్వారీ శిక్షణ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. జీవీఎంసీ చీఫ్ ఇంజినీరు సత్యనారాయణరాజు, వార్డు కార్పొరేటర్ కె. సునీత, తదితరులు పాల్గొన్నారు.

గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి, మేయర్ పీలా తదితరులు

భార్య, అత్తపై హత్యాయత్నం

పెందుర్తి, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి భార్యతో పాటు అత్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెందుర్తి ఎస్ఐ షేక్ జిలానీ, బాధితుల బంధువులు తెలిపిన వివరాలిలా.. పెందుర్తి మండలం పెదగాడి గ్రామానికి చెందిన పుణ్యవంతుల అప్పారావు (45)కు పెందుర్తి పోలీస్ స్టేషన్ సమీప దొగ్గవానిపాలెం కాలనీకి చెందిన కనకమహాలక్ష్మి(38)తో గతంలో వివాహం జరిగింది. ఇటీవల అతడు భార్యను కొట్టి హింసిస్తుండడంతో ఆమె దొగ్గవానిపాలెంలోని తల్లి రెడ్డి లక్ష్మి(60) ఇంట్లో ఎనిమిదేళ్ల కుమార్తెతో నివాసం ఉంటోంది. అప్పారావు తరచూ అత్తింటికి వచ్చి భార్యను తనతో పంపాలని గొడవ చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుమారు 9గంటల సమయంలో భార్యను తనతో పంపాలని అత్త లక్ష్మిని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై ఇంట్లో చేతికి దొరికిన సుత్తితో భార్య, అత్తపై దాడి చేశాడు. వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కాలనీవాసులు అడ్డుకోగా.. వారిపైనా దాడికి ప్రయత్నించాడు. పోలీసులు 108వాహనంలో క్షతగాత్రులను పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అదే సమయంలో నిందితుడు అప్పారావుకు ఫిట్స్ రావడంతో స్పృహ తప్పి పడిపోగా.. అతడిని కూడా ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన భార్య కనకమహాలక్ష్మి, అత్త లక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అప్పారావు స్పృహలోకి రాకపోవడంతో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ మెలకువ వచ్చాక అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపారు.

గాయపడిన కనకమహాలక్ష్మి, రెడ్డి లక్ష్మి

లంకెలపాలెంలో జిమ్ కోచ్ హత్య

పరవాడ, న్యూస్‌టుడే: లంకెలపాలెం ప్రాంతంలో జిమ్‌కోచ్ హత్యకు గురయ్యాడు. సీఐ మల్లికార్జునరావు, స్థానికులు తెలిపిన వివరాలిలా.. జీవీఎంసీ 85వవార్డు పరిధి అగనంపూడి ఉక్కు నిర్వాసిత కాలనీ పెద్దినాయుడుపాలెం గ్రామానికి చెందిన ఈగల వెంకునాయుడు(40) కొంతకాలంగా శ్రీరామ్‌నగర్ కాలనీలోని అద్దె ఇంట్లో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈయన కూర్మన్నపాలెంలో జిమ్‌కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటి మాదిరిగా మంగళవారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తేజ అనే వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయలుదేరాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇంట్లోని మహిళ వెంకునాయుడుతో పాటు తేజకు పలుమార్లు ఫోన్ చేసినా వారి నుంచి స్పందన లేదు. బుధవారం ఉదయం ఇంటికి సమీపంలోని వినాయకనగర్ కాలనీ లేఅవుట్‌లో వెంకునాయుడు విగతజీవిగా పడి ఉన్నాడు. దుండగలు బలమైన రాయితో ముఖం, తలపై గుర్తు పట్టలేని విధంగా పలుమార్లు గట్టిగా కొట్టి చంపేశారు. మృతుడి తలకు ఉన్న మంకీక్యాప్ చిరిగిపోయి పక్కన పడి ఉండడంతో వీరి మధ్య బలమైన కొట్లాట, ఘర్షణ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. డీఎస్పీ విష్ణుస్వరూప్, సీఐ మల్లికార్జునరావు బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్‌టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించింది. స్నేహితుల మధ్య ఉన్న పాతకక్షలు, గొడవల కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీప సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడికి చెందిన ద్విచక్రవాహనం, చరవాణి, పాదరక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వెంకునాయుడుకు భార్య ఉన్నప్పటికీ మరో ఇద్దరు మహిళలతో వేర్వేరుగా సహజీవనం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీన్ని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

వెంకునాయుడు (పాతచిత్రం)

క్రిస్మస్ శుభాకాంక్షలు

మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ...

VANI LODGE

A/C ROOMS & NON A/C ROOMS

OPP. HOTEL DOLPHIN, VISAKHAPATNAM-04

Cell: 9866388457, 7093380084, Ph: 0891-6604111

vanilodge_vizag@yahoo.com srinivaspoola@yahoo.com www.vanilodge.com

వేలం ప్రకటన

మహారాజశ్రీ అనకాపల్లి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ వారి కోర్టులో

E.P. No. 46/2004 in OS 1563/2000

Between:

కన్నూరు రాములు మరియు ఇతరులు. .....D.Hrs.

And:

గొర్లి సోమునాయుడు మరియు ఇతరులు. .....J.Drs.

పై నెంబరు అమలులో DHrకు చెల్లించవలసిన అమలు బాకీ JDr చెల్లించకపోవుటచే JDr యొక్క ఈ దిగువ షెడ్యూల్ ఆస్తిని పై కోర్టువారు 20-01-2026వ తేదీన ఉదయం 10:30 నిమిషముల నుండి సాయంత్రం 5 గంటలలోపు వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. కావున వేలంపాటలో పాల్గొనదలచినవారు పై కోర్టులో హాజరై కోర్టు షరతులకు లోబడి వేలం పాటలో పాల్గొనవచ్చును.

E.P SCHEDULE

Visakhapatnam District Present at Anakapalli District-Sabbavaram Sub-Registrar at present Lankelapalem Sub-Registrar Paravada Mandal, Chintala Gorlivanipalem, H/o Eedalapakabonangi village, landed properties in the following items.

ITEM. NO. I : S. No. 267/1 -Dry land Extent Ac. 0-37 cents - bounded as follows: **East :** Land of Steel plant employee; **South :** Road; **West :** Geddam Abbayi property; **North :** Lalam Abbayi property.

ITEM. NO. II : S. No. 267/1 -Dry land Extent Ac. 0-15 cents - bounded as follows: **East :** Land of Peda Gantyada Reddy; **South :** Land of Steel plant employee; **West :** Road; **North :** Geddam Abbayi property.

ITEM. NO. III : S. No. 267/1 -Dry land Extent Ac. 0-15 cents - bounded as follows: **East :** Land of Yenniti Sanni Babu; **South :** Land of Bylapudi Chinnilu; **West :** Land of Yasavarapu Somunaidu; **North :** Land of Potnuru Kumari.

ITEM. NO. IV : S. No. 267/1 -Dry land Extent Ac. 0-08 cents - bounded as follows: **East :** Property of Gorli Simhachalam; **South:** Property of Masavarapu Baburao; **West :** -do-; **North:** Property of Gorli Sanyasirao.

ITEM. NO. V : S. No. 267/1 -Dry land Extent Ac. 0-25 cents - bounded as follows: **East :** Land of Gorli Appalaswamy; **South :** Property of Reddy Srinu; **West:** Road; **North:** Property of Teacher garu.

ITEM. NO. VI : S. No. 267/3 -Dry land Extent Ac. 0-05 cents - bounded as follows: **East :** Property of Gorli Satyam; **South :** Property of Pedagantyada Reddy garu; **West :** Property of Panduru Somulamma; **North:** Road.

ITEM. NO. VII : S. No. 267/3 -Dry land Extent Ac. 0-20 cents - bounded as follows: **East :** Land of Yasavarapu Somunaidu; **South :** Property of Gorli Chinnilu; **West :** Property of Neelapu Narayanamurthy; **North:** Property of Gorli Satyam.

ITEM. NO. VIII : S. No. 291/1,2-Dry land Extent Ac. 1-62 cents and Ac. 3-44 cents, Total Extent Ac. 5.06 cents bounded as follows: **East :** Bariyal Ground and Gedda; **South:** Property of Narava Simhachalam and Narava Sannybabu; **West:** Eethala Cheruvu & Konam and Pathagorlivanipalem Road; **North:** Malapalli Gedda.

ITEM. NO. IX : Visakhapatnam District Present at Anakapalli District-Sabbavaram Sub-Registrar at present Lankelapalem Sub-Registrar Paravada Mandal Chintala Gorlivanipalem, H/o Eedalapakabonangi village, 2 Floors Terras House property in the following item. 2 Floors Terras House properties - bounded as follows: **East :** House of Gorli Kurmayya; **South :** House of Bokam Demudu; **West :** Road and House of Pyla Ramulu; **North:** Road and House of Peda Demudu.

ITEM NO. 1 TO 9 D.Hr Value: **50,00,000/-** ; Field Assistant value :**1,85,50,000/-** Market Value :**1,54,42,000/-** J.D.R Value: Rs. Not mentioned.

A.V.S. BHAVANI PRASAD, B.Sc., B.L.,
Advocate for Petitioner
D.No:1-2-5, Ramalayam St., Gandhinagaram, Anakapalli-531 001. Cell: 9989328366

(c) eenadu

త్రినేత్రం.. నమఃశివాయ మంత్రం

మందిరం నిర్మాణం 1963లో అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం గూళ్లోపాళ్యంలో శ్రీ ఉమామహేశ్వర గురుపీఠంలో ఏర్పాటు..

7 సంవత్సరాల క్రితం గుడిపైన 34 అడుగుల భారీ సహస్ర లింగాన్ని ప్రతిష్ఠించారు.

ప్రధాన విశేషం లింగం లోపలి భాగంలో 11 కోట్లసార్లు ఓం నమశివాయమంత్రంతో లిఖించిన పుస్తకాలను నిక్షిప్తం చేశారు.

ఏకశిలతో రూపొందించిన భారీ నంది

మూడో కన్ను చిన్న చిన్న లింగాలు త్రినేత్రం ఆకారంతో కనిపించడం, దేవాలయానికి ఎదురుగా ఏకశిలతో 14 అడుగుల పొడవు, 6 అడుగులు వెడల్పు, 8 అడుగుల ఎత్తుతో నంది విగ్రహం ఉండటంతో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయని పీఠాధిపతులు శ్రీప్రణవానందగిరి గురుస్వాములు చెబుతున్నారు. ఈసారి శివరాత్రికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో విశేష పూజల నిర్వహణ, ఇతర ఏర్పాట్లుకు ఆలయాన్ని, పరిసరాలను ముస్తాబు చేస్తున్నారు.

- ఈనాడు, అనంతపురం, న్యూస్‌టుడే, ఉరవకొండ


34 అడుగుల సహస్ర లింగం

హరిత కిరణాలు

తలుపు తెరవగానే

ఉన్నది కొద్దిపాటి స్థలమైనా అందులో ఏదో ఒకటి పండించాలనుకుంది ఉరవకొండ మండలం పెద్ద ముష్టూరులో ప్రభాకర్, మానస కుటుంబం.. ప్రధాన రహదారి అంచున చిన్నపాటి ఇంటిని నిర్మించుకున్నాక మిగిలిన కొంత స్థలం ఉండగా అందులో చెరకు గడలను పెంచారు. అవి ఎత్తు పెరిగి, ప్రస్తుతం ఇంటి ముంగిట హరిత అందాలతో ఆకట్టుకుంటున్నాయి. ఆ దారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇది మంచి ప్రయత్నమని కితాబిస్తున్నారు.

- న్యూస్‌టుడే, ఉరవకొండ

పురోగమన సూత్రే..పురమిత్ర

యాప్ సాయంతో 8 విభాగాల్లో 119 పౌరసేవలు

అనంతపురం (అశోక్‌నగర్), న్యూస్‌టుడే: చరవాణిలో పురమిత్ర యాప్ ఉంటే చాలు నగర, పురపాలకల్లో ఉన్న 8 విభాగాలకు సంబంధించి 119 సమస్యలను పరిష్కరించే వీలుంది. ప్రజాసమస్య, వ్యక్తిగత సమస్య ఇలా ఏ తరహా అయినా ఫొటో తీసి పంపగానే సంబంధిత విభాగాల అధికారులకు వెళుతుంది. వెంటనే వారు వచ్చి పరిష్కరిస్తారు. మీరు చేయాల్సిందల్లా 'పురమిత్ర' యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకొని ఫొటో సంధించడమే..

● ఉదాహరణకు అనంతపురం నగరం, ఉమ్మడి జిల్లాలోని ఏ పురపాలకలో అయినా ఏ ప్రాంతంలో అయినా రోడ్ల మీద గుంత ఉంటే పురమిత్ర యాప్ ద్వారా ఫొటో పంపొచ్చు. దోమలు, కుక్కల బెడద, పైపులైను లీకేజీ, పారిశుద్ధ్యం ఇలా ఒకే తరహా సమస్య ఒకే ప్రాంతానికి సంబంధించి ఐదు కంటే ఎక్కువగా యాప్‌లో ఫిర్యాదులు అందితే అది అత్యవసరం (హాట్ స్పాట్)గా చూపుతుంది. ఆరెంజ్ సంకేతం కమిషనర్ల లాగిన్‌లో చూపుతుంది. ఉదయం కమిషనర్లు పర్యటించే సమయంలో ముందు ఆ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తారు. పరిష్కరించిన అనంతరం హాట్ స్పాట్ ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.

● అనంతపురం నగరంలో యాప్ తీసుకొచ్చిన 5 నెలల్లో 932 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఇందులో 868 పరిష్కారం కాగా ఇంకా 64 పరిష్కరించాల్సి ఉంది.



వినియోగం.. సేవలు సులభం

● ఆండ్రాయిడ్ ఫోన్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి సెర్చిలో పురమిత్ర యాప్ అని టైప్ చేయాలి. ఆకుపచ్చ, పసుపు రంగుల్లో తెలుగు, ఇంగ్లీషు భాషల్లో లోగో కనిపిస్తుంది. ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే ఫోన్ నంబరు అడుగుతుంది. ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయగానే పేరు, పురపాలిక, మీరు ఉన్న వార్డు సచివాలయం వివరాలు ఎంట్రీ చేయాలి.

● యాప్‌లో పై భాగాన తొలిసారి నమోదు చేసిన ప్రాంతం ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మిగిలిన నగర, పురపాలికల పేర్లు కన్పిస్తాయి.

● యాప్‌పై భాగాన ఉన్న 8 విభాగాల్లో మీకు అవసరం ఉన్న దాన్ని క్లిక్ చేస్తే అందులోని ఉపవిభాగాల్లో సమస్యను ఎంపిక చేసుకొని ఫొటోలు అప్‌లోడ్ చేయవచ్చు. వాయిస్ రికార్డు లేదా అక్షరాలు టైప్ చేసి వివరాలు నమోదుకు వీలుంది.

ఉమ్మడి జిల్లాలో పురపాలికలు: 12

పరిధిలో జనాభా: 13,62,117

నగర,పురపాలికలు	జనాభా
అనంతపురం	3,46,262
గుంతకల్లు	1,49,100
తాడిపత్రి	1,20,453
రాయదుర్గం	74,000
గుత్తి	48,583
కళ్యాణదుర్గం	49,000
హిందూపురం	2,00000
ధర్మవరం	1,63,000
కదిరి	98,164
పుట్టపర్తి	36,655
మడకశిర	26,083
పెనుకొండ	42,400

ట్రాక్‌కు ఇరువైపులా రక్షణ కవచం

అనంతపురం (మూడో రోడ్డు), న్యూస్‌టుడే: రైల్వే వేగం నానాటికీ పెరిగిపోతోంది. విద్యుత్తు ఇంజిన్లు ఎలాంటి శబ్దం లేకుండానే పట్టాలపై దూసుకెళ్తున్నాయి. మనుషులతో మొదలుకొని పశువుల వరకు పట్టాలు దాటే క్రమంలో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. సమస్యను అధిగమించేందుకు రైల్వే శాఖ పట్టాలకిరువైపులా రక్షణ గోడను నిర్మించాలనుకుంది. ధర్మవరం జంక్షన్ నుంచి గుత్తి దాకా ఆయా ఏర్పాట్లు చేయనున్నారు.

రోజూ వెళ్లే రైళ్లు (ఎక్స్‌ప్రెస్)	42
వందేభారత్ రైళ్లు	04
ప్యాసింజర్లు	06
గూడ్సులు	30
సగటు వేగం	140 కి.మీ నుంచి 170 కి.మీ

రూ.15 కోట్లతో కార్యాచరణ

అనంతపురం నగరంలో గోడ లేని ప్రాంతంలో పట్టాలకు ఇరువైపులా పశువులు రాకుండా డివైడర్లను ఏర్పాటు చేశారు. సుమారు 3 అడుగుల పైగా ఎత్తు ఉండటంతో యువకులు తప్ప పెద్దవారెవరూ డివైడర్లను దాటడానికి వీలులేకుండా చేస్తారు. నగరం వెలుపల పట్టాలకు ఇరువైపులా స్తంభాలు నాటి వాటికి ఇనుప కంచె ఏర్పాటు చేయనున్నారు. ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఆయా పనులకు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారు.

సెంట్రల్ వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి సన్నాహాలు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: మండలంలోని జంతులూరు వద్ద ఏర్పాటు చేసిన ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. 2026 కొత్త ఏడాదిలో నిర్వహించనున్న వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును.. ఉపకులపతి కోరి బుధవారం ఆహ్వానించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆయన రాష్ట్రపతిని కలిశారు. ఆమె సానుకూలంగా స్పందించినట్లు వీసీ తెలిపారు. విశ్వవిద్యాలయం నుంచి యూజీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన 845 మంది విద్యార్థులు తొలి స్నాతకోత్సవంలో పట్టాలు అందుకోనున్నారు. 491 ఎకరాల్లో ఏర్పాటైన సెంట్రల్ యూనివర్సిటీలో ప్రస్తుతం 41 యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో 23 రాష్ట్రాలకు చెందిన 1457 మంది విద్యార్థులు చదువుతున్నారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానిస్తున్న ఉపకులపతి కోరి

గమ్యం చేరిన గమనం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: చిన్ననాటి నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగంపైనే మక్కువ. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఏఈగా పని చేస్తున్నా లక్ష్యాన్ని వదల్లేదు. రెండుసార్లు ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్షలో విఫలమైనా పట్టుపట్టి మూడోసారి ముచ్చటగా విజయం సాధించారు. ఆషామాషీగా కాదు.. జాతీయ స్థాయిలో 22వ ర్యాంకుతో మెరిశారు. ఆయన విజయగాథను తన మాటల్లోనే తెలుసుకుందాం.. రండి.

అమ్మానాన్నల ప్రోత్సాహం

నా పేరు హరికృష్ణ. మాది ఆత్మకూరు మండలం పి.సిద్ధరాంపురం గ్రామం. నాన్న తాళ్లూరు వెంకటేశ్వరప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయుడు. అమ్మ నిర్మల గృహిణి. వారి ప్రోత్సాహంతో 12ఏళ్ల వయసు నుంచే విజయవాడలో ఉంటూ 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివా. దిల్లీలో ఐఐటీ కళాశాలలో 2017లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశా. ఐఈఎస్ పరీక్షలో విజయం సాధించాలన్నది నా లక్ష్యం. నాన్న ఏపీపీఎస్సీకు దరఖాస్తు చేయించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఏఈగా ఉద్యోగం తెచ్చుకున్నా. కుప్పంలో పోస్టింగ్ ఇచ్చారు. మనసులో వెలితి అలాగే ఉంది. 2023, 2024 సంవత్సరాల్లో రెండుసార్లు ఐఈఎస్ రాశా. ఇంటర్వ్యూలో చిన్నపాటి సమస్యలతో రాలేదు. 2025లో కల నెరవేర్చుకోవాలన్న పట్టుదలతో ఆరు నెలలు సెలవు తీసుకొని, ఇంటి వద్ద ఉంటూ ఆన్‌లైన్‌లో శిక్షణ పొందా. దినపత్రికలు చదువుతూ సొంతంగా నోట్స్ రాసుకున్నా. ఆన్‌లైన్ టెస్టులు రాశా. ఏఈ అనుభవం అక్కరకొచ్చింది. సాంకేతికత ఉపయోగపడింది. ఏపీ ప్రభుత్వం కాళహస్తిలో మూడు రోజులు శిక్షణ ఇచ్చింది. ఐఈఎస్ పరీక్షలో దాదాపు 80 శాతం ప్రశ్నలు అందులో నుంచే వచ్చాయి. శ్రమకు ఫలితం వచ్చింది. జాతీయస్థాయిలో 22వ ర్యాంకుతో విజయం దక్కింది.

చోదకుడికి నిద్రొస్తే మేల్కొలుపుతుంది!

యాడికి, న్యూస్‌టుడే: యాడికి మండలం కోనఉప్పలపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని సుహాసిని రూపొందించిన ప్రాజెక్టు నమూనా జాతీయస్థాయి వైజ్ఞానిక మేళాకు ఎంపికైంది. ఈమేరకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నపెద్దన్న తెలిపారు. విజయవాడలోని విట్ కళాశాలలో బుధవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక మేళా జరిగింది. ఇందులో సుహాసిని తయారుచేసిన రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడే కళ్లద్దాల ఆవిష్కరణ ఆకట్టుకుంది. వాహనాలు నడిపే సమయంలో చోదకుడు నిద్రకు ఉపక్రమిస్తే, వెంటనే కళ్లద్దాలకు అమర్చిన సైరన్ మోగి మేల్కొలుపుతుంది. ఈ నమూనా వాహనచోదకులకు ఉపయోగరంగా ఉండటంతో జాతీయస్థాయి వైజ్ఞాన మేళాకు ఎంపిక చేశారని చిన్నపెద్దన్న వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థిని సుహాసిని, గైడ్ టీచర్ కృపావతికి అభినందనలు తెలిపారు.

ప్రాజెక్టు నమూనాతో విద్యార్థిని సుహాసిని, గైడ్ టీచర్ కృపావతి

అటు వందేభారత్.. ఇటు పట్టాలపై బస్సు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: సాంకేతిక లోపంతో ఆర్టీసీ బస్సు రైలు పట్టాలపై ఆగిన ఘటన మండలంలోని ఎన్ఎస్ గేట్‌లో బుధవారం చోటు చేసుకుంది. ధర్మవరం ఆర్టీసీ డిపో బస్సు రామగిరి మండలం పేరూరు గ్రామానికి ప్రయాణికులతో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఎన్ఎస్ గేట్ వద్దకు రాగానే పట్టాలపై ఆగిపోయింది. అదే సమయంలో వందేభారత్ రైలు ధర్మవరంవైపు నుంచి వస్తున్న సమాచారం అందుకున్న కాపలాదారు గేట్ వేసేందుకు హెచ్చరిక చేశాడు. ఈ క్రమంలో వెంటనే ప్రయాణికులంతా కిందకు దిగి బస్సును వెనక్కి తోయడంతో ప్రమాదం తప్పింది. తరువాత చోదకుడు సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో యథాతథంగా బస్సు ధర్మవరం వెళ్లింది.

సింహగిరి.. ఆహ్లాద దరి

ఒకప్పటి మడకలపల్లిని ప్రస్తుతం మడకశిరగా పిలుస్తారు. ఇక్కడున్న కొండ సముద్ర మట్టానికి 2936 అడుగుల ఎత్తులో ఉంది. విజయనగర సామ్రాజ్యం, బీజాపూర్ సుల్తాన్, మైసూరు రాజులు, మరాఠాలు, హైదర్‌అలీ అనంతరం బ్రిటీష్ పాలన కొనసాగింది. 1493లో సిరుడ రంగప్ప నాయక ఇక్కడ కోటను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ కొండపై ఏడు ప్రాచీన ద్వారాలు, మెట్లు, శిథిలావస్థలో ఉన్న ఆలయాలు, ప్యాలెస్, గుర్రపుశాలలు ఉన్నాయి. ఈ కొండ శిఖరాగ్రంలో సింగేమూతి అనే కట్టడం అందరిని ఆకట్టుకుంటోంది. మధుగిరి వెళ్లే దారి నుంచి ఈ కొండను చూస్తే 'సింహం' కూర్చొని ఉన్నట్లుగా కనిపిస్తుండటంతో సింహగిరి కోటగా పిలిచేవారు. పర్యాటక సొబగులు అద్దితే మరింత ప్రాచుర్యం వస్తుంది. - న్యూస్‌టుడే, మడకశిర

విద్యార్థుల పర్వతారోహణ

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: కళ్యాణదుర్గం పట్టణంలోని ఎస్‌వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సాహస యాత్రలో భాగంగా పర్వతారోహణ చేశారు. ఎంతో క్లిష్టమైన అక్కమ్మ కొండపైకి ఎక్కారు. బుధవారం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి రవిశంకర్ ఆధ్వర్యంలో అక్కమ్మ కొండ అగ్రభాగానికి చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించినట్లు ప్రిన్సిపల్ హర్షలత పేర్కొన్నారు.

రేషన్ కార్డుదారులకు కొత్త కానుక

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే

కూటమి ప్రభుత్వం కొత్త ఏడాది నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. జనవరి నుంచి కార్డుదారులకు అదనంగా సరకులు పంపిణీ చేయనుంది. అందుకు సంబంధించి అనంత జిల్లాకు కేటాయింపులు చేశారు. సరకులను ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌక దుకాణాలకు రవాణా చేస్తున్నారు. బియ్యం, చక్కెరతో పాటు రాగులు, జొన్నలు, గోధుమపిండిని లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. ఒకటో తేదీ నుంచి అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

● జిల్లాకు బియ్యం 9,783 టన్నులు, చక్కెర 334 టన్నులు, రాగులు 634 టన్నులు, జొన్నలు 559 టన్నులు వచ్చాయి. వాటితో పాటు గోధుమపిండి 43.57 టన్నులు వచ్చింది. ఒక కుటుంబం 25 కిలోల చొప్పున బియ్యం తీసుకుంటే అందులో మూడు కిలోలు చొప్పున బియ్యం తగ్గించి.. రాగులు లేదంట జొన్నలు కాని తీసుకోవచ్చు.

గోధుమపిండి కిలో రూ.20

బహిరంగ మార్కెట్‌లో గోధుమపిండి కిలో రూ.60 నుంచి 65 వరకు విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చౌకదుకాణాల్లో కిలో రూ.20కే ప్యాకెట్ రూపంలో అందించనుంది. కాగా తొలుత అనంత నగరంలో మాత్రమే గోధుమపిండి అందుబాటులో ఉంటుంది. జనవరి 2న జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో గోధమపిండి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు.

అనంత జిల్లాలో..
చౌక దుకాణాలు: 1,645
కార్డులు: 6,74,120

క్రీస్తు సంబరం

క్రిస్మస్ వేడుకలకు ప్రార్థనామందిరాలు సుందరంగా ముస్తాబు అయ్యాయి. క్రీస్తు జన్మవృత్తాంతం ప్రతిబింబించే ప్రదర్శనలు ముచ్చటగొలుపుతున్నాయి. అనంత నగరంలోని రామచంద్రానగర్‌లో ఉన్న మౌంట్ కార్మెల్ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు కనువిందు చేస్తున్నాయి.

-న్యూస్‌టుడే, అనంత సాంస్కృతికం

మల్లప్ప నిబద్ధత.. ఆంగ్లేయుల కృతజ్ఞత

విధుల్లో చేరినప్పటి నుంచి విరమణ వరకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా చేయడం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? కానీ సుసాధ్యమని నిరుపించారు మల్లప్ప. ఇది 208 ఏళ్ల కిందటి మాట. ఆంగ్లేయుల కాలంలో.. 1887 సంవత్సరంలో గుంతకల్లుకు 6 కి.మీ దూరంలో ఉన్న నంచర్ల రైల్వేగేట్ వద్ద పని చేయడానికి మల్లప్ప గేట్‌మెన్‌గా నియమితులయ్యారు. 1921 వరకు పని చేశారు. అదీ ఒక్కరోజు కూడా సెలవుపెట్టకుండా.. ఆయన సేవలను గుర్తించి ఆంగ్లేయులు ఘనంగా సత్కరించారు. నీవేదైనా కోరుకుంటే దాన్ని నెరవేరుస్తామని పదవీ విరమణ రోజు అతన్ని అడగ్గా.. నంచర్లలో రైల్వేస్టేషన్ నిర్మించి. . రైలు ఆగేలా చూడాలని కోరారు. ఆ విన్నపం మేరకు స్టేషన్‌ను నిర్మించి దానికి ఆయన పేరే పెట్టారు. అంతేకాదు ఆయన మరణానంతరం సమాధి కట్టించి కృతజ్ఞతను చాటుకున్నారు ఆంగ్లేయులు. మల్లప్ప దయ వల్లే తమకు రైళ్లలో ప్రయాణించే భాగ్యం దక్కిందని ఇప్పటికీ ఆ గ్రామస్థులు తలుచుకుంటున్నారు.- న్యూస్‌టుడే, గుంతకల్లు

క్వాంటం.. భవిష్యత్తు అమోఘం

● ముందస్తు శిక్షణకు సంసిద్ధం ● జేఎన్‌టీయూ పరిధిలో భారీగా విద్యార్థుల నమోదు

యువతలో నైపుణ్యాలు ఉన్నప్పటికీ క్వాంటం రంగంలో మరింత నైపుణ్య విస్తృతి పెరగాల్సి ఉంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో రాష్ట్రంలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దడానికి చొరవ తీసుకుంటున్నాం.. అమరావతి క్వాంటం వ్యాలీ రూపుదిద్దుకుంటున్న తరుణంలో విద్యార్థులను అందుకు అనుగుణంగా ఈ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నాం.

- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే

54,000 : రాష్ట్రవ్యాప్తంగా శిక్షణకు నమోదు చేసుకున్న విద్యార్థులు

29,600 : అనంతపురం జేఎన్‌టీయూ, దాని అనుబంధ కళాశాలల నుంచి నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య

డిసెంబరు 8 : ఆన్‌లైన్ శిక్షణ తరగతులు ప్రారంభం

వైజర్ : అమెరికాకు చెందిన శిక్షణ ఇచ్చే సంస్థ పేరు

రూ. 500 : ప్రతి విద్యార్థి రూ.2 వేలు చెల్లించాల్సి ఉండగా.. ఒక్కో విద్యార్థి నుంచి కేవలం రూ.500లు మాత్రమే రుసుం చెల్లించి, శిక్షణలో పాల్గొనే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

4 వారాలు : శిక్షణ అందించే కాలం.

ఏఏ అంశాల్లో : క్వాంటం కంప్యూటింగ్, డీప్ టెక్, ఏఐ, అల్గారిథం

విడతల వారీగా..

శిక్షణ పూర్తి చేసుకొన్న వారికి కేకేవీ క్యూబిటెక్ అనే అంతర్జాతీయ సర్టిఫికెట్లు ఇస్తారు. వాషింగ్టన్‌లోని గూగుల్ క్వాంటం ఏఐ, అయాన్ క్యూ కేంద్రాలను వర్చువల్ విధానంలోనే పర్యటన ఉంటుంది. మొదటి విడత శిక్షణ పూర్తి చేసుకొన్న వారిలోనే ప్రతిభ కలిగిన 3 వేల మందికి రెండో విడతకు ఎంపిక చేసి తర్ఫీదు ఇస్తారు. ఇది మార్చిలో నుంచి 8 వారాలపాటు ఉంటుంది. వీరిలో 100 మందికి ఇంటర్న్‌షిప్ ఇస్తారు. తరగతులు ముగిసిన అనంతరం సాయంత్రం 2 గంటల పాటు శిక్షణ ఇప్పిస్తారు. విద్యార్థులు ల్యాప్‌టాప్, మొబైల్‌లలో ఎక్కడికక్కడ శిక్షణ తీసుకొనే అవకాశం కల్పించారు.

ఎంతో ఉపయుక్తం..

ఆచార్య సుదర్శనరావు, ఉపకులపతి, జేఎన్‌టీయూ

క్వాంటం టెక్నాలజీ శిక్షణకు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో నమోదు హర్షదాయకం. శిక్షణ తరవాత వచ్చే సర్టిఫికెట్లు ఎంతో విలువైనవి. విద్యార్థులు ఉద్యోగాలు సాధించడానికి ఆ ధ్రువపత్రాలు చాలా ఉపయోగపడతాయి.

నాణ్యత సూత్రం.. ఉపాధి మార్గం

వస్తువు ఏదైనా నాణ్యంగా ఉంటే అమ్మకాలకు ఢోకా ఉండదు. ఈ మంత్రాన్ని ఒంటబట్టించుకున్న యువకులు మొబైల్ నూర్పిడి యంత్రాన్ని రూపొందించుకొని ఉపాధిని వెతుక్కున్నారు. వాహనాల్లో యంత్రాన్ని అమర్చుకుని ఇంటి ముంగిటకు వచ్చి.. కళ్లెదుటే నూర్పిడి చేసి అమ్ముతుండడంతో విక్రయాలు రోజురోజుకూ పెరగడం గమనార్హం. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన జయంత్, అభిలాష్ సోదరులు. ఇద్దరు డిగ్రీ చదువుకున్నారు. గతంలో ఆయుర్వేద వస్తువుల వ్యాపారం చేశారు. అప్పుడు పసుపునకు ఉన్న విలువను గుర్తించారు. నిజామాబాద్ ప్రాంతం నుంచి పసుపు కొమ్మలను పెద్దమొత్తంలో కొని.. చిన్న రవాణా వాహనంలో పసుపు నూర్పిడి యంత్రాన్ని అమర్చుకుని.. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల వద్దకు వచ్చి, నూర్పిడి చేసి విక్రయిస్తూ సాగుతున్నారు..

- న్యూస్‌టుడే, ఉరవకొండ

వికసిత్ భారత్ జాతీయ పోటీలకు జేఎన్‌టీయూ విద్యార్థి

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2026 జాతీయస్థాయి పోటీలకు జేఎన్‌టీయూ అనుబంధ ఓటీపీఆర్ఐకి చెందిన విద్యార్థి మహమ్మద్ యాసిర్ హమీద్ ఎంపికయ్యారు. జనవరి 9న దిల్లీలో జరిగే తుది అంచె పోటీల్లో ఆ విద్యార్థి పాల్గొంటున్నట్లు సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. జేఎన్‌టీయూ వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య ఆ విద్యార్థిని అభినందించారు.

పిల్లలూ.. ఉదయాన్నే రండి.. టిఫిన్ తిని బడికెళ్లండి..

పెనుకొండ, న్యూస్‌టుడే

దాతృత్వం వ్యవసాయ పనుల నేపథ్యంలో ఒక్కోసారి విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయానికి అల్పాహారం అందించలేని కుటుంబాల పిల్లలకు ఉదయాన్నే ఇస్తున్నారు..

ఎక్కడ.. ఎంత మందికి? పెనుకొండ మండలం నాగలూరు ప్రాథమికోన్నత పాఠశాలలో 90 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వారందరికీ పూర్తిగా ఉచితంగా అల్పాహారం.

ఎప్పటి నుంచి దాతల సహకారంతో 2024-25 విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు అల్పాహారం వండి పెట్టేందుకు ముందుకు రావడంతో రెండేళ్లుగా విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు.



ఏఏ పదార్థాలు ఉప్మా, బిసిబెలాబాత్, పులిహోర, పలావ్

దాతల సహకారం

పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించాలన్న ఆలోచన మిత్రులు, బంధువులతో పంచుకున్నప్పుడు ఆర్థికంగా వారు ముందుకు రావడంతోనే సాధ్యమైంది. దాతలు ప్రతిరోజు అల్పాహారం అందించడానికి ముందుకు రావడం, ఏజెన్సీ నిర్వాహకులు వండిపెట్టడానికి ఆసక్తి చూపడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. ఈ ఏడాది మావటూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 100 రోజుల ప్రణాళికకు హాజరవుతున్న 40 మంది పదో తరగతి విద్యార్థులకు సైతం అల్పాహారం అందిస్తున్నాం.

- అమరా చంద్రబాబు, తెలుగు ఉపాధ్యాయుడు, మావటూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

అండర్-15 అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీలకు ఇద్దరి ఎంపిక

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: వచ్చే నెల 2 నుంచి 10 వరకు నాగపూర్‌లో జరగనున్న అంతర్ రాష్ట్ర అండర్-15 బాలికల క్రికెట్ పోటీలకు ఇద్దరు ఎంపికయ్యారు. కదిరికి చెందిన బి.తేజస్విని కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలింగ్, లోయర్ మిడిల్ ఆర్డరు బ్యాటరుగా రాణిస్తోంది. గత సీజన్‌లో అంతర్ రాష్ట్ర పోటీల్లో 12 వికెట్లు తీసి ప్రశంసలు అందుకుంది. బెంగళూరులో జరిగిన ఎన్‌సీఏ శిక్షణ శిబిరంలో సాధన చేసింది. అనంతపురం నగరానికి చెందిన డి.చక్రిక కుడిచేతి వాటం లెగ్ స్పిన్నర్‌గా, మిడిల్ ఆర్డరు బ్యాటరుగా సత్తా చాటుతోంది. గత ఏడాది జరిగిన అంతర్ రాష్ట్ర పోటీల్లో ఏకంగా 15 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. ఇదే పోటీలకు నగరానికి చెందిన ఎం.మాన్విత తొలి స్టాండ్‌బైగా ఎంపికైంది.

బి.తేజస్విని

డి.చక్రిక

(c) eenadu

పదవుల సంబరం

● అనంత పార్లమెంటు నియోజకవర్గ కమిటీ ఎంపిక
● 43 మందితో కొత్త జాబితా

రాంనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే : అనంతపురం జిల్లా తెదేపా పార్లమెంట్ నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లా తెదేపా కమిటీలో వివిధ హోదాలను పూర్తిస్థాయిలో నియమించారు. ఈ మేరకు బుధవారం 43 మందితో కలిగిన జాబితా రాష్ట్ర తెదేపా జిల్లాకు పంపింది. అయితే జిల్లా కమిటీలోని పార్టీ పదవులు ఇష్టానుసారంగా కట్టబెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నియోజకవర్గాల వారీగా..

జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు (రాయదుర్గం), ప్రధాన కార్యదర్శి జి.శ్రీధర్‌చౌదరి (ఉరవకొండ) నియమించారు. ● **ఉపాధ్యక్షులు :** లాలెప్ప (రాయదుర్గం), రంగయ్య (తాడిపత్రి), మల్లికార్జున (కళ్యాణదుర్గం), వెంకటేశులు (గుంతకల్లు), ఆదినారాయణ (శింగనమల), ప్రసాద్ (ఉరవకొండ), కృష్ణకుమార్ (అనంతపురం అర్బన్), బార్దేవలి (గుంతకల్లు), మర్రిస్వామి (ఉరవకొండ). ● **కార్యనిర్వాహక కార్యదర్శులు :** బలరామిరెడ్డి (రాయదుర్గం), కంఠాదేవి (అనంతపురం అర్బన్), ప్రసాద్‌నాయుడు (తాడిపత్రి), వెంకటేశ్ (ఉరవకొండ), బొజ్జన్న (కళ్యాణదుర్గం), అనంద్‌గోపాల్ (గుంతకల్లు), అరుణ (శింగనమల), రవి (కళ్యాణదుర్గం), విజయలక్ష్మీ (తాడిపత్రి). ● **అధికార ప్రతినిధులు :** నాగరాజు (రాయదుర్గం), కేశవరెడ్డి (తాడిపత్రి), కొల్లాపురప్ప (కళ్యాణదుర్గం), ఖాజాహుస్సేన్ (గుంతకల్లు), అనీల్‌కుమార్ యాదవ్ (శింగనమల), చిన్నమారయ్య (ఉరవకొండ), వడ్డే సరళ (అనంతపురం అర్బన్), ఆనంద (రాయదుర్గం), భూలక్ష్మీ (అనంతపురం అర్బన్). ● **కార్యదర్శులు :** ప్రసాంతి (రాయదుర్గం), భూలక్ష్మీ (తాడిపత్రి), సామీర్‌సాబ్ (కళ్యాణదుర్గం), జీవిత (గుంతకల్లు), వేణుగోపాల్ (పూతలపట్టు), కోనంకి గంగారాం (అనంతపురం అర్బన్), దేవికాదేవి (ఉరవకొండ), కులశేఖర్‌రెడ్డి (శింగనమల), ప్రకాశ్ (కళ్యాణదుర్గం). ● కోశాధికారిగా మహబూబ్ బాషా (రాయదుర్గం), కార్యాలయ కార్యదర్శిగా మహమ్మద్ తాజుద్దీన్ (అనంతపురం అర్బన్), ● జిల్లా మీడియా కోఆర్డినేటర్‌గా దబ్బర కుమార్‌స్వామి నాయుడు (అనంతపురం అర్బన్), సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా సుదర్శన్‌రెడ్డి (తాడిపత్రి) నియమించారు. పార్లమెంట్ కమిటీలో కొత్తగా ఎన్నుకున్నందుకు తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కమిటీ సభ్యులంతా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలే..

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: అహుడా పరిధిలో అక్రమలే అవుట్లపై ఉక్కుపాదం మోపాలని జేసీ, అహుడా వైస్‌ఛైర్మన్ శివనారాయణ శర్మ తెలిపారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అహుడా అధికారులతో సమావేశం నిర్వహించారు. పెనుకొండ, మడకశిర ఎంజీజీ లేఅవుట్లల్లో ప్లాట్ల విక్రయానికి వేలం నిర్వహించాలి. అనుమతులు పొందని అక్రమ లేఅవుట్ల యజమానులపై చర్య తీసుకోవాలన్నారు. ధర్మవరం కణుతూరు ప్లాట్ల విక్రయానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. అహుడా కార్యదర్శి రామకృష్ణారెడ్డి, డీఈ రేవంత్, ఈఓ అరుణకుమారి, ఏఓ రవిచంద్రన్ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయిలో అనంత విద్యార్థులకు బహుమతులు

బహుమతి అందుకుంటున్న విద్యార్థులు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో అనంత విద్యార్థులు బహుమతులు సాధించారు. విజయవాడలో ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. ఇందులో కణేకల్ మండలం హనకనహళ్ పాఠశాలకు చెందిన ప్రవళిక, నవాజ్ తయారు చేసిన నమూనా ప్రాజెక్టు దక్షిణ భారతస్థాయి ప్రదర్శనతోపాటు, నేరుగా జాతీయస్థాయికి ఎంపిక కావడం విశేషం. ఆ విద్యార్థులు చిత్తుకాగితాలు బహుళ విధాలుగా ఉపయోగించే ప్రాజెక్టును తయారు చేసి, ఆకట్టుకున్నారు. కోనుప్పలపాడు జడ్పీ పాఠశాల విద్యార్థిని సుహాసిని, కోనాపురం జడ్పీ పాఠశాల విద్యార్థి సాత్విక్, ఉరవకొండ కేజీబీవీహెచ్ఎస్ విద్యార్థి చంద్రశేఖర్ తయారు చేసిన ప్రాజెక్టులు దక్షిణ భారత స్థాయి ఎంపికయ్యాయి. ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకులు వెంకట కృష్ణారెడ్డి బహుమతులు అందజేశారు.

అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహిద్దాం

మాట్లాడుతున్న కలెక్టర్ ఆనంద్

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: వ్యవసాయంలో నూతన పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేలా రైతుల్లో అవగాహన పెంచాలి. ఇదే క్రమంలో అగ్రిటెక్ స్టార్టప్‌లను విస్తృతంగా ప్రోత్సహించాలి.. అని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో సమీక్షను జరిపారు. అగ్రిటెక్ స్టార్టప్‌లను ఏర్పాటు చేసే రైతులకు రుణాలు, సబ్సిడీ, ఉత్పత్తులను ఎగుమతి.. వంటి వాటిని ప్రభుత్వమే చూసుకుంటుందని కలెక్టర్ అన్నారు. బయోహెల్త్, క్రాప్‌హెల్త్ మానిటరింగ్, ఫర్టిలైజర్ యూసేజ్, మైక్రో ఇన్నోవేషన్ మానిటరింగ్, స్టార్టప్‌లు, ఎఫ్‌పీఓల ఏర్పాటు చేసేందుకు రైతులు ముందుకు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు తగిన డీపీఆర్‌లను తయారీ చేయాలి. ఈ ఏడాది రబీ సీజన్‌లో 64,589 హెక్టార్లల్లో పంటల సాగు జరిగింది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు పంటలు, రుణాలు వంటి వాటిపై ప్రత్యేక కార్యాచరణ తయారీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక జేడీ ప్రేమ్‌చంద్, ఉద్యాన అధికారి ఉమాదేవి, పీడీ రఘునాథ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, ఆత్మా పీడీ పద్మలత, ఎల్డీఎం నరేశ్‌రెడ్డి, మత్స్య శాఖ డీడీ చంద్రశేఖర్‌రెడ్డి, పట్టు పరిశ్రమ అధికారి మెహతాజ్, డీఆర్‌డీఏ శైలజ పాల్గొన్నారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

REAL ESTATE

FLAT FOR SALE

క్రిస్మస్, నూతన సంవత్సర స్పెషల్ ఆఫర్ 3BHK, 2BHK ఫ్లాట్స్ ఆధునిక సౌకర్యాలతో అనంతపురం నడిబడ్డున గల మీనాక్షి అపార్ట్‌మెంట్ నందు కొన్ని ఫ్లాట్స్ మాత్రమే కలవు. సెల్: 74165 60179, 95156 51111.

TO LET

COMMERCIAL

Com Building G+1 for rent at Adimurthy Nagar, Subhash Road, Anantapur for Offices, schools, hospitals etc. M: 9515719529

అనంతపురము టౌన్, కేర్ & క్యూర్ హాస్పిటల్ లైన్, 80 Fts రోడ్, NTR మార్గ్ దగ్గర కమర్షియల్ షాప్స్/ షోరూమ్స్/ బ్యాంక్స్/ ఆఫీస్/ విద్యా సంస్థలకు అన్ని వసతులు కల్గి, గ్రౌండ్ ఫ్లోర్-750 Sft & ఫస్ట్ ఫ్లోర్ -950 Sftతో పాటు లిఫ్ట్ సౌకర్యం గల న్యూబిల్డింగ్ బాడుగకు కలదు. ✆ 9849663775.

JOBS

FACULTY/ TEACHERS

Wanted: JL's (Mat, Phy, Che), Floor Incharges. Montessori Elite Junior College, Jesus Nagar, Anantapur. Contact: 9848359069.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

5 లైన్ల ప్రకటన రూ. 395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

జూనియర్ విభాగం ఫైనల్లో ఎస్ఎస్‌బీఎన్, శ్రీసత్యసాయి జట్లు

ఉత్కంఠ భరితంగా క్వార్టర్ ఫైనల్ పోటీలు

జూనియర్స్ విభాగంలో తుదిపోరుకు చేరిన శ్రీసత్యసాయి జూనియర్ కళాశాల జట్టు విజయానందం

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సమర్పణలో నిర్వహిస్తున్న ఈఎస్ఎల్-2025 జూనియర్ విభాగం క్రికెట్ ఫైనల్లో ఎస్ఎస్‌బీఎన్ జూనియర్ కళాశాల, అనంతపురం శ్రీసత్యసాయి జూనియర్ కళాశాల జట్లు ప్రవేశించాయి. బుధవారం ఆర్డీటీ హాకీ మైదానంలో హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్ పోటీల్లో ఆ జట్లు ప్రత్యర్థులపై నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లాయి. క్వార్టర్, సెమీ ఫైనల్ పోటీలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా జరిగాయి. జూనియర్ విభాగం సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్ పోటీల ఫలితాలు ఇలా....

● హాకీ మైదానంలో జరిగిన జూనియర్ విభాగం తొలి సెమీఫైనల్ పోటీలో అనంతపురం శ్రీ సత్యసాయి జూనియర్ కళాశాల జట్టు 8 వికెట్ల తేడాతో అనంతపురం నారాయణ జూనియర్ కళాశాల జట్టును మట్టి కరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నారాయణ జూనియర్ కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లకు 69 పరుగులు చేయగా.... ప్రతిగా శ్రీ సత్యసాయి జట్టు 8 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టు స్కోరు 64 పరుగుల వద్ద మనోజ్‌కుమార్ రెడ్డి (29) సిక్సర్ కొట్టడంతో గెలుపు ఖరారైంది. ● రెండో సెమీస్‌లో ఎస్ఎస్‌బీఎన్ జూనియర్ కళాశాల జట్టు గుంతకల్లు శస్త్ర జూనియర్ కళాశాల జట్టును 32 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఎస్‌బీఎన్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. భానుప్రసాద్ (60; 29 బంతుల్లో, ఒక వికెట్) ఆల్‌రౌండు ప్రతిభ ప్రదర్శించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుంతకల్లు జట్టు 10 ఓవర్లలో 9 వికెట్లకు 74 పరుగులు చేసి పోటీల నుంచి నిష్క్రమించింది. ఎస్ఎస్‌బీఎన్ బౌలర్లు అమీర్, వల్లిరావు చెరో రెండు కీలక వికెట్లు తీసి జట్టు గెలుపునకు బాటలు వేశారు. ఈఎస్ఎల్ క్రికెట్ పోటీల్లో 12వ సారి ఎస్ఎస్‌బీఎన్ జట్టు ఫైనల్‌కు చేరింది.

EENADU SPORTS LEAGUE 2025

హర్షిత మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ 1వ క్రాస్, మారుతి నగర్, అనంతపురం.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ద మ్యాచ్

లోకేష్ (30 పరుగులు, 4 వికెట్లు.. సీనియర్ విభాగం)

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ద మ్యాచ్

భానుప్రసాద్ (60 పరుగులు, ఒక వికెట్.. జూనియర్ విభాగం)

సీనియర్ విభాగం పోటీల్లో పలు జట్లు శుభారంభం

జిల్లాస్థాయి సీనియర్ క్రికెట్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రౌండు పోటీల్లో పలు జట్లు సత్తాచాటి రెండోరౌండుకు దూసుకెళ్లాయి. కొన్ని పోటీలు ఏకపక్షంగా... మరికొన్ని ఉత్కంఠగా జరిగాయి. సిక్సర్లు, బౌండరీలతో బ్యాటర్లు హోరెత్తించారు. ● ఉదయం జరిగిన తొలి పోటీలో ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల పుట్టపర్తి సంస్కృతి కళాశాల జట్టును 13 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ఐటీ జట్టు 10 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌటైంది. పుట్టపర్తి జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లకు 60 పరుగులే చేసి ఇంటిదారి పట్టింది. ఎస్ఆర్ఐటీ ఆల్‌రౌండరు ఫణి (20 పరుగులు, 3 వికెట్లు) గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ● మరో పోటీలో అనంతపురం ఎస్వీ డిగ్రీ కళాశాల జట్టు 86 పరుగుల తేడాతో ధర్మవరం వివేకానంద డిగ్రీ కళాశాల జట్టును చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్వీ డిగ్రీ కళాశాల జట్టు 10 ఓవర్లలో ఒక వికెట్‌కు 139 పరుగులు చేయగా.. పుట్టపర్తి 7.5 ఓవర్లలో 53 పరుగులకే కుప్పకూలింది. ఎస్వీ డిగ్రీ కళాశాల జట్టులోని ప్రశాంత్ (73; 35 బంతుల్లో) చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. ● మధ్యాహ్నం జరిగిన పోటీలో అనంతపురం శ్రీవాణి డిగ్రీ కళాశాల జట్టు గుంతకల్లు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టును 7 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీవాణి జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లకు 85 పరుగులు చేయగా... గుంతకల్లు జట్టు 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులే చేసి పోటీల నుంచి నిష్క్రమించింది. బ్యాటరు దుర్గా (45; 25 బంతుల్లో) శివమెత్తడంతో జట్టు విజయం సులువైంది. ● సీనియర్ విభాగంలో మధ్యాహ్నం జరిగిన పోటీలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల జట్టు తాడిపత్రి సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల జట్టును 9 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన తాడిపత్రి జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లకు 64 పరుగులు మాత్రమే చేసింది. జేఎన్‌టీయూ జట్టు 3.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. ఆల్‌రౌండరు లోకేష్ (30; 10 బంతుల్లో, 4 వికెట్లు) అసాధారణ ప్రతిభతో జట్టును గెలిపించాడు. ● మరో పోటీలో పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల జట్టు పెనుకొండ పరిటాల శ్రీరాములు డిగ్రీ కళాశాల జట్టుపై 6 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన పీవీకేకే జట్టు గుణవర్ధన్ (39) బ్యాటింగ్ ప్రతిభతో 10 ఓవర్లలో 2 వికెట్లకు 91 పరుగులు చేసింది. తర్వాత పెనుకొండ జట్టు 5 వికెట్లకు 85 పరుగులు చేసి పరాజయం పాలైంది.

ఒక్క పరుగు తేడాతో నారాయణ కళాశాల జట్టు సంచలన విజయం

● హాకీ మైదానంలో ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోటీ ఉత్కంఠగా సాగింది. అనంతపురం నారాయణ జూనియర్ కళాశాల జట్టు పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టుపై ఒక పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నారాయణ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసింది. నిఖిల్ తేజ్ (47) అద్వితీయమైన ఆటతీరుతో జట్టు స్కోరును మూడంకెలు దాటించాడు. తర్వాత పెనుకొండ జట్టు 10 ఓవర్లలో 8 వికెట్లకు 102 పరుగులు చేసి గెలుపు వాకిట బోర్లాపడింది. గిరీష్ (35) ఒంటరిపోరు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ● అదే మైదానంలో జరిగిన మరో క్వార్టర్‌లో ఎస్ఎస్‌బీఎన్ జూనియర్ కళాశాల జట్టు కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టుపై ఏడు పరుగుల తేడాతో పోరాడి నెగ్గింది. ఎస్ఎస్‌బీఎన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 10 ఓవర్లలో 8 వికెట్లకు 76 పరుగులు చేసింది. కదిరి జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లకు 69 పరుగులు చేసి పరాజయం పాలైంది. ఎస్ఎస్‌బీఎన్ బౌలరు వల్లిరావు 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ● ఫుట్‌బాల్ మైదానంలో ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీ సత్యసాయి జూనియర్ కళాశాల జట్టు ఎస్ఆర్ఐ జూనియర్ కళాశాల జట్టుపై ఏడు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ఐ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్లకు 93 పరుగులే చేసింది. సత్యసాయి జట్టు 9.5 ఓవర్లలో 95 పరుగులు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ● అదే మైదానంలో జరిగిన మరో క్వార్టర్‌లో గుంతకల్లు శస్త్ర జూనియర్ కళాశాల జట్టు 3 పరుగుల తేడాతో కంబదూరు జూనియర్ కళాశాల జట్టుపై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన గుంతకల్లు జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లకు 96 పరుగులు చేయగా.... కంబదూరు జట్టు 9 వికెట్లకు 93 పరుగులే చేసి ఓడిపోయింది. గుంతకల్లు జట్టులోని అనీష్ (30 పరుగులు; 2 వికెట్లు) ఆల్‌రౌండు ప్రతిభను చూపి గట్టెక్కించాడు.

Title Sponsor
Dhanik Bharat Educational Institutions
— The Lloyd Group Initiative —
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Beverage Partner
CMR SHOPPING MALL The joy of life
Regional Sponsor
MITS DEEMED TO BE UNIVERSITY MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner ఈనాడు.నెట్
TV Partner ETV BHARAT ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు క్రీడాక్లబ్

నేటి సీనియర్ విభాగం పోటీల్లో తలపడే జట్లు

హాకీ మైదానంలో జరిగే పోటీల వివరాలు

● ఉదయం 9 గంటలకు అనంతపురం జేఎన్‌టీయూ ఓటీపీఆర్ఐ × సప్తగిరి డిగ్రీ కళాశాల, హిందూపురం ● ఉదయం 11 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బుక్కపట్నం × ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం. ● మధ్యాహ్నం 1 గంటకు తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాల × శ్రీమాతా డిగ్రీ కళాశాల, కదిరి.

ఫుట్‌బాల్ మైదానంలో ..

● ఉదయం 9 గంటలకు నలంద డిగ్రీ కళాశాల, అనంతపురం × ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉరవకొండ. ● ఉదయం 11 గంటలకు అనంతలక్ష్మి ఎంబీఏ కళాశాల × శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల, పెనుకొండ. ● మధ్యాహ్నం 1 గంటకు కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాయదుర్గం × బ్లూమూన్ డిగ్రీ కళాశాల, కదిరి

విన్సెంట్ మైదానంలో ..

● ఉదయం 9 గంటలకు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల, కళ్యాణదుర్గం × అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల. ● ఉదయం 11 గంటలకు ఎస్ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాల, గుంతకల్లు × వివేకానంద డిగ్రీ కళాశాల, అనంతపురం. ● మధ్యాహ్నం 1 గంటకు ఎస్‌వీజీఎం డిగ్రీ కళాశాల, కళ్యాణదుర్గం × శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల, కదిరి. ● మధ్యాహ్నం 3 గంటలకు జేసీ దివాకర్‌రెడ్డి వ్యవసాయ కళాశాల, తాడిపత్రి × ఎస్ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల, అనంతపురం

సీనియర్స్ విభాగంలో గెలిచిన ఆనందంలో పీవీకేకే జట్టు సభ్యులు

చౌకీదార్ ఉద్యోగానికి పట్టభద్రుల పోటీ

శిశుగృహ పోస్టులకు ఇంటర్వ్యూ పూర్తి

అనంతపురం (శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: ఐసీడీఎస్ అనుబంధ శిశుగృహ కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో చౌకీదార్(వాచ్‌మెన్).. ఆయా(సహాయకులు).. వంటి ఉద్యోగాలకు డిగ్రీ..ఆపై ఉన్నత విద్యార్హత కల్గిన నిరుద్యోగ మహిళలు దరఖాస్తు చేశారు. బీఈడీ, డీఎడ్ వంటి విద్యార్హత కలిగిన నిరుద్యోగ ఉపాధ్యాయులు పోటీ పడటం గమనార్హం. ఏఎన్ఎం (నర్సు) పోస్టుకు ఎమ్మెస్సీ నర్సింగ్ చదివిన మహిళలు దరఖాస్తు చేయడం విశేషం. పొరుగు సేవల విధానంలో భర్తీ చేసే కొలువులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఒక ఏఎన్ఎం పోస్టుకు 36మంది దరఖాస్తు చేయగా.. వారిలో ఎంఎస్సీ నర్సింగ్ ఒకరు, బీఎస్సీ నర్సింగ్ ఆరుగురు, జీఎన్ఎం చేసిన 16 మంది ఉన్నారు. ఆయా పోస్టులకు బీటెక్ విద్యార్హత ఒకరు ఉండగా.. బీఎస్సీ బీఈడీ కల్గిన మహిళ ఒకరు, బీకాం కంప్యూటర్ చదివిన వారు ఇద్దరు, సాధారణ డిగ్రీ చదివిన వారు ఏడుగురు ఉన్నారు. ఆయా, వాచ్‌మెన్ ఉద్యోగాలకు కనీస విద్యార్హత లేదు.

సజావుగా సాగిన ముఖాముఖి

శిశుగృహలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి బుధవారం అనంత ఏపీ స్టడీ సర్కిల్ ఆవరణలో అభ్యర్థులకు ముఖాముఖి పరీక్షలు జరిగాయి. మొత్తం ఐదు రకాల పోస్టులకు 84 మంది హాజరుకావాల్సి ఉండగా.. 76 మంది హాజరయ్యారు. సహాయ కలెక్టర్ సచిన్ రహర్, ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి, సాంఘిక సంక్షేమ డీడీ కుష్బూ కొఠారి, సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్ మేడా రామలక్ష్మి, డీసీపీఓ మంజునాథ్, శ్రీనివాసులు సారథ్యంలో ఇంటర్వ్యూలు జరిగాయి.

గోకులం షెడ్ల సొమ్ము స్వాహా!

క్షేత్ర సహాయకుడి నిర్వాకం

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: ప్రభుత్వం సాయం చేస్తుందనే నమ్మకంతో రైతన్నలు గోకులం షెడ్లు నిర్మించుకుంటే.. మంజూరైన సొమ్మును ఓ క్షేత్రస్థాయి అధికారి తన బంధువు ఖాతాలో జమ చేసుకున్న ఘటన స్థానికంగా చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మురడి గ్రామానికి చెందిన రైతులు కొన్నాళ్ల కిందటే గోకులం షెడ్లు నిర్మించుకున్నా నిధులు రాలేదని ఇటీవల ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే కాలవకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణలో భాగంగా దస్త్రాలు పరిశీలించగా.. రైతులకు అందాల్సిన డబ్బులు మురడి క్షేత్రసహాయకుడి బంధువు ఖాతాల్లోకి మళ్లినట్లు గుర్తించారు. బుధవారం అధికారులు గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలోనూ విచారణ చేపట్టి రూ.12 లక్షల సొమ్ము స్వాహా అయిందని నిగ్గుతేల్చారు. దీనిపై ఎంపీడీవో దాసనాయక్ 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ నిధుల్లో అవకతవకలు గుర్తించి వెంటనే 50 శాతం మొత్తాన్ని లబ్ధిదారులకు ఇప్పించామని, మిగిలిన సొమ్మును రెండుమూడు రోజుల్లో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వంద విద్యా సంస్థల్లో వేమన పద్య పోటీలు

ఆహ్వాన పత్రాలను ఆవిష్కరిస్తున్న ఆచార్య రామకృష్ణారెడ్డి, సభ్యులు

అనంత సాంస్కృతికం: జనవరి 19న వేమన జయంతి నేపథ్యంలో వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంద విద్యా సంస్థల్లో పద్య పోటీలు నిర్వహిస్తున్నామని కార్యదర్శి డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి తెలిపారు. వేమన పద్యాల ద్వారా విద్యార్థుల్లో మానవీయ విలువలు, తెలుగు భాష విశిష్టతను పెంపొందించే దిశలో వంద విద్యాసంస్థలు ఎంపిక చేసి వేమన పద్యపోటీలు నిర్వహిస్తామన్నారు. ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, వేమన పుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న విద్యాసంస్థలు 99639 17187 చరవాణిలో సంప్రదించాలని సూచించారు. ఎస్ఎస్‌బీఎన్ కాలేజీ క్యాంపస్‌లో మంగళవారం వేమన ఫౌండేషన్ అధ్యక్షుడు, మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. నేటి సమాజంలో వేమన పద్యం ఆవశ్యకత వెలకట్టలేనిదని ఆయన పేర్కొన్నారు. సభ్యులు మనోహరరెడ్డి, ఫణిరాజు, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, హరినాథరెడ్డి పాల్గొన్నారు.

వేతనం ఇవ్వకుంటే ఏం తిని బతకాలి!

పంచాయతీ కార్మికుల నిరసన

కలెక్టరేట్ ముందు గడ్డి చేతపట్టుకొని నిరసన తెలుపుతున్న పంచాయతీ కార్మికులు

అనంతపురం (శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే: 'గ్రామ పంచాయతీ నిధులను సర్పంచి, కార్యదర్శులు కుమ్మక్కై తినేస్తున్నారు. కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలను సైతం కాంట్రాక్టు పనులకు వాడేస్తున్నారు. వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? రోజూ గడ్డితిని బతకాలా' అంటూ పంచాయతీ కార్మికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం సీఐటీయూ అనుబంధ గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం సారథ్యంలో అనంత కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తొలుత సంఘమేశ్ సర్కిల్ నుంచి ర్యాలీగా బయలుదేరి అక్కడికి చేరుకుని.. ప్రధాన రహదారి ముందు బైఠాయించారు. మట్టి మూకట్లో గడ్డి పెట్టుకుని తింటున్నట్లు వినూత్న ఆందోళన చేపట్టారు. ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధు, శివప్రసాద్, గౌరవాధ్యక్షుడు గోపాల్, ఆర్వీ నాయుడు, నాగేంద్ర, రామాంజినేయులు, వెంకటనారాయణ, తదితరులు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో నెలల తరబడి వేతనాలు ఇవ్వలేదని అన్నారు. పంచాయతీలకు వచ్చిన నిధులన్నీ ఎడాపెడా ఖర్చు పెడుతున్నారు. వేతనాల కోసం 50 శాతం చెల్లించాలన్న నిబంధన ఉన్నా ఇవ్వడం లేదు. సర్పంచుల కాలం రెండు మూడు మాసాల్లో ముగుస్తోంది. అందుకే కార్యదర్శులతో కుమ్మక్కై కాంట్రాక్టర్ల కోసం మళ్లించారని ఆరోపించారు. డీపీఓ నాగరాజునాయుడు అక్కడికి చేరుకుని కార్మికులతో మాట్లాడారు. వేతనాలు ఇవ్వని కార్యదర్శులకు తాఖీదులు ఇస్తాం. వేతనాల చెల్లింపుకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. నిరసనలో సంఘం నాయకులు శ్రీనివాసులు, ఆజామ్, నూర్ బాషా, వీరాంజినేయులు, మూర్తి, బాలాజీ నాయక్, రామకృష్ణ, సంధ్య, నల్లప్ప పాల్గొన్నారు.

బీఎల్‌ఓల వేతనం రెట్టింపు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఓటర్ల జాబితా తయారీ, సాధారణ, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించే బూత్ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓ) చెల్లించే గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు పెంచింది. దీంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇందుకు సంబంధించి బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ వివేక్ యాదవ్ ఉత్తర్వు సంఖ్య 2455ను జారీ చేశారు. పెంచిన గౌరవ వేతనం ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. బీఎల్‌ఓలకు ఏడాదికి రూ.6 వేల నుంచి రూ.12 వేలు, సూపర్‌వైజర్లకు రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచారు. సర్/ఎస్ఎస్ఆర్ వంటి ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం సమయంలో అదనంగా రూ.2 వేలు ప్రోత్సాహకాన్ని చెల్లిస్తారు. బీఎల్‌ఓలు తమ పరిధి దాటి ఇతర ప్రాంతాలకు శిక్షణ, సమావేశాలకు హాజరైతే తగిన టీఏ,డీఏలు ఇవ్వనున్నారు. ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 4127 మంది బీఎల్‌ఓలకు లబ్ధి చేకూరనుంది. అనంత జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో తాజాగా అదనపు ప్రతిపాదిత సంఖ్యతో కలిపి 2556, శ్రీసత్యసాయి జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1571 మంది బీఎల్‌ఓలు ఉన్నారు. ఉమ్మడి అనంత జిల్లా పరిధిలో ఉన్న బీఎల్‌ఓలకు మూడేళ్లకు సంబంధించి ఒకేసారి రూ.4.81 కోట్లు మంజూరు చేసింది.

ఏపీవో, ఉపాధి సిబ్బందికి షోకాజ్ నోటీసులు

బుక్కరాయసముద్రం, నార్పల, న్యూస్‌టుడే: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నార్పల ఉపాధి హామీ పథకం అధికారి, ఇద్దరు సిబ్బందిపై జిలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 1 నుంచి 6 వరకు దుగుమర్రి, చామలూరు గ్రామాల్లో ఉపాధి పనులు నిర్వహించారు. దాదాపు 800 మంది శ్రామికులు హాజరయ్యారు. వీరికి వేతనాల కింద రూ.2లక్షలు చెల్లించాల్సి ఉంది. పనులు పూర్తయిన తర్వాత క్షేత్రసహాయకుడు వాటి వివరాలతో కూడిన మస్టర్లను ఆన్‌లైన్‌లో ఎంపీడీవో లాగిన్‌కు పంపించారు. అక్కడి నుంచి వేతనాల కోసం ప్రతిపాదనలు వెళ్లాలి. ఈ కార్యాలయంలో బాధ్యతలు నిర్వహించే ఏపీవో ఎర్రమ్మ, సాంకేతిక సహాయకుడు సూర్యప్రకాష్, కంప్యూటర్ ఆపరేటర్ రంగస్వామి నిర్లక్ష్యంతో రెండు గ్రామాలకు చెందిన ఆన్‌లైన్ మస్టర్లు ఎంపీడీవో లాగిన్ నుంచి తొలగిపోయాయి. ఈ విషయాన్ని వారు ఎంపీడీవో మమతకు చెప్పలేదు. ఫలితంగా వేతనాలు చెల్లింపు కష్టమైంది. వివరాలు ఎవరు తొలగించారని ఏపీవో, మిగిలిన సిబ్బందిని అడిగినా సరైన సమాధానం చెప్పకపోవడంతో ఎంపీడీవో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ నార్పలలో జరిగిన హెచ్చెల్సీ కాలవ పూడికతీత పనుల్లో ఎర్రమ్మ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీడీ చెన్నకేశవయ్య విచారణ జరిపి ఏపీవో, టీఏ, కంప్యూటర్ ఆపరేటర్లపై క్రమశిక్షణ చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఆ ముగ్గురికి సంజాయిషీ నోటీసులు ఇచ్చినట్లు ఇన్‌ఛార్జి ఎంపీడీవో శేషారెడ్డి తెలిపారు. సస్పెన్షన్‌పై ప్రశ్నించగా ఇంకా ఉత్తర్వులు అందలేదని ఆయన చెప్పారు.

నదిలో మునిగి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

నందకుమార్

గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కల్లూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నందకుమార్(27) కేరళలో ప్రమాదవశాత్తు నదిలో మునిగి మరణించారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం ఎం.కొత్తపల్లికి చెందిన సరళమ్మ, మల్లికార్జున దంపతులు కొంతకాలంగా కల్లూరులో ఉంటున్నారు. వారి రెండో కొడుకు నందకుమార్ పుణెలో స్టాఫ్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. బెంగళూరులోని మిత్రులతో కలిసి 21న శబరిమలకు వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో మంగళవారం పెరునాడు పరిధి మడమోన్ వల్లక్కడప్పు సమీపంలో నది వద్దనున్న స్నానఘాట్‌లో స్నానం చేయడానికి దిగి, ప్రవాహ వేగానికి మునిగిపోయి గల్లంతయ్యారు. అప్రమత్తమైన మిత్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక, రెస్క్యూ బృందం నదిలో గాలించి నందకుమార్ మృతదేహాన్ని వెలికితీసింది. మృతుడి మిత్రుల ఫిర్యాదుతో పెరునాడు పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయ్యో బాబూ నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది.

(c) eenadu

రాయదుర్గం

•రాయదుర్గం •కళ్యాణదుర్గం •ఉరవకొండ

తాగునీటి కోసం నిరసన

కుందుర్పి, న్యూస్‌టుడే: తాగునీరు సరఫరా చేయాలని మహంతపురం గ్రామ మహిళలు బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. గత నాలుగు నెలలుగా గొల్లలదొడ్డి, ప్రధాన రోడ్డు, పైగేరీ కాలనీలకు నీరు సరఫరా కావడంలేదన్నారు. సమస్య పరిష్కరించేంత వరకూ కదలబోమని నినాదాలు చేశారు. ఇన్‌ఛార్జి ఎంపీడీఓ శంకర్, కార్యదర్శితో చరవాణిలో చర్చించి ట్యాంకర్‌తో నీరు సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేయడంతో ఆందోళన విరమించారు.

రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా బండయ్య

బండయ్యను సత్కరిస్తున్న డీలర్లు

ఉరవకొండ, న్యూస్‌టుడే: ప్రభుత్వ చౌక ధాన్యపు డిపోల డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉరవకొండకు చెందిన గుడి బండయ్య ఎన్నికయ్యారు. బుధవారం ఉరవకొండలోని తొగటవీర క్షత్రియ కళ్యాణ మందిరంలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా భరత్‌చౌదరి (రాప్తాడు), ఉపాధ్యక్షుడిగా బోయ రాము(అనంతపురం), ఉప కార్యదర్శిగా బసవరాజు (కళ్యాణదుర్గం), కోశాధికారిగా రంగనాయకులు (తాడిపత్రి), డైరెక్టర్లుగా బాలు (గుంతకల్లు), శివ (శింగనమల), వీరన్నగౌడ్ (గుంతకల్లు), సత్య(రాయదుర్గం) ఎన్నుకున్నారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అలాగే సకాలంలో కార్డుదారులకు నిత్యావసరాలను పంపిణీ చేయడంలోనూ చొరవ చూపుతామన్నారు.

సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి

మాట్లాడుతున్న డీఎస్పీ రవిబాబు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై దృష్టి సారించి సాధికారిత దిశగా కృషి చేయాలని డీఎస్పీ రవిబాబు పేర్కొన్నారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో పట్టణ, గ్రామీణ సీఐలు హరినాథ్, గణేష్‌లతో కలిసి ఆయన శక్తియాప్, మహిళా భద్రతపై గ్రామ, వార్డు సంరక్షణ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, మహిళా సంరక్షణ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

పెరుగుతున్న చోరీలు

భయాందోళనలో ప్రజలు

రాయదుర్గం పట్టణం, ఉరవకొండ, కణేకల్లు, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిల్లర దొంగతనాలు అధికం అవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆరు నెలలుగా దుండగులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నా... నివారణ చర్యలు కానరావడం లేదని ప్రజలు వాపోతున్నారు. సొంత ఇళ్లకు, దుకాణాలకు రక్షణ కరవైందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరి శివార్లలో గుడారాలు వేసుకున్న వారు చెత్త, ప్లాస్టిక్ వస్తువులు ఏరుకోవడంతోపాటు స్టీల్ వస్తువుల అమ్మకానికి, వెంట్రుకల కొనుగోలుకు పగలు వచ్చి తాళం వేసిన ఇళ్లను గుర్తించి...రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ తరహాలో ఇటీవల ఒకేరోజు రెండు, మూడు ఇళ్లు, దుకాణాల్లో దొంగతనాలు జరగడం గమనార్హం.

ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తలు

ఇటీవల జరిగిన దొంగతనాలు పరిశీలిస్తే చోరీలకు పాల్పడుతున్న దుండగులకు సాంకేతిక నైపుణ్యంపై పూర్తిస్థాయిలో పట్టు ఉన్నట్లు స్పష్టమవుతోంది. కొన్ని ఇళ్లలో కెమెరాలు ఉన్న విషయాన్ని గుర్తించి ముఖానికి మాస్కులు ధరించి వాటిని పక్కకు తిప్పడం, లేదా చోరీ అనంతరం తిరిగి వెళ్తున్నప్పుడు వాటి హార్డ్‌డెస్కులు ధ్వంసం చేయడం లేదా ఎత్తుకెళ్లడం చేస్తున్నారు.

కోసిన రేకును పరిశీలిస్తున్న ఎస్సై ప్రసాద్

మచ్చుకు కొన్ని...

- వారం కిందట రాయదుర్గం పట్టణంలోని రెండు టీకేఫ్‌ల ఇనుప రేకులను గుర్తుతెలియని వ్యక్తులు కోసి నగదు, సెల్‌ఫోన్, సిగరెట్ల బండిళ్లు ఎత్తుకెళ్లారు. వెళ్తున్నప్పుడు సీసీ కెమెరాల్లోని హార్డ్‌డిస్కులను సైతం చోరీ చేయడం గమనార్హం.
- నెల రోజుల కిందట చర్చి ఏరియాలో ఒకే రోజు మూడు ఇళ్లలో బంగారు ఆభరణాలు, పట్టు చీరల చోరీ జరిగింది. బాధితులు నిత్యం పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. నేటికి దొంగల ఆచూకీ మాత్రం తెలియలేదు.
- రెండు నెలల కిందట కణేకల్లు పెట్రోలు బంకు దారి, ఓబుళాచారి, బళ్లారి రోడ్లలోని రెండు దుకాణాలు, కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో దుకాణాల వెనుక భాగంలో రేకులు కోసి నగదు, కూల్‌డ్రింకులు ఎత్తుకెళ్లారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో చోరులు మరింత రెచ్చిపోతున్నారని ప్రజలు వాపోతున్నారు.

నిఘా కట్టుదిట్టం చేస్తున్నాం

దొంగతనాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రాత్రుళ్లు పెట్రోలింగ్ పెంచాం. నాలుగు రోజుల కిందట జరిగిన రెండు చోరీల ఘటనా స్థలాలు పరిశీలించి ఆధారాలు సేకరించాం. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు నియమించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లినప్పుడు ఇరుగుపొరుగుతోపాటు స్థానిక పలీస్ స్టేషన్లలో సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచేందుకు అవకాశం ఉంటుంది.

- రవిబాబు, డీఎస్పీ, కళ్యాణదుర్గం డివిజన్

స్థలాల కబ్జాలు అరికట్టండి

కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సభ్యులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: పట్టణ శివారులోని ఇందిరమ్మ, జగనన్న లేఅవుట్‌లో లబ్ధిదారుల ఇళ్ల ముందు విశాలంగా ఉన్న ఖాళీ స్థలాలను ఇటీవల కొందరు నకిలీ పట్టాలతో కబ్జా చేస్తున్నారని 28వ వార్డు కౌన్సిలర్ పొరాళు గోవిందరాజులు, ఇతరులు విజ్ఞప్తి చేశారు. బుధవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఛైర్‌పర్సన్ శిల్ప అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశంలో పలువురు మాట్లాడారు. రేషన్, ఆధార్ కార్డుల ప్రమేయం లేకుండా కొందరు పట్టాలు పొంది ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి పట్టాలు రద్దు చేయాలని 23వ వార్డు కౌన్సిలర్ పద్మజ విజ్ఞప్తి చేశారు. పట్టణ శివారులోని రిజర్వు స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ ప్రశాంతి, పొరాళు గోవిందరాజులు, డిష్ గోవిందలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కణేకల్లు రోడ్డు నుంచి భంభంబాబా ఆశ్రమం డ్రైన్ వరకు మురుగు కాలవ నిర్మించాలని కౌన్సిలర్ బండి అజయ్ కోరారు. ఈ సమావేశంలో కమిషనర్ దివాకర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పలకల వితరణ

కుందుర్పి: కదరంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకుంటున్న విద్యార్థులకు స్థానిక ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం శివలింగప్ప బుధవారం పలకలు బహూకరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రియాంక, దేవేంద్ర, సతీష్ కుమార్, మహేంద్రరెడ్డి, అంగన్‌వాడీ టీచర్ లలిత పాల్గొన్నారు.

30న గ్రామసభలు

వజ్రకరూరు, న్యూస్‌టుడే: వజ్రకరూరు మండలం పరిధిలోని చాబాల, గడేహోతూరు గ్రామాల్లో ఈనెల 30న సభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ నరేష్‌కుమార్ బుధవారం పేర్కొన్నారు. జనవరి 2న భూముల రీ సర్వే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో కూలీ దుర్మరణం

బొజ్జన్న

కళ్యాణదుర్గం గ్రామీణం, బెళుగుప్ప, న్యూస్‌టుడే: ఉరవకొండ నియోజకవర్గంలోని బెళుగుప్ప మండలం వెంకటాద్రిపల్లి సమీపంలో బుధవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో కళ్యాణదుర్గం మండలం బొజ్జన్న(40)అనే కూలీ మృతిచెందాడు. రెండురోజుల కిందట ఎర్రగుడిలో జరిగిన జాతరకు కుటుంబ సభ్యులతో వెళ్లి స్వగ్రామానికి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బొజ్జన్న అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య వరలక్ష్మి, కుమారుడు ధరణ్, కుమార్తె రజిత ఉన్నారు.

వివాహిత బలవన్మరణం

మహాలక్ష్మి

ఉరవకొండ, న్యూస్‌టుడే: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉరవకొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ... పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీలో మహాలక్ష్మి(36)- హరిప్రసాద్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆమె కూలీ పనులకు వెళ్తుండగా భర్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్లుగా హరిప్రసాద్ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె గుర్తించడంతో వారిమధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు నచ్చచెప్పినా అతనిలో మార్పు రావడం లేదని మనస్తాపానికి గురైన మహాలక్ష్మి బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసినట్లు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.

మెరుగు పేరుతో బంగారు గొలుసు అపహరణ

క్రైమ్.. కార్నర్

ఉరవకొండ: మెరుగు పేరుతో మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించిన ఘటన ఉరవకొండ మండలంలో చోటుచేసుకుంది. బాధితుల ద్వారా తెలిసిన వివరాలిలా... నింబగల్లులో జెట్టి కాలనీకి చెందిన స్వరూప- బాబు దంపతులు బుధవారం ఇంటిలో ఉండగా.. అదే సమయంలో ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇత్తడి వస్తువులు మెరుగు పెట్టిస్తామని నమ్మబలికారు. ఈ దంపతులు ఇంట్లోని ఇత్తడి వస్తువులకు తెచ్చి ఇచ్చారు. బంగారాన్ని కూడా మెరుగు పెడతామని చెప్పడంతో దానిని తీసి ఇచ్చారు. వీటన్నింటిని ఒక పసుపు, ఇతర రంగులు కలిపిన చెంబులో వేసి వేడి చేసుకుని తీసుకురావాలని ఆమె చేతికి ఇచ్చారు. ఆమె వంట గదిలోకి వెళ్లి పాత్రలో చూడగా గొలుసు కనిపించలేదు. వారిని ప్రశ్నిద్దామని వచ్చేలోపు ద్విచక్రవాహనంపై దుండగులు ఉడాయించారు. మోసంగుర్తించిన వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కాలువలో గల్లంతై విగత జీవిగా...

బొమ్మనహాళ్, డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: వేదవతి హగరి సమీపంలోని హెచ్చెల్సీలో కాలవపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో నీటిలో గల్లంతైన మైలాపురానికి చెందిన వివాహిత వి.వరలక్ష్మి(27) మృతదేహం బుధవారం గొడశలపల్లి బ్రిడ్జి వద్ద పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డి.హీరేహాళ్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.

గొర్రెను చంపిన చిరుత

కళ్యాణదుర్గం గ్రామీణం: మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటలోని మూర్తప్పకు చెందిన గొర్రెను మంగళవారం రాత్రి చిరుత దాడిచేసి చంపివేసిందని బాధితుడు వాపోయారు. నష్టపరిహారం అందేలా చూడాలని ఆయన కోరారు.

రైతు సమస్యపై విచారణ

కుందుర్పి, న్యూస్‌టుడే: ఏడాది కిందట ఉపాధి హామీ పథకంలో గోకులం షెడ్డు నిర్మించుకున్న రైతు తిప్పేస్వామికి బిల్లులు అందని విషయంపై బుధవారం అపిలేపల్లిలో కళ్యాణదుర్గం డ్వామా ఏపీడీ రమేష్‌నాయక్ క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. కార్యాలయంలో సిబ్బంది తప్పుడు 'వెండర్ ఐడి' నంబరు నమోదు చేయడంతో బిల్లు మంజూరు కాలేదని ఆయన గుర్తించారు. సరిచేసి వెంటనే బిల్లు మంజూరు చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో మురళీధర్, ఈసీ, టీఏలు పాల్గొన్నారు.

మరమ్మతు వేగంగా పూర్తి చేయండి

కూడేరు(ఉరవకొండ): పీఏబీఆర్ కుడి కాలువ మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప డిమాండు చేశారు. ఆ పార్టీ జిల్లా ప్రతినిధి బృందం బుధవారం పనులను పరిశీలించిన సందర్భంగా పలువురు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా ప్రతినిధులు రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తి, ముత్తుజా, శివారెడ్డి పాల్గొన్నారు.

పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

మాట్లాడుతున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ గౌతమి

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: కళ్యాణదుర్గంను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కౌన్సిలర్లంతా ముందుకెళ్లాలని ఛైర్‌పర్సన్ తలారి గౌతమి పిలుపునిచ్చారు. బుధవారం ఆమె అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. కమిషనర్ వంశీకృష్ణభార్గవ ఎజెండాలోని అంశాలను చదివి వినిపించారు.. సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.16కోట్లతో ఆధునిక మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్లు పణీంద్ర, తిమ్మప్ప, తెదేపా కౌన్సిలర్లు పాల్గొనగా వైకాపా కౌన్సిలర్లు ఎవరూ హాజరుకాలేదు.

అనాథ పిల్లలకు అవ్వ, తాతే దిక్కు

అనాథలైన ముగ్గురు పిల్లలు

కంబదూరు, న్యూస్‌టుడే: ఆర్నెల్ల కిందట తల్లి మృతి, మంగళవారం తండ్రి నాగరాజు మృతితో ఆ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. గ్రామస్థులు, కుటుంబీకుల వివరాల మేరకు.. మండల పరిధిలోని ఎర్రబల్లి గ్రామానికి చెందిన నాగరాజు కర్ణాటక రాష్ట్రంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. ఆర్నెల్ల కిందట ఆయన భార్య అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి తండ్రే పిల్లల ఆలనాపాలనా చూస్తున్నాడు. ఆరు నెలలుగా నాగరాజు ఆరోగ్యం బాధపడుతూ మంగళవారం మృతిచెందాడు. దీంతో ముగ్గురు పిల్లలు ప్రస్తుతం అవ్వా తాతలే దిక్కయ్యారు. మృతుడి దహన కార్యానికి తెదేపా సీనియర్ నాయకుడు దండా వెంకటేశులు రూ.5 వేలు, మరికొందరు సాయం చేశారు. ప్రభుత్వం అనాథ పిల్లలను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ద్విచక్ర వాహనాల తనిఖీ

విడపనకల్లు, న్యూస్‌టుడే: విడపనకల్లు మండలం పాల్తూరు సమీపంలో జాతీయ రహదారిపై ఎస్సై ఖాజాహుస్సేన్ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఉరవకొండ బళ్లారి వైపు వెళ్లే వాహనాల పత్రాలు పరిశీలించారు.

నియంత్రిక బాగు చేశారోచ్

కళ్యాణదుర్గం మండలంలోని వర్లి వద్ద నియంత్రికలను ఎట్టకేలకు అధికారులు బాగుచేశారు. 'నియంత్రికలు.. ప్రమాద ఘంటికలు' అనే శీర్షికన 'ఈనాడు'లో కథనం ప్రచురితం కావడంతో ఈఈ చంద్రమోహన్‌రెడ్డి గ్రామానికి వెళ్లి పరిశీలించి నియంత్రిక, తీగలు సరి చేయించారు. గతంలో నియంత్రిక, తీగల వల్ల జీవాలు మృత్యువాతపడగా.. పలువురు గాయాలపాలయ్యారు. 'ఈనాడు' చొరవతో సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం గ్రామీణం

అపరిశుభ్రత తొలగించరూ!

రాయదుర్గం పట్టణం లక్ష్మీబజారులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం సమీపంలోని నీటి ట్యాంకు వద్ద అపరిశుభ్రత నెలకొంది. సుమారు పదిహేను రోజులుగా ట్యాంకు వద్ద చెత్తాచెదారం పేరుకుపోవడంతో నీటిని పట్టుకునేందుకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమలు ఉద్ధృతి పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందకముందే అధికారులు ముందుగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ సమస్యను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, రాయదుర్గం పట్టణం

దారిలో వ్యర్థాలు.. రాకపోకలకు అవస్థలు

కణేకల్లు మేజర్ పంచాయతీ క్రాసింగ్ నుంచి యర్రగుంట వైపు వెళ్లే ప్రధాన దారిలో పారబోసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వీటిని శుభ్రం చేయకపోవడంతో చెత్త దిబ్బలు పేరుకుపోయి గాలికి రోడ్డుపైకే వస్తోంది. పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొని వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కణేకల్లు

హిందూ సమ్మేళనం విజయవంతానికి పిలుపు

శెట్టూరు, న్యూస్‌టుడే: శెట్టూరులోని ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వహణ సమితి సభ్యుడు బుధవారం పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ఉరవకొండ గవిమఠం స్వామి హాజరుకానున్నట్లు తెలిపారు.

భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభ

కూడేరు(ఉరవకొండ): కూడేరు మండలంలోని భూ సమస్యల పరిష్కారానికి బుధవారం మరుట్ల-3లో తహసీల్దార్ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న రైతుల పేర్లను గతంలో ఆన్‌లైన్ దస్త్రాల నుంచి తొలగించారు. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడానికి ఈ గ్రామసభ ఉపకరించింది. ఇక్కడ మొత్తం 45 దరఖాస్తులు వచ్చాయి. సమావేశంలో ఆర్‌ఐ, వీఆర్వో పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ క్రికెట్ పోటీలకు ఎంపిక

డీఈవో నుంచి కప్పు అందుకుంటున్న బ్రహ్మసముద్రం జట్టు సభ్యులు

బ్రహ్మసముద్రం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఉపాధ్యాయ క్రికెట్ పోటీల్లో బ్రహ్మసముద్రం మండలం ఉపాధ్యాయ క్రికెట్ జట్టు విజేతగా నిలిచినట్లు ఎంఈవో ఓబుళపతి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫైనల్‌లో అనంతపురం- బ్రహ్మసముద్రం జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇందులో బ్రహ్మసముద్రం జట్టు ఘన విజయం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఎంఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి సాయిరాం, ఉపాధ్యాయులు సంగప్ప, చెన్నకేశవులు, సుబ్బారాయుడు, అర్జున్, సోము, క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొన్నారు.

త్రోబాల్ పోటీలకు..

డి.హీరేహాళ్: జిల్లాస్థాయి ఉపాధ్యాయుల త్రోబాల్ పోటీలలో డి.హీరేహాళ్ మండలం నుంచి నలుగురు ఉపాధ్యాయినులు ఎంపికైనట్లు ఎంఈవో-1, -2 వేణుగోపాల్, సనోవర్‌బాషలు పేర్కొన్నారు. మంగళవారం జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్న ఉపాధ్యాయినులు అనురాధ(హెచ్‌ఎం- సోమలాపురం), ఉదయశ్రీ(సోమలాపురం), వనిత(ఎస్ఆర్ కోట), సునిత(డి.హీరేహాళ్)లు విన్నర్‌గా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జనవరిలో విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విజేతలను సన్మానించారు.

వైజ్ఞానిక ప్రదర్శనకు...

బ్రహ్మసముద్రం: విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో బ్రహ్మసముద్రం మండలంలోని ఎస్.కోనాపురం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సాత్విక్ తయారు చేసిన ప్రాజెక్టు 'సౌత్ ఇండియా సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శన'కు ఎంపికైనట్లు హెచ్‌ఎం మల్లికార్జున తెలిపారు. సాత్విక్ రూపొందించిన గడ్డి కత్తిరించే పరికరం(గ్రాస్ కట్టర్) ప్రదర్శనలో ఆకట్టుకున్నట్లు ఆయన తెలిపారు. గైడ్ ఉపాధ్యాయుడు హరికృష్ణ, సాత్విక్‌కు ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

ప్రశంసా పత్రంతో సాత్విక్

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి

వజ్రకరూరు, న్యూస్‌టుడే: వజ్రకరూరు మండలం రాగులపాడు ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ అధికారి డాక్టర్ బీఎన్ శ్రీదేవి విద్యార్థులకు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, సూపర్‌వైజర్ రబియా తదితరులు పాల్గొన్నారు.

రాగులపాడు పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తూ...

వినియోగదారుల చట్టాలపై అవగాహన

మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి

ఉరవకొండ, న్యూస్‌టుడే: వినియోగదారులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అనంతపురం ఆర్ట్స్ కళాశాల వాణిజ్య విభాగం అధ్యాపకుడు, ఎస్కేయూ వాణిజ్య విభాగం బీవోఎస్ సభ్యుడు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ ఆదినారాయణ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన వినియోగదారుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఉప ప్రిన్సిపల్ మస్తానప్ప, వాణిజ్య విభాగం అధిపతి నీలి వెంకటేశులు, అధ్యాపకులు ప్రభాకర్, రామాంజనేయులు, సీతారామ్ గుప్తా, సుధాకర్, పరమేశ్, నాగేంద్రరెడ్డి పాల్గొన్నారు.

రాయదుర్గం: విద్యార్థినులు తూకాలు, మోసాలపై చైతన్యవంతులు కావాలని తూనికలు, కొలతల శాఖాధికారి శంకర్ సూచించారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఇన్‌ఛార్జి హెచ్‌ఎం వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యాపారులు చేస్తున్న మోసాన్ని ప్రత్యక్షంగా చూపించారు. ఈ సమావేశంలో రాయదుర్గం నియోజకవర్గం వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వృద్ధులకు దుస్తుల పంపిణీ

ఉరవకొండ, న్యూస్‌టుడే: పట్టణంలోని విఠల్‌రుక్మిణి అనాథ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి బుధవారం మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొలకబాల రామాంజనేయులు క్రిస్మస్‌ను పురస్కరించుకుని దుస్తులు పంపిణీ చేశారు. దాతను ఆశ్రమ నిర్వాహకులు అభినందించారు.

ప్రయోగాలపై ఆసక్తి పెంచుకోవాలి

గుమ్మగట్ట, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచి ప్రయోగాలపై ఆసక్తితో ముందుకెళ్లాలని ఎంఈవో-1 సోమశేఖర్ తెలిపారు. బుధవారం కస్తూర్బా పాఠశాలలో జరిగిన కెరీర్ ఎగ్జిబిషన్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు తయారు చేసుకున్న ప్రయోగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెంటల్ హెల్త్ కౌన్సిలర్ నిరంజన, ఎస్ఓ షబానా బేగం పాల్గొన్నారు.

మొండిగోడలకే పరిమితం!

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల తిప్పలు

గోడలు పూర్తయిన దర్గాహొన్నూరు అంగన్‌వాడీ కేంద్రం

బొమ్మనహాళ్, కణేకల్లు, రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన భవన నిర్మాణాలు మొండి గోడలకే పరిమితం అయ్యాయి. మూడేళ్ల కిందట 'నాడు- నేడు' పథకంలో కణేకల్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో బొమ్మనహాళ్ మండలంలో ఆరు, కణేకల్లు మండలంలో నాలుగు కేంద్రాలకు మొత్తంగా రూ. 1.65 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభమైనప్పటికీ పూర్తి కాకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాలు ఆర్‌డీటీ పాఠశాలలు, సామాజిక భవనాలు, ఇతర అద్దె కేంద్రాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి.

ఇంజినీరింగ్ సహాయకులదే హవా!

అప్పటి అనధికారిక గుత్తేదారులుగా ఇంజినీరింగ్ సహాయకులు వ్యవహరించడం గమనార్హం. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చిన సిమెంట్, నిధులు ఇంజినీరింగ్ సహాయకులు ప్రభుత్వ పాఠశాలల్లో 'నాడు- నేడు'లో కొనసాగే పనులకు తరలించడంతో ఇక్కడి నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇలా బొమ్మనహాళ్ మండలం వన్నళ్లి, దర్గాహొన్నూరు-1, హరేసముద్రం, ఎల్‌బీనగర్, శిద్ధరాంపురం, కానాపురం, కణేకల్లు మండలంలోని గంగలాపురం, హనకనహాళ్-1, -2, గోపులాపురం కేంద్రాల పనులు టాప్ లెవెల్‌లోనే ఆగిపోయాయి. ఇప్పటికైనా ఈ కేంద్రాల తీరుపై విచారణ చేపట్టి బాధులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పరిశీలించి చర్యలకు ఉపక్రమిస్తాం

బొమ్మనహాల్, కణ్నేకల్లు మండలాల్లోని పలు గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల పనుల స్థితిగతులను పరిశీలిస్తాం. వాటి నిర్మాణం ఏ స్థాయిలో ఉందో గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపి వారి ఆదేశాల ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. - నాగమణి, సీడీపీవో

గుంతకల్లు

•గుంతకల్లు •శింగనమల •తాడిపత్రి

ట్రోఫీలు, పతకాలతో విద్యార్థులు

అంతర్ పాలిటెక్నిక్ క్రీడల్లో సత్తా

తాడిపత్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు అంతర్ పాలిటెక్నిక్ క్రీడల్లో సత్తా చాటారు. మొత్తం 11 పతకాలు సాధించారు. అథ్లెటిక్స్ విభాగంలో జరిగిన పోటీల్లో ఆరు ట్రోఫీలు కైవసమైనట్లు పీడీ ఓబులేసు తెలిపారు. ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు అధ్యాపకుల విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో తలపడతారని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శివరామకృష్ణ క్రీడాకారులను అభినందించారు.

పోటీపడ్డారు.. బహుమతులు పట్టారు

విజేతలతో ఉపాధ్యాయులు

తాడిపత్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో బుధవారం ప్రతిభాపాటవ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా వర్తమాన అంశాలు, జనరల్ నాలెడ్జిపై పెట్టిన పరీక్షలో విద్యార్థులు ప్రతిభ చూపారు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన మహమ్మద్ ఘాజీ, రామకృష్ణ, సహస్రను ఉపాధ్యాయులు అభినందించి బహుమతులు అందజేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 8008612342

సమస్య: గుంతకల్లులో బీరప్ప గుడి సర్కిల్, జాతీయ రహదారిలో టీహోటల్ దగ్గర ఒక వైపు గుంతలు ఉన్నాయి. వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. **- రవిప్రసాద్**

సమాధానం: మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకుంటాం **- కోటేశ్వరరెడ్డి, జేఈ**

–న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

సమస్య: పసలూరు నుంచి ఉప్పరపల్లి మీదుగా అనంతపురం వెళ్లే ప్రధాన రహదారి గోతులు పడి, కంకర తేలి అధ్వానంగా మారింది

-ఓబులేసు, పసలూరు

సమాధానం: నూతన రోడ్డు నిర్మించడానికి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం **-మద్దిలేటి, పంచాయతీరాజ్ ఇంజనీరు**

–న్యూస్‌టుడే, బుక్కరాయసముద్రం

సమస్య: గుత్తి రోడ్డులో బీరప్ప కూడలి వద్ద చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. పశువులు వ్యర్థాలను తినేందుకు వస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. **-సురేశ్, వాహనచోదకుడు**

సమాధానం: వెంటనే చెత్తాచెదారాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.

- ముస్తాక్ అహ్మద్, శానిటేషన్ ఇన్‌ఛార్జి

– న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

అద్దె గదుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

అసంపూర్తి భవనాలతో ఇక్కట్లు

తొండపాడులో సగంలో నిలిచిన భవన నిర్మాణం

గుత్తి, గుంతకల్లు, పామిడి, న్యూస్‌టుడే: గుంతకల్లు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనులు సగంలో ఆగిపోయాయి. గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో భవనాలు అసంపూర్తిగా ఉండటంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. మూడేళ్ల క్రితం ఉపాధి హామీ పథకంతో పాటు నాడు-నేడు కార్యక్రమం కింద అప్పటి ప్రభుత్వం మూడు మండలాలకు 22 కొత్త భవనాలు మంజూరు చేసింది.

ఎక్కడికక్కడ నిలిచాయంటే..: గుత్తి మండలం తొండపాడులో 2, గుంతకల్లు మండలం కసాపురంలో 2, పామిడి మండలంలో 1, ఎద్దులపల్లిలో 6 భవన నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాలేదు. నామినేషన్‌పై పనులు తీసుకున్న వైకాపా నాయకులు వాటిని అర్ధాంతరంగా నిలిపివేశారు. గత వైకాపా ప్రభుత్వం హడావుడిగా భవనాలు మంజూరు చేసి చేతులు దులిపేసుకుంది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.7లక్షలు చొప్పున నిధులు మంజూరు చేసిందే తప్ప విడుదల చేయలేదు. డబ్బులు రాకపోవడంతో గుత్తేదారులు పనులు ఆపేశారు. ఇంజినీర్లు చేతులెత్తేశారు.

ఇరుకు గదుల్లో అవస్థలు

గుత్తి పట్టణంలో 44, గ్రామీణంలో 49, గుంతకల్లు పట్టణంలో 63, గ్రామీణంలో 56, పామిడిలో 57 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చాలా సంఖ్యలో నేటికీ ఇరుకు అద్దె గదుల్లో నడుస్తున్నాయి. సొంత భవనాలు లేకపోవడంతో అరకొర వసతులతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులతో పాటు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో నడుస్తున్న కేంద్రాల్లో కనీసం మరుగుదొడ్లు లేవు. పట్టణాల్లో స్థలాలు లేకపోవడంతో కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించలేని పరిస్థితి నెలకొంది. అధికారులేమో నిధులు విడుదల కాకపోవడంతోనే భవన నిర్మాణాలు ఆగిపోయినట్లు చెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మాట్లాడుతున్న నరసానాయుడు, కేశవరెడ్డి తదితరులు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో శింగనమల నియోజవర్గంలోని మెజార్టీ గ్రామాల్లో తెదేపా మద్దతుదారుల విజయమే లక్ష్యంగా కృషి చేద్దామని ఆ పార్టీ అధికార ప్రతినిధి నరసా నాయుడు, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కేశవరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం చామలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మరో నాలుగు నెలల్లో గ్రామాల్లో సర్పంచు ఎన్నికలు జరుగుతాయన్నారు. కార్యకర్తలు, నాయకులు ఐకమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీల్లో కొన్ని ఇబ్బందులున్నా, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో తెదేపా మండల కన్వీనర్ కుళ్లాయప్ప, నాయకులు రంగారెడ్డి, రాఘవనాయుడు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

అధిక ఫీజుల వసూళ్లపై ఆగ్రహం

గుంతకల్లు, న్యూస్‌టుడే: పట్టణంలోని కార్పొరేట్ విద్యా సంస్థల నిర్వాహకులు విద్యార్థుల నుంచి ఎక్కువ మొత్తంలో ఫీజులను వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. వారు ఈమేరకు బుధవారం ఆర్డీఓ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. అధిక మొత్తాలు డిమాండ్ చేస్తుండడంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. కొంతమంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధపడుతున్నారన్నారు. ఇంకా విద్యా సంవత్సరం పూర్తికాకముందే వచ్చే ఏడాదికి ఇప్పటి నుంచే అడ్మిషన్లు చేస్తున్నారని వివరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్, ప్రతినిధులు రోహిత్‌కుమార్, ఫర్హాన్, వంశీ, షెక్షావలి తదతరులున్నారు.

పామిడి సీఐగా శివశంకర్‌నాయక్

పామిడి: పామిడి పోలీస్‌స్టేషన్‌లో కొత్త సీఐగా బుధవారం ఎస్.డి. శివశంకర్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా ఎస్పీలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన సీఐ యుగంధర్ బదిలీపై కర్నూలు జిల్లా వెల్దుర్తికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని.. ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.

సీపీఐ శతాబ్ది వేడుకల జయప్రదానికి పిలుపు

మాట్లాడుతున్న సీపీఐ నాయకుడు నారాయణస్వామి

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: సీపీఐ ఆవిర్భవించి నూరు వసంతాలైన సందర్భంగా 26న నిర్వహించనున్న శతాబ్ది వేడుకలను విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాలు, కాలనీలు, గ్రామాల్లో ఆరోజు ఉదయం 11 గంటలకు పతాకాలు ఆవిష్కరించాలని కోరారు. బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నారు. సమావేశంలో సీపీఐ నాయకులు చిన్నప్పయాదవ్, మల్లికార్జున, రామకృష్ణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

యాడికిలో సీఎస్ఐ చర్చి సొబగు

తాడిపత్రి: క్రిస్మస్ తాతలుగా అలరిస్తున్న చిన్నారులు

క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం

గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లోని చర్చిలు క్రిస్మస్ వేడుకలకు సుందరంగా ముస్తాబయ్యాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు పలు ప్రార్థన మందిరాల్లో పాస్టర్ల ఆధ్వర్యంలో విశ్వాసులు దైవపుత్రుడి ఆగమనం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొన్ని పాఠశాలల్లో సెమీ క్రిస్మస్ జరుపుకొన్నారు. చిన్నారులు క్రిస్మస్ తాతల వేషధారణతో అలరించారు. కేకులు కోసి సంబరాలు చేసుకున్నారు. **-న్యూస్‌టుడే బృందం**



గుంతకల్లు పట్టణంలో విద్యుద్దీపకాంతుల్లో గంటా చర్చి

సీసీ రోడ్డు వేయండి సారూ..

మండలంలోని వెస్ట్ నరసాపురం పంచాయతీ చిన్న జలాలపురంలోని బీసీ కాలనీలో ఉన్న ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు మట్టిరోడ్డుపై చేరి అపరిశుభ్రంగా మారుతోంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. మరోవైపు మురుగు నిల్వ ఉండటంతో భరించలేని దుర్వాసనకు తోడు దోమలు పెరిగి రకరకాల జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి సీసీ రోడ్డు వేయడంతో పాటు మురుగు కాలువలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, శింగనమల

ఒకటికి.. రెంటికి.. కష్టాలే

పట్టణంలోని సత్యనారాయణపేటలోని కందుకూరి వీరేశలింగం పంతులు పురపాలిక పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్ల తలుపులు అడ్రస్ లేకుండా పోయాయి. పైకప్పులు శిథిలమవడంతో విద్యార్థులు వాటిని వినియోగించలేని పరిస్థితి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇళ్లకు పరుగులు తీయాల్సి వస్తోంది. దీనిపై మున్సిపల్ ఏఈ హరికృష్ణ దృష్టికి తేగా సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేయించి అందుబాటులోకి తెస్తామన్నారు. **-న్యూస్‌టుడే, గుంతకల్లు**

నిప్పు పెడుతున్నా.. కనువిప్పు కలగదే..

గుత్తి పట్టణంలోని చెత్తకుండీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చాలాచోట్ల చెత్తకుండీలు దుస్థితికి చేరుకున్నాయి. వాటిలో వేసిన చెత్త రోడ్డంతా పరచుకొని ఇబ్బంది కలిగిస్తోంది. పురపాలక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. ఈ నేపథ్యంలో తురకపల్లి రోడ్డు, గుత్తి ఆర్ఎస్‌లోని పత్తికొండ రోడ్డు వద్దనున్న చెత్తకుండీలకు కొందరు నిత్యం నిప్పు పెడుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. **-న్యూస్‌టుడే, గుత్తి గ్రామీణం**

నడిరోడ్డుపై పొంచి ఉన్న ప్రమాదం

మండలంలోని చెన్నంపల్లి గ్రామ ప్రధాన రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన ఇనుప విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా మారింది. దీనివల్ల వాహనాల రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు. రాత్రివేళలో స్తంభం కనిపించక పలువురు వాహనచోదకులు గాయాలపాలవుతున్నారు. వర్షం పడినప్పుడు విద్యుత్తు ప్రసరిస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ప్రాణాలు పోకముందే అధికారులు దాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, బుక్కరాయసముద్రం**

మరుభూమిని పట్టించుకోరూ..!

పెద్దవడుగూరులోని శ్మశానవాటికలో కంపచెట్లు పెరగడంతో అంత్యక్రియలకు ఇబ్బంది అవుతోంది. ఎటుచూసినా కంప చెట్లే కనిపిస్తున్నాయి. మృతదేహాలను లోపలికి తేవడానికి అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశానం చుట్టూ ఉన్న ప్రహరీ, నీటిట్యాంకు, విడిది గది శిథిలావస్థకు చేరాయని, వాటికి మరమ్మతులు చేయించడంతో పాటు కంపచెట్లు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పెద్దవడుగూరు**

వైభవంగా అయ్యప్ప గ్రామోత్సవం

గుత్తి: రథంలో ఊరేగింపుగా వెళుతున్న స్వామి

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తి ఆర్ఎస్‌లో బుధవారం అయ్యప్ప స్వామి విగ్రహం ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. ఉదయం ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. పత్తికొండ రోడ్డు, మెయిన్ బజార్, హోరబ్ చర్చి ప్రాంతం మీదుగా సాగిన ఊరేగింపు ఆలయం చేరుకుంది.

గార్లదిన్నె గ్రామీణం: మండలంలోని కల్లూరులో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో స్వామి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఊరేగింపు ఆద్యంతం మాలధారులు స్వామియే శరణం అయ్యప్ప ఘోష మార్మోగింది. అంతకు ముందు అగ్రహారం ఆంజనేయస్వామి ఆలయం వద్ద అయ్యప్పకు పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని ట్రాక్టర్‌లో ఉంచి భజనల నడుమ పురవీధుల్లో ఊరేగించారు.

వేడుకగా పెద్దమ్మ తల్లి దేవర

అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని లచ్చానిపల్లి గ్రామంలో బుధవారం ఊరి దేవర వైభవంగా జరిగింది. గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.

అభివృద్ధికి ఆమడదూరం

గన్నెవారిపల్లి కాలనీలోని ఇళ్ల సమీపంలో నిల్వ ఉన్న చెత్త

తాడిపత్రి పట్టణం, తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి కాలనీ పంచాయతీ అభివృద్ధికి నోచుకోవడంలేదు. ఈ పంచాయతీలో దాదాపు 15వేలమంది జనాభా నివస్తున్నారు. ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య వేధిస్తోంది. కాలువలు లేకపోవడంతో రోడ్లపై మురుగు నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా పలు వీధుల్లో దోమలు ప్రబలి రకరకాల జ్వరాలు వ్యాపిస్తున్నాయి.

చెత్త దిబ్బలు, అధ్వాన దారులు

కాలనీలోని పలు వీధుల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో చెత్తదిబ్బల నిల్వలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వ పాలనలో చెత్త సేకరణ సక్రమంగా చేపట్టక నిల్వలు పేరుకుపోయాయి. సీసీ రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గుంతలు పడిన మట్టి రోడ్లపై వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు రోడ్లపై నిల్వ ఉంటోంది. మరోవైపు నాసిరకంగా నిర్మించిన కాలువ దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. విషపురుగుల సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఏళ్లుగా సమస్యలున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి రామకృష్ణను వివరణ కోరగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రతిభ

పట్టణంలోని ప్రకాశం పురపాలిక పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి మల్లికార్జున రాష్ట్రస్థాయిలో జరిగిన వ్యాసరచన పోటీలో ప్రతిభ చాటినట్లు ప్రధానోపాధ్యాయుడు సుధాకర్‌రావు తెలిపారు. జాతీయ వినియోగ దారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 24న విజయవాడలో రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు జరిగాయని చెప్పారు. బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జునను ఉపాధ్యాయులు, పలువురు అధికారులు అభినందించారు. **-న్యూస్‌టుడే, తాడిపత్రి**

ముద్ర రుణాలకు నేతన్నల వినతి

ఏడీ వరప్రసాద్‌కు వినతిపత్రం ఇస్తున్న చేనేత నాయకులు

పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: అర్హులైన చేనేత కార్మికులకు ముద్ర రుణాలు అందించాలని జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రుషింగప్ప కోరారు. ఆయన బుధవారం సంఘం సభ్యులతో కలిసి జౌళి శాఖ ఏడీ వరప్రసాద్‌కు ఈమేరకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా చేనేత వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న కార్మికులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కుటుంబ పోషణకు చేసిన అప్పులను తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సహకార సంఘాలను ప్రకటించడంతో పాటు చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.25వేలు అందించే 'నేతన్న నేస్తం' పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు సూర్యనారాయణ, కుమార్, చితంబరి తదితరులు పాల్గొన్నారు.

అలరించిన వాలీబాల్ టోర్నమెంటు

లక్ష్మీనారాయణరెడ్డి చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంటున్న విజేతలు

పామిడి, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో బుధవారం జరిగిన మినీ వాలీబాల్ టోర్నీ అలరించింది. మొత్తం 12 జట్లు పోటీపడ్డాయి. ఉదయ్ బృందం విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానంతో ఎస్ఎఫ్ఎస్ పాఠశాల జట్టు సంతృప్తి చెందింది. ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ వాలీబాల్ ఉపాధ్యక్షుడు ఎం. హెచ్. లక్ష్మీనారాయణ రెడ్డి విజేత జట్లకు ట్రోఫీలు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు ఆటలకు విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆటలతో శారీరకంగా, మానసికంగా ఉల్లాసం కలగడమే కాకుండా నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పారు. వాలీబాల్ క్రీడకు పామిడి గుర్తింపు పొందిందని, ఇక్కడి నుంచే ఎంతోమంది క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

'హిందువులపై దౌర్జన్యాలు దారుణం'

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: బంగ్లాదేశ్‌లో హిందూవులపై అల్లరిమూకలు చేస్తున్న దాడులు దారుణంగా ఉన్నాయని, కేంద్రం వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఎంఎస్ఎంఈ సంస్థ ఛైర్మన్ కృష్ణ కోరారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం మన దేశాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై అల్లరిమూలు దాడులకు దిగి, హత్యలు చేసి పైశాచికానందం పొందుతున్నాయని మండిపడ్డారు. ఆయన వెంట సంస్థ ప్రతినిధులు కిరణ్, బాలకృష్ణ తదితరులున్నారు.

విద్యుదాఘాతంతో హోటల్ దగ్ధం

గుంతకల్లు పట్టణం: గుంతకల్లు గ్రామీణ మండలం నక్కనదొడ్డి గ్రామంలోని బస్టాండు వద్ద బుధవారం మధ్యాహ్నం కేశవ అనే వ్యక్తికి చెందిన చిన్న హోటల్ విద్యుదాఘాతంతో దగ్ధమైంది. టీవీ, ఫ్రిడ్జ్, దుస్తులు, నిత్యావసర సరకులు కాలిపోయాయి. కేశవ హోటల్‌కు తాళం వేసుకుని బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. బాధితులు వచ్చి మంటలను ఆర్పివేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.

వైకాపా కార్యకర్తపై దాడి

తాడిపత్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని పుట్లూరు రోడ్డులో వైకాపా కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. టైలర్స్ కాలనీకి చెందిన వైకాపా కార్యకర్త సూర్యతేజరెడ్డి పనిమీద పుట్లూరు రోడ్డులో నడుచుకుంటూ వెళుతుండగా, అక్కడున్న కొందరు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన్నట్లు ఎస్సై గౌస్‌బాషా తెలిపారు.

జాతీయ పురస్కార గ్రహీతకు సత్కారం

గుంతకల్లు, న్యూస్‌టుడే: బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్వామిదాస్‌కు డాక్టర్ అంబేడ్కర్ జాతీయ పురస్కారం లభించడం ఆనందంగా ఉందని దళిత ప్రజాసంఘాల కార్యాచరణ కమిటీ నాయకులు అన్నారు. బుధవారం ఆయనను పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు రమేశ్, కుళ్లాయప్ప, శ్రీనివాసులు, వీరేశ్, అంజి, రాజశేఖర్, భారతి, రామునాయక్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

కంది కొనుగోలుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

పామిడి: రైతు సేవా కేంద్రాల్లో కంది రైతులు తమ వివరాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏవో విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని కత్రిమల, అప్పాజీపేట, దేవరపల్లి గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జనవరి రెండో వారం నుంచి ప్రభుత్వం క్వింటాకు రూ.8వేల మద్దతు ధరతో కంది కొనుగోలు చేస్తుందన్నారు. కోత తర్వాత కందుల్లో తొమ్మిదికన్నా తక్కువ తేమ శాతం ఉండేలా చూసుకోవాలన్నారు. దీనివల్ల కందికి పురుగు పట్టదని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనంతపురం

● అనంతపురం ● రాప్తాడు

కవితా సంపుటి అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

అనంత సాంస్కృతికం: 38వ ఉమ్మిడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు- 2025 త్వరలో పంపిణీ చేయనున్నట్లు ఉమ్మిడి శెట్టి లిటరరీ ట్రస్టు ఛైర్మన్, అవార్డు వ్యవస్థాపకుడు డా. రాధేయ తెలిపారు. ఈ అవార్డు పరిశీలన కోసం కవులు తమ కవితా సంపుటాలను జనవరి 10 లోగా ఉమ్మిడిశెట్టి లిటరరీ ట్రస్టు 13-1-606-1 శ్రీ నగర్, రెవెన్యూ కాలనీ అనంతపురం-505001 చిరునామాకు పంపాలని సూచించారు. అవార్డు పరిశీలన కోసం 2025 ఏడాది ప్రచురింపబడిన కవితా సంపుటాలను మాత్రమే పంపాలన్నారు. ఎంపికైన ఉత్తమ కవితా సంపుటికి రూ. 6 వేలు నగదు, జ్ఞాపికతోపాటు సన్మానం ఉంటుందన్నారు. మరింత సమాచారానికి 99851 71411 చరవాణిలో సంప్రదించాలని డా. రాధేయ సూచించారు.

డీఎంఎస్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఇలా

కమలానగర్‌లో..

కమలానగర్.. గుంతలతో బేజార్

అనంతపురం (కమలానగర్), న్యూస్‌టుడే: నగరంలో నిత్యం జనసంచారం అధికంగా ఉన్న కాలనీల్లో రోడ్డు అధ్వానంగా మారాయి. అడుగుకో గుంత పడి పాదచారుల నుంచి వాహనదారుల వరకు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. ఎక్కువ వ్యాపారంతో కూడిన కమలానగర్‌లో మురుగు కాలువలతోపాటు దారులు గుంతలుగా మారి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్క డీఎంఎస్ కార్యాలయ రోడ్డులో 100 దుకాణాలు ఉండగా.. 12 గుంతలు ఉన్నాయి. కుళాయి, గ్యాస్ పైపులైన్ కోసం గుంతలు తీసి, అలానే వదిలేశారు. గుంతలు పూడ్చి సమస్యను పరిష్కరించాలని వాహనచోదకులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

● టవర్‌క్లాక్ నుంచి సుభాష్‌రోడ్డు రెండో క్రాస్‌లో డీఎంఎస్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఇలా ప్రమాదంగా రోడ్డుపై పెద్ద గుంత పడింది. సమీపంలోనే గుజిరి దుకాణం ఉండటంతో పెద్ద వాహనాలు సైతం ఈ దారిలో ప్రమాదాల బారిన పడుతున్నారు. గతంలో మట్టి వేసి పూడ్చినా వర్షాల కారణంగా కొట్టుకుపోయింది.

● కమలానగర్‌లోని ఎంజీ కంప్యూటర్స్ దుకాణానికి వెళ్లే దారిలో నిర్మాణాలకు భారీ వాహనాలు రాకపోకలతో మరమ్మతులు గుర్తి గుంతలు ఏర్పడింది. దీంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రెండు రోజుల క్రితం ఈశ్వర్ అనే వ్యక్తి ఈ గుంత కారణంగా ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడి గాయపడ్డారు.

జాతీయ సాఫ్ట్‌టెన్నిస్ పోటీలకు ఆలియా ఎంపిక

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌టెన్నిస్ పోటీలకు డి. ఆలియా ఎంపికైంది. అనంతపురం నగరానికి చెందిన ఈ బాలిక ఆర్టీటీ టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. విన్సెంట్ డీపాల్ పాఠశాలలో ఈ బాలిక గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభను ప్రదర్శించడంతో జాతీయ పోటీలకు ఎంపికైంది. ఈనెల 27 నుంచి జరగనున్న జాతీయ పోటీలకు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంది. జాతీయ పోటీలకు ఎంపికైన విద్యార్థినిని ఈ బాలికను ఆ పాఠశాల హెచ్‌ఎం అమల మేరీ అభినందించారు. జాతీయస్థాయిలో కూడా పతకం తేవాలని ఆమె పిలుపునిచ్చారు.

డి.ఆలియాను అభినందిస్తున్న హెచ్‌ఎం అమల మేరీ

అలంకరణలో అరవిందనగర్ సీఎస్ఐ చర్చి

అనంతపురం అర్బన్ తెదేపా కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో కేకు కోస్తున్న గంగారం, బల్లాపల్లి తదితరులు

కార్మెల్ చర్చిలో పాస్టర్ సందేశం

సందేశం వచ్చింది.. సంబరం మిన్నంటింది

అనంత సాంస్కృతికం: క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసుక్రీస్తు జన్మదిన వేడుకకు చర్చిలు సిద్ధమయ్యాయి. చర్చిల పాదర్లు, పాస్టర్లు పర్యవేక్షణలో క్రీస్తుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రతి సెట్టింగు కళాత్మకంగా ఆకట్టుకుంటున్నాయి. సప్తగిరి కూడలిలోని ఎస్ఏయు చర్చిలో 50అడుగుల ఎత్తులో వేసిన ప్రత్యేక సెట్టింగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. అరవిందనగర్ సీఎస్ఐ చర్చిలో 25 అడుగుల మేర క్రిస్మస్ ట్రీకి వేసిన ఆకులు ప్రత్యేకత సంతరించుకున్నాయి. రామచంద్రనగర్‌లోని మౌంట్ కార్మెల్ చర్చిలో ఏర్పాటైన పశువులపాకలో ఏసుక్రీస్తు జననం ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి.

● **అనంత నగరపాలక:** క్రీస్తు బోధించిన శాంతి మార్గంను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేయర్ వసీం పేర్కొన్నారు. బుధవారం నగరంలోని 32వ డివిజన్‌లో కార్పొరేటర్ కమల్ భూషణ్ ఆధ్వర్యంలో చిన్నారులకు కానుకలు పంపిణీ చేశారు.

● **తపోవనం:** అనంతపురం గ్రామీణ మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవ దేవాలయాలను ముస్తాబు చేశారు. రాచానపల్లి ఏసుక్రీస్తు మందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. జిల్లా పాస్టర్ల సంఘం అధ్యక్షుడు నెహెమ్యా నాగరాజు రాత్రి ప్రార్థనలు చేసి సందేశం వినిపించారు.

● **రాంనగర్:** అనంతపురం అర్బన్ తెదేపా కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ బల్లాపల్లి, అనంతపురం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కేశవులు, గంగారం, పాస్టర్లు ఇతర నాయకులు కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాస్టర్లకు గౌరవ వేతనం ప్రకటించారన్నారు. జెరూసలెం యాత్రకు సాయం అందిస్తున్నారన్నారు. నాయకులు తలారి ఆదినారాయణ స్వామిదాస్, జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సుధాకర్‌యాదవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు.

● **ఎస్కేయూ:** నగరంలోని గుత్తిరోడ్డు, సంఘమేశ్‌నగర్‌లోని మాంటిస్సోరి పాఠశాలలు, ఆటోనగర్‌లోని మినర్వా పాఠశాల, రుద్రంపేట సమీపంలోని రామకృష్ణ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.

రాచానపల్లిలో

రాంచంద్రనగర్‌లో అర్ధరాత్రి 11 గంటలకు ప్రార్థనలు

మాంటిస్సోరి పాఠశాలలో..

రామచంద్రనగర్‌లో..

ప్రెస్‌క్లబ్ సమస్యకు పరిష్కారం చూపుతాం

కమలానగర్, న్యూస్‌టుడే: త్వరలోనే అనంతపురం నగరంలో ఉన్న ప్రెస్‌క్లబ్ సమస్యకు పరిష్కారం చూపుతామని జిల్లా కలెక్టర్ ఆనంద్ జర్నలిస్టులకు వివరించారు. కొంతమంది జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రెస్‌క్లబ్‌పై ఆరోపణలు చేస్తూ నిర్వహణ విషయంలో జిల్లా కలెక్టర్‌ను కలవటంతో ప్రెస్‌క్లబ్‌ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం మరో వర్గం జర్నలిస్టు సంఘ నేతలు ఆజాద్, భాస్కర్‌రెడ్డి, రవి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రెస్‌క్లబ్ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. 47 ఏళ్ల చరిత్రలో ప్రెస్‌క్లబ్‌ను సీజ్ చేసిన విషయం లేదని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రస్తుతం సమాచార శాఖ అధికారులు ప్రెస్‌క్లబ్ సమస్య పరిష్కారం అయ్యే వరకు నిర్వహణ చూసుకుంటారని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఆత్మకూరు: 9701452321,
ఎస్కే యూ, జేఎన్‌టీయూ: 8008573005
శారదానగర్: 8008573049

సమస్య: హౌసింగ్ బోర్డులోని 41వ సచివాలయం బండల పాయింట్ వద్ద చెత్త పడేయడంతో అపరిశుభ్రంగా ఉంది. -హరిప్రసాద్
సమాధానం: వెంటనే శుభ్రం చేయిస్తాం
సమస్య: సోమనాథనగర్ రెండో వంతెన వద్ద చెత్త పేరుకుపోయి మురుగు నిల్వ చేరుతోంది. - నాగరాజు
సమాధానం: పారిశుద్ధ్య విభాగం వారిని పంపి పూడిక తీయిస్తాం.
(పై ప్రశ్నలకు నగరపాలక ఇన్‌ఛార్జి ప్రజారోగ్య అధికారి పావని సమాధానాలు ఇచ్చారు.) - న్యూస్‌టుడే, అశోక్‌నగర్
సమస్య: రాప్తాడు మండలం బుక్కచెర్లలో మురుగు రోడ్డుపై నిల్వ ఉండి దుర్వాసన వస్తూ దోమలకు నిలయంగా ఉంది.- నల్లప్ప, బుక్కచెర్ల
సమాధానం: రోడ్డుపై మురుగు నిల్వలేకుండా చూస్తాం. - పంచాయతీ కార్యదర్శి, బుక్కచెర్ల. - న్యూస్‌టుడే, రాప్తాడు

కాయగూరల ధరలు

అరవిందనగర్, న్యూస్‌టుడే: (అనంతపురం పాతూరు మార్కెట్లో ధరలు కిలో రూ.లలో) టమాటాలు 40, రెండోరకం 20, ఉల్లిగడ్డలు 40, రెండోరకం20, బంగాళాదుంపలు 40, మిరపకాయలు 40, బెండకాయలు 30, వంకాయలు 20, ముల్లంగి 20, బీట్‌రూట్ 40, బీరకాయలు 40, కాకరకాయలు 40, చౌళికాయలు 30, చిక్కుడు కాయలు 40, క్యారెట్ 50, బీన్స్ 40, క్యాబేజీ 30, నిమ్మకాయలు (వంద) 250, అల్లం 70.

నృత్యపోటీల్లో విద్యార్థిని ప్రతిభ

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి నృత్య, క్రీడా సంస్కృతిక (ఉద్భవ్) పోటీల్లో జేఎన్‌టీయూ అనుబంధ కళాశాల సాంకేతిక పరిశోధన సంస్థలో ఫార్మా చదువుతున్న విద్యార్థిని గీత ప్రథమ బహుమతి సాధించింది. కర్నూలులోని మైనర్ కళాశాలలో ఇటీవల ఉద్భవ్ పోటీలు జరిగాయి. ఇందులో విద్యార్థినికి ప్రథమ స్థానం లభించింది. ఓటీపీఆర్ఐ సంచాలకులు సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ గోపినాథ్‌లు విద్యార్థినిని అభినందించారు.

విద్యార్థినిని అభినందిస్తున్న సుబ్బారెడ్డి, గోపీనాథ్

ప్రసాద్ కాన్సెప్ట్ పాఠశాలలో బహుమతులు అందుకున్న విద్యార్థులు

ప్రతిభా పాటవ పోటీల్లో సృజన వికాసం

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ప్రతిభా పాటవ పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు రేకెత్తిస్తాయని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈనాడు ఆధ్వర్యంలో బుధవారం రెండో రోజు ప్రసాద్ కాన్సెప్ట్ పాఠశాల, ప్రకాశ్‌రోడ్డులోని శ్రీచైతన్య టాలెంట్, కళ్యాణదుర్గం రోడ్డులోని నవభారత్, సప్తగిరి సమీపంలోని ప్రసాద్ టాలెంట్ పాఠశాలల్లో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా జనరల్ నాలెడ్జి, వర్తమాన అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు.

విజేతలు వివరాలు ఇలా.. ప్రసాద్ కాన్సెప్ట్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు హర్షవర్ధన్ ప్రథమ, దీప్తి ద్వితీయ, తారక్ వెంకట్ తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు కరస్పాండెంట్ నాగరాజు గుప్త, రామాంజనేయ ప్రసాద్, గంగాధర్ బహుమతులు అందజేశారు.

● శ్రీచైతన్య టాలెంట్ స్కూల్లో.. పదోతరగతి విద్యార్థి యశ్వంత్ ప్రథమ, ఎనిమిదో తరగతి విద్యార్థి నదీం ఫర్హాన్ అహ్మద్ ద్వితీయ, ఎనిమిదోతరగతి విద్యార్థి అమృత్ సాయి తృతీయ బహుమతులు దక్కించుకున్నారు. ప్రధానోపాధ్యాయులు భారతి, ఇన్‌ఛార్జి ఉమాదేవి బహుమతులు అందజేశారు.

● నవభారత్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి సాయి ప్రథమ, 9వ తరగతి విద్యార్థులు తనస్వి ద్వితీయ, వర్షిత తృతీయ బహుమతులు సాధించారు. వారికి కరస్పాండెంట్ శశిభూషణ్ బహుమతులు అందజేశారు.

● ప్రసాద్ టాలెంట్ పాఠశాలలో జరిగిన పోటీల్లో 9వ తరగతి విద్యార్థి శ్రీహర్ష ప్రథమ, 8వ తరగతి విద్యార్థి హేమంత్‌సాగర్ ద్వితీయ, 7వ తరగతి విద్యార్థి షణ్ముఖ సాయి తృతీయ బహుమతులు దక్కించుకున్నారు.

(కానింగ్ బహుమతులు సాధించారు. కరస్పాండెంట్ నరేంద్ర రావు బహుమతులు అందించారు.)

నవభారత్ పాఠశాలలో విజేతలైన విద్యార్థులు

శ్రీచైతన్య టాలెంట్ పాఠశాలలో బహుమతులు అందుకుంటూ

ప్రసాద్ టాలెంట్ పాఠశాలలో..

చిన్నారిపై వీధి కుక్కల దాడి

రాంనగర్ (అనంతపురం): అనంతపురం నగరం కోవూర్‌నగర్‌లో చిన్నారి రోహిత్ (4)పై వీధి కుక్కలు దాడి చేశాయి. బుధవారం అంగన్‌వాడీ కేంద్రంకు చిన్నారి వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటలకు పిల్లలను ఇంటి వదిలారు. అంగన్‌వాడీ కేంద్రం నుంచి కొంత దూరం వెళ్లగా ఐదు కుక్కలు ఒకేసారి చిన్నారిని చుట్టుముట్టి పట్టుకున్నాయి. తలకు చేతికి కుక్కలు కరిచాయి. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అటువైపు వెళ్తున్న స్థానికులు కుక్కలను కట్టెలతో తరిమికొట్టగా చిన్నారిని వదిలేసి వెళ్లిపోయాయి. విషయం చిన్నారి తండ్రి నాగేంద్రకు సమాచారం చేరవేశారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తలపై గాయం కారణంగా రెండు కుట్లు పడ్డాయి. చిన్నారిని రెండ్రోజులు పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.

దారిలో గొడవ.. ఒకరికి గాయాలు

అనంత నేరవార్తలు: నగరంలోని వన్‌టౌన్ పరిధిలోని పవర్ ఆఫీసు వద్ద ఓ వ్యక్తిని నలుగురు దాడి చేసి గాయపరిచారు. దర్యాప్తు వివరాలు.. బుధవారం పట్టణానికి చెందిన వన్నూర్‌బాషా ద్విచక్ర వాహనంపై పాతూరులోకి వెళ్తుండగా, రోడ్డుపై నిలబడి ఉన్న నలుగురు వ్యక్తులు ఆపి గొడవ పడ్డారు. రాంగ్‌రూట్‌లో వస్తావా అంటూ దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు స్వల్పంగా గాయపడ్డాడు. బాధితుడు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాడికి పాల్పడిన ఇజ్రాయిల్, మసూద్, గౌస్, తన్వీర్‌లపై కేసు నమోదు చేశారు.

బెదిరింపు కేసులో నిందితులకు ఏడాది జైలు

అనంతపురం(లీగల్): అక్రమంగా నివాస స్థలంలోకి ప్రవేశించి, బాధితురాలిని బెదిరించిన కేసులో నిందితులకు ఏడాది జైలు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఒకటో ప్రత్యేక మెజిస్ట్రేట్ శివశంకర్ బుధవారం తీర్పునిచ్చారు. అనంతపురం ప్రాసిక్యూటర్ కాలనీకి చెందిన కొప్పులకొండ వరప్రసాద్, కొప్పులకొండ సుజాత, కొప్పులకొండ రవిలు 2021 జనవరి 24న బెంగళూరు రహదారిలో ఓ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి బాధితురాలు రమను బెదిరించారు. నిర్మాణంలో ఉన్న సిమెంటు పెళ్లలను పగలగొట్టి అక్రమంగా ప్రవేశించారు. బాధితురాలిని బెదిరించిన నేరంపై బాధితురాలు అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసును జిల్లా కేంద్రంలోని మొదటి తరగతి ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిందితులపై నేరం రుజువు కావడంతో జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.5 వేలు జరిమానాతోపాటు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పును వెలువరించింది.

తాగునీరు.. వృథా తీరు

రాప్తాడు మండలం అయ్యవారిపల్లిలో లీకేజీతో తాగునీరు నిత్యం వృథా అవుతోంది. కొళాయిలకు బిరడాలు లేకపోవడం, పైపులైన్ పలుచోట్ల లీకేజ్ కావడంతో డ్రైనేజీ పాలవుతోంది. లీకేజీలను నివారించి, కొళాయిలకు బిరడాలు బిగిస్తే తాగునీరు వృథాకాకుండా ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. - న్యూస్‌టుడే, రాప్తాడు

పార్సిల్ సంకల్ప్ వారోత్సవాలు

అనంతపురం (అరవిందనగర్), న్యూస్‌టుడే: పోస్టాఫీసుల ద్వారా స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పార్సిల్ సేవలను ప్రజలకు మరింత చేరువ లక్ష్యంగా ఈనెల 27 వరకు పార్సిల్ సంకల్ప్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తపాలాశాఖ అనంతపురం డివిజన్ ఎస్పీ కోనేటి అమర్‌నాథ్ తెలిపారు. డాక్ సేవ మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ ఇంటి నుంచే స్పీడ్ పోస్ట్, పార్సిల్ బుకింగ్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు. సరసమైన ధరలతో ఇచ్చే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విద్యుత్తు స్మార్ట్ మీటర్ల బిగింపు అడ్డగింత

ఆర్కేనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే: అనంతపురం నగరంలోని 49వ డివిజన్‌లోని సీపీఎం కాలనీలో ఇళ్లకు బిగించేందుకు వచ్చిన విద్యుత్తు స్మార్ట్ మీటర్లను సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. పాతమీటర్లు ఉండగా స్మార్ట్‌మీటర్లు ఎందుకని ప్రశ్నించారు. వినియోగదారుల అనుమతి లేకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా బిగిస్తారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్న అంశం ప్రభుత్వానికి తెలియదా అంటూ నగర కార్యదర్శి రామిరెడ్డి నిలదీశారు. మీటర్ల బిగింపు ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు కోరారు.

27న అయ్యప్పస్వామికి పుష్పాభిషేకం

అనంత సాంస్కృతికం: నగరంలోని రాంనగర్ 80ఫీట్ రోడ్డు అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 27న పుష్పాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని వివరించారు. పుష్పాభిషేకానికి భక్తులే పుష్పాలు తెచ్చుకుని స్వయంగా అభిషేకం చేసుకోవాలని సూచించారు.

రైలుకింద పడి యువకుడి మృతి

అనంతపురం (మూడోరోడ్డు), న్యూస్‌టుడే: ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందారు. జీఆర్పీ ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల మేరకు మృతుడి వయసు 20 నుంచి 25 ఏళ్లలోపు ఉంటుందన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువతి అదృశ్యం

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం నగరంలో ఓ నగల దుకాణంలో పనిచేస్తున్న యువతి అదృశ్యమైంది. అనంతపురం గ్రామీణం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి రోజులాగే మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై నగరానికి వచ్చింది. ఇటు దుకాణానికి కానీ, అటు ఇంటికి కానీ వెళ్లలేదు. కుటుంబ సభ్యులు నగరంతోపాటు బంధువుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

'అసభ్యకర వ్యాఖ్యలు తగవు'

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: మహిళల మహిళా శివాజీ అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదని అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తేజోవతి పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

చెట్టు కొమ్మలు తీసేయరేం?

నగరంలోని ఆదిమూర్తినగర్ జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లే దారిలో వారం రోజుల క్రితం విద్యుత్తు తీగలకు అడ్డుగా ఉన్నాయని చెట్టు కొమ్మలను తొలగించారు. వీటిని రోడ్డుపైనే పడేశారు. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. నిత్యం పోలీసు ఉన్నతాధికారులు సాగిస్తుంటారు. రాత్రిళ్లు వాహనాల్లో వెళ్తున్న వారి దుస్తులకు చెట్టు కొమ్మలు తగిలి ప్రమాదాల బారిన పడుతున్నారు. - న్యూస్‌టుడే, కమలానగర్

సీసీ రోడ్డు గుంతలమయం

రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ కళాకారుల కాలనీకి వెళ్లే ప్రధాన దారిలో రోడ్డు ఇలా గుంతలమయంగా ఉంది.పిల్లలు,వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మట్టిదారిలో రాకపోకలు సాగించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సీసీ రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, రాప్తాడు

మట్టిదిబ్బ తొలగించరూ..

రాంనగర్ 80 అడుగుల రోడ్డులో ప్రగతి పార్కు వద్ద ప్రధాన రహదారిలో మట్టి కుప్ప వదలడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వాహనదారులు, స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా నగర కార్పొరేషన్ అధికారులు స్పందించి రోడ్డుపైన ఉన్న మట్టిదిబ్బ తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు, చోదకులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, రుద్రంపేట

వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయండి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ప్రతి ఆదివారం వేలాది మంది భక్తులు వస్తున్నారు. దినదినం భక్తుల సంఖ్య పెరగడంతో పాటు వాహనాల సంఖ్య పెరిగిపోయింది. గతంలో వాహనాల సంఖ్యను ఆలయ ఆవరణంలో తక్కువగా ఉండేవి అయితే ఆ సాయంతో పార్కింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. అయితే నేడు పార్కింగ్ ప్రాంతం ఖాళీగా ఉంటూ వాహనాలు మాత్రం ఆలయ ఆవరణంలో నిలుపుతున్నారు. కారు, ఆటోలు లాంటి వాహనాలు ఆలయ ఆవరణంలో కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో నిలుపుకొనే ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొన్ని సమయాల్లో కాలి నడకన వచ్చే భక్తులు వాహనాల రద్దీ కారణంగా ఇబ్బంది పడుతున్నారు.

ఆలయ ప్రాంగణంలో నిండిపోయిన వాహనాలు

రేషన్ డీలర్ల సంఘం కార్యవర్గం ఎన్నిక

ఉరవకొండ, న్యూస్‌టుడే: ప్రభుత్వ చౌక ధాన్యపు డిపో డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉరవకొండకు చెందిన గుడి బండయ్య ఎన్నికయ్యారు. బుధవారం ఉరవకొండలోని తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా భరతేశ్వర్ (రాప్తాడు), ఉపాధ్యక్షుడిగా బోయ రాము(అనంతపురం), ఉప కార్యదర్శిగా బసవరాజు (కళ్యాణదుర్గం), కోశాధికారిగా రంగనాయకులు (తాడిపత్రి), డైరెక్టర్లుగా బాలు (గుంతకల్లు), శివ (శింగనమల), వీరన్నగౌడ్ (గుంతకల్లు), సత్యనారాయణ(రాయదుర్గం) ఎన్నికయ్యారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అలాగే సకాలంలో కార్డుదారులకు నిత్యావసరాలను పంపిణీ చేయడంలో చొరవ చూపుతామన్నారు.

అకడమిక్ కన్సల్టెంట్లకు మౌఖిక పరీక్షలు నిర్వహించాలి

ఎస్కేయూ, న్యూస్‌టుడే: ఎస్కేయూలోని అకడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలు రెన్యువల్ చేయడం ఉపసంహరించుకొని మౌఖిక పరీక్షలు నిర్వహించాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ రమేష్ బాబుకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. నాణ్యమైన బోధన విద్యార్థులకు అందాలంటే ప్రతిభ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. విద్యార్థి సంఘం నాయకులు హేమంత్‌కుమార్, తేజేశ్వర్‌రెడ్డి, శివ, వీర, యశ్వంత్, అర్జున్, గౌతం పాల్గొన్నారు.

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం (శ్రీనివాసనగర్), న్యూస్‌టుడే: అనంత నగర పరిధిలోని ఐసీడీఎస్ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఏడు మిని ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అర్బన్ ప్రాజెక్టు సీడీపీఓ అనురాధ తెలిపారు. బుధవారం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ఈనెల 31లోపు తమ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని చెప్పారు. నిర్దేశిత రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఉమానగర్-2, అంబేద్కర్ నగర్-1, వినాయక నగర్-2, నేతాజీ కాలనీ పోస్టులను ఓపెన్ కేటగిరి(ఓసీ), ఎస్‌సీ కాలనీ కేంద్రం ఎస్‌టీ రోస్టర్, బర్మ స్ట్రీట్‌లో బీసీ-బీ, రాణీనగర్-6 కేంద్రాన్ని ఈడబ్ల్యూఎస్‌కు, వెంకటేశ్వర్ నగర్ బీసీ సీ రోస్టర్ పాయింట్లుకు కేటాయించామన్నారు. నిర్దేశిత కేటగిరీల వారే ఆయా కేంద్రాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసీ రోస్టర్లకు సంబంధించి అన్ని సామాజిక వర్గాల వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంత శారదానగర్‌లో ఉన్న తమ కార్యాలయంలోనే దరఖాస్తు సమర్పించాలన్నారు.

దరఖాస్తులను పరిశీలిస్తున్న అర్బన్ సీడీపీఓ అనురాధ

అనంత గ్రామీణంలో ఏడు పోస్టులు

అనంత గ్రామీణ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఏడు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆ ప్రాజెక్టు సీడీపీఓ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఖాళీలు, రోస్టర్ వివరాలు ఇలా.. ఓసీలకు ఎంపీపీఎస్, లింగనపల్లి, కురుగుంట-1, ఎంపీయూపీఎస్ బీసీకాలనీ, మన్నీల-1 ఈడబ్ల్యూఎస్‌కు, వికలాంగుల కాలనీ-2 ఎస్సీఏ, బిందెల కాలనీ బీసీడీ కేటాయించారు. ఈనెల 31లోపు తమ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలన్నారు. అనంత నగరం శారదానగర్‌లో అనంత గ్రామీణ ఐసీడీఎస్ కార్యాలయం ఉందన్నారు.

మహారాష్ట్ర డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ ఆర్బిట్రేటర్, అనంతపురము
డి.ఆర్.సి. 88/2025

మెసర్స్: ధనలక్ష్మి శ్రీనివాసన్ చిట్‌ఫండ్స్ (ఆంధ్ర) ప్రైవేట్ లిమిటెడ్, అనంతపురము. ...డిస్‌ప్యూటెంట్

వర్సెస్

యస్.ఆర్యాబేగం మరియు ఇతరులు ...అపోనెంట్స్

అపోనెంట్ 2, 3, 4 మరియు 6కి నోటీసు

2. జి.ఆర్.వి.వసంత కుమారి, భర్త ఇమ్మానియేల్, వయస్సు : 57 సం॥లు, ఉద్యోగి ప్రభుత్వ ఉపాధ్యాయులు, హౌస్‌వైఫ్, రాయదుర్గం, నివాసం : డోర్ నెం : 11-1-7, సాయి టవర్స్‌ఎదురుగా, సిరి హాస్పిటల్ దగ్గర, అరవింద నగర్, అనంతపురము.
3. కె.రామాంజనేయులు, తండ్రి : కె.అంజినప్ప, వయస్సు : 46 సం॥లు, ఉద్యోగి : AR పోలీస్ కానిస్టేబుల్, ప్లాటూన్-1, డి.పి.ఓ ఆఫీసు, అనంతపురం, నివాసం : డోర్ నెం : 1-97, గ్రామం, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా.
4. యం.ప్రసాద్, తండ్రి : జి.నాగన్న, వయస్సు : 55 సం॥లు, ఉద్యోగి : పి.హెచ్. మేస్త్రీ మున్సిపల్ కార్పొరేషన్, అనంతపురం, నివాసం : డోర్ నెం : 27-818, అంబేడ్కర్ నగర్, అనంతపురం.
6. కే.దివాకర్ రెడ్డి, తండ్రి : కె.గోవింద రెడ్డి, వయస్సు : 51 సం॥లు, నివాసం : డోర్ నెం : 2-674, గవర్నమెంటు బాయ్స్ హాస్టల్ దగ్గర, మూర్తి మండపం, బుక్కపట్నం, శ్రీ సత్యసాయి జిల్లా.

డిస్‌ప్యూటెంట్, డిస్‌ప్యూట్ దాఖలు చేసిన ARC 85,903/- ల బాకీ నిమిత్తంగా వేయబడిన పై డిస్‌ప్యూట్‌లో 2, 3, 4 మరియు 6కి అపోనెంట్లు హాజరు కావలసిన తేది 07-01-2026 తేదిన హాజరు అయిన మీరు ఉదయం 11.00 గంటలకు ఉప రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ O/o ది జిల్లా రిజిస్ట్రార్, డోర్.నెం. 6-3-134, 1వ అంతస్తు, రామ్‌నగర్, అనంతపురంలో హాజరు కావలెను. లేనిచో మీరు హాజరుకాకపోయినచో డిస్‌ప్యూట్‌ మీ పరోక్షమున తీర్మానించబడును.

By order of Deputy Registrar of Chits O/o of the District Registrar, Registration and Stamps Dept, D.No. 6-3-134, 1st Floor, Ram Nagar, Ananthapuramu

శుభోదయం.. క్రీస్తు జన్మదినం

మత ప్రబోధకులతో కలిసి క్రిస్మస్ కేక్ కోస్తున్న కలెక్టర్ నిశాంత్‌కుమార్, తెదేపా జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌బాబు

ఏసు జననం నాటకం ప్రదర్శిస్తున్న మదనపల్లె విద్యార్థులు

రాయచోటి, మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు క్రైస్తవ సోదరులు సిద్ధమయ్యారు. ఇందుకుగాను వారం రోజుల ముందు నుంచే జిల్లావ్యాప్తంగా చర్చిలను ముస్తాబు చేశారు. రంగు రంగుల విద్యుత్తు దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. క్రీస్తు జననానికి సూచికగా ధగధగలాడే స్టార్లు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి నుంచి స్తుతి గీతాలు ఆలపిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ● రాయచోటిలోని కలెక్టరేట్‌లో ముందస్తు క్రిస్మస్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ మత ప్రబోధకులు, తెదేపా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబుతో కలిసి కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొని క్రిస్మస్ కేక్ కోశారు. అనంతరం విశ్వాసులకు పంచి పెట్టారు. జిల్లాలోని క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఇనాయితుల్లా, తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, పాస్టర్లు, విశ్వాసులు పాల్గొన్నారు.

త్వరితగతిన రహదారుల పనులు

రాయచోటి, న్యూస్‌టుడే: జిల్లాలో రహదారుల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ అధికారుల ఆయన బుధవారం నిర్వహించారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, నాబార్డు నిధులతో చేపట్టిన రహదారుల పనులు నాణ్యత పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పల్లె పండగ-1, 2 కార్యక్రమాల్లో చేసే వాటినీ నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని సూచించారు. ఎన్‌హెచ్-440, ఎన్‌హెచ్-40, రాయచోటి రింగ్ రోడ్డు పనుల పైనా త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

ఏజెంట్లు మోసం చేయాలని చూస్తే ఇక కుదరదు

రాయచోటి, న్యూస్‌టుడే: గల్ఫ్, ఇతర దేశాలకు పంపే మోసపూరిత ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ హెచ్చరించారు. రాయచోటి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్ట్ ఫిర్యాదుల పరిష్కార, వలసదారుల సౌకర్య కేంద్రాన్ని ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఉపాధి, ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య జిల్లా నుంచి ఎక్కువగా ఉంటున్నందున ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాస్‌పోర్ట్‌ల తనిఖీలో ఆలస్యం కాకుండా ఉంటుందని, విదేశీ వలసదారుల వివరాల నమోదుతో పాటు సహాయ కార్యక్రమాలు అందించనున్నట్లు వివరించారు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వలసదారులు, విదేశాల్లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులూ ఫిర్యాదు చేయొచ్చని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన) ఎం.వెంకటాద్రి, డీఎస్పీ ఎం.ఆర్.కృష్ణమోహన్, ఎస్‌బీ సీఐ రాజారమేష్, పి.వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పాస్‌పోర్ట్ ఫిర్యాదుల పరిష్కార కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డీఐజీ కోయ ప్రవీణ్.. చిత్రంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఫ్చ్.. లక్ష్యం చేరలేదు

రిజిస్ట్రేషన్ ఆదాయంలో చివరన కడప | వసూళ్ల వృద్ధి సాధించిన అన్నమయ్య జిల్లా

ఈనాడు, కడప: రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం(ఏప్రిల్ 1) నుంచి నవంబరు వరకు లక్ష్యాల సాధనలో వైఎస్సార్ కడప జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలో చిట్టచివరన నిలవాల్సి వచ్చింది. అదే సమయంలో అన్నమయ్య జిల్లా మాత్రం లక్ష్యాన్ని చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాలు లక్ష్యాలను మించి ఆదాయం సమీకరించగా కడప 25, అన్నమయ్య 21 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. స్థిరాస్తి వ్యాపార లావాదేవీలు, ఆన్‌లైన్ సేవలు, స్లాట్ బుకింగ్, ఆటో మ్యుటేషన్ వంటి సంస్కరణలతో రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగినప్పటికీ.. ఆశించినంతగా లక్ష్యాన్ని సాధించలేకపోయాయి.

రాష్ట్రంలో జిల్లాల స్థానం
వైఎస్సార్ కడప 25, అన్నమయ్య 21

కడప లక్ష్యం: రూ. 203.78 కోట్లు..
ఆదాయం: రూ.191.04 కోట్లు(93.75%)

అన్నమయ్య లక్ష్యం: రూ. 128.04 కోట్లు..
వసూళ్లు: రూ. 128.60 కోట్లు(100.44%)

గత ఏడాది ఇదే సమయానికి కడప రూ. 170.90 కోట్లు పొందింది. గతంతో పోలిస్తే ఈసారి 11.79% పెరిగింది.

అన్నమయ్యలో గత ఏడాది రూ. 95.81 కోట్లు వసూలవ్వగా.. ఈ సారి వృద్ధి కనిపించింది.

● పారదర్శక సేవలకు చర్యలు

◆ రిజిస్ట్రేషన్ సేవలు మరింత పారదర్శకంగా, ప్రజానుకూలంగా అమలయ్యేలా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

◆ తమ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలును పర్యవేక్షించాలని, పట్టణ- గ్రామీణ ప్రాంతాల్లో ఆటో మ్యుటేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.

◆ రిజిస్ట్రేషన్లపై ప్రజాభిప్రాయం మెరుగుపడేలా జిల్లా రిజిస్ట్రార్లతో నిరంతరం సమీక్షలు నిర్వహించాలని సూచించింది.

◆ జిల్లా రిజిస్ట్రార్లతో సమన్వయం చేసుకుని 22ఏ జాబితాలను క్రమం తప్పకుండా నవీకరించాలని ఆదేశించింది.

◆ పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, మోసాలకు సంబంధించిన కేసులను సమీక్షించి వాటిని సమయానికి పరిష్కరించేలా జిల్లా రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించింది.

◆ వాట్సప్ గవర్నెన్స్ వ్యవస్థను పర్యవేక్షించి రిజిస్ట్రేషన్ పత్రాలు అందేలా చూడాలని స్పష్టం చేసింది.

◆ రిజిస్ట్రేషన్లపై ప్రభావం చూపుతున్న భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది.

◆ ఆన్‌లైన్, ప్రజాహిత సేవలపై అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించింది.

◆ రిజిస్ట్రేషన్ సేవల్లో జాప్యాన్ని నివారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రెవెన్యూ వసూళ్లపై సమీక్ష సందర్భంగా సూచించింది.

కోదండ రామా మనసా స్మరామి

రామయ్య సన్నిధిలో పారాయణం చేస్తున్న వేద పండితులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: పవిత్ర ధనుర్మాసంలో భాగంగా ఆరో రోజైన బుధవారం మహిమాన్విత ఒంటిమిట్ట కోదండ రామాలయంలో అధ్యయనోత్సవాల పూజలు ఆద్యంతం భక్తి శ్రద్ధలతో సాగాయి. రంగ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సుమన్నత పీఠంపై కొలువుదీరిన సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రుత్వికులు రుగ్వేదం, యజుర్వేదం, సామ వేదం, అధర్వణ వేదాలను పారాయణం చేశారు. సందర్శకులు పురుషోత్తముడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

100 ఏళ్ల చదువులమ్మ ఒడి

ఆ బడి వేల మందికి విద్యాబుద్ధులు నేర్పింది. మంచి పౌరులుగా తీర్చిదిద్దింది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. వంద సంవత్సరాలుగా ఈ క్రతువును నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉంది. అదే నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ● 1926లో ప్రారంభమైన ఈ చదువులమ్మ ఒడి 2026తో శత వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఇందుకు సంబంధించిన వేడుకలను జనవరి 11న ఘనంగా నిర్వహించేందుకు ప్రస్తుత ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.కృపానందం, యాజమాన్య కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ● ప్రారంభంలో ఈ విద్యాలయాన్ని మూర్తయ్య బడి, పాత బడి అని పిలిచేవారు. ● ఇప్పటి వరకు దాదాపు 5,190 మంది ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. ● ఇక్కడ ఓనమాలు నేర్చిన పలువురు ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, నందలూరు**

నేర్పు.. ఓర్పుతోనే బతుకు బిడ్డా

ఒక మనిషికి ఒక చేప ఇస్తే ఒక రోజుకే ఆహారం.. అదే చేపలు పట్టడాన్ని నేర్పితే జీవితాంతం ఆహారం.. ఇదే సూక్తిని తన బిడ్డకు నేర్పుతున్నట్లుంది యూరోపియన్ కూట్‌గా పిలిచే ఈ పక్షి. స్థానికంగా నామాల కోడిగా పిలుస్తుంటారు. ఇవి శీతాకాలంలో మన ప్రాంతాలకు వచ్చి ఆవాసం ఏర్పరచుకుంటాయి. నీళ్లలోనే గూడు కట్టుకుంటాయి. గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి. సంతానోత్పత్తి తర్వాత పిల్లలు ఎగరడం ఆరంభించగానే తిరిగి వెళ్తాయి. ఓ తల్లి పక్షి తన పిల్లకు ఆహారం వేట సాగించే విషయమై సంభాషిస్తున్నట్లు కనిపించిన ఈ దృశ్యాలు కడప నగర సమీపంలోని చెరువులో 'ఈనాడు' కెమెరాకు చిక్కాయి. **- ఈనాడు, కడప**

చోదకా.. చలానాలు ఎన్నో తెలుసా!

మకోసం

లక్కిరెడ్డిపల్లె, కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: రహదారి భద్రతా నియమాలతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వాహన చోదకులపై రవాణా శాఖ అధికారులు చలానాలు విధిస్తుంటారు. వీటి గురించి తెలుసుకునేందుకు కొందరు వాహనదారుల్లో అవగాహన కొరవడుతోంది. పరివాహన్ వెబ్‌సైట్‌లో తెలుసుకునే వెసులుబాటు ఉంది. అందుకుగాను http://parivahan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇ-చలాన్ పేమెంట్‌పై క్లిక్ చేస్తే అందులో వాహనం నంబరు కనిపిస్తాయి. రవాణా శాఖతో పాటూ పోలీసులు నమోదు చేసిన చలానా వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయో..? తెలుసుకుంటే పేమెంట్ ఆప్షన్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

కడప వాసి వాహనానికి హైదరాబాద్‌లో పోలీసులు వేసిన చలానా

● పోకున్నా.. చలానా హైదరాబాదేశారు: కడప నగరం అల్మాస్‌పేటకు చెందిన పీరా అనే వ్యక్తి తన నాలుగు చక్రాల వాహనాన్ని గత ఆరు మాసాల నుంచి ఇంటి వద్దే ఉంచారు. అయినా ఈ నెల 12న హైదరాబాద్‌లో రహదారి నిబంధనలు ఉల్లంఘించారంటూ అతని వాహనం పేరిట పోలీసులు చరవాణికి చలానా పంపారు. సుల్తాన్ బజార్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందున జరిమానా చెల్లించాలని అందులో పేర్కొన్నారు. దీంతో పీరా కంగుతిన్నాడు. విషయమై పోలీసులను ఆశ్రయిస్తే.. సదరు నంబరుతో వేరే వాహనం తిరుగుతుందని చెప్పడం గమనార్హం.

ప్రజలే బురుజు నిర్మాతలు



సాధారణంగా రాజ్యం రక్షణ కోసం కోటలు, కాపలాకు బురుజులను రాజులు నిర్మిస్తుంటారు. అందుకు భిన్నంగా ప్రజలే నిర్మించుకున్న బురుజు కలికిరి- కలకడ ప్రధాన మార్గంలోని పెద్దఎల్లంపల్లె సమీపంలో ఇప్పటికీ కనిపిస్తుంటుంది. రైతులు పండించే ధాన్యాన్ని బలవంతంగా తీసుకెళ్లేందుకు, పన్నుల వసూలు కోసం గతంలో పాలించిన కొందరు నవాబులు తమ భటులను పంపేవారు. వీరు ప్రజలతో కిరాతకంగా వ్యవహరించేవారు. ఈ క్రమంలో భటుల రాకను దూరం నుంచే గుర్తించేందుకు వీలుగా ప్రజలు బండరాళ్లతో ఈ బురుజు నిర్మించుకున్నట్లు పెద్దలు చెబుతుంటారు. అదే సమయంలో శత్రువులు, దోపిడీదారులు గ్రామంపై దాడి చేయకుండా కాపలాగా ఉండేందుకు గ్రామస్థులు ఈ బురుజుపై విల్లుబాణాలు ధరించి, రాళ్లతో నిరంతరం కాపలా ఉంటూ రక్షణగా నిలిచేవారంటారు. **- న్యూస్‌టుడే, కలికిరి**

ఆరు రాష్ట్రాలకు సంకేపల్లె సపోట

కొండాపురం మండలం పెన్నానది ఒడ్డున ఉన్న గ్రామం సంకేపల్లె. ఇక్కడ సుమారు 3 వేల ఎకరాల్లో సపోట తోటలను రైతులు సాగు చేస్తున్నారు. పంట దిగుబడి జనవరిలో ప్రారంభమై మే నెల చివరి వరకు(ఐదు నెలల పాటు) ఉంటుంది. నాణ్యమైన, రుచికరమైన పండ్లుగా ఇక్కడి కాయలకు పేరు. దీంతో కొనుగోలుకు వ్యాపారులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. సీజన్‌లో రోజూ 50- 60 టన్నుల వరకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, కేరళ రాష్ట్రాలకు ప్రత్యేక వాహనాల్లో కాయలను ఎగుమతి చేస్తారు. అయినప్పటికీ కాయలకు తగిన గిట్టుబాటు ధర ఉండటం లేదని రైతులు చెబుతున్నారు. **- న్యూస్‌టుడే, కొండాపురం**

నిబంధనలు పాటించకుంటే లైసెన్స్‌ల రద్దు

మదనపల్లె గ్రామీణ, ములకలచెరువు, న్యూస్‌టుడే: టమాట రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెట్‌లలో 15 కిలోల క్రేట్‌ల విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత తెలిపారు. మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో ఆమె బుధవారం పర్యటించారు. రైతులు, మండీ యజమానులు, వ్యాపారులతో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా జాక్‌పాట్ రద్దు చేసినట్లు చెప్పారు. నిబంధనలు పాటించకుంటే వ్యాపారుల లైసెన్స్‌లు రద్దుచేస్తామని హెచ్చరించారు. మార్కెట్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివరాం, వైస్ ఛైర్మన్ ఆంజనేయులు ఆమెతో చర్చించారు. కార్యక్రమంలో ఆ శాఖ ఆర్జేడీ రామాంజనేయులు, డీడీ లావణ్య, ఈఈ సుబ్బారెడ్డి, డీఈ మేఘనాథ్, ఏడీ త్యాగరాజు, మార్కెట్ యార్డు కార్యదర్శి, సహాయ కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

రైతులతో మాట్లాడుతున్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత

● రైతులకు ఇబ్బందులు కలగనీయొద్దు: మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత ములకలచెరువు మార్కెట్ యార్డునూ తనిఖీ చేశారు. మార్కెట్‌లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, వేలం పాటలు పూర్తయిన వెంటనే నగదు చెల్లించేలా చూడాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏడు కొలువులు కాదని ఎస్సై అయ్యారు

చిన్నగొట్టిగల్లు, న్యూస్‌టుడే: శాంతిభద్రతలను పరిరక్షించడం.. ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయడం ఆ యువకుడి లక్ష్యం. అందుకుగాను ఇతర ఉద్యోగాలు వచ్చినా సంతృప్తి చెందలేదు. చివరకు అనుకున్న మేరకు ఎస్సైగా కొలువుదీరారు రాజా పవన్‌కుమార్. కలకడకు చెందిన ఈ యువకుడి తల్లిదండ్రులు రాణి, వెంకటరమణ. ముగ్గురు అక్కలు. మూడెకరాల వ్యవసాయ భూమే జీవనాధారం. తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని చిన్ననాటి నుంచి కళ్లారా చూస్తూ పెరిగారు పవన్. జేఎన్‌టీయూఏ నుంచి బీటెక్(ఈసీఈ) పూర్తిచేశారు. ఆ వెంటనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించారు. జీతం బాగున్నా సంతృప్తి కనిపించలేదు. ప్రజలకు సేవ చేయాలన్న తన లక్ష్యం కోసం కష్టించి సాధించారు.

రాజా పవన్ కుమార్

● వరుస కట్టిన ఉద్యోగాలు: చదువు పూర్తికాగానే మూడు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు పవన్. తొలుత ఎలాంటి శిక్షణ లేకుండానే 2022లో ఆదాయ పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించారు. తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ)లో హవాల్దార్‌గా, కుప్పం కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా, 2023లో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పొందారు. గుర్రంకొండ మండలంలో ఆరు నెలలు విధులు నిర్వహించారు. అదే ఏడాది ఎస్సై నియామక ప్రకటన విడుదలవ్వడంతో పట్టుదలతో చదివి అనుకున్నది సాధించారు. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో పీఎస్సైగా శిక్షణ పూర్తిచేసుకోగా ఇటీవల చిన్నగొట్టిగల్లులో తొలి పోస్టింగ్ పొందారు.

మహిళలు.. బీసీలకు తెదేపా పెద్దపీట

రాజంపేట పార్లమెంట్ కార్యవర్గం ఎన్నిక

ఈనాడు, కడప: తెదేపా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. ఇందులో మొత్తం 42 మందికి అవకాశం కల్పించగా.. మొదటి నుంచి పార్టీకి వెన్నెముకగా నిలిచిన వెనుకబడిన వర్గాలు, మహిళలకు పెద్దపీట వేసింది. మైనార్టీలకు ప్రత్యేక స్థానం కల్పించింది. కార్యవర్గంలో మహిళలు 11 మంది, బీసీలు 12 మంది, మైనార్టీలు 8 మంది ఉండటం ఇందుకు నిదర్శనం. రాజంపేట పార్లమెంట్‌లో పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె, రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా సమాన ప్రాతినిధ్యం తెదేపా కల్పించింది. ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులుగా తొమ్మిది మంది చొప్పున అవకాశం కల్పించింది. వీరితో పాటు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, మీడియా సమన్వయకర్త, సామాజిక మాధ్యమ సమన్వయకర్తను ప్రత్యేకంగా నియమించింది.

రూ. కోట్లున్నా.. రోడ్లకు తూట్లేనా!

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: హార్సిలీ హిల్స్.. ఆంధ్రా ఊటీగా పేరొందిన ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. ఇక్కడికి సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తుంటారు. కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగ వేళ కొండ పైకి వీరి తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఎండల తీవ్రత పెరిగేకొద్దీ ఆ సంఖ్యా పైపైకి వెళ్తుంటుంది. ఇలాంటి సమయంలో రాకపోకలకు కీలకమైన ఘాట్ రోడ్డు దుస్థితి కలవరపరుస్తోంది. ఇటుగా ప్రయాణాన్ని పర్యాటకులకు పరీక్షగా మారుస్తోంది.

అభివృద్ధికి నోచుకోని బి.కొత్తకోట మండలం హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డు ఇదే

ప్రారంభం కాని హార్సిలీహిల్స్ ఘాట్ రోడ్డు పనులు

ప్రయాణానికి భయం భయం

● కాండ్లమడుగు నుంచి కొండపై వరకు ప్రమాదకరమైన మలుపులతో కూడిన తొమ్మిది కిలోమీటర్ల రహదారి దట్టమైన అటవీ ప్రాంతం గుండా సాగుతుంది.

● గత ఎనిమిదేళ్లుగా అధికారులు నిర్వహణను విస్మరించారు. దీంతో గుంతలు పడ్డాయి.

● ఎగువ ప్రాంతం నుంచి వాన నీరు వచ్చి ఘాట్ రోడ్డుపై వచ్చి పడటంతో కొన్నిచోట్ల కోతకు గురైంది. ముఖ్యంగా గంగోత్రి చెరువు వద్ద రహదారి దెబ్బతింది. కొన్నిచోట్ల గుంతల కారణంగా వాహనాలు అదుపు తప్పుతున్నాయి.

● ఘాట్ రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెరిగాయి.

● మలుపుల్లో ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించడానికి సాధ్యం కావడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

● మలుపుల్లో దెబ్బతిన్న రక్షిత గోడను మళ్లీ నిర్మించలేదు.

● కాండ్లమడుగు నుంచి మొగసాలమర్రి వరకు ఉన్న నాలుగు కిలోమీటర్ల రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా దెబ్బతింది.

మూలుగుతున్న నిధులు

హార్సిలీహిల్స్ ఘాట్ రోడ్డు అభివృద్ధి, మరమ్మతు పనులపై గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. రహదారులు, భవనాల శాఖ ఈ పనులకు టెండర్ల ప్రక్రియను ఆరు నెలల క్రితం చేపట్టింది. అయినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఈ విషయమై మదనపల్లె ర.భ.శాఖ డీఈ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. టెండర్ల ప్రక్రియను ఇప్పటికే చేపట్టి గుత్తేదారునికి బాధ్యతలు అప్పగించామన్నారు. పనులు త్వరగా ప్రారంభించి పర్యాటకుల రాకపోకలకు వీలుగా ఘాట్ రోడ్డును అభివృద్ధి చేస్తామని తెలిపారు.

(c) eenadu

ఆర్‌జీయూకేటీ ఆర్‌కె వ్యాలీ జట్టు జయకేతనం

గెలుపు సంబరంలో ఎస్‌బీఎస్‌వైఎం జట్టు

విజయం సాధించిన శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ క్రీడాకారులు

రెండో సూపర్ ఓవర్‌లో గెలుపొందిన కేఓఆర్‌ఎం డిప్లొమా జట్టు

గెలుపొందిన మేధా కళాశాల బృందం

యువ జోరు.. పరుగుల హోరు

EENADU SPORTS LEAGUE 2025

కడప క్రీడలు, న్యూస్‌టుడే : యువ క్రికెటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ఆర్‌జీయూకేటీ ఆర్‌కె వ్యాలీ జట్టు పది ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్‌కు 19.2 సగటున పరుగులు చేసింది. అలాగే మరో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్లకు దారి తీయగా అందులో కేఓఆర్‌ఎం డిప్లొమా జట్టు గెలుపొందింది. కడప నగర శివార్లలోని కేఎస్ఆర్‌ఎం, కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానాల్లో జరుగుతున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (ప్రజెంట్స్) ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2025 క్రికెట్ పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. స్టార్ ఆఫ్ ది క్రికెటర్లుగా స్పందన్‌రాజు, మహేంద్ర, అజిత్‌నంద నిలిచారు.

ఎస్‌బీఎస్‌వైఎం విజయభేరి

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన అన్నమాచార్య డిప్లొమా కళాశాల (కడప) జట్టు పది ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. జట్టులో జయచంద్ర 22 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్‌బీఎస్‌వైఎం (మైదుకూరు) కళాశాల జట్టు 8.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 95 పరుగులు చేసి గెలుపొందింది. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసుకున్న అజిత్‌నంద బ్యాటింగ్ లోనూ రాణించి అజేయంగా 34 పరుగులు (24 బంతులు, 5 ఫోర్లు) చేశాడు. మరో బ్యాటర్ ముని పవన్ 24 పరుగులతో రాణించాడు. ఎస్ బీఎస్‌వైఎం కళాశాల జట్టు 9 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.

ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ బ్యాటింగ్ అదుర్స్

ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. ఆ జట్టు పది ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. జట్టులో మహేంద్ర అజేయంగా 67 పరుగులు (28 బంతులు, 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షణ్ముక సాయి అజేయంగా 35 పరుగులు (11 బంతులు, 5 ఫోర్లు), హస్నేన్ పీర 35 పరుగులు (18 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్స్) చేసి పరుగుల సునామీ సృష్టించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల (కడప) జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 47 పరుగులు మాత్రమే చేసింది. ఆర్‌కే వ్యాలీ జట్టు 145 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ కళాశాల జట్టు ఘన విజయం

శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థరెడ్డి జూనియర్ కళాశాల (మదనపల్లె) జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టాప్ మైండ్ (పేస్) జూనియర్ కళాశాల (ప్రొద్దుటూరు) జట్టు పది ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. జట్టులో ప్రకాశం 25 పరుగులు చేశాడు. శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ కళాశాల జట్టు 7 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి గెలుపొందింది. జట్టులో రెడ్డి వజిల్ 15 పరుగులు చేశాడు. శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ కళాశాల 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

రెండో సూపర్ ఓవర్‌లో కేఓఆర్‌ఎం డిప్లొమా జట్టు విజయ కేతనం

కేఓఆర్‌ఎం డిప్లొమా కళాశాల(కడప)-సీబీఐటీ డిప్లొమా కళాశాల (ప్రొద్దుటూరు) జట్ల మధ్య అత్యంత ఆసక్తికరంగా క్రికెట్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సీబీఐటీ జట్టు 9.2 ఓవర్లలో 74 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో సురేష్ 27 పరుగులు చేశారు. కేఓఆర్‌ఎం బౌలర్లు వినయ్, గుణశేఖర్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం కేఓఆర్‌ఎం బ్యాటింగ్ చేసి పది ఓవర్లలో 74 పరుగులే చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. తొలి సూపర్ ఓవర్‌లో కేఓఆర్‌ఎం జట్టు 3 పరుగులు చేయగా, సీబీఐటీ జట్టు కూడా 3 పరుగులే సాధించడంతో రెండో సూపర్ ఓవర్ ఆడించారు. సీబీఐటీ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 5 పరుగులు సాధించగా కేఓఆర్‌ఎం జట్టు 3 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది.

Title Sponsor
Dhanik Bharat Educational Institutions
— The Lloyd Group Initiative —
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Beverage Partner
CMR SHOPPING MALL The joy of life
Regional Sponsor
MITS DEEMED TO BE UNIVERSITY www.mits.ac.in MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner ఈనాడు.నెట్
TV Partner ETV BHARAT ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

ఎస్‌ఆర్‌ఐటీ విజయం

శ్రీ చైతన్య జూనియర్ కళాశాల (కడప) జట్టు పది ఓవర్లలో 92 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో ఆనంద్ 20 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌ఐటీ డిప్లొమా కళాశాల (ప్రొద్దుటూరు) బౌలర్లు చెన్నప్ప 3 వికెట్లు తీసుకోగా స్పందన్‌రాజు ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల జట్టు బ్యాటింగ్ చేసి 7.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి గెలుపొందింది. జట్టులో స్పందన్‌రాజు అజేయంగా 52 పరుగులు (26 బంతులు, 3 సిక్సర్లు, 6 ఫోర్లు) చేశాడు. మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌ఐటీ డిప్లొమా జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ ఆఫ్ ది డే

స్పందన్‌రాజు

మహేంద్ర

అజిత్‌నంద

★ రేపటి మ్యాచ్‌లు (26-12-2025): జూనియర్ మెన్స్ (KSRM గ్రౌండ్): ★ ఉదయం 7.30 గంటలకు: ప్రభుత్వ జూనియర్ కళాశాల x SBSYM ఇంటర్ కళాశాల, మైదుకూరు. ★ ఉదయం 10 గంటలకు: శ్రీ కృష్ణారెడ్డి సిద్ధార్థరెడ్డి జూనియర్ కళాశాల, మదనపల్లె x శ్రీ విద్య జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు. ★ మధ్యాహ్నం 1 గంటకు: శ్రీ సాయి సిద్ధార్థ జూనియర్ కళాశాల, మదనపల్లె x మేధ జూనియర్ కళాశాల, మైదుకూరు. ★ సీనియర్ మెన్స్ (KORM): ★ ఉదయం 7.30 గంటలకు: SBVR డిగ్రీ కాలేజి, బద్వేలు x ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజి, కడప. ★ ఉదయం 10 గంటలకు: పి.రామిరెడ్డి మెమోరియల్ కాలేజి, ఫార్మసీ, కడప x MJRA ఇంజినీరింగ్ కాలేజి, పీలేరు. ★ మధ్యాహ్నం 1 గంటకు: SBSYM డిగ్రీ కాలేజి, మైదుకూరు x నిర్మల కాలేజి ఆఫ్ ఫార్మసీ, కడప.

హోరాహోరీ పోరులో మేధా కళాశాల విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన మేధా కళాశాల (మైదుకూరు) జట్టు పది ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 108 పరుగులు చేసింది. జట్టులో ధనుష్ కోటి 43 పరుగులు (4 ఫోర్లు, 1 సిక్స్), సంజీవ్ 31 పరుగులు (5 ఫోర్లు) చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పీవీఎస్ఆర్‌ఎం జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. జట్టులో తేజేశ్వర్‌రెడ్డి 19 పరుగులు చేశాడు. మేధా కళాశాల బౌలర్లలో తాహీర్ 2 వికెట్లు తీసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో మేధా కళాశాల జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

గెలిచిన సంతోషంలో ఎస్‌ఆర్‌ఐటీ జట్టు

1 నుంచి అదనపు లోడుపై రాయితీ రద్దు

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే : విద్యుత్తు శాఖలో ఇళ్లకు వాడే అదనపు విద్యుత్తుకు అవసరమైన అదనపు డిపాజిట్ చెల్లింపుపై ప్రభుత్వం ఇచ్చే రాయితీ జనవరి 1 నుంచి రద్దు కానుందని ఎస్ఈ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. గతంలో వినియోగదారులు ఇళ్లకు వాడే విద్యుత్తుకు కొంత వరకే డిపాజిట్ చెల్లించారన్నారు. నిర్దేశించిన విద్యుత్తు కంటే ప్రస్తుతం అదనంగా వాడుతున్నారన్నారు. అదనపు విద్యుత్తుకు అవసరమైన అదనపు డిపాజిట్ చెల్లింపునకు ఈ నెలాఖరు వరకే ప్రభుత్వం గడువు ఇచ్చిందని తెలిపారు. అందువల్ల అదనపు డిపాజిట్‌ను వెంటనే చెల్లించి రాయితీ పొందాలని ఎస్ఈ కోరారు.

దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు: ఆయన ప్రభువైన క్రీస్తు లూకా: 211
షెకీనా వారి క్రిస్మస్ శుభాకాంక్షలు
ఆరాధన సమయం ఉదయం 7 గం॥ నుండి 9.30 గం॥ల వరకు మరియు 10.00 గం॥ల నుండి 12.00 గం॥ల వరకు
పాస్టర్. అరుల్ అరసు సీనియర్ పాస్టర్, ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్
షెకీనా మినిస్ట్రీస్
కె.బి. లేఅవుట్, తిరుపతి. ఫోన్: 98483 16115

SHRIRAM Finance
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలకు పరిపాలనా కార్యాలయం: డి.నెం.3-6-478,4వ అంతస్తు, ఆనంద్ ఎస్టేట్ లిబర్టీ రోడ్డు, హిమాయత్‌నగర్, హైదరాబాద్ - 500029, వెబ్‌సైట్: www.shriramfinance.in, బ్రాంచ్ కార్యాలయము: డి.నెం.1-747, 2వ అంతస్తు, తిరుపతి టు మదనపల్లి రోడ్డు, పీలేరు, అన్నమయ్య జిల్లా - 517214

లాంఛనంగా స్వాధీనతా ప్రకటన

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తరువాత ఎన్‌సిఎల్‌టి బెంచ్-2 చెన్నై తేది: 09.11.2022 వారి ఆదేశాలతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30.11.2022 ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పునకు ఆమోదము లభించినది) ఈ కంపెనీ కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిష్టరు కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడి వారి **రిజిష్టరు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది.**

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002(యాక్ట్ 54 ఆఫ్ 2002) ప్రకారం శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ (SCUF) యొక్క అధీకృత అధికారి సదరు చట్టంలోని 13(12)కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్ మెంట్) రూల్స్ 2002 నందలి రూలు 3 ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ఋణగ్రహీత ఈ క్రింది తెలిపిన ప్రకారం బకాయి సొమ్ము మొత్తంను చెల్లించ వలసినదిగా క్రింద ఉదహరించినబడిన తేదీన డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

బకాయి సొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున సదరు చట్టంలోని సెక్షన్ 13(4)తో అనుబంధమైన సదరు రూల్స్ నందలి రూలు8 ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ దిగువ పేర్కొన్న ఆస్తిని **ది.18.12.2025** న లాంఛనంగా స్వాధీనం చేసుకోవడమైనదని ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేడమైనది.

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా:
1) **ఎస్.అలీ,** తండ్రి ఎస్.చిన్నమస్తాన్, నివాసం: డి.నెం.4-700/1, రైల్వే గేట్ వీధి, పీలేరు గ్రామం & మండలం -517214, అన్నమయ్యజిల్లా
2) **షేక్ లిజ్‌హత్,** భర్త ఎస్.అలీ, డి.నెం.4-700/1, రైల్వే గేట్ వీధి, పీలేరు గ్రామం & మండలం -517214, అన్నమయ్యజిల్లా
3) **ఎస్.జుబేదా బీ,** భర్త ఎస్.నానే సాహెబ్ నివాసం: డి.నెం.4-700/1, రైల్వే గేట్ వీధి, పీలేరు గ్రామం & మండలం -517214, అన్నమయ్యజిల్లా
4) **ఎస్.మలయ్య,** తండ్రి ఎస్.జయన్న, బిజినెస్, నివాసం:డి.నెం.1-279, కావలిపల్లి, పీలేరు గ్రామం & మండలం - 517214, అన్నమయ్య జిల్లా

డిమాండ్ నోటీసు ప్రకారం బకాయి సొమ్ము: రూ.48,21,907/- (నలభైఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు మాత్రమే)
ఋణమొత్తం: రూ.15,00,000/- (పదహైదు లక్షల రూపాయలుమాత్రమే)
ఋణ ఖాతా నెంబరు : PILERTF2001140006
డిమాండ్ నోటీసు తేది: 18.09.2025 స్వాధీనం తీసుకున్న తేది: 18.12.2025

స్థిరాస్తుల వివరములు
అన్నమయ్యజిల్లా, (మునుపటి చిత్తూరు జిల్లా), పీలేరు సబ్ జిల్లా, పీలేరు మండలం, పీలేరు గ్రామ పంచాయతీ మరియు గ్రామలెక్కదాఖలా, వార్డునెం.4, రైల్వేగేట్ వీధి, రెసిడెన్షియల్ ఏరియా, సర్వేనెం.294-ఎ1లోని అసెస్‌మెంట్ నెం.7021 డి.నెం. 4-850 (పాత డి.నెం.4-700) లోని ఇల్లు. హద్దులు: తూర్పు: మస్తాన్ సాహెబ్ ఇల్లు, పడమర: అలియా భక్ష్ ఇల్లు, ఉత్తరం: వీధి ఇల్లు, దక్షిణం: హరీష్ ఇల్లు. ఈ హద్దుల మధ్య తూర్పు నుండి పడమర: 16అ. లేదా 4.880మీ. మరియు ఉత్తరం నుండి దక్షిణం: 40అ. లేదా 12.200 మీ. వెరశి 71.11 చ.గ. స్థలం మరియు ఇందున నిర్మించిన ఆర్.సి.సి. బిల్డింగ్ గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోర్‌తో సహా. ఒక్క ఫ్లోరు యొక్క విస్తీర్ణం 640 చ.అ. హెచ్.ఎస్.సి. నెం.1681, 7535 మరియు అన్ని ఫిక్చర్లు మరియు అనుబంధాలతో సహా.

సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా (**SFL**) అధీకృత అధికారి పైన పేర్కొబడిన స్థిరాస్తులను ఋణగ్రహీతల నుండి లాంఛనముగా స్వాధీనత తీసుకొనడమైనది. ఈ నోటీసు తర్వాత ఏ వ్యక్తికి విక్రయించుట గాని, ట్రాన్స్‌ఫర్ చేయుట గానీ, లీజు లేదా తనఖా ఆస్తులను దారి మళ్ళించుటకు గానీ **SFL** వారి లిఖితపూర్వక అనుమతి లేకుండా చేయరాదు.

ప్రదేశం: పీలేరు సం/- అధీకృత అధికారి,
తేది: 18.12.2025 శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

పోలీసు క్రీడా పోటీల విజేతలకు అభినందనలు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : మూడు రోజులపాటు రాయచోటిలో జరిగిన పోలీసు క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన మదనపల్లె సబ్ డివిజన్ పోలీసు సిబ్బందికి బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ క్రీడా పోటీల్లో సబ్ డివిజన్ నుంచి 30 మంది సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొని బహుమతులు అందుకున్నారన్నారు. మహమ్మద్, నటరాజ బృందం బాస్కెట్‌బాల్ విన్నర్స్‌గా, సర్కిల్ సీఐ రవినాయక్ బృందం కబడ్డీలో, పెద్దతిప్పసముద్రం ఎస్ఐ పరమేశ్‌నాయక్ బృందం వాలీబాల్ పోటీల్లో రన్నర్స్‌గా నిలిచాయన్నారు. అలాగే వ్యక్తిగత విభాగంలో 4×100 రిలేలో రెండో స్థానం, ముదివేడు పోలీస్ స్టేషన్ బ్రహ్మేష్ 100 మీటర్లు, 200 మీటర్లు, హైజంప్, లాంగ్ జంప్, జావెలిన్‌త్రో పోటీల్లో ప్రతిభ చూపినట్లు తెలిపారు. డిస్కస్‌త్రో పోటీల్లో రామ్మోహన్‌నాయక్, మహిళా విభాగం శశికళ, శ్రీలత, లత, సునీత పతకాలు సాధించారన్నారు. వీరిలో మదనపల్లె శక్తి బృందం కానిస్టేబుల్ శశికళ జనవరి 19 నుంచి 23 వరకు పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జరిగే ఆల్ ఇండియా పోలీస్ మీట్‌లో హ్యాండ్‌బాల్ పోటీలకు అన్నమయ్య జిల్లా తరపున ఎంపికైందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను డీఎస్పీతో పాటు మదనపల్లె రెండో పట్టణ సీఐ రాజారెడ్డి, సర్కిల్ సీఐ రవినాయక్, ఎస్ఐలు రహిముల్లా, అన్సర్‌బాషా అభినందించారు.

క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన పోలీసు సిబ్బందితో డీఎస్పీ మహేంద్ర

పోటీల్లో బి.కొత్తకోట విద్యార్థి సత్తా

బి.కొత్తకోట, న్యూస్‌టుడే : జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో బి.కొత్తకోట విద్యార్థి పి.నవదీప్‌రెడ్డి మూడో బహుమతిని గెల్చుకున్నారు. బుధవారం రాయచోటిలో జరిగిన కార్యక్రమంలో షీల్డ్ మెడల్, ప్రశంసా పత్రాలతోపాటు రూ.2,000ను జిల్లా విద్యాశాఖాధికారి చేతుల మీదుగా నవదీప్‌రెడ్డి అందుకున్నాడు. విద్యార్థి స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి మూడో స్థానంలో నిలవడంపై ఎంఈఓలు ఆర్.రెడ్డిశేఖర్, భీమేశ్వరాచారి, హెచ్ఎం భువనేశ్వరి, గైడ్ టీచర్ శివారెడ్డిలు అభినందించారు. ఇటీవల జరిగిన పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి వక్తృత్వ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బహుమతి అందుకున్నాడు.

ప్రశంసాపత్రం, జ్ఞాపిక చూపిస్తున్న నవదీప్‌రెడ్డి

జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థినులు

బి.కొత్తకోట, న్యూస్‌టుడే : జిల్లా స్థాయిలో ఈ నెల 27న జరగనున్న ఉద్యోగ అవకాశాల ప్రదర్శన పోటీలకు నలుగురు బి.కొత్తకోట ఆదర్శ ప్రభుత్వ విద్యాలయం విద్యార్థినులు ఎంపికయ్యారు. బుధవారం బి.కొత్తకోట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఉద్యోగ అవకాశాల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఇందులో పి.హరిణి, జి.కార్తీక, పి.స్వాతి, టి.సాయిసింధూలు జిల్లా పోటీలకు వెళ్లనున్నట్లు ఆదర్శ విద్యాలయం ప్రిన్సిపల్ లీసానందిని ఎంఈఓ-1 ఆర్.రెడ్డిశేఖర్‌లు తెలిపారు.

వైకుంఠ ఏకాదశికి పగడ్బందీగా ఏర్పాట్లు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే : వైకుంఠ ఏకాదశికి పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఎస్పీ మహేంద్ర పేర్కొన్నారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 29 రాత్రి నుంచి 30 తేదీల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లపై అధికారులు, ఆలయ కమిటీ, ధర్మకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని, ఇబ్బంది లేకుండా దైవ దర్శనం చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించాలన్నారు. తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు పరిసరాలు శుభ్రం చేయాలన్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు, వాహనాల మార్గాలను మార్పు చేయాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పురపాలక, రెవెన్యూ, పోలీసులు, దేవాదాయ శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్తు శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో శ్రీవెంకటరమణస్వామి దేవాలయ ఛైర్మన్ నవీన్‌కుమార్, పట్టణ సీఐలు మహమ్మద్‌రఫీ, రాజారెడ్డి, డిప్యూటీ తహసీల్దారు వెంకటస్వామి, అగ్నిమాపక కేంద్ర అధికారి శివప్ప, దేవాదాయశాఖ ఈవో వెంకటరమణ, విద్యుత్తుశాఖ ఏడీఈ హరికుమార్, ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఎస్పీ మహేంద్ర

తెదేపా పార్లమెంట్ కార్యవర్గం ఏర్పాటు

ఈనాడు, కడప : తెదేపా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. ఇదివరకే అధ్యక్షుడిగా రాయచోటికి చెందిన సుగవాసి ప్రసాద్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా మదనపల్లెకు చెందిన పఠాన్ ఖాదర్ ఖాన్ నియమితులయ్యారు. తాగా ప్రకటించిన తెదేపా జిల్లా కార్యవర్గలో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలకు చెందిన వారికి చోటు దక్కింది. వారి వివరాలు ఇవి.. తెదేపా రాజంపేట ఉపాధ్యక్షులుగా డి.హరిప్రసాద్ నాయుడు (పీలేరు), పి.సోమశేఖర్ (పుంగనూరు) ఎస్.ముంతాజ్ (పుంగనూరు), తలారి రాధ (మదనపల్లె), పి.చంద్రమోహన్‌రెడ్డి (తంబళ్లపల్లె), కార్యనిర్వాహక కార్యదర్శిగా కంబాల రాణెమ్మ (పీలేరు), ఆర్.బాబు (పీలేరు), పి.రెడ్డెప్ప (పుంగనూరు), కె.నాగమల్లప్ప (తంబళ్లపల్లె), ఎం.గంగాదేవి (తంబళ్లపల్లె), అధికార ప్రతినిధులుగా ఎం.వి.పురుషోత్తంరెడ్డి (పీలేరు), గడ్డం కవిత (పుంగనూరు), షేక్ మహమ్మద్ రఫీ (మదనపల్లె), ఎ.విజయమ్మ (మదనపల్లె), ఎం.మౌలా సాబ్ (తంబళ్లపల్లె), కార్యదర్శులుగా ఎస్.చంద్రమోహన్ (పీలేరు), గడ్డం అంజమ్మ (పీలేరు), ఎస్.ప్రవీణ్ (పుంగనూరు), ఎం.సుధాకర్‌రెడ్డి (మదనపల్లె), మహమ్మద్ ఆసిఫ్ మస్తాన్ (తంబళ్లపల్లె), కోశాధికారిగా పి.ఏలుమలై (పుంగనూరు), మీడియా సమన్వయకర్త ఎం.సేతుపతి (మదనపల్లె) నియమితులయ్యారు.

సౌత్ జోన్ హాకీ పోటీలకు ఎంపిక

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : సౌత్ జోన్ హాకీ పోటీలకు మదనపల్లె ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ రామలింగారెడ్డి తెలిపారు. ఈ నెల 20వ తేదీన కలికిరి జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జరిగిన అంతర కళాశాల హాకీ పోటీల్లో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్న టి.తరుణ్‌రెడ్డి, సి.హిమేశ్‌రెడ్డి ప్రతిభ కనబరిచారు. దీంతో వారిని సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక చేశారు. వీరు త్వరలో జేఎన్‌టీయూఏ జట్టు తరపున సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ రాంమోహన్‌రెడ్డి, అధ్యక్షుడు నాగమల్లారెడ్డి, డైరెక్టర్ రామలింగారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాయుడు, ఈసీఈ విభాగం హెచ్‌ఓడీ వెంకటవరప్రసాద్, విజయభాస్కర్‌నాయుడు, పీడీలు సురేంద్రబాబు, జబీవుల్లా, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

విద్యార్థులతో కళాశాల డైరెక్టర్ రామలింగారెడ్డి, ప్రిన్సిపల్ పి.రాయుడు తదితరులు

దారి సమస్య పరిష్కారానికి చర్యలు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే : ఎన్‌హెచ్ 71పై పొలాలకు దారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి పేర్కొన్నారు. కొత్తవారిపల్లె, పోతబోలు పంచాయతీకి చెందిన రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు దారి సమస్యతోపాటు, ఈ ప్రాంతంలోని వంక వెళ్లే మార్గంలో రహదారి నిర్మాణం చేపట్టడంతో పొలాలపైకి నీరు వస్తోందని రైతులు గత వారం రోజుల కిందట ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ సమర్పించారు. దీనిపై సబ్ కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంక నీరు వెళ్లేందుకు రహదారిపై కల్వర్టు నిర్మాణానికి జాతీయ రహదారుల శాఖకు ప్రతిపాదనలు పెడతామన్నారు. పొలాలకు దారి విషయమై దస్త్రాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, జలవనరుల శాఖ ఏఈ బాబురాజేంద్రప్రసాద్, మండల సర్వేయరు సుబ్రహ్మణ్యం, వీఆర్వో ప్రవీణ్, గ్రామ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.

మదనపల్లె ఒకటో డిపోకు కొత్త సీఐ

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే : మదనపల్లె ఆర్టీసీలోని 1వ డిపోకు కొత్త సీఐగా జి.ధనుంజయ్ నియమితులయ్యారు. ఆయన పీలేరు డిపోలో సీఐగా పనిచేస్తూ. . ఇక్కడికి బదిలీ అయ్యారు. సుమారు రెండేళ్లుగా డిపోకు సీఐతో సహా ఎస్టీఐ లేకపోవడంతో వాహనాలు, సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడింది. సమస్యను డీపీటీఓకు వివరించడంతో కొత్త సీఐను డిపోకు కేటాయించారు.

గుంతలపేటలో స్వామిత్వ సర్వే

రామసముద్రం, న్యూస్‌టుడే : రామసముద్రం గ్రామపంచాయతీలోని గుంతలపేటలో భూసమస్య కారణంగా స్వామిత్వ సర్వే రెండు రోజుల కిందట నిలిచిపోయింది. జడ్పీటీసీ మాజీ సభ్యుడు శివశంకర్, బాధితులు సమస్యను అధికారులకు విన్నవించడంతో బుధవారం డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ ఆధ్వర్యంలో యాథావిధిగా సర్వే చేపట్టారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ నరేంద్ర, గ్రామ సర్వేయర్లు, కార్యదర్శి మునస్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.

హంద్రీ-నీవా జలాలతో తంబళ్లపల్లె చెరువులు నింపాలి

బి.కొత్తకోట, న్యూస్‌టుడే : హంద్రీ-నీవా జలాలతో తంబళ్లపల్లె నియోజకవర్గంలోని చెరువులు నింపాలని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. బి.కొత్తకోట మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఎంపీ మాట్లాడుతూ కుప్పంతో సమానంగా తంబళ్లపల్లెకు ప్రాధాన్యం ఇచ్చి చెరువులకు నీరు విడుదల చేయాలని కోరారు. తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముదివేడు రిజర్వాయరును పూర్తి చేయించాలన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి మాట్లాడారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో షామియానాలను వేసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి వైకాపా నాయకులు ఏర్పాట్లు చేసుకోగా అధికారులు అభ్యంతరం తెలిపారు. అలాగే ఇక్కడే వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు మధ్యాహ్న భోజనం తినేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో మండల పరిషత్తు సమావేశం హాలులోనే ఎంపీ, ఎమ్మెల్యేలు వినతులను స్వీకరించారు. స్థానిక ఎంపీపీ రాధ, జడ్పీటీసీ సభ్యుడు రామచంద్ర, ఎంపీడీఓ అబ్దుల్ షుకూర్, మాజీ ఎంపీపీ పాగొండ ఖలీల్, నాయకులు ప్రదీప్‌రెడ్డి, ఫయాజ్, చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మదనపల్లె డీఎస్పీ మహేంద్ర పోలీసులను ఆదేశించారు. బుధవారం మదనపల్లె ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఈ ఏడాదిలో జరిగిన నేరాలపై పోలీసు సిబ్బందితో సమీక్ష నిర్వహించి చోరీలు, రికవరీలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ రౌడీషీటర్లు, గంజాయి ముఠాలపై, పాత నేరస్తుల ప్రవర్తనపై నిఘా ఉంచాలన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకటో పట్టణ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు నిత్యం కౌన్సెలింగ్ ఇవ్వాలని సీఐ మహమ్మద్‌రఫికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అన్సర్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES
BUSINESS OFFER
మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

కడప, ఈనాడు ప్రక్కన, ఆలంఖాన్‌పల్లెలో సుకున్ ఫర్నిచర్స్‌లో పనిచేయుటకు ఆటోడ్రైవర్స్, అసిస్టెంట్ మేనేజర్ లేడీస్ కావలెను. 10th పాస్. ✆ 9949237857

ప్రముఖ కంపెనీలో ఫుడ్ డెలివరీ జాబ్స్, డ్రైవర్స్ కార్ & బైక్ నడుపుటకు అర్జెంటుగా కావలెను. Ph: 8978670153.

JOBS
Openings for Software Jobs in top IT Companies any back ground. Yadav Consultancy, Hyd. ✆ 8977798554, 7337391862.

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ॥ 350/- మాత్రమే
Contact:
KDP: 9989997626 8008514248
PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

మదనపల్లె

•మదనపల్లె • పీలేరు • తంబళ్లపల్లె

ముందస్తు క్రిస్మస్ వేడుకలు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : పట్టణ శివారు ప్రాంతం అమ్మచెరువుమిట్టలోని వెలుగు ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పాఠశాలలో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ లీనాకుమారి క్రిస్మస్ పర్వదినం ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యార్థులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కులమతాలకు అతీతంగా నేడు వెలుగు పాఠశాలలో కేకు కోసి క్రిస్మస్ పండగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని కార్యదర్శి ఉదయ్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అనంతరం చిన్నారులు నృత్యాలతో అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు వృద్ధాశ్రమం కన్వీనర్ భాగ్యలక్ష్మి, వార్డెన్ స్వీటీ, సుజాత, గీత తదితరులు పాల్గొన్నారు.

వేడుకల్లో వెలుగుపాఠశాల విద్యార్థులు

ప్రార్థనా మందిరాల ముస్తాబు

క్రిస్మస్‌ను పురస్కరించుకుని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లోని ప్రార్థనా మందిరాలను ముస్తాబు చేశారు. చర్చి ఆవరణల్లో ప్రత్యేక విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. రంగు రంగుల్లో స్టార్‌లను ఏర్పాటు చేశారు. బాలఏసు బొమ్మల కొలువు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గురువారం జరిగే క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లు పాస్టర్ల పర్యవేక్షణలో జరిగాయి. **- న్యూస్‌టుడే, బృందం**

మదనపల్లె అర్బన్ : జేసీఎం ప్రార్థనా మందిరం

కలికిరిలో సీఎస్ఐ చర్చి

పీలేరు : ఎస్ఏఎల్‌సీ చర్చి

పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే : మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి తిరుమల డిమాండు చేశారు. బుధవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నోఏళ్లుగా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులను 50 ఏళ్ల వయసు పైబడిందనే కారణంతో తొలగించడం అన్యాయమన్నారు. అక్రమ తొలగింపుపై ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ తరుపున కోర్టును ఆశ్రయించామన్నారు. కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు లక్ష్మి, పార్వతి, కృష్ణవేణి, అలివేలు, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

వసతులు కల్పించక.. నిర్మాణాలు పూర్తవ్వక

కాలనీల్లో కనిపించని రోడ్లు

పీలేరు, న్యూస్‌టుడే : గత వైకాపా సర్కారు పేదలకు జగనన్న కాలనీలంటూ గుట్టల్లో పట్టాలు ఇచ్చి ఆరేళ్లు పైబడుతున్నా.. ఇప్పటికీ 63 శాతం ఇళ్లు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. అందులో మౌలిక వసతులు విద్యుత్తు, తాగునీరు, రోడ్ల సౌకర్యం లేక నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. వైకాపా నాయకులు తమకు అనుకూలమైన వారికి మైదాన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు ప్లాట్లు ఇచ్చి మిగిలిన పేదలకు మాత్రం గుట్టల్లో ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిట్ట ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుంటున్నా కనీసం ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు సరైన మార్గం లేదు. దారులు ఎగుడు దిగుడుగా ఉండటంతో నిర్మాణాలు పూర్తి కావడం లేదని స్థానికులు అంటున్నారు.

రోడ్డులేని ఏపీఐఐసీ-I లేఅవుట్‌లో నిర్మాణాలు

రూ.4 కోట్లతో ప్రతిపాదనలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరగకపోవడానికి ప్రధాన కారణం మౌలిక వసతులు లేవని గ్రహించి నీరు, రోడ్లు, విద్యుత్తు ఏర్పాటు చేసేందుకు సర్వే చేశాం. రూ.4 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ప్రతిపాదనలు పంపి ఆర్నెళ్లు గడుస్తున్నా నిధులు మంజూరు కాలేదు. దీనిపై అధికారుల సమీక్షా సమావేశాల్లో కోరుతున్నాం. మంజూరైతే పనులు ప్రారంభిస్తాం.

- రమణయ్య, డీఈ, గృహనిర్మాణశాఖ, పీలేరు

63 శాతం మాత్రమే పూర్తి

పీలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైకాపా ప్రభుత్వం 11,446 మందికి పట్టాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేసినా ఇప్పటికీ కేవలం 63 శాతం మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. 7,215 లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. లబ్ధిదారులు వివిధ కారణాలతో నిర్మాణాలు చేయకపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. పీలేరు మండలంలో మాత్రం 43.78 శాతం మాత్రమే పూర్తయ్యాయి.

పీలేరు నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణ వివరాలు

మండలం	మంజూరైనవి	పూర్తయిన శాతం
గుర్రంకొండ	914	81.51
కంభంవారిపల్లె	1323	81.85
కలకడ	1027	78.67
పీలేరు	4718	43.78
కలికిరి	1627	67.60
వాల్మీకిపురం	1839	76.94

లక్ష్మీజనార్దనుడికి ప్రత్యేక పూజలు

రామసముద్రం, న్యూస్‌టుడే : రామసముద్రంలోని లక్ష్మీజనార్దన స్వామి ఆలయంలో బుధవారం ధనుర్మాస పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

జిల్లా అధ్యక్షుడిని కలిసిన నాయకులు

వాల్మీకిపురం, న్యూస్‌టుడే : తెదేపా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రసాద్ బాబుని బుధవారం రాయచోటిలో వాల్మీకిపురం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్, జడ్పీటీసీ మాజీ సభ్యుడి వల్లిగట్ల వెంకటరమణ, ఏఎంసీ డైరెక్టర్, జనసేన నాయకుడు ప్రభాకర్, తెదేపా నాయకులు రామకృష్ణ, ప్రసాద్, మల్లయ్య, హరినాథ్, వెంకటరమణ జిల్లా అధ్యక్షుడిని కలిసిన వారిలో ఉన్నారు.

అధికారులు సచివాలయాల్లో అందుబాటులో ఉండండి

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే : అధికారులు సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ఆదేశించారు. బుధవారం మండలంలోని చీకలబైలు పంచాయతీ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలపై విచారించారు. ఆలస్యం లేకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల సమస్యలు లేకుండా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వరగా చర్యలు తీసుకోవాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా సర్పంచి ప్రభాకర్, కార్యదర్శి బాలాజీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శుద్ధజలం అందించడమే లక్ష్యం

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : పట్టణంలోని ప్రజలందరికీ శుద్ధ జలం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని 6వ వార్డు గొల్లపల్లె, సంతగేటు వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో రూ.21 లక్షలతో ఏర్పాటు చేసిన రెండు శుద్ధ జల కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు శుద్ధజలం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే స్విచ్ఛాఫ్ చేసి శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించి.. కుళాయిని తిప్పి బిందెలకు నీరు పట్టారు. అలాగే ఇదే ప్రాంతంలో రూ.25 లక్షలతో చేపట్టనున్న కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రెడ్డెప్పనాయుడు కాలనీలో ఎస్వీఎల్ పాఠశాల సమీపాన రూ.5.07 లక్షలతో చేపట్టనున్న మురుగు కాలువ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీలోని సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్ ప్రమీల, డీఈఈ శ్రావణి, 6వ వార్డు కౌన్సిలర్ ప్రసాద్, నాయకులు సిమెంటు రమణ, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

గొల్లపల్లెలో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

పీలేరులో విద్యార్థుల రక్తదానం

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే : రక్తదానం చేసి అవసరార్థులను ఆదుకోవాలని పీలేరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నాగబాలాజి పేర్కొన్నారు. బుధవారం స్థానిక లయన్స్ క్లబ్ నూతన ఆసుపత్రి భవనంలో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పీలేరుకు చెందిన సీఎన్ఆర్ డిగ్రీ కళాశాల, చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ శిబిరంలో సభ్యులు వెంకట సురేశ్, శ్రీనివాసులురెడ్డి సహా 48 మంది విద్యార్థులు రక్తదానం చేశారని నిర్వాహకులు తెలిపారు. కార్యదర్శి విజయ్‌భాస్కర్‌రెడ్డి, మహేశ్, శశిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ నిర్వాహకులు

పాస్‌పోర్టు పోయినది

సగినాల చంద్రశేఖర్ S/o సగినాల వెంకటనారాయణ Age-45 తట్టివారిపల్లె (వి), అంగళ్ళు (పోస్ట్), కురబల కోట మం. అన్నమయ్య జిల్లాలో నివాసం ఉంటున్నాను నాకు సంబంధించిన పాస్‌పోర్టు నెం : **X8350939** తిరుపతి పాస్‌పోర్టు ఆఫీస్ నుండి జారీచేయబడినది. పై తెలిపిన పాస్‌పోర్టు 05-10-2025 తేదిన హౌస్ సిఫ్ట్ చేస్తున్నపుడు దారిపోయినది. సంబంధించిన పాస్‌పోర్టు ఎవరికైన దొరికిన యెడల క్రింది చిరునామాకి చేర్చగలరని ప్రార్థిస్తున్నాను

సగినాల చంద్రశేఖర్,
సెల్ నెం 9989043502
తట్టివారి పల్లె, అంగళ్ళు

వాల్మీకిపురం మార్కెట్ కమిటీ కార్యదర్శి సస్పెన్షన్

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ సునీత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాల్మీకిపురం టమాటా మార్కెట్‌లో రైతుల నుంచి టమాటా కొనుగోలులో అక్రమాలు జరిగాయి. వీటిపై కలెక్టర్ నివేదిక ఆధారంగా అతడిని సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో చిత్తూరు జిల్లా ఎస్ఆర్‌పురం మార్కెట్ కమిటీ కార్యదర్శి సునీల్‌ను.. ఇన్‌ఛార్జిగా నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

జాక్‌పాట్ నిషేధించాల్సిందే

గుర్రంకొండ, న్యూస్‌టుడే : స్థానిక వ్యవసాయ టమోట మార్కెట్‌లో రైతులను నష్టం చేకూర్చే జాక్‌పాట్‌ను నిషేధించాలని బుధవారం వాల్మీకిపురం మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నౌషాద్‌అలీ మండీ యజమానులను కోరారు. తెదేపా ప్రభుత్వ పాలనా కాలంలో రైతులు నష్టపోకూడదన్నారు. ఒక బుట్టపై మరో బుట్ట పోసి వేలం పాటలు నిర్వహించడం మానుకోవాలని సూచించారు. మదనపల్లె లాంటి పెద్ద పట్టణంలోనే జాక్‌పాట్ విధానానికి స్వస్తి పలికారని, అదే బాటలో గుర్రంకొండ మండీ యజమానులు నడవాలని కోరారు. అలా పాటించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట పలువురు తెదేపా నాయకులు ఉన్నారు.

నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

కంభంవారిపల్లి, న్యూస్‌టుడే : కాలనీ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని గృహనిర్మాణ శాఖ ఏఈ హరిబాబు అన్నారు. బుధవారం మండలంలోని గర్నిమిట్ట, మోటుపల్లోళ్లపల్లె గ్రామాల్లో కాలనీ ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలు పూర్తి చేస్తే, బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండదన్నారు. సిమెంటు పంపిణీకి సిద్ధంగా ఉందన్నారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

శీతలీకరణ కేంద్రానికి నిధులివ్వాలని తీర్మానం

మాట్లాడుతున్న ఛైర్మన్ పురం రామ్మూర్తి, పక్కన వైస్ ఛైర్మన్ సురేంద్రరెడ్డి

పీలేరు, న్యూస్‌టుడే : పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి తిరుపతి మార్గంలో ఉన్న రెండెకరాల స్థలంలో శీతలీకరణ కేంద్రం (కోల్డ్ స్టోరేజీ) నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పురం రామ్మూర్తి కోరారు. బుధవారం స్థానిక ఆ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో కమిటీ పాలకవర్గం సమావేశం జరిగింది. పలువురు సభ్యులు మాట్లాడుతూ పీలేరు వారపు సంత పక్కన కమిటీకి చెందిన స్థలంలో ప్రభుత్వపరంగా రూ.1.30 కోట్లతో రైతు బజారు నిర్మాణానికి ప్రతిపాదించారన్నారు. ఇందువలన కమిటీకి ఆదాయం పెరగడంతో పాటు రైతులు కూడా తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు విక్రయించుకునేందుకు సౌకర్యంగా ఉంటుందన్నారు. శీతలీకరణ కేంద్రం నిర్మాణానికి సెంట్రల్ మార్కెటింగ్ ఫండు (సీఎంఎఫ్) నిధులు కేటాయించాలని సభ్యులు సమావేశంలో తీర్మానించారు. శీతలీకరణ కేంద్రం వలన ఉల్లి, చింతపండు అందులో నిల్వ చేసుకుని కమిటీకి అద్దెలు చెల్లిస్తారని సభ్యులు చెప్పారు. కార్యక్రమంలో కమిటీ వైస్ ఛైర్మన్ సురేంద్రరెడ్డి, కార్యదర్శి హరినాథ్, సభ్యులు సుబ్బయ్య, కిశోర్ నాయుడు, రవి, కృష్ణమూర్తి, రహంతుల్లా, శివమ్మ, రమాదేవి, సాధన, అమరనాథరెడ్డి పాల్గొన్నారు.

మహారాజ రాజ శ్రీ పుంగనూరు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) వారి కోర్టులో

O.S.NO.424/2019

వాది : ఎస్.ఖైరూన్నా బీ
ప్రతి వాదులు : ఎస్. నారాయణ రెడ్డి మరియు ఇతరులు

6వ ప్రతివాదికి దావా సమను

పి. నాగవేణి W/o యుగంధర్ రెడ్డి D/o లేట్ ఎస్. నారాయణ రెడ్డి సి.టి.ఎం.రోడ్డు, మదనపల్లి టౌన్, అన్నమయ్య జిల్లా.
పై దావాలో మీకు ఎన్ని మార్లు దావా సమన్లు పంపినను తీసుకోనందున కోర్టువారు మీకు పేపరు ద్వారా సమన్సు ఉత్తర్వులు జారీచేసినారు. పై కోర్టులో 02-01-2026న ఉదయం 10.30 గంటలకు నీవు ప్రత్యక్షముగా కాని, న్యాయవాది ద్వారా కానీ హాజరై మీ ఆక్షేపణలను తెలుపుకోనవలసినది. ఇందుకు తప్పినంతట కోర్టువారు నీపై పరోక్షముగా తీర్మాణం చేయబడునని ఇందుమూలముగా తెలియచేడమైనది.

కోర్టు ఉత్తర్వు మేరకు
డా..బి.గురుమూర్తి, M.Sc., LL.B.,P.hD.
న్యాయవాది, పుంగనూరు.

పరస్పర ఒప్పందం

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : మిట్స్ డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (ఏఐ) విభాగం వారు పరిశ్రమ, విద్యా సహకారాన్ని బలోపేతం చేయడానికి బెంగళూరుకు చెందిన వుల్లేమియా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్‌తో బుధవారం అవగాహనా ఒప్పందం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ తెలిపారు. ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సురక్షితమైన డిజిటల్ వ్యవస్థల కోసం కృత్రిమ మేధస్సుతో కూడిన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అవసరం అవుతోందన్నారు. విద్యార్థులు సైబర్ సెక్యూరిటీలో ఏఐ నేర్చుకోవడం ద్వారా ఆధునిక నైపుణ్యాలు పెంచుకోవడం, ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవచ్చన్నారు. అందుకే బెంగళూరుకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిట్స్ ప్రిన్సిపల్, వుల్లేమియా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సీఈఓ చరణ్ గుడివాడ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ పద్మ, సమన్వయకర్త షాయిజ్, విద్యార్థులు పాల్గొన్నారు.


ఒప్పంద పత్రాలను మిట్స్ అధ్యాపకులకు అందజేస్తున్న వుల్లేమియా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ సీఈఓ చరణ్ గుడివాడ

ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన దంపతులు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : గ్రామంలో తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని రామసముద్రం మండలం నారేవారిపల్లెకు చెందిన దంపతులు వాసు, చైతన్య బుధవారం మదనపల్లె సర్కిల్ సీఐ రవినాయక్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తాము ప్రభుత్వ స్థలంలో 40 ఏళ్లుగా పశువుల షెడ్డు ఏర్పాటు చేసుకున్నామన్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన ప్రదీప్‌రెడ్డి ఆ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు తన అనుచరులతో తరచూ దాడులు చేస్తున్నారని వాపోయారు. ఈ నెల 23వ తేదీన అతను తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేసి తమ కుటుంబ సభ్యుల వద్ద ఖాళీ పేపర్లలో సంతకాలు చేయించుకున్నాడని ఆరోపించారు. తమకు ఫోన్ చేసి 15 రోజుల్లో షెడ్డు ఖాళీ చేయాలని, లేకుంటే చంపుతామని బెదిరిస్తున్నారని దంపతులు వాపోయారు. తమకు ప్రదీప్‌రెడ్డి, అతని అనుచరులతో ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఐ గ్రామానికి వచ్చి పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు.

సీఐ రవినాయక్‌కు ఫిర్యాదు చేస్తున్న దంపతులు వాసు, చైతన్య

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించండి

కలకడ, న్యూస్‌టుడే : అధికారులు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని ఎంపీపీ శ్రీదేవి అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తహసీల్దార్ మహేశ్వరిబాయి మాట్లాడుతూ చౌక దుకాణం బియ్యాన్ని వృద్ధులకు ఇంటి వద్దకే చేరుస్తున్నామన్నారు. ఎంపీడీవో భానుప్రసాద్ మాట్లాడుతూ వీఆర్వోలు సచివాలయాలకు హాజరు కావాలన్నారు. ఉద్యాన అధికారి సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాయితీపై మామిడి కాయల కవర్లు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు పురుషోత్తం నాయుడు, ముబారక్, కృష్ణారెడ్డి, ఈశ్వరయ్య, ఎంఈవో మునీంద్ర నాయక్, ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు యశోద తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంపీపీ శ్రీదేవి

అంబేడ్కర్ భవన్‌కు స్థలం కేటాయించరూ..

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే : పీలేరులో అంబేడ్కర్ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధరణికుమార్ డిమాండు చేశారు. బుధవారం జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ సాధికారత అధికారి దామోదర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దొడ్డిపల్లె పంచాయతీ సర్వే నం:1414లోని ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతిపత్రంలో వివరించారు.

కుక్క అడ్డొచ్చి.. వాహనం అదుపు తప్పి

★ ముగ్గురికి తీవ్రగాయాలు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : కుక్క తెచ్చిన అనర్థం ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడి ముగ్గురు గాయపడిన ఘటన వాల్మీకిపురం మండలంలో బుధవారం రాత్రి జరిగింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మేలిపట్లకు చెందిన చిరంజీవి (30) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. అతను బుధవారం వాల్మీకిపురం మండలం బుడిదవేడు గ్రామంలో ఉండే తన సోదరి ప్రభావతి (47) ఇంటికి వెళ్లాడు. రాత్రి చిరంజీవి, అతని అక్క ప్రభావతి, ఆమె కుమారుడు సంతోష్ (19)లు ద్విచక్ర వాహనంపై మేలిపట్లకు బయలుదేరారు. వీరు వాల్మీకిపురం మండలం అయ్యవారిపల్లె వద్దకు వచ్చే సరికి కుక్క అడ్డుగా రావడంతో అదుపుతప్పి పడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ప్రభావతి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. ఆసుపత్రి అవుట్ పోస్టు సిబ్బంది సమాచారాన్ని వాల్మీకిపురం పోలీసులకు తెలియజేశారు.

ఫ్లెక్సీ చించివేత ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే : తెదేపా నాయకులు కట్టిన ఫ్లెక్సీని చించివేయడంతోపాటు జనసేన నాయకుడిని బెదిరించిన ఘటనకు సంబంధించి ఇద్దరు వైకాపా నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ. విష్ణునారాయణ తెలిపారు. నిమ్మనపల్లె మండలం తవలం క్రాస్‌లో కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ్, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషాలతో కూడిన ఫ్లెక్సీని ఈ నెల 21న ఏర్పాటు చేశారు. అదే రోజు రాత్రి వెంకోజిగారిపల్లెకు చెందిన వైకాపా నాయకులు హేమంత్‌కుమార్ తన అనుచరులతో వెళ్లి ఆ ఫ్లెక్సీని చించివేశారు. ఫ్లెక్సీని ఎందుకు చించివేశారని మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు అఫ్రోజ్‌ఖాన్ వైకాపా నాయకులు హేమంత్‌కుమార్‌ను ప్రశ్నించారు. దీనికి ఆగ్రహించిన మండల వైకాపా కన్వీనర్ శ్రీనివాసులురెడ్డి అఫ్రోజ్‌ఖాన్‌ను ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వైకాపా నాయకులు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ. తెలిపారు.

మదరసా విద్యార్థి అదృశ్యం

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే : పీలేరు మండలం వేపులబైలు వద్దనున్న మదరసా నుంచి తమ బిడ్డ అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని ఎస్ఐ లోకేశ్ బుధవారం తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు... కలికిరి మండలం మేడికుర్తి గ్రామానికి చెందిన మస్తాన్‌వల్లి కుమారుడు మహ్మద్ సిద్ధిక్ (16) నాలుగేళ్లుగా ఇక్కడే మదరసాలో ఉన్నాడు. ఈ నెల 13న మదరసా నుంచి కనిపించకుండా పోయారని నిర్వాహకులు తల్లిదండ్రులకు తెలిపారు. వారు వచ్చి చుట్టుపక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

టమాట లోడు వాహనం బోల్తా

ములకలచెరువు, న్యూస్‌టుడే : టమాట లోడుతో వస్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటన బుధవారం సాయంత్రం మండలంలో చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన రైతు టమాటాలను బొలేరో వాహనంలో ములకలచెరువు మార్కెట్‌కు తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో మార్గం మధ్యలో ఆ వాహనం అదుపుతప్పి కదిరి రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో బోల్తా పడింది. దీంతో టమాట కాయలు నేలపాలయ్యాయి. ధరలు అధికంగా పలుకుతుండడంతో రైతు పాడైన కాయలను వదిలేసి మిగిలిన కాయలను మార్కెట్‌కు తరలించారు.

చెల్లాచెదురుగా పడిన టమాటాలు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80080 01768
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

దిగువపల్లెలో ఇళ్ల మధ్య కాలువలు లేక నిలచిపోయిన మురుగు

కాలువలు లేక.. మురుగు పారక

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే : నిమ్మనపల్లె మండలం ముష్టూరు పంచాయతీ దిగువపల్లెలో సిమెంటు కాలువలు లేక మురుగు ఇళ్లవద్దనే నిలిచిపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. 175 కుటుంబాలు ఉన్న గ్రామంలో సుమారు 800 మంది జనాభా జీవిస్తున్నారు. గ్రామంలో మురుగు కాలువలు లేక ఇళ్ల మధ్య నిలుస్తోంది. ఈ కారణంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు కాలువలు నిర్మించాలని విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సిమెంటు రహదారులు, కాలువలు నిర్మించాలని వారు కోరుతున్నారు. దీనిపై నిమ్మనపల్లె మండల పరిపాలన అధికారి రమేశ్‌బాబును సంప్రదించగా గ్రామంలో పరిశీలించి.. సమస్యలను ఎమ్మెల్యే షాజహాన్ దృష్టికి తీసుకెళ్లి మురుగు కాలువలు, సిమెంటు రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు.

ఆర్‌జీయూకేటీ ఆర్‌కె వ్యాలీ జట్టు జయకేతనం

గెలుపు సంబరంలో ఎస్‌బీఎస్‌వైఎం జట్టు

విజయం సాధించిన శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ క్రీడాకారులు

రెండో సూపర్ ఓవర్‌లో గెలుపొందిన కేఓఆర్‌ఎం డిప్లొమా జట్టు

విజేతలుగా నిలిచిన మేధా కళాశాల బృందం

యువ జోరు.. పరుగుల హోరు

కడప క్రీడలు, న్యూస్‌టుడే : యువ క్రికెటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ఆర్‌జీయూకేటీ ఆర్‌కె వ్యాలీ జట్టు పది ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్‌కు 19.2 సగటున పరుగులు చేసింది. అలాగే మరో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్‌కు దారి తీయగా అందులో కేఓఆర్‌ఎం డిప్లొమా జట్టు గెలుపొందింది. కడప నగర శివార్లలోని కేఎస్‌ఆర్‌ఎం, కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానాల్లో జరుగుతున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (ప్రెజెంట్స్) ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2025 క్రికెట్ పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. స్టార్ ఆఫ్ ది క్రికెటర్లుగా స్పందన్‌రాజు, మహేంద్ర, అజిత్‌నంద నిలిచారు.

ఎస్‌బీఎస్‌వైఎం విజయభేరి

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన అన్నమాచార్య డిప్లొమా కళాశాల (కడప) జట్టు పది ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. జట్టులో జయచంద్ర 22 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్‌బీఎస్‌వైఎం (మైదుకూరు) కళాశాల జట్టు 8.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 95 పరుగులు చేసి గెలుపొందింది. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసుకున్న అజిత్‌నంద బ్యాటింగ్ లోనూ రాణించి అజేయంగా 34 పరుగులు (24 బంతులు, 5 ఫోర్లు) చేశాడు. మరో బ్యాటర్ ముని పవన్ 24 పరుగులతో రాణించాడు. ఎస్‌బీఎస్‌వైఎం కళాశాల జట్టు 9 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.

ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ బ్యాటింగ్ అదుర్స్

ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. ఆ జట్టు పది ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. జట్టులో మహేంద్ర అజేయంగా 67 పరుగులు (28 బంతులు, 8 ఫోర్లు, 4 సిక్సులు), షణ్ముక సాయి అజేయంగా 35 పరుగులు (11 బంతులు, 5 ఫోర్లు), హుస్సేన్ పీరా 35 పరుగులు (18 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్స్) చేసి పరుగుల సునామీ సృష్టించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల (కడప) జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 47 పరుగులు మాత్రమే చేసింది. ఆర్‌కే వ్యాలీ జట్టు 145 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ కళాశాల జట్టు ఘన విజయం

శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల (మదనపల్లె) జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టాప్ మైండ్ (పేస్) జూనియర్ కళాశాల (ప్రొద్దుటూరు) జట్టు పది ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. జట్టులో ప్రకాశం 25 పరుగులు చేశారు. శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ కళాశాల జట్టు 7 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి గెలుపొందింది. జట్టులో రెడ్డి వజల్ 15 పరుగులు చేశారు. శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ కళాశాల 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

రెండో సూపర్ ఓవర్‌లో కేఓఆర్‌ఎం డిప్లొమా జట్టు విజయ కేతనం

కేఓఆర్‌ఎం డిప్లొమా కళాశాల(కడప)-సీబీఐటీ డిప్లొమా కళాశాల (ప్రొద్దుటూరు) జట్ల మధ్య అత్యంత ఆసక్తికరంగా క్రికెట్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సీబీఐటీ జట్టు 9.2 ఓవర్లలో 74 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో సురేష్ 27 పరుగులు చేశాడు. కేఓఆర్‌ఎం బౌలర్లు వినయ్, గుణశేఖర్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం కేఓఆర్‌ఎం బ్యాటింగ్ చేసి పది ఓవర్లలో 74 పరుగులే చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. తొలి సూపర్ ఓవర్‌లో కేఓఆర్‌ఎం జట్టు 3 పరుగులు చేయగా, సీబీఐటీ జట్టు కూడా 3 పరుగులే సాధించడంతో రెండో సూపర్ ఓవర్ ఆడించారు. సీబీఐటీ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 5 పరుగులు సాధించగా కేఓఆర్‌ఎం జట్టు 3 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) NECC
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner: ఈనాడు.నెట్
TV Partner: ETV Bharat, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

ఎస్ఆర్ఐటీ విజయం

శ్రీ చైతన్య జూనియర్ కళాశాల (కడప) జట్టు పది ఓవర్లలో 92 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో ఆనంద్ 20 పరుగులు చేశారు. ఎస్ఆర్ఐటీ డిప్లొమా కళాశాల (ప్రొద్దుటూరు) బౌలర్లు చెన్నప్ప 3 వికెట్లు తీసుకోగా స్పందన్‌రాజు ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం ఎస్ఆర్ఐటీ కళాశాల జట్టు బ్యాటింగ్ చేసి 7.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి గెలుపొందింది. జట్టులో స్పందన్‌రాజు అజేయంగా 52 పరుగులు (26 బంతులు, 3 సిక్సులు, 6 ఫోర్లు) చేశారు. మ్యాచ్‌లో ఎస్ఆర్ఐటీ డిప్లొమా జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ స్టార్ ఆఫ్ ది డే

స్పందన్‌రాజు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ స్టార్ ఆఫ్ ది డే

మహేంద్ర

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ స్టార్ ఆఫ్ ది డే

అజిత్‌నంద

★ రేపటి మ్యాచ్‌లు (26-12-2025): జూనియర్ మెన్స్ (KSRM గ్రౌండ్): ★ ఉదయం 7.30 గంటలకు: ప్రభుత్వ జూనియర్ కళాశాల x SBSYM ఇంటర్ కళాశాల, మైదుకూరు. ★ ఉదయం 10 గంటలకు: శ్రీ కృష్ణారెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల, మదనపల్లె x శ్రీ విద్య జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు. ★ మధ్యాహ్నం 1 గంటకు: శ్రీ సాయి సిద్ధార్థ జూనియర్ కళాశాల, మదనపల్లె x మేధ జూనియర్ కళాశాల, మైదుకూరు.
★ సీనియర్ మెన్స్ (KORM): ★ ఉదయం 7.30 గంటలకు: SBVR డిగ్రీ కళాశాల, బద్వేలు x ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, కడప. ★ ఉదయం 10 గంటలకు: పి.రామిరెడ్డి మెమోరియల్ కాలేజీ, ఫార్మసీ, కడప x MJRA ఇంజినీరింగ్ కాలేజీ, పీలేరు. ★ మధ్యాహ్నం 1 గంటకు: SBSYM డిగ్రీ కాలేజీ, మైదుకూరు x నిర్మల కాలేజీ ఆఫ్ ఫార్మసీ, కడప.

హోరాహోరీ పోరులో మేధా కళాశాల విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన మేధా కళాశాల (మైదుకూరు) జట్టు పది ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 108 పరుగులు చేసింది. జట్టులో ధనుష్ కోటి 43 పరుగులు (4 ఫోర్లు, 1 సిక్స్), సంజీవ్ 31 పరుగులు (5 ఫోర్లు) చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పీవీఎస్ఆర్ఎం జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. జట్టులో తేజేశ్వర్‌రెడ్డి 19 పరుగులు చేశాడు. మేధా కళాశాల బౌలర్లలో తాహీర్ 2 వికెట్లు తీసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో మేధా కళాశాల జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

గెలిచిన ఎస్ఆర్ఐటీ జట్టు

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ

సుండుపల్లి, న్యూస్‌టుడే: జాతీయ ఉపాధి హామీ పథకంలో గతేడాది మార్చి ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు జరిగిన పనులపై సామాజిక తనిఖీ బృందాలు పరిశీలించాయి. మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన బహిరంగ చర్చా వేదికలో సామాజిక తనిఖీలో గుర్తించిన లోపాలను అధికారులు వివరించారు. చేసిన పనులపై ఏపీడీల ఆధ్వర్యంలో రూ.44,347 రికవరీకి ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో రాజంపేట, రాయచోటి, మదనపల్లి ఏపీడీలు ఎం.మృత్యుంజయరావు, మధుబాబు, శ్రీనివాసులు, అంబుడ్స్‌మెన్ రమేష్ బాబు, ఏపీవో మాలిక్‌భాష తదితరులు పాల్గొన్నారు.

రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ ఆందోళన

రాజంపేట, న్యూస్‌టుడే: రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐకాస చేపడుతున్న ఉద్యమానికి సంఘీభావంగా బార్‌అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల స్థానిక కోర్టు ఆవరణం నుంచి మార్కెట్, పాత బస్టాండు మీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌కలెక్టర్ హెచ్.ఎస్.భావనకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాజంపేట, రైల్వేకోడూరు బార్‌అసోసియేషన్ అధ్యక్షులు హనుమంతునాయుడు, వెంకటరామరాజు, మాజీ అధ్యక్షులు కొండూరు శరత్‌కుమార్‌రాజు, ఐకాస నాయకులు పాల్గొన్నారు.

★ రైల్వేకోడూరు: అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలంటూ రైల్వేకోడూరులో గత పదకొండు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బుధవారం జేఏసీ నాయకులు ముత్యాల పెంచలయ్య, ఎస్ఎన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. మీడియా విలేకరులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు.

రాజంపేటలో ర్యాలీ చేస్తున్న న్యాయవాదులు

ర్యాలీ చేస్తున్న ఐకాస నాయకులు, విద్యార్థులు

ప్రేమ.. కరుణ.. శాంతి సందేశం

రాయచోటి, న్యూస్‌టుడే: లోక రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని ప్రజలు సంతోషంగా కుటుంబ సభ్యులు కలిసిమెలసి జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఓ ప్రకటనలో తెలిపారు. క్రీస్తు బోధనలు సమాజ శాంతియుత జీవనానికి మార్గదర్శకాలుగా నిలిచాయన్నారు. క్రిస్మస్ పండగ శాంతి, సంతోషం, త్యాగం, కరుణకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రజల జీవితాల్లో క్రిస్మస్ వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

తెదేపా పార్లమెంట్ కార్యవర్గం ఏర్పాటు

ఈనాడు, కడప: తెదేపా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. ఇదివరకే అధ్యక్షుడిగా రాయచోటికి చెందిన సుగవాసి ప్రసాద్ బాబు, ప్రధాన కార్యదర్శిగా మదనపల్లెకు చెందిన పఠాన్ ఖాదర్ ఖాన్ నియమితులయ్యారు. తాగా ప్రకటించిన తెదేపా జిల్లా కార్యవర్గంలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు వారికి కార్యవర్గంలో చోటు లభించింది వారి వివరాలు ఇలా ఉన్నాయి. తెదేపా రాజంపేట ఉపాధ్యక్షులుగా కె.నిషార్ అహ్మద్ (రాయచోటి), ఓ.రంగయ్య (రైల్వేకోడూరు), కొమ్మా శివకుమార్ (రైల్వేకోడూరు), ఎ.నాగమునిరెడ్డి (రాజంపేట)లు నియమితులయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా గంపాల వెంకటరమణ (రాయచోటి), .మమత (రాయచోటి), పి.వాసుదేవరెడ్డి (రైల్వేకోడూరు), చంద్రమౌళి(రాజంపేట), అధికార ప్రతినిధులుగా రమ్యతేజ(రాయచోటి), చింతాపిచ్చల (రాయచోటి), కట్టా ఉమాదేవి (రైల్వేకోడూరు), వి.శివప్రసాద్ (రాజంపేట), కార్యదర్శులుగా ఎం.వెంకటరమణ (రాయచోటి), అబ్దుల్ రహమాన్ షేక్ (రైల్వేకోడూరు), జి.వసంత (రాజంపేట), గంటా గోపాల కృష్ణయ్య(రాజంపేట), కార్యాలయ కార్యదర్శిగా అబ్దుల్ కరీం షేక్ (రాజంపేట), సామాజిక మాధ్యమ సమన్వయకర్తగా నూకల సుబ్రమణ్యం (రైల్వేకోడూరు)లు నియమితులయ్యారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

పుల్లంపేట, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం బోల్తాపడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల అందించిన సమాచారం మేరకు.. మండలంలోని టి.బలిజపల్లెకు చెందిన గుగ్గినేని సిద్దమ్మ(45) సొంత పనుల నిమిత్తం తన కుమారుడు జితేంద్రతో కలిసి ద్విచక్రవాహనంపై రాజంపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వాగువారిపల్లి వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందగా కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ట్యాంకరు కింద పడి వృద్ధురాలి..

రాయచోటి: రాయచోటి పట్టణం సుండుపల్లి మార్గంలోని రాజులకాలనీ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెహరున్నీసా(60) అనే వృద్ధురాలు నీళ్ల ట్యాంకరు కింద పడి మృతి చెందారు. వీధిలో తాగునీళ్లను తీసుకొచ్చిన ట్యాంకరు వద్ద ప్రమాదవ శాత్తు కింద పడడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

పొయ్యిలో పడి..

రామాపురం: ప్రమాదవశాత్తు పొయ్యిలో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని నడింపల్లి ఏకిలపల్లెలో బుధవారం చోటుచేసుకుంది. నెర్సుపల్లి రాములమ్మ(80) అనే వృద్ధురాలు ఇంటి సమీపంలో ఉన్న పొయ్యి దగ్గర నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు నిప్పుల్లో పడడంతో శరీరం అంతా కాలి గాయాలయ్యాయి. వెంటనే కుటుంబీకులు గుర్తించి ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై శివకుమార్ వివరించారు.

40 కిలోల గంజాయి స్వాధీనం!

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట పట్టణం పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను మన్నూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వనీయ సమాచారం. వారి వద్ద నుంచి 40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారం రోజులుగా పోలీసులు గంజాయి విక్రయిస్తున్న వారిపై నిఘా పెట్టడంతో నిందితులు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దాడి ఘటనపై కేసు నమోదు

సుండుపల్లి, న్యూస్‌టుడే: దాడిపై కేసు నమోదు చేశామని బుధవారం పోలీసులు చెప్పారు. మండలంలోని అక్కంపల్లెకు చెందిన హరిత అదేప్రాంతంలో నివాసం ఉంటున్న నాగేశ్వరతో పందుల విషయంపై గొడవపడ్డారు. వారి మధ్య మాటామాటా పెరిగి నాగేశ్వర రాయి విసరడంతో హరిత తలకు గాయమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వివరించారు.

రైలు కింద పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

నందలూరు, న్యూస్‌టుడే: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి నందలూరు రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి(30) గూడ్స్ రైలు కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కష్టపడే వారికి తెదేపాలో గుర్తింపు

రాయచోటి, న్యూస్‌టుడే: తెదేపాను కలిసికట్టుగా పని చేసి బలోపేతం చేయాలని రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు అన్నారు. రాయచోటిలోని తన కార్యాలయంలో బుధవారం వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆయన్ని కలిసి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.

దాతల సహకారం.. అభివృద్ధి పథం

పుల్లంపేట,న్యూస్‌టుడే: దాతల ఆర్థిక సహాయంతోనే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి బాటలో నడుస్తాయని డిప్యూటీ డీఈవో నాగయ్య అన్నారు. బుధవారం పుల్లంపేట మండల పరిధిలోని సీతారాంపేట ప్రాథమిక పాఠశాలకు ఐడీబీఐ బ్యాంకు తరపున రూ.75వేలు విలువ చేసే మౌలిక వసతుల సామాగ్రిని అందజేశారు. కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికోసం దాతలు ముందుకు రావాలన్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న ఉపాధ్యాయిని మాధవిని అభినందించారు.

వినియోగదారులకు మెరుగైన సేవలందించాలి

రాయచోటి, న్యూస్‌టుడే: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు నిరంతరం చర్యలు చేపట్టాలని డీఆర్వో మధుసూదన్‌రావు తెలిపారు. పట్టణంలోని డైట్ కేంద్రంలో బుధవారం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వినియోగదారుల హక్కులు పరిరక్షించడంలో అధికారులు ఎప్పుడూ ముందుండాలన్నారు. డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వారా సమయం ఆదా కావడమే కాకుండా వేగవంతంగా న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వై.సుమతి, డీఈవో డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రజా ఆరోగ్య శాఖ నర్సింగ్ అధికారి శోభలత తదితరులు పాల్గొన్నారు.

వేదికపై డీఆర్వో మధుసూదన్‌రావు, డీఈవో సుబ్రహ్మణ్యం తదితరులు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని లక్కిరెడ్డిపల్లె సీఐ కృష్ణంరాజు నాయక్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో తెదేపా మండల అధ్యక్షుడు యనమల మదన్‌మోహన్, రాష్ట్ర అటవీ శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ రెడ్డెయ్య యాదవ్ నూతనంగా వచ్చిన సీఐని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సీఐ మాట్లాడుతూ పండుగల సమయంలో అందరూ సమానంగా ముందుకు సాగాలన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్

రామాపురం, న్యూస్‌టుడే: మండలంలోని గువ్వలచెరువు తూర్పుబీటు పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రెండు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి రేంజర్ మదన్ మోహన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. బుధవారం అటవీ సిబ్బంది కూంబింగ్ చేస్తుండగా వేపమాను బోటు సమీపంలో కొంత మంది కూలీలు ఎర్రచందనం చెట్లను నరుకుతుండటం గమనించాం. వారిని పట్టుకునేందుకు యత్నించగా వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిలో తమిళనాడుకు చెందిన కన్న బిరాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మిగిలిన ఆరుగురు పారిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

నిందితుడితో అటవీశాఖ సిబ్బంది

భూముల ఆక్రమణలపై కలెక్టర్ ఆగ్రహం

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట మండలం తాళ్లపాక గ్రామానికి చెందిన చెరువు, చెరువుతొట్టి భూములు ఆక్రమణలపై ఈనాడులో చెరువులో ఉల్లంఘనలు అన్న శీర్షికన కథనం మంగళవారం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుకు సంబంధించిన భూములను పూర్తి స్థాయిలో సర్వే చేసి వారం రోజుల్లో నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.

స్పందనకు వందనం

చట్టాలపై అవగాహన అవసరం

గాలివీడు, న్యూస్‌టుడే: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని లక్కిరెడ్డిపల్లె సీఐ కృష్ణంరాజు నాయక్ తెలిపారు. స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
SHRIRAM Finance
రిజిష్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలకు పరిపాలనా కార్యాలయం: డి.నెం.3-6-478,4వ అంతస్తు, ఆనంద్ ఎస్టేట్ లిబర్టీ రోడ్డు, హిమాయత్‌నగర్, హైదరాబాద్ - 500029, వెబ్‌సైట్: www.shriramfinance.in, బ్రాంచ్ కార్యాలయము: డి.నెం.1-747, 2వ అంతస్తు, తిరుపతి టు మదనపల్లి రోడ్డు, పీలేరు, అన్నమయ్య జిల్లా - 517214

లాంఛనంగా స్వాధీనతా ప్రకటన

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తరువాత ఎన్‌సిఎల్‌టి బెంచ్-2 చెన్నై తేది: 09.11.2022 వారి ఆదేశాలతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30.11.2022 ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పునకు ఆమోదము లభించినది) ఈ కంపెనీ కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిష్టరు కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడి వారి రిజిష్టరు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది.

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002(యాక్ట్ 54 ఆఫ్ 2002) ప్రకారం శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ (SCUF) యొక్క అధీకృత అధికారి సదరు చట్టంలోని 13(12)కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్ మెంట్) రూల్స్ 2002 నందలి రూలు 3 ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ఋణగ్రహీత ఈ క్రింది తెలిపిన ప్రకారం బకాయి సొమ్ము మొత్తంను చెల్లించవలసినదిగా క్రింద ఉదహరించినబడిన తేదీన డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

బకాయి సొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున సదరు చట్టంలోని సెక్షన్ 13(4)తో అనుబంధమైన సదరు రూల్స్ నందలి రూలు8 ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ దిగువ పేర్కొన్న ఆస్తిని ది.18.12.2025 న లాంఛనంగా స్వాధీనం చేసుకోవడమైనదని ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేడమైనది.

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా:
1) ఎస్.అలీ, తండ్రి ఎస్.చిన్నమస్తాన్, నివాసం: డి.నెం.4-700/1, రైల్వే గేట్ వీధి, పీలేరు గ్రామం & మండలం -517214, అన్నమయ్యజిల్లా
2) షేక్ లిజ్‌హత్, భర్త ఎస్.అలీ, డి.నెం.4-700/1, రైల్వే గేట్ వీధి, పీలేరు గ్రామం & మండలం -517214, అన్నమయ్యజిల్లా
3) ఎస్.జుబేదా బీ, భర్త ఎస్.నానే సాహెబ్ నివాసం: డి.నెం.4-700/1, రైల్వే గేట్ వీధి, పీలేరు గ్రామం & మండలం -517214, అన్నమయ్యజిల్లా
4) ఎస్.మలయ్య, తండ్రి ఎస్.జయన్న, బిజినెస్, నివాసం:డి.నెం.1-279, కావలిపల్లి, పీలేరు గ్రామం & మండలం - 517214, అన్నమయ్య జిల్లా

డిమాండ్ నోటీసు ప్రకారం బకాయి సొమ్ము: రూ.48,21,907/- (నలభైఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు మాత్రమే)
ఋణమొత్తం: రూ.15,00,000/- (పదహైదు లక్షల రూపాయలుమాత్రమే)
ఋణ ఖాతా నెంబరు : PILERTF2001140006
డిమాండ్ నోటీసు తేది: 18.09.2025 స్వాధీనం తీసుకున్న తేది: 18.12.2025

స్థిరాస్తుల వివరములు
అన్నమయ్యజిల్లా, (మునుపటి చిత్తూరు జిల్లా), పీలేరు సబ్ జిల్లా, పీలేరు మండలం, పీలేరు గ్రామ పంచాయతీ మరియు గ్రామలెక్కదాఖలా, వార్డునెం.4, రైల్వేగేట్ వీధి, రెసిడెన్షియల్ ఏరియా, సర్వేనెం.294-ఎ1లోని అసెస్‌మెంట్ నెం.7021 డి.నెం.4-850 (పాత డి.నెం.4-700) లోని ఇల్లు. హద్దులు: తూర్పు: మస్తాన్ సాహెబ్ ఇల్లు, పడమర: అలియా భక్ష్ ఇల్లు, ఉత్తరం: వీధి ఇల్లు, దక్షిణం: హారీష్ ఇల్లు. ఈ హద్దుల మధ్య తూర్పు నుండి పడమర: 16అ. లేదా 4.880మీ. మరియు ఉత్తరం నుండి దక్షిణం: 40అ. లేదా 12.200 మీ. వెరశి 71.11 చ.గ. స్థలం మరియు ఇందున నిర్మించిన ఆర్.సి.సి. బిల్డింగ్ గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోర్‌తో సహా. ఒక్క ఫ్లోరు యొక్క విస్తీర్ణం 640 చ.అ. హెచ్.ఎస్.సి. నెం.1681, 7535 మరియు అన్ని ఫిక్చర్లు మరియు అనుబంధాలతో సహా.

సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా (SFL) అధీకృత అధికారి పైన పేర్కొబడిన స్థిరాస్తులను ఋణగ్రహీతల నుండి లాంఛనముగా స్వాధీనత తీసుకొనడమైనది. ఈ నోటీసు తర్వాత ఏ వ్యక్తికి విక్రయించుట గాని, ట్రాన్స్‌ఫర్ చేయుట గానీ, లీజు లేదా తనఖా ఆస్తులను దారి మళ్ళించుటకు గానీ SFL వారి లిఖితపూర్వక అనుమతి లేకుండా చేయరాదు.
ప్రదేశం: పీలేరు — సం/- అధీకృత అధికారి,
తేది: 18.12.2025 — శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

EENADU Classifieds

BUSINESS SERVICES

కడప, ఈనాడు ప్రక్కన, ఆలంఖాన్‌పల్లెలో సుకున్ ఫర్నిచర్స్‌లో పనిచేయుటకు ఆటోడ్రైవర్స్, అసిస్టెంట్ మేనేజర్ లేడీస్ కావలెను. 10th పాస్. ✆ 9949237857

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

ప్రముఖ కంపెనీలో ఫుడ్ డెలివరీ జాబ్స్, డ్రైవర్స్ కార్ & బైక్ నడుపుటకు అర్జెంటుగా కావలెను. Ph: 8978670153.

JOBS

Openings for Software Jobs in top IT Companies any back ground. Yadav Consultancy, Hyd. ✆ 8977798554, 7337391862.

ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన
రూ॥ 350/- మాత్రమే
Contact:
KDP: 9989997626
8008514248
PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

రాయచోటి

• రాయచోటి • రాజంపేట • రైల్వేకోడూరు

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

బాధితుడికి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని మంగంపేట, ఓబులవారిపల్లె, చిన్నఓరంపాడు, జీవీపురం, ముక్కావారిపల్లె, గ్రామాల్లో 23 మంది బాధితులకు సీఎం సహాయ నిధి కింద మంజూరురైన 8.60 లక్షల చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పంపిణీ చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఇప్పటికే రూ.3 కోట్ల వరకు సీఎం సహాయ నిధి నుంచి బాధితులకు ఆర్థిక సాయం అందించామన్నారు. వైద్య పరంగా అధికంగా ఖర్చు చేసిన వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. కార్యక్రమంలో ముక్కా వరలక్ష్మీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

జాతీయ రైతు దినోత్సవం

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: అన్నమాచార్య విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రైతుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వీసీ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో వచ్చిన మార్పులను రైతులకు వివరించారు. స్థానిక రైతులతో మాట్లాడి వారి అనుభవాలను, గతంలో పంట సాగు చేసే పద్ధతిపై విద్యార్థులకు తెలిసేలా చేశారు. కార్యక్రమంలో కళాశాల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

నారా లోకేశ్‌ను కలిసిన రమేష్‌బాబు

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పుల్లేల రమేష్‌బాబు తెలిపారు. మంగళగిరిలోని మంత్రి కార్యాలయంలో బుధవారం కలిసి రైల్వేకోడూరు పరిస్థితులను వివరించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చేయూతనివ్వాలని, కార్యకర్తలకు నాయకత్వం నుంచి తోడ్పాటు అందించాలని ఆయనను కోరినట్లు వివరించారు.

హిందూ సమ్మేళనం నేడు

పుల్లంపేట, న్యూస్‌టుడే: పుల్లంపేటలో ఈ నెల 25న సభా క్రీడా ప్రాంగణంలో నిర్వహించే హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. బుధవారం పుల్లంపేటలో ప్రతి ఇంటికి కరపత్రాలు అందించి ప్రచారం చేశారు.

ప్రకటన

మా కక్షిదారు ఎంప్రాడ మైన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాజంపేట వారి తరఫున ఫైనాన్స్ మేనేజర్ కోన ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన సూచనల మేరకు తెలియజేయు ప్రకటన ఏమనగా,

ఎంప్రాడ మైన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ పి.నవీన్ కుమార్‌రెడ్డి గారు రైల్వేకోడూరు నుండి గోవిందంపల్లి ఫ్యాక్టరీ వద్దకు 19-11-2025 తేదీన వెళ్లుతుండగా రిజిస్ట్రార్ దస్తావేజు తేదీ: 20-11-2006 (1997/2006) ఒరిజినల్ దస్తావేజు కనపడకుండా పోయినది. పోలీసులకు దాఖా ఫిర్యాదు చేసినారు. సదరు దస్తావేజు ఎవ్వరికైనా దొరికితే ఎంప్రాడ మైన్స్ అండ్ మినరల్స్ ఆఫీస్, రాజంపేటలో ఇవ్వగలరని ఇందుమూలంగా తెలియచేయడమైనది.

P.S.Alikhan
Advocate, Rajampet.

సమస్యలు విన్నారు.. పరిష్కారం చూపారు

'ఈనాడు' కార్యక్రమానికి విశేష స్పందన
ఫోన్-ఇన్

బాధితుల సమస్యలు ఫోన్ ద్వారా తెలుసుకుంటున్న డీఎస్పీ ఎం.ఆర్.కృష్ణ మోహన్

రాయచోటి, న్యూస్‌టుడే: బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించడమే పోలీసుల విధి అని రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ తెలిపారు. ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఫోన్-ఇన్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫోన్ ద్వారా అందిన సమస్యలను విని సమాధానాలు ఇచ్చారు. కొన్ని సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం చూపారు. రాయచోటి డివిజన్ పరిధిలోనే కాకుండా మదనపల్లె, రాజంపేట డివిజన్ల పరిధిలోని బాధితులు ఫోన్-ఇన్ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. అక్కడి ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేశారు.

ప్రశ్న: పీలేరు పట్టణంలో ఇటీవల వాహనాల సంఖ్య పెరిగింది. ఆర్వోబీ పనులు మూడేళ్లుగా కొనసాగుతున్నాయి. రహదారులు అడ్డదిడ్డంగా తవ్వేశారు. తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసుల సంఖ్య పెంచి సమస్య పరిష్కరించాలి? **- సోమశేఖర్, పీలేరు**

సమాధానం: పీలేరులోని చిత్తూరు, మదనపల్లె మార్గాల్లో రైల్వే భూగర్భ వంతెనల నిర్మాణ పనులు జరగడంతో తరచూ వాహనాల రాకపోకల సమయంలో కొంత సమస్య ఏర్పడుతోంది. ఇప్పటికే ఈ సమస్య పరిష్కారానికి పట్టణ పోలీసు అధికారులతో చర్చించాం. రైల్వే, రహదారుల అధికారులతో మరోసారి చర్చించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటాం.

?: జిల్లా కేంద్రమైన రాయచోటిలో రాత్రి వేళ ద్విచక్ర వాహనదారులు అతివేగంగా నడుపుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కువగా మదనపల్లె, చిత్తూరు, కడప మార్గాల్లోనే అతి వేగంగా నడుపుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి? **- శ్రీనివాసులు, ఉపాధ్యాయుడు**

✓: జిల్లా కేంద్రంలో రాత్రి వేళ గస్తీని పెంచాం. వాహనాలు నడిపే మైనర్లకు తరచూ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు అది చట్ట విరుద్ధమనే విషయాన్ని గుర్తించాలి. రహదారులపై వేగంగా వాహనాలు నడుపుతున్న వారిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకొనేలా స్థానిక పోలీసు అధికారులను ఆదేశించాం.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీల్లో పెనగలూరు మండలం చక్రంపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన వాణి, తిరుమలమ్మ త్రోబాల్ టీంకు ఎంపికవడంతో వారిని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాల కృష్ణ బుధవారం సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

విలువలతో కూడిన విద్య అవసరం

చిన్నమండెం, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే విలువలతో కూడిన విద్యను అభ్యసించడం శాంతి సమాజ స్థాపనకు మార్గదర్శకమని ఉమ్మడి కడప జిల్లా ఉపాధ్యక్షుడు అల్లం రెడ్డెప్పరెడ్డి అన్నారు. మండల పరిధిలోని దిగువగొట్టివీడు, మల్లూరు ఉన్నత పాఠశాలల్లో చిన్నమండెం మానవత సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నైతిక విలువలపై బోధన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యతో పాటు నైతిక విలువలు ఈ దశలోనే అలవరుచుకోవాలన్నారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమిస్తారా!

లబ్ధిదారుడికి చెక్కు అందజేస్తున్న చమర్తి జగన్‌మోహన్‌రాజు

రాజంపేట, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి రాజంపేట జిల్లా కేంద్రం సాధన ఉద్యమంలోకి రావాలని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్‌మోహన్‌రాజు డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. పదవులను అడ్డుపెట్టుకుని రాజంపేటను జిల్లా చేయాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసినందుకే వైకాపాను చిత్తు చేశారని, భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితినే చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

చిట్వేలి విద్యార్థికి ప్రథమ బహుమతి

విద్యార్థికి బహుమతి అందిస్తున్న జిల్లా అధికారులు

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం రాయచోటిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో చిట్వేలి మండలం ఉన్నత పాఠశాల విద్యార్థి మాచిరాజు లిఖితకు జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఆ విద్యార్థికి ప్రశంశా ప్రతంతో పాటు రూ. 5,000 నగదు బహుమతి అందించారు.

రాజంపేట గ్రామీణ: పెనగలూరు మండలం నల్లపురెడ్డి పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని హిమజ జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలో ద్వితీయ బహుమతి సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి బుధవారం తెలిపారు. విజేతగా నిలిచిన హిమజకు జిల్లా స్థాయి అధికారులు రూ.3000 నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేశారు.

వేడుకలకు ముస్తాబైన ప్రార్థనా మందిరాలు

రాజంపేటలో ప్రార్థనా మందిరం

క్రిస్మస్ పండగ సందర్భంగా రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని ప్రార్థనా మందిరాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రంలోని మిస్పా, సెయింట్ క్యాథరిన్, పాల్ లూథర్, మద్దిరేవుల చర్చిలు రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. రాజంపేట పట్టణంలోని చర్చీలు క్రిస్మస్ వేడుకలకు ముస్తాబయ్యాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డు, టి.అగ్రహారం, వత్తలూరు మార్గంలోని చర్చీలను విద్యుత్తు దీపాలతో అందంగా అలంకరించారు. పలు పాఠశాలల్లో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఆయా ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. **- న్యూస్‌టుడే, బృందం**

లక్కిరెడ్డిపల్లెలో ఇలా..











(c) eenadu

బాలయేసు జననం.. అంతటా సంబరం

చీరాల సెయింట్ మార్క్ సెంటరీన్ లూథరన్ చర్చి

క్రీస్తు జననంపై బొమ్మల ప్రదర్శన

బాపట్ల, బాపట్ల వెస్ట్, రేపల్లె, న్యూస్‌టుడే: క్రిస్మస్ వేడుకలకు చర్చిలు ముస్తాబయ్యాయి. బాపట్లలోని సీబీజెడ్, రక్షణసైన్యం, ఫాదర్ హయ్యర్ లూథరన్, ఆర్‌సీఎం చర్చిలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. గురువారం వేకువ నుంచే ప్రత్యేక ప్రార్థనల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. క్రీస్తు జననానికి గుర్తుగా ప్రధాన కూడళ్లలో క్రైస్తవ యువత పెట్టిన భారీ క్రిస్మస్ తారలు ఆకట్టుకుంటున్నాయి. ఆర్‌సీఎం చర్చి వద్ద ఏర్పాటుచేసిన క్రీస్తు పుట్టుక బొమ్మల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. రేపల్లె ఆర్‌సీఎం చర్చిలో బుధవారం పశువుల పాకలో బొమ్మలతో క్రీస్తు జనన ఘట్టాన్ని అలంకరించారు.


బాపట్ల: విద్యుత్తు వెలుగులో సీబీజెడ్ చర్చి

బినామీల పేరుతో రుణాల జాతర

మెప్మాలో రూ.కోట్లు స్వాహా

న్యూస్‌టుడే, బాపట్ల, కర్లపాలెం

మెప్మా కార్యాలయం

బాపట్ల పురపాలక సంఘంలో గత ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య బ్యాంకు రుణాల మంజూరులో అప్పటి మెప్మా అధికారులు, సిబ్బంది కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డారు. బినామీల పేరుతో రూ.6 కోట్లకు పైగా తీసుకుని స్వాహా చేసేశారు. ఓ అధికారి, ఉద్యోగి, ఇద్దరు ఆర్పీలు లింకేజీ రుణాలు పక్కదారి పట్టించడానికి ప్రణాళిక ప్రకారం వ్యవహరించారు.

పట్టణానికి చెందిన స్వయం సహాయక సంఘ సభ్యులతో పాటు గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు చెందిన మహిళలను బినామీలుగా చేర్చారు. ప్రధాన బ్యాంకుకు చెందిన అప్పటి మేనేజర్‌తో కుమ్మక్కయ్యారు. ఒక్కో సంఘం పేరిట రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల రుణం తీసుకున్నారు. పొదుపు సంఘంలో సగం మంది మాత్రమే స్థానిక మహిళలు ఉండగా మిగతా వారంతా బినామీలే. ఒక్కో సభ్యురాలి పేరు మీద రూ.లక్ష తీసుకున్నారు. వాస్తవంగా వారికి రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన రూ.90 వేలు స్వాహా చేశారు. అమాయకులకు తెలియక ఆర్పీలు చెప్పినచోట సంతకాలు చేశారు. భారీగా అక్రమాలు జరుగుతున్నా అప్పటి సీఎంఎం (సిటీ మిషన్ మేనేజర్) తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు.

సంఘాల సభ్యులకు నోటీసులు.. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో పొదుపు సంఘాలు ఎన్‌పీఏలుగా మారాయి. సంఘాల్లోని సభ్యులకు బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. రూ.లక్ష తీసుకున్నారని, వడ్డీ కలిపి రూ.లక్షన్నర కట్టాల్సి ఉందని పేర్కొనడంతో సభ్యులు లబోదిబోమంటూ బ్యాంకుకు వెళ్లారు. తమకు రూ.పది వేలు మాత్రమే ఆర్పీ ఇచ్చారని చెప్పినా.. రూ.లక్ష తీసుకున్నట్లు సంతకం చేశారని, బకాయి మీరే చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. 14 సంఘాల సభ్యులకు నోటీసులందాయి. సభ్యులు చెల్లించలేక చేతులెత్తేశారు. ఈ వ్యవహారంలో కేవలం ఆర్పీలను సస్పెండ్ చేసి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. సీవోలు, ఆర్పీలపై ఇంత వరకు కేసులు నమోదు చేయించలేదు. రుణాల ఎగవేతపై యూనియన్ బ్యాంకు అధికారులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

రేపల్లె మెప్మాలో రూ.1.43 కోట్లు

రేపల్లె మెప్మా విభాగంలో 2020-22లో రూ.1.43 కోట్లు దుర్వినియోగమయ్యాయి. పలు పొదుపు సంఘాల సభ్యులకు వివిధ బ్యాంకుల నుంచి డబ్బు చెల్లించాలని నోటీసులు అందడంతో 2023లో స్కాం వెలుగులోకి వచ్చింది. రేపల్లె 21వ వార్డుకు చెందిన ఆర్పీ ముంతాజ్‌బేగం (మున్నీ) నిరక్షరాస్యులైన మహిళలను 18 పొదుపు సంఘాలుగా ఏర్పాటుచేసింది. వారికి రూ.1.64 కోట్ల రుణాలు పలు బ్యాంకుల నుంచి మంజూరు చేయించింది. సభ్యులకు రూ.5 వేలు, రూ.10 వేల చొప్పున రూ.20 లక్షలు ఇచ్చి మిగిలిన సొమ్ము స్వాహా చేసింది. అప్పట్లో జిల్లా ఉన్నతాధికారులు రేపల్లె వచ్చి బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మెప్మా అధికారులు అవకతవకలకు పాల్పడిన ఆర్పీపై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చారు. ఇప్పటివరకు స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేయలేదు.

అక్రమాలపై మెప్మా పీడీ ఆనంద సత్యపాల్ మాట్లాడుతూ రుణాల స్వాహా విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. బాధ్యులకు నోటీసులిచ్చామని తెలిపారు. త్వరలో విచారణ పూర్తి చేసి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.

అనుభవం.. విధేయతకు పెద్దపీట

బాపట్ల పార్లమెంటు తెదేపా కమిటీలో మహిళలు, యువతకు ప్రాధాన్యం

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల పార్లమెంటు తెదేపా కమిటీలో విధేయత, అనుభవానికి అధిష్ఠానం పెద్దపీట వేసింది. కమిటీ అధ్యక్షుడిగా సలగల రాజశేఖరబాబు, ప్రధాన కార్యదర్శిగా నక్కల రాఘవను మూడు రోజుల క్రితమే నియమించింది. బుధవారం మొత్తం కమిటీని ప్రకటించారు. మహిళలు, యువతకు అవకాశం కల్పించారు. 2019-24 మధ్య పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంకిత భావంతో పని చేసిన నేతలకు పదవులు ఇచ్చి గౌరవించారు. ఎన్నికలకు ముందు వైకాపా నుంచి తెదేపాలో చేరిన పలువురు నాయకులకు పదవులు దక్కాయి. ● పార్లమెంటు నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నియమితులైన పర్చూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత రావిపాటి సీతయ్య, చీరాల మండలం ఈపూరుపాలేనికి చెందిన జి.చంద్రమౌళి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. కొల్లూరుకు చెందిన యువ నేత కనగాల మధుకు అవకాశం కల్పించారు. మండలంలో దశాబ్దానికి పైగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారు. కర్లపాలెం మండలం యాజలికి చెందిన సీనియర్ నేత మద్దాల ముసలయ్యకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. రేపల్లెకు చెందిన నాయకులు గుర్రం మురహరిరావు, జయప్రద, అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరుకు చెందిన సీనియర్ నేత ఆలూరి శ్రీనివాసరావు, గత ఎన్నికలకు ముందు తెదేపాలో చేరిన బాపట్లకు చెందిన నాయకుడు అల్లం గోపీకృష్ణకు ఉపాధ్యక్షుల జాబితాలో చోటు దక్కింది. ● బాపట్లకు చెందిన సీనియర్ నేత షేక్ షరీఫ్ మస్తాన్, స్టూవర్టుపురానికి చెందిన చుక్కా పాల్‌రాజ్, వేటపాలేనికి చెందిన బొగ్గుల పార్థసారథి, అద్దంకికి చెందిన గుంజి సుబ్బారావు, పర్చూరు నియోజక వర్గానికి చెందిన కాకోలు వెంకటేశ్వర్లు, వేమూరుకు చెందిన కటకం కుమారస్వామి, వట్టిప్రోలు సునీత పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమితులయ్యారు. ● అధికార ప్రతినిధులుగా పిట్టలవానిపాలెం మండలానికి చెందిన సౌపాటి గ్లోరీ, కలకోట పద్మజ, చీరాలకు చెందిన ఆవుల బిందు, నాయకులు దేటా నాగేశ్వరరావు (చీరాల), సయ్యద్ ఆజాద్ (పర్చూరు), రాజేష్ సోబిల (వేమూరు), కొండేటి ఇస్రాయేలు(అద్దంకి)కి అవకాశం కల్పించారు. ● కార్యదర్శులుగా సాధు వెంకటరత్నం, గుదేటి బాలకోటిరెడ్డి, దాసి సుధారాణి, బోయిన శివరామకృష్ణ, గొల్లా లలితకుమారి, కూకట్ల విజయమ్మ, అంగలకుదురు భవాని, అప్పల కుమారస్వామి, కూచిపూడి ఝాన్సీరాణి, కోశాధికారిగా ఆరేపల్లి కాగిత ఆంథోనీరాజు.. పార్లమెంటు కార్యాలయ కార్యదర్శిగా ఆరేపల్లి నాగపార్వతి, మీడియా సమన్వయకర్తగా తేలప్రోలు రమేష్, సామాజిక మాధ్యమ విభాగం సమన్వయకర్తగా షేక్ మెహిద్దీన్ నియమితులయ్యారు.

హాయ్ చెప్పు.. పోలీసు సేవలు పొందు!

దర్బార్ రోడ్డు (చీరాల అర్బన్), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం 'మన మిత్ర' ద్వారా వివిధ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు 95523 00009 నంబరు సేవ్ చేసుకుని వాట్సప్‌లో 'హాయ్' అని టైప్ చేస్తే చాలు క్షణాల్లో వివిధ శాఖల సేవలు కనిపిస్తాయి. వాటిలో పోలీసు శాఖను ఎంపిక చేసుకుంటే మీ వాహనానికి పెండింగులో ఉన్న ఈ-చలానా, మీ బంధువులకు సంబంధించిన ఏదైనా కేసు వివరాలను వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులో కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, దాని స్థితి వివరాలు పొందవచ్చు.

● **నిబంధనల మేరకు..** ఫిర్యాదుదారు, కేసులో పేర్కొన్న బాధితుడు లేదా చట్టబద్ధమైన హక్కు ఉన్న వ్యక్తులే ఇందులో నుంచి డిజిటల్ రూపంలో ఎఫ్ఐఆర్ తీసుకోవాలి. కేసు దర్యాప్తులో గోప్యత దృష్ట్యా దీన్ని అనుసరిస్తున్నారు. లైంగిక వేధింపులు, పిల్లలపై నేరాలు (పోక్సో), జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు, న్యాయస్థానం ఆదేశాల మేరకు గోప్యంగా ఉంచాల్సిన కేసుల వివరాలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకోవడానికి అవకాశం ఉండదు.

ఒత్తిడికి చిత్తవకుండా.. ఫలితాలు పొందేలా..

'పది' విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ మార్గదర్శకాలు

న్యూస్‌టుడే, రేపల్లె అర్బన్

పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ ప్రత్యేకంగా వందరోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు స్టడీ అవర్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజూ స్లిప్ టెస్టులు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. అర్ధ సంవత్సర పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పిల్లలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి ఏ, బీ విభాగాల్లో ఉన్న వారు మెరుగైన మార్కులు సాధించేలా మిగిలిన వారు ముందు కేటగిరీల్లోకి వచ్చేలా శిక్షణ ఇప్పిస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెరిగింది. విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా అనుసరించాల్సిన పద్ధతులపై ఎస్సీఈఆర్టీ రూపొందించిన మార్గదర్శకాలను జిల్లా, మండల విద్యాశాఖ అధికారులతోపాటు ప్రధానోపాధ్యాయులకు పంపింది.

సూచనలివి.. రోజూ ఉదయం, మధ్యాహ్నం ప్రారంభ పీరియడ్లలో మొదటి పది నిమిషాలు ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయించాలి. చివరి పీరియడ్‌లో ఆరుబయట పోటీలేని ఆటలకు సమయం ఇవ్వాలి. ఉదయం జరిగే అసెంబ్లీలో పరీక్షల భయం తొలగేలా, సానుకూల దృక్పథం పెంచేలా మాట్లాడాలి. విద్యార్థుల్లో వైఫల్యాలు, స్నేహితులతో పోలికపెట్టడం, నిరుత్సాహ పర్చడం చేయకూడదు. విరామ సమయంలో షేరింగ్ టైం, ఆస్క్ మీ సెషన్లు నిర్వహించాలి. ఉపాధ్యాయులతో స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం కల్పించాలి. గోప్యంగా పంచుకునే విషయాల కోసం ప్రత్యేకంగా సహాయ పెట్టెలు ఏర్పాటు చేయాలి. అవసరమైన పక్షంలో వ్యక్తిగత వికాస నిపుణులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాలి. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య నిత్యం ఆరోగ్యకరమైన సంభాషణ జరగాలి. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే స్నాక్స్ ఇవ్వాలి. అందుకు మధ్యాహ్న భోజనానికి మొత్తాన్ని ఇందుకు కేటాయిస్తారు.

ప్రాజెక్టుల పనులు వేగవంతం

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వాడరేవు-పిడుగురాళ్ల ఎన్‌హెచ్ 167ఏ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కర్లపాలెం-గణపవరం, చందోలు-నిడుబ్రోలు రహదారుల నిర్మాణ పురోగతిపై ప్రతి వారం నివేదిక ఇవ్వాలన్నారు. సూర్యలంక బీచ్‌లో చేపట్టిన మౌలిక వసతులు, హరిత రిసార్ట్స్ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలన్నారు. చీరాల ప్రాంతీయ ఆసుపత్రిలో నిర్మిస్తున్న క్రిటికేర్ యూనిట్ పనులు నాణ్యం జరిగేలా పర్యవేక్షణ పెంచాలన్నారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు.

అయ్యో రొయ్య!

తగ్గుతున్న వనామి ధరలు

పందిళ్లపల్లి (వేటపాలెం), న్యూస్‌టుడే: జిల్లాలోని బాపట్ల, కర్లపాలెం, నిజాంపట్నం, రేపల్లె, వేటపాలెం, చినగంజాం తదితర తీర ప్రాంత మండలాల్లో వనామి రొయ్యల సాగు చేపట్టిన రైతులకు నష్టాలు తప్పడం లేదు. దీనికి ప్రధాన కారణం వరుసగా రెండు తుపాన్లతో పాటు చలి తీవ్రత పెరగడంతో రొయ్యల్లో ఎదుగుదల లోపించింది. దీనికితోడు ధర తగ్గుముఖం పడుతోంది. ఇరవై రోజుల క్రితం 100 కౌంట్ రొయ్యల ధర కిలో రూ.270 ఉంది. ఇప్పుడు అది రూ.235కు తగ్గింది. కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.250 పైగా వ్యయమవుతోంది. వంద కౌంట్ రొయ్యలు పెంచడానికి 70 నుంచి 80 రోజులు పడుతుంది. మేత, కూలీలు, విద్యుత్తు ఖర్చులు ఎక్కువగా ఉన్నా మార్కెట్లో ధర లేకపోవడంతో సాగుదారులు దిగాలు చెందుతున్నారు.

కిలో ధర రూపాయల్లో

కౌంట్	ప్రస్తుతం	మూడు వారాల క్రితం
100	235	270
90	245	280
80	265	300
70	285	320
60	305	345

ఎవరూ అడగరని.. ఎక్కడా అడ్డుకోరని

న్యూస్‌టుడే, చీరాల అర్బన్

చీరాల ఇంజినీరింగ్ కళాశాల వెనుక పొక్లెయిన్‌తో తవ్వకాలు

యథేచ్ఛగా ఇసుక రవాణా

చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేకున్నా యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. 10 నుంచి 15 అడుగుల మేర పొక్లెయిన్లతో గుంతలు పెడుతున్నారు. ఈ సమయంలో నీరు వచ్చినా వాటిని పక్కకు మళ్లించి, మరీ తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రధానంగా చీరాల ఇంజినీరింగ్ కళాశాల వెనుక ఉన్న పొలాల్లో తవ్వకాలు నిరంతరం సాగుతున్నాయి. ఇక్కడ ఇసుకను తీసుకెళ్లి బైపాస్ రోడ్డులో అక్కాయిపాలేనికి సమీపంలో ఉన్న ఓ స్థలాన్ని మెరక చేస్తున్నారు. దీనికోసం దాదాపు రూ.కోటి ఒప్పందం జరిగినట్లు సమాచారం. చీకటిపడితే చాలు అక్కడ నుంచి ఇసుక ట్రాక్టర్లు రయ్..రయ్‌మంటూ వెళుతున్నాయి. దీనివల్ల భూగర్భజలాలు అడుగంటి భవిష్యత్తులో తమ పొలాలకు నీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని చుట్టుపక్కల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బైపాస్ రోడ్డులో ఈపూరుపాలెం-వెదుళ్లపల్లి మధ్య, పందిళ్లపల్లి, చల్లారెడ్డిపాలెం, బచ్చులవారిపాలెం, పాత చీరాల, బోయినవారిపాలెం ప్రాంతాల్లోనూ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నా అధికారులు ఆవైపు కన్నెత్తి చూడటంలేదు. దీనికి ప్రధాన కారణం వెనుక రాజకీయ అండ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వస్తున్నారు... వెళుతున్నారు

చీరాల, వేటపాలెం మండలాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై పలుమార్లు స్థానికులు మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో వారు ఆయా ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు. ఆ తరువాత మళ్లీ అదే ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను అక్రమార్కులు కొనసాగించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలను కట్టడి చేయాలనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

కబడ్డీ.. కబడ్డీ

జె.పంగులూరు మండలం కొండమంజులూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో క్రీడాకారిణులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విజయమే లక్ష్యంగా నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు.
- న్యూస్‌టుడే, జె.పంగులూరు

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

అధికారులు, సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ ఉమామహేశ్వర్

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో రహదారి ప్రమాదాలు, మరణాల నివారణను ప్రాధాన్య అంశంగా తీసుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, చెరుకుపల్లి, భట్టిప్రోలు మండలాల్లో 216ఏ జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బుధవారం ఆయన సందర్శించారు. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి తొమ్మిది ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్లు తెలిపారు. జాతీయ రహదారుల్లో కలిసే అప్రోచ్ మార్గాల వద్ద వేగ నియంత్రికలు ఏర్పాటుచేయాలని సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. పాఠశాలల జోన్లు, పాదచారులు రోడ్లను దాటే ప్రాంతాల్లో వాహనదారులకు కనిపించేలా హెచ్చరికబోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. జీబ్రా క్రాసింగ్ లైన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సమర్థంగా పనిచేసేలా చూడాలన్నారు. భారీ వాహనాలు, ప్రైవేటు బస్సులను రాత్రిపూట తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. డీఎస్పీలు రామాంజనేయులు, శ్రీనివాసరావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

హరినామ సంకీర్తన.. నైపుణ్య గణన

నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే), హిందూ ధర్మప్రచార పరిషత్ (హెచ్‌డీపీపీ) ఆధ్వర్యంలో భజన బృందాల నైపుణ్య పరిశీలన కార్యక్రమం బుధవారం గుంటూరు తితిదే కల్యాణమండపంలో ప్రారంభమైంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో అఖండ హరినామ సంకీర్తనం చేయటానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న భజన బృందాలకు నైపుణ్య పరిశీలన నిర్వహించాలని నిర్ణయించి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లాను ఎంపిక చేసుకున్నారు. గుంటూరు, కృష్ణ, తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల హెచ్‌డీపీపీ పర్యవేక్షకులు క్రాంతికుమార్ పర్యవేక్షణలో జిల్లా సమన్వయకర్త అమ్మడు, కల్యాణశ్రీరామ్, న్యాయనిర్ణేతలు ప్రభాకర్ రావు, సుబ్బరామయ్య, నాగభూషణం ముందుగా వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమం ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి సుమారు 500 మంది భజన బృందాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి అధికారులు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 32 భజన బృందాలు నైపుణ్య పరిశీలనలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 126 భజన బృందాలకు ఈ నెల 27 వరకు ఈ పరిశీలన కార్యక్రమం జరుగుతుందని అధికారులు చెప్పారు.

సంకీర్తనలు ఆలపిస్తున్న భజన బృందాల సభ్యులు

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
నమోదిత కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ : డి నెం.29-37-141, 2వ అంతస్తు, రామమందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) క్రింద 30 రోజుల తర్వాత అమ్మకం గురించి సమాచారమిస్తూ ఋణగ్రహీతకు ఉద్దేశిత అమ్మకం ప్రకటన.
1) అరుణ కుమారి ఆది, భర్త : శ్రీనివాసరావు, డి నెం.79, బొంతపాడు రోడ్డు, సూర్యదేవర పేట, [illegible]
తేది : 24.12.2025
ప్రదేశం : విజయవాడ
సం/- అధీకృత అధికారి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ఆరుపదుల ప్రాయం.. తరగని ఉత్సాహం

● మైదానంలో నిత్య సాధన
● మాస్టర్ అథ్లెటిక్స్‌లో పతక విజేతలు

న్యూస్‌టుడే, బాపట్ల, వేమూరు

కొందరు క్రీడాకారులు కఠోర సాధన, క్రీడా నైపుణ్యాలతో వృద్ధాప్యాన్ని జయిస్తున్నారు. ఆరవై ఏళ్ల వయసు దాటినా శారీరక దారుఢ్యాన్ని కొనసాగిస్తున్నారు. రోజూ మైదానంలో రెండు, మూడు గంటలు శ్రమిస్తున్నారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపి విజేతలుగా నిలుస్తున్నారు. పతకాలు గెలిచి సత్తా చాటుతున్నారు. చలాకీగా, ఉత్సాహంగా ఉంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

పరుగు.. బాడీ బిల్డింగ్

నజీర్

పట్టణానికి చెందిన షేక్ నజీర్ 18వ ఏట నుంచి వ్యాయామం చేయటం ప్రారంభించారు. 48 ఏళ్లుగా రోజూ క్రమం తప్పకుండా పరుగెత్తుతూ లాంగ్ జంప్ సాధన చేస్తున్నారు. శరీర సౌష్టవంపై ప్రత్యేక దృష్టి పెట్టి బాడీ బిల్డర్‌గా ఎదిగారు. అథ్లెటిక్స్‌తో పాటు బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో ఎనిమిది, జాతీయ స్థాయిలో 30, రాష్ట్ర స్థాయిలో 80కు పైగా పతకాలు సాధించారు. కేరళ త్రిసూర్‌లో ఈ ఏడాది నిర్వహించిన జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 65 ఏళ్ల పైబడిన కేటగిరీలో 100 మీ. హర్డిల్స్‌లో కాంస్య పతకం గెలిచారు. ఒంగోలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 320 కిలోల బరువు ఎత్తి రజత పతకం కైవసం చేసుకున్నారు. రాజస్థాన్ అజ్మీర్‌లో జనవరి 30 నుంచి నిర్వహించనున్న జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. మైదానంలో శ్రమించటమే తన ఆరోగ్య సూత్రమని నజీర్ చెబుతున్నారు.

మూడు విభాగాల్లో పసిడి పతకాలు

కుంభా సాంబశివరావు

నరసాయపాలేనికి చెందిన కుంభా సాంబశివరావు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన 50 ఏళ్లుగా క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. విద్యార్థి దశ నుంచే ప్రతిభావంతుడైన క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. రోజూ నడక, పరుగు సాధన చేస్తున్నారు. బాపట్లలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 65 ఏళ్లు పైబడిన విభాగంలో పోల్‌వాల్ట్, హైజంప్, లాంగ్ జంప్ విభాగాల్లో ప్రతిభ చాటి మూడు పసిడి పతకాలు గెలిచారు. వ్యక్తిగత విభాగంలో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించారు. జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. గతంలో జాతీయ స్థాయిలో 25 పతకాలు గెలిచారు.

క్రీడల సాధన ఉత్తమ వ్యాయామం

బత్తుల సాంబశివరావు

పట్టణంలో రైలుపేటకు చెందిన బత్తుల సాంబశివరావు కళాశాలలో విద్యార్థి దశ నుంచే అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకున్నారు. 44 ఏళ్లుగా అథ్లెట్‌గా ఉన్నారు. రోజూ మైదానానికి వెళ్లి సాధన చేస్తున్నారు. ఆటలు ఆడటం వల్ల 60 ఏళ్ల వయసులోనూ శారీరక దారుఢ్యంతో ఆరోగ్య జీవనం సాగిస్తున్నారు. ఆర్‌పీఎఫ్‌లో ఏఎస్సైగా పని చేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. జాతీయ స్థాయిలో ఎనిమిది పతకాలు గెలిచారు. బాపట్లలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 60 ఏళ్ల విభాగంలో హైజంప్‌లో పసిడి, షాట్‌పుట్‌లో రజత, హేమర్‌త్రోలో రజత పతకాలు సాధించారు. జాతీయ పోటీలకు ఎంపికయ్యారు.

పురస్కారం అందుకుంటున్న విద్యార్థిని యాస్మిన్

రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్లో జిల్లా ప్రాజెక్టులకు పురస్కారం

దక్షిణభారత పోటీలకు ఎంపిక

బాపట్ల, వేటపాలెం, జె.పంగులూరు, న్యూస్‌టుడే: విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో జిల్లాకు చెందిన రెండు నమూనాలు ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపికయ్యాయి. బూదవాడ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని యాస్మిన్ తయారు చేసిన ఎర్గోనామిక్ టూల్స్ ప్రాజెక్టు, ఉపాధ్యాయుల విభాగంలో వేటపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయిని నీలిమ రూపొందించిన న్యాచురల్ రిసోర్స్‌ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ ప్రాజెక్టులు ఉత్తమంగా పురస్కారాలు అందుకున్నాయి. దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ పోటీలకు రెండు ప్రాజెక్టులను ఎంపిక చేశారు. యాస్మిన్, నీలిమలను డీఈవో శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి సాదిక్, డీవైఈవోలు గంగాధర్, శివబాబు అభినందించారు.

(c) eenadu

సాటివారిని ప్రేమించడమే నిజమైన క్రైస్తవం

మాట్లాడుతున్న ఎంపీ కృష్ణప్రసాద్

తోటవారిపాలెం(చీరాల గ్రామీణం), న్యూస్‌టుడే: పొరుగు వారిని ప్రేమించి సాయం చేయడమే నిజమైన క్రైస్తవం అని బాపట్ల ఎంపీ లోక్‌సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. చీరాల మండలం తోటవారిపాలెంలో తెదేపా నాయకులు నిర్వహించిన సెమీక్రిస్మస్ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఎంపీ వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పేదలకు అన్నదానం చేశారు. తెదేపా నాయకులు పాల్గొన్నారు.

హోరాహోరీగా కబడ్డీ పోటీలు

కొండమంజులూరు (జె.పంగులూరు): రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. క్రీడాకారిణులు నువ్వా..నేనా అన్నట్లు తలపడ్డారు. మండలంలోని కొండమంజులూరులో తెలుగుయువత ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు బుధవారం రెండోరోజుకు చేరాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీల్లో గెలుపే లక్ష్యంగా జట్లు తలపడ్డాయి. అనంతపురంపై చిత్తూరు, గుంటూరుపై విశాఖపట్నం, కృష్ణా జిల్లా జట్టుపై విజయనగరం, తూర్పుగోదావరిపై విశాఖ జట్లు విజయం సాధించి తదుపరి పోటీలకు అర్హత సాధించాయి. ఈ పోటీలను తెదేపా నాయకుడు చింతల సహదేవుడు పర్యవేక్షిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. న్యాయనిర్ణేతలుగా పుల్లయ్య, వెంకయ్య, సురేష్‌బాబు వ్యవహరించారు.

రహదారుల అభివృద్ధికి అనుమతులు

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో రాష్ట్ర, జిల్లా రహదారుల అభివృద్ధికి సంబంధించిన నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని మున్నంగి నుంచి గుంటూరు, పెదవడ్లపూడి వంతెన నుంచి పెదపాలెం రోడ్డు, నూతక్కి నుంచి తాడేపల్లి రోడ్డు, పెదవడ్లపూడి నుంచి కొలనుకొండ, ఏఎన్‌యూ నుంచి రైల్వే హాల్ట్ రోడ్డు మరమ్మతులు, అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా 14.22 కిలోమీటర్లకు రూ.5.62 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

స్క్రబ్ టైఫస్‌తో యువకుడి మృతి

బాపట్ల, కర్లపాలెం, న్యూస్‌టుడే: కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలెం గ్రామం చిలకల కాలనీకి చెందిన యువకుడు ఉప్పు నాగబాబు (21) స్క్రబ్ టైఫస్‌తో మృతి చెందాడు. తీవ్ర జ్వరం, తల, ఒళ్లు నొప్పులతో ఇతను జీజీహెచ్‌లో చేరాడు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. వైద్యాధికారులు, సిబ్బంది బుధవారం గ్రామాన్ని సందర్శించి ఆరోగ్య సర్వే నిర్వహించారు. గడ్డిలో ఉండే చిన్న పురుగు కాటుతో వ్యాధి వస్తుందని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి గోపీనాథ్ సూచించారు. జిల్లాలో స్క్రబ్ టైఫస్ కారణంగా ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారని, వ్యాధిని చివరి నిమిషంలో గుర్తిస్తుండటంతో సకాలంలో వైద్యం అందక మరణాలు సంభవిస్తున్నాయన్నారు.

క్రీడోత్సాహం.. గెలుపే లక్ష్యం..

EENADU SPORTS LEAGUE 2025

ఉత్కంఠగా ఈనాడు క్రికెట్ స్పోర్ట్స్ లీగ్ టోర్నమెంట్

Aster Ramesh HOSPITALS

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హెలిప్యాడ్ మైదానంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)-2025 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. పలు జట్ల మధ్య పోటీ నువ్వా.. నేనా అనే రీతిలో సాగాయి. క్రీడాకారులు గెలుపే ధ్యేయంగా పోటీపడుతున్నారు. బుధవారం వివిధ కళాశాలలకు చెందిన క్రికెట్ జట్లు పోటీల్లో తలపడ్డాయి.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions – The Lloyd Group Initiative

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) NECC

Regional Sponsor: CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS

District Sponsor: CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Digital Partner: ఈనాడు.నెట్ | TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్ | Organised by ఈనాడు

గ్రౌండ్-2

జేకేసీ డిగ్రీ కళాశాల జయభేరి

నాలుగో మ్యాచ్ వాగ్దేవి డిగ్రీ కళాశాల(నరసరావుపేట)-జేకేసీ డిగ్రీ కళాశాల(గుంటూరు) మధ్య జరిగింది. టాస్ గెలిచి వాగ్దేవి కళాశాల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన జేకేసీ కళాశాల జట్టు 10 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 94 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వాగ్దేవి డిగ్రీ కళాశాల జట్టు 8 వికెట్లు కోల్పోయి 60 పరుగులకే పరిమితమైంది. జేకేసీ డిగ్రీ కళాశాల బౌలర్ శ్రీహర్ష 3 కీలక వికెట్లు పడగొట్టి జట్టుకు విజయం అందించాడు.

ఎన్‌ఈసీ గెలుపుబావుటా..

ఆయిదో మ్యాచ్ కిట్స్ అక్షర ఇంజినీరింగ్ కళాశాల(యనమదల)-నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల(ఎన్‌ఈసీ) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన కిట్స్ కళాశాల బౌలింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన ఎన్‌ఈసీ కళాశాల 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. కిట్స్ అక్షర కళాశాల 6 వికెట్లు కోల్పోయి 94 పరుగులకే పరిమితమైంది. ఎన్‌ఈసీ కళాశాల బ్యాటర్ అమర్ సాయి 66 పరుగులు చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.

సత్తా చాటిన కేఎల్‌యూ

ఆరో మ్యాచ్ కె.ఎల్.విశ్వవిద్యాలయం(వడ్డేశ్వరం)-జేఎన్‌టీయూ(నరసరావుపేట) మధ్య జరిగింది. కేఎల్‌యూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. జేఎన్‌టీయూ కళాశాల 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు మాత్రమే చేసింది. కేఎల్‌యూ బ్యాటర్ ఆదిత్య 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్ వీరే..

తిరుమలరావు | అబ్దుల్ రజాక్ | శ్రీహర్ష | అమర్ సాయి | ఆదిత్య

గ్రౌండ్-1

సూపర్ ఓవర్లు.. జేసీ లా కళాశాలదే పైచేయి

మొదటి మ్యాచ్ జేసీ లా కళాశాల(గుంటూరు) -కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల(వింజనంపాడు) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన జేసీ లా కళాశాల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కిట్స్ కళాశాల జట్టు 10 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. అనంతరం జేసీ లా కళాశాల జట్టు చివరి బాల్‌కు సింగిల్ తీసి 83 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అంపైర్ నిర్ణయంతో రెండు జట్ల మధ్య 5 సూపర్ ఓవర్ల మ్యాచ్ ఏర్పాటు చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన కిట్స్ కళాశాల నాలుగు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. జేసీ లా కళాశాల జట్టు ఒక్క వికెట్ కోల్పోయి 48 పరుగులు చేసి జయకేతనం ఎగురవేసింది. తిరుమలరావు 3 వికెట్లు తీసి జట్టుకు విజయం చేకూర్చాడు.

కేబీఆర్ డిగ్రీ కళాశాల జయకేతనం

రెండో మ్యాచ్ టీజేపీఎస్ కళాశాల (గుంటూరు)-కేబీఆర్ డిగ్రీ కళాశాల(నరసరావుపేట) జట్ల మధ్య జరిగింది. కేబీఆర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మొదట బాటింగ్ చేసిన టీజేపీఎస్ జట్టు 10 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన కేబీఆర్ కళాశాల నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 9.2 ఓవర్లకే 98 పరుగుల లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచింది. అబ్దుల్ రజాక్ 44 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

- మూడో మ్యాచ్ ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల(నరసరావుపేట)-ఎస్‌కేబీఆర్ డిగ్రీ కళాశాల(మాచర్ల) మధ్య జరగాల్సి ఉంది. ఎస్‌కేబీఆర్ కళాశాల జట్టు హాజరుకాకపోవడంతో ఏఎం రెడ్డి కళాశాల జట్టును విజేతగా ప్రకటించారు.

శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

పోలీసులకు సూచనలిస్తున్న ఎస్పీ ఉమామహేశ్వర్

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు. రేపల్లె పట్టణ రక్షణ నిలయంలో బుధవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1027 మంది రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించి జియోట్యాగింగ్ చేసి వారి కదలికలను గమనిస్తున్నామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా నేరప్రవృత్తి మానకున్నా జిల్లా బహిష్కరణ చేసేందుకు వెనకాడమని హెచ్చరించారు. గంజాయి విక్రయించే వారిపై రౌడీషీట్లు తెరుస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గతేడాది కంటే జిల్లాలో క్రైం 20 శాతం వరకు తగ్గిందన్నారు. తొలుత విధుల నిర్వహణపై పోలీసులు, మహిళా పోలీసులకు సూచనలిచ్చారు. కార్యాలయ దస్త్రాలు నిశితంగా పరిశీలించారు. డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, పట్టణ, గ్రామీణ సీఐలు మల్లికార్జునరావు, సురేష్‌బాబు ఎస్సై రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సముద్రపు నాచు కేంద్రం పరిశీలన

నాచును పరిశీలిస్తున్న మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ తదితరులు

పెదగంజాం (చినగంజాం), న్యూస్‌టుడే: పెదగంజాం పంచాయతీ పరిధిలోని ఏటిమొగ తీరం వద్ద ఉన్న సముద్రపు నాచు సాగు (సీవీడ్ కల్టివేషన్) కేంద్రాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి, మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ బుధవారం సందర్శించారు. ఇక్కడ సముద్రపు నాచు కేంద్రాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తుండగా పరిశీలించారు. కేంద్రం నిర్వహణ, నాచు తెచ్చే విధానం తదితర వాటిపై వివరాలను సీఎంఎఫ్‌ఆర్‌ఐ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్, మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్ పి.సురేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి కె.శ్రీనివాసనాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. చినగంజాం తహసీల్దార్ జె.ప్రభాకరరావు, మత్స్యశాఖ సహాయ సంచాలకుడు గాలిదేముడు, సహాయ సంచాలకుడు బి.కృష్ణకిశోర్, ఎఫ్‌డీవో రవీంద్ర, సాగర్ మిత్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అతిథి గృహం అభివృద్ధికి చర్యలు

ఈనాడు కథనానికి స్పందన

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: పిట్టలవానిపాలెం జలవనరుల శాఖ అతిథి గృహం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 22న ఈనాడులో ప్రచురితమైన 'అతిథి గృహం. . స్థానికుల్లో భయం' కథనానికి స్పందించిన ఆయన బుధవారం అతిథి గృహం పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. శిథిలావస్థకు చేరిన సిబ్బంది గృహాలను, నిజాంపట్నం కాల్వ లాకులను పరిశీలించారు. సుమారు పదేళ్ల క్రితం నిర్మాణాలు ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న అధికారుల గృహ సముదాయాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అతిథిగృహం చుట్టూ ఉన్న చెట్లకు సున్నం వేసి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆర్డీవో గ్లోరియా, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఏఈ విజయ్, వివిధ శాఖల సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.

అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ వినోద్‌కుమార్

విద్యార్థుల సృజన చాటేలా కెరీర్ ఎక్స్‌పో ప్రదర్శన

బాపట్ల, న్యూస్‌టుడే: విద్యార్థుల సృజన చాటేలా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కెరీర్ ఎక్స్‌పో ప్రదర్శనను జనవరి రెండున నిర్వహిస్తున్నట్లు డీఈవో సింగ్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి ఐదు నమూనాలను జిల్లా ప్రదర్శనకు ఎంపిక చేశామన్నారు. వివిధ కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించటానికి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని ఏజీ కళాశాల, ఎన్టీఆర్ ఫుడ్‌సైన్స్ కళాశాల, ఏజీ ఇంజినీరింగ్ కళాశాల ఆచార్యులు, అధ్యాపకులను జీడీడీవో చారులత, పీఎంయూ రాష్ట్ర సమన్వయకర్త వెంకట సుబ్బయ్య కలిసి కళాశాలల తరపున ఎక్స్‌పోలో స్టాల్స్ ఏర్పాటు చేయాలని కోరారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

ఎలక్ట్రిక్ ఆటో తయారు చేయుట మరియు రిపేరుచేయుట కోర్సు మరియు ట్రైనింగ్ ఇవ్వబడును. కోర్సు ఫీజు2000/- వివరాలకు ఆటోనగర్ గుంటూరు. Ph: 8885351707.

INDUSTRY

MACHINERY FOR SALE

ఖమ్మంలో మంచి రన్నింగ్‌లో ఉన్న UPVC విండోస్ & డోర్స్ కంపెనీ అమ్మకం/ లీజుకు ఇవ్వబడును. సెల్: 9440108943.

REAL ESTATE

FLAT FOR SALE

VIDYANAGAR

వికాస్ నగర్ ప్రైమ్ ప్రాంతంలో 5వ ఫ్లోర్ 729 చ.అ, 25 చ.గ. గ్రౌండ్ షేర్‌తో అన్ని వసతులతో 1B/R డీలక్స్ ఫ్లాట్ అమ్మకానికి కలదు. 98493 51256.

LAND FOR SALE

GENERAL

450 ఎకరాల్లో మెగా అవకాడో ఫామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు 6 లక్షలకే 5 సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. 9133574455.

PLOT FOR SALE

INNER RING ROAD

ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్-1 కి అతి దగ్గరలో సాయినాథ్ కాలనీ 2లైన్‌లో నార్త్ ఫేస్ 30" రోడ్డు గల 277 చ||గ|| ఖాళీ స్థలము కలదు. 98493 51256.

GENERAL

133.33 Sq.Yds. కేవలం 1,00,000/- మాత్రమే. వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133633855.

గుంటూరు-1 చౌత్రా ఉప్పల పంచవారి వీధిలో 313 చ||గ|| స్థలము అమ్మకమునకు కలదు. కాంటాక్ట్: 85007 49987.

గుంటూరు సిటీ దగ్గరలో AP RERA & CRDA వెంచర్ మెయిన్ రోడ్‌కు బ్యాంక్ లోన్‌తో 200 & 330 గజాలు ప్లాట్స్ అమ్మకము. ✆ 99499 30241.

కుంచనపల్లి 40ft రోడ్‌ఫేసింగ్ హైవేకి 1.5 Kmదూరంలో 26 సెంట్ల స్థలం & గుంటూరు IRRకు 1 Kmదూరంలో 40ft రోడ్‌ఫేసింగ్ 500 చ||గ|| స్థలం అమ్మకం. 9908188946.

గుంటూరు నుండి కేవలం 6KM బుడంపాడు మెయిన్‌రోడ్ దగ్గర్లో వెంచర్స్ 40 అ||, 33 అ|| రోడ్లు, కరెంట్, స్పా.రి. గ|| 9వేలు, 15 వేలు మా|| 83175 28192.

అతి తక్కువ ధరకే గుంటూరు జిల్లా అంగలకుదురులో నాలుగు సెంట్లు స్థలం అమ్మకానికి కలదు ఒక సెంట్ 5 లక్షలు సంప్ర: 95155 20741.

TO LET

LUXURY VILLA

Luxury A Type 4 BHK Villa for Rent and available in Premium Gated Community Raintree Park. Opp Nagarjuna University. 9848112678

COMMERCIAL

పేరేచర్ల, క్రికెట్ స్టేడియం ఎదురు, 25000 బాయిలర్ కోళ్ల సామర్థ్యం గల పౌల్ట్రీ 5 షెడ్స్ అన్ని వసతులతో అద్దెకు ఇవ్వబడును. 98662 50965.

JOBS

గుంటూరు ఆటోనగర్‌లోని ప్రముఖ టైర్ల షాప్ నందు కంప్యూటర్ నాలెడ్జి గల Tally అకౌంటెంట్ (Male) కావలెను. వ: 35 సం||లోపు. 96423 85343.

భారతదేశ అగ్రగామి సంస్థలో పార్ట్/ ఫుల్ టైం బిజినెస్ పార్ట్‌నర్‌గా చేరండి అధిక కమిషన్ పొందండి. అ: 10th, వ: 30-65 సం||. 79892 46788.

INDUSIND నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ తెనాలి బ్రాంచికు మహిళా మేనేజర్స్ కావలెను. Q: డిగ్రీ, 21-45 సం||, తెనాలికి 5 కి.మీ.లోపువారు. ✆ 9849994227.

ఇంటి పని, ఆవులు, గేదెలు, డ్రైవింగ్, ఆర్గానిక్ వ్యవసాయం తెలిసిన వారు కావలెను. పాలు పితుకుట & డ్రైవింగ్ వచ్చిన వారికి ప్రాధాన్యత. ✆ 98481 32048.

ప్రముఖ కంపెనీకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. టార్గెట్ లేదు, కనీస జీతం 10K+ ఇన్సెంటివ్‌లు మరియు ప్రయాణ భత్యాలు. ✆ 91770 56787.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/- | 3Ads Package Rs.1945/-

5 lines Classified B/W Rs.650/- | 3Ads Package Rs.1625/-

ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం

పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

కొబ్బరి చిప్పలతో క్రీస్తు జన్మ వృత్తాంతం

క్రీస్తు జననం

నగరం, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా నగరం మండలం సజ్జావారిపాలెం గ్రామానికి చెందిన వల్లభనేని సత్యసాయిబాబు క్రిస్మస్ పురస్కరించుకుని క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కళ్లకు కట్టారు. పశువుల చావిడిలో క్రీస్తు జననం నుంచి శిలువ వరకు ముఖ్యమైన ఘట్టాలను కొబ్బరి చిప్పలతో కళాకృతులను రూపొందించారు. క్రీస్తు దేవాలయం, సూక్ష్మ బైబిల్, చిన్నారులకు బహుమతులు తెచ్చే క్రిస్మస్ తాతలకు రూపం ఇచ్చారు.

క్రీస్తు శిలువ

క్రిస్మస్ తాత

జిల్లాస్థాయి స్పెల్‌బీ పోటీలకు ఎంపిక

ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయులు

అడుసుమల్లి(పర్చూరు), న్యూస్‌టుడే: స్థానిక అడుసుమల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి స్పెల్‌బీ పోటీలకు విద్యార్థుల ఎంపిక నిర్వహించినట్లు ఎంఈవో వెంకట్రామయ్య తెలిపారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను బుధవారం ఆయన విడుదల చేశారు. ఉదయ్‌శంకర్ (వైఆర్ హైస్కూల్), పి.సాధిక, పి.రాజేంద్ర (పర్చూరు జడ్పీ పాఠశాల), పి.రాకేష్, కె.అక్షరబిందు (అడుసుమల్లి జడ్పీ పాఠశాల) ఎంపికైనట్లు చెప్పారు. జిల్లాస్థాయిలో జరిగే పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొంటారన్నారు. ఎంపికైన వారిని ఉపాధ్యాయులు అభినందించారు.

ఉద్యోగాలు పెంచేందుకు పీఎంవీబీఆర్‌వై

ప్రచార పత్రాలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: వ్యాపార, పారిశ్రామిక రంగంలోని ఉద్యోగులు, యజమానులకు పీఎంవీబీఆర్‌వై (ప్రధాన మంత్రి విక్షిత్ భారత్ రోజ్‌గార్ యోజన) ప్రయోజనాలు అందేలా అనుబంధ శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్‌లో పీఎంవీబీఆర్‌వైపై అధికారులతో బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ సేవ, తయారీ రంగ పరిశ్రమల్లో ఉద్యోగాల సృష్టిని పెంచేందుకు ఈ పథకం ద్వారా కార్మికులకు, యజమానులకు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నట్లు తెలిపారు. 2025, ఆగస్టు 1 నుంచి 2027, జులై 31 మధ్యకాలంలో నమోదైన ఉద్యోగులకు మాత్రమే ఈ ప్రయోజనాలు అందిస్తారన్నారు. జిల్లాలోని సేవ, తయారీ రంగ వ్యాపార సంస్థల యాజమాన్యాలకు పీఎంవీబీఆర్‌వై ప్రయోజనాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేలా భవిష్యనిధి సంస్థ, కార్మిక, పరిశ్రమల శాఖలు, ఈఎస్‌ఐ, ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమీక్షలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ.గాయత్రిదేవి, సహాయ కమిషనర్ కట్టా శ్రీనివాసరావు, సహాయ పీఎఫ్ కమిషనర్ పి.గోపాల్ సింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి నాగేశ్వరరావు, ఈఎస్‌ఐ అధికారి కె.చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 140, రిటైల్ ధర - 167, చికెన్ విత్‌స్కిన్ - 242, చికెన్ స్కిన్‌లెస్ - 276.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -135 రిటైల్ ధర 162 చికెన్ విత్ స్కిన్ - 235, చికెన్ స్కిన్‌లెస్ - 267.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 147, 156, 167 చికెన్ విత్ స్కిన్ - 284 చికెన్ స్కిన్‌లెస్ - 294.

91.9 FM Vijayawada

ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 80080 03297

భార్యపై విచక్షణారహితంగా దాడి
తీవ్ర గాయాలతో మృతి

విజయలక్ష్మి

మియాపూర్, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో భర్త విచక్షణారహితంగా చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి వివాహిత మృతిచెందిన ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొణిదెన గ్రామానికి చెందిన రారాజు, విజయలక్ష్మి (28) దంపతులు నగరంలోని గోకుల్ ప్లాట్స్‌లో ఉంటున్నారు. వీరికి 9, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. రారాజు మేస్త్రి పని చేస్తున్నాడు. కొంతకాలంగా మద్యం, ఇతర వ్యసనాలకు బానిస కావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మంగళవారం కారులో బంధువుల ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. రారాజు విచక్షణారహితంగా భార్యపై దాడి చేశాడు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 80085 10541

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80085 14589

(c) eenadu

విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెంచాలి

చుండూరు, న్యూస్‌టుడే: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంచాలని ఐఈడీ జిల్లా కో-ఆర్డినేటర్ ఎం.జోత్స్న తెలిపారు. చుండూరులోని భవిత కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పరీక్షించారు. ఐఈఆర్పీలు శివకుమారి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెన్షనర్ల సమావేశం

చెరుకుపల్లి, న్యూస్‌టుడే: ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ చెరుకుపల్లి శాఖ సమావేశం బుధవారం సంఘ కార్యాలయంలో అలపర్తి ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. గుళ్లపల్లికి చెందిన సంఘ సభ్యుడు విశ్రాంత పోలీసు అధికారి బొలగాని రాజమణి సంఘానికి రూ.12 వేల కలర్ ప్రింటర్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా రాజమణిని సభ్యులు సత్కరించారు.

బాపట్ల

•బాపట్ల • రేపల్లె • వేమూరు

స్వామిత్వ సర్వే సకాలంలో పూర్తి చేయాలి

చెరుకుపల్లి, న్యూస్‌టుడే: స్వామిత్వ సర్వే సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభాని కోరారు. మండల అధికారులు బుధవారం సర్వే ప్రగతిపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ సరైన డాక్యుమెంట్లు లేక పలువురు ఆస్తి క్రయ విక్రయాల సమయంలో ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని అధిగమించి యజమానులకు వారి ఆస్తులపై చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం స్వామిత్వ సర్వే చేపట్టిందని, దీన్ని పారదర్శకంగా పూర్తి చేయాలని కోరారు. జనవరి 15 లోపు సర్వే పూర్తయ్యేలా వేగవంతం చేయాలని కోరారు. డిప్యూటీ ఎంపీడీవో కేజేఏ శ్రీనివాసన్, సర్వేయర్ శ్రీనివాస్ తగు సూచనలు చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

బాపట్ల : 80085 73141, రేపల్లె : 80085 73136, వేమూరు: 91107 83738

? రేపల్లె 2వ వార్డు గూనివారిపాలెం వెళ్లే రోడ్డు పక్కన రెండు చేతిపంపులు పని చేయడం లేదు. **-సాంబశివరావు**
✔ చేతిపంపులకు మరమ్మతులు చేసేలా చర్యలు చేపడతాం. **-శామ్యూల్, రేపల్లె మున్సిపల్ ఏఈ**
– న్యూస్‌టుడే, రేపల్లె అర్బన్

? మండలంలోని ఖాజీపాలెం శివాలయం వెనుక వీధిలో సీసీ రహదారిపైకి మురుగు చేరుతోంది. **-సుదర్శన్, ఖాజీపాలెం** ✔ పరిశీలించి వెంటనే సమస్య పరిష్కరిస్తాం. **-ప్రసాదరావు, పంచాయతీ కార్యదర్శి, ఖాజీపాలెం**
– పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే

? అద్దేపల్లి ఇందిరా కాలనీలో రహదారి పైకి మురుగు చేరుతోంది. **-బాషా, అద్దేపల్లి** ✔ పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడి మురుగు కాలువల్లో పూడిక తీయిస్తాం. -నాయక్, పంచాయతీ కార్యదర్శి, భట్టిప్రోలు. **- భట్టిప్రోలు, న్యూస్‌టుడే**

నానో యూరియా పంటలకు ఉపయోగం

ఓలేరు (భట్టిప్రోలు), న్యూస్‌టుడే: నానో యూరియా పంటలకు ఉపయోగమని రేపల్లె వ్యవసాయ శాఖ సంచాలకురాలు లక్ష్మీ అన్నారు. మండలంలోని ఓలేరు గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, ఆత్మ ప్రాజెక్టు వారి సౌజన్యంతో యూరియా వాడకంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు ఇష్టమొచ్చినట్లుగా ఎరువులు, పురుగు మందులు వాడటంతో ప్రకృతికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. సేంద్రియ ఎరువులు వాడటం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చన్నారు. వ్యవసాయ శాఖ అధికారి బి.బ్రహ్మారెడ్డి, ఏఈవోలు బి.అఖిల, జ్యోతి, రైతులు పాల్గొన్నారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మీసాలవారిపాలెంలో శంకుస్థాపన చేస్తున్న అనగాని శివప్రసాద్

నగరం: గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెదేపా నాయకులు అనగాని శివప్రసాద్ అన్నారు. మండలంలోని కొలగానివారిపాలెం, మీసాలవారిపాలెం గ్రామాల్లో రూ.60 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రక్షిత మంచినీటి పథకం పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన విధ్వంసకరమైన నిర్ణయాల వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కోట్ల వ్యయంతో అంతర్గత, అనుసంధాన రహదారులు అభివృద్ధి చేశామన్నారు. రేపల్లె నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేలా పనులు వేగంగా చేస్తున్నామని చెప్పారు. నేతలు భాస్కరరావు, సుబ్బారావు, వీరయ్య, ఎంపీడీవో బొర్రా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సాధన చేస్తూ.. సత్తా చాటుతూ..

బాక్స్ లంగడి, ఖో-ఖోలో రాష్ట్ర జట్టుకు విద్యార్థుల ఎంపిక

తుమ్మలపాలెం, చెరుకుపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే

చెరుకుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు బాక్స్ లంగడి (కుందులాట)లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇటీవల నెల్లూరులో నిర్వహించిన పోటీల్లో వీరు జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అక్కడ రాణించి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరు జాతీయ పోటీల్లో పాల్గొనడం రాష్ట్ర జట్టుకు ఎంపికవడం తొలిసారి. ఖో-ఖోలోనూ రాష్ట్ర బాలికల జట్టుకు ఎంపికయ్యారు.

ఇంటి వద్ద ఆడిన ఆటే

బాక్స్‌లంగడి అంటే ఇంటి వద్ద ఆడుకున్న కుందులాటే. రోజు బడిలో ఆడే దాన్ని. నిత్య సాధనతో ఈ పోటీల్లో పాల్గొన్నా. వ్యాయామ ఉపాధ్యాయులు ఆట నిబంధనలు వివరించారు. ఆ మేరకు సాధనతో మండల, జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించా. ఇప్పుడు రాష్ట్ర జట్టుకు ఎంపికవడం సంతోషంగా ఉంది. ఒక కాలుపై కుంటుతూ ఆడే సమయంలో కాళ్లలో శక్తి, కంటితో పరిస్థితిని అప్పటికప్పుడే గ్రహించి అందుకు తగిన విధంగా కదులుతుండాలి. ఎదుటివారి సామర్థ్యం కూడా అంచనా వేయడం ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నా. జాతీయస్థాయిలో విజయం సాధించడానికి కృషి చేస్తా.
- మర్రుప్రోలు తపస్విని, 9వ తరగతి

శారీరక, మానసిక ఉల్లాసం..

కుందులాటలో ఆత్మవిశ్వాసంతో ఆడతా. నిత్యం ఆడటంతో శారీరకంగా, మానసికంగానూ ఉల్లాసంగా ఉంటున్నా. క్రీడలో రాణించడమే ధ్యేయంగా సాధన చేస్తున్నా. వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నా. తొలిసారి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నా. ప్రభుత్వ కొలువు సాధనే లక్ష్యంగా కృషి చేస్తా.
- పి.లీలా మోహన్‌కృష్ణ, 9వ తరగతి

ఖో-ఖో లీగ్‌లో ఆడటమే లక్ష్యం

చిన్నతనం నుంచి క్రీడలంటే ఇష్టం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఖో-ఖోలో రాణిస్తున్నా. ఇటీవల జె.పంగులూరులో నిర్వహించిన పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించా. ప్రతిభ చూపి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యా. జనవరిలో హర్యానాలో జరిగే జాతీయ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ఆడటం సంతోషంగా ఉంది. ఖో-ఖో లీగ్‌లో ఆడటమే లక్ష్యం.
- తమ్మా ఉమాహర్షిత, 10వ తరగతి

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

భూమిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే, నేతలు

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. గ్రామంలో రూ.35 లక్షలతో చేపట్టనున్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తి చేసి వైద్యసేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, వెల్లటూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ యర్రంశెట్టి కర్ణశ్రీనివాసరావు, పార్టీ నాయకులు యడ్ల జయశీలరావు, డొక్కు శ్రీనివాసరావు, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

బీఈసీ పాలిటెక్నిక్ కళాశాలకు ఓవరాల్ ఛాంపియన్‌షిప్

సాధించిన కప్పులు, పతకాలతో పాలిటెక్నిక్ విద్యార్థులు

బాపట్ల, న్యూస్‌టుడే: నల్లపాడు ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా అంతర పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీల్లో బీఈసీ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించారు. కళాశాలలో బుధవారం నిర్వహించిన అభినందన సభలో బీఈసీ అధ్యక్షుడు ముప్పనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడలు విద్యలో భాగమన్నారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. కార్యదర్శి మానం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శారీరక దారుఢ్యం పెరగటంతో పాటు మనో వికాసం కలుగుతుందన్నారు. నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. సంయుక్త కార్యదర్శి దొడ్డపనేని వెంకయ్య చౌదరి, కోశాధికారి కోట బ్రహ్మయ్య, ప్రిన్సిపల్ రమాదేవి, వైస్ ప్రిన్సిపల్ రవికుమార్ పాల్గొన్నారు.

బోరమణిగపల్లిలో క్రిస్మస్ తార

కోమలిలో ముస్తాబైన చర్చి

భట్టిప్రోలులో...

మూల్పూరులోని తెలుగు బాప్టిస్టు చర్చి

రేపల్లె: గురువుగారోడ్డులో ఆర్సీఎం చర్చి

క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం

వేమూరు, చుండూరు, కొల్లిపొలెం(నగరం): క్రిస్మస్ పురస్కరించుకుని చర్చిలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. వేమూరు మండలం జంపనిలోని క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో బాప్టిస్టు చర్చి నుంచి ప్రధాన కూడలి వరకు విద్యుత్తు దీపాలతో అలంకరించారు. వరహాపురం చర్చిలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నగరం మండలం ఉల్లిపాలెం, మాచిమట్ల, నగరం, దూళిపూడి, మంత్రిపాలెం, సిరిపూడి, ఈదుపల్లి, పెదపల్లి గ్రామాల్లో వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఆకట్టుకునేలా క్రిస్మస్ నక్షత్రాలను ఏర్పాటు చేశారు.

భట్టిప్రోలు, అమృతలూరు, పిట్టలవానిపాలెం: మండల పరిధిలో బుధవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు. క్రీస్తును ఆరాధిస్తూ పశువుల పాకలను ఏర్పాటు చేశారు. ఆర్సీఎం చర్చిలో విద్యుత్తు కాంతులతో పశువుల పాకకు అలంకరణ చేశారు. ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అమృతలూరు మండలంలోని చర్చిలు ముస్తాబయ్యాయి. ప్రత్యేక ప్రార్థనల నిర్వహణకు చర్చిలను సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పిట్టలవానిపాలెం మండలంలోని ఖాజీపాలెం, గద్దవానిపాలెం, మండేవారిపాలెం, అల్లూరు, నక్కలవారిపాలెం, కోమలి గ్రామాల్లో చర్చిలను ముస్తాబు చేశారు.

కొల్లూరు: తెదేపా ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుక బుధవారం ఎంప్లాయీస్ రిక్రియేషన్ హాల్లో జరిగాయి. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కేక్ కోసి వేడుక ప్రారంభించారు. మహిళలకు చీర, రూ.500 నగదు పంపిణీ చేశారు. తూమాటి శ్యాంబాబు, గాజుల పీఏసీఎస్ ఛైర్మన్ గల్లా తిరుపతి వెంకయ్య, వేమూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ పూర్ణచంద్రారావు, ట్రాక్ పీఏసీఎస్ ఛైర్మన్ కొంగటి హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

గుళ్లపల్లి (చెరుకుపల్లి (గ్రామీణ), రేపల్లె అర్బన్: రేపల్లె పట్టణం, మండలం, చెరుకుపల్లి మండలంలోని ప్రార్థన మందిరాలు విద్యుత్తు దీపాలతో కాంతులీనుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం వేకువ వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనాలకు ఏర్పాట్లు చేశారు.

కేకు కోస్తున్న ఎమ్మెల్యే ఆనందబాబు

జంపనిలో ఏర్పాటు చేసిన నక్షత్రం

నిర్లక్ష్యం అల్లుకుంది

విద్యుత్తు స్తంభానికి అల్లుకుపోయిన తీగలు

బాపట్లటౌన్: కర్లపాలెం మండలం పెద గొల్లపాలెం పంచాయతీ యారంవారిపాలెంలో రోడ్డు పక్కన విద్యుత్తు స్తంభం ముళ్లచెట్లలో ఉంది. చెట్ల తీగలు అల్లుకుని వెలుతురు కనిపించడం లేదు. ఈ విషయమై కర్లపాలెం విద్యుత్తు ఏఈ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ సిబ్బందితో వెంటనే చెట్లతీగలను తొలగిస్తామని తెలిపారు.

పాచి పట్టించారు!

అపరిశుభ్రంగా ఉన్న ట్యాంకు

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: చందోలు ఎస్టీ కాలనీలో తాగునీటి ట్యాంకు అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. పాచిపట్టి చుట్టూ గడ్డి, పిచ్చిమొక్కలతో అధ్వానంగా కనిపిస్తోంది. కాలనీ మొత్తానికి ఒకటే ట్యాంకు. కుళాయిలు కూడా సరిగా లేకపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. సంబంధిత అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టి నీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

కొళాయి సరే.. నీటి సరఫరా ఏదీ?

రాంభొట్లపాలెం (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: రాంభొట్లపాలెం పంచాయతీ మోరవాగుపాలెం వద్ద రక్షిత మంచినీటి పథకాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి చుట్టుపక్కల నాలుగు గ్రామాలకు తాగునీటిని అందించాల్సి ఉంది. అయితే పథకం పరిధిలోని మోరవాగుపాలెం, కాపూరుపాలెం వద్ద తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఇక్కడ కొన్ని కొళాయిలు నిరుపయోగంగా మారాయి. వీటి చుట్టూ తీగలు, ముళ్ల చెట్లు పెరిగాయి. ఇక్కడ చేతిపంపుల నుంచి వచ్చే నీటినే స్థానికులు తాగునీటిగా వినియోగిస్తున్నారు. రక్షిత నీటి పథకం నుంచి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

కదలని ధాన్యం

కోమలి రహదారిపై ఆరబెట్టిన ధాన్యం

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది ఎక్కువ మంది వరి పైరును యంత్రాలతో నూర్పించారు. గింజలు పచ్చిగా ఉండటం, పైరును యంత్రాలతో కోయడంతో తేమశాతం అధికంగా నమోదవుతోంది. దీంతో రైతులు ఇళ్ల దగ్గర ఖాళీ స్థలాలు, కాల్వ కట్టలు, రోడ్లపై ఆరబెడుతున్నారు. కోమలి నుంచి పొన్నూరు వెళ్లే రోడ్డుపై వందల బస్తాలు ధాన్యం ఆరబెట్టారు. వాటికి కాపలాగా రైతులు అక్కడే ఉంటున్నారు.

పూడిక తీయక అధ్వానం

తూటికాడతో ఓల్డ్‌కోర్సు డ్రెయిన్

రాజోలు (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సాగు మొదలైంది. దీంతో పలు పంట కాల్వలకు సాగునీటిని అధికారులు నిలిపేశారు. ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన వీటిని బాగు చేయాలని రైతులు కోరుతున్నారు. మండలంలోని రాజోలు వద్ద ఓల్డ్‌కోర్సు డ్రెయిన్‌లో ముళ్లచెట్లు భారీగా పెరిగాయి. కొన్నిచోట్ల తూటికాడ పెరిగింది. కట్టలను ఆక్రమించి కొందరు ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. దీంతో మురుగు పారుదలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అధికారులు పంట, మురుగు కాల్వలను సకాలంలో బాగు చేయించాలని, పూడికలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు

అద్దంకి: అద్దంకి పరిధిలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. 108 సిబ్బంది వివరాల మేరకు.. అద్దంకి-కళ్యాపురం చేపల చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో టి.తక్కెళ్లపాడుకు చెందిన కార్తీక్ ద్విచక్రవాహనం కింద పడటంతో గాయపడ్డాడు. తొలుత అద్దంకి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. కలవకూరు రోడ్డులో జరిగిన మరో ప్రమాదంలో ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన వెంకట్రావు ద్విచక్రవాహన ప్రమాదంలో గాయపడ్డాడు.

పదవి పంపకాలపై తెదేపా శ్రేణుల హర్షం

చెరుకుపల్లి గ్రామీణ: తెదేపా పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శిగా మండలంలోని గూడవల్లికి చెందిన మల్లాది రామకృష్ణయ్యను నియమించడంపై పార్టీ శ్రేణులు హర్షం తెలిపాయి. జూన్ వరకు తెదేపా మండల అధ్యక్షునిగా ఐదేళ్లకుపైగా పనిచేశారు. ఆయన నిబద్ధతకు జిల్లా కమిటీలో స్థానం కల్పించడంపై నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఘనంగా ధనుర్మాస పూజలు

ప్రత్యేక అలంకరణలో గంటలమ్మ

బాపట్ల, బాపట్ల వెస్ట్, న్యూస్‌టుడే: భావనారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిదో రోజు శ్రీకృష్ణుడికి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఉత్సవమూర్తులకు పూజలు చేస్తున్న అర్చకుడు

పూజలో పాల్గొన్న భక్తులు

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: వెల్లటూరులోని శ్రీగంటలమ్మ అమ్మవారి ఆలయ 13వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు, మహిళలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

దుప్పట్లు అందజేత

చీరాల అర్బన్: పట్టణ పరిధిలోని ఐక్య నగర్‌లో కేర్ వాలంటీర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటరుకు వచ్చే చిన్నారులకు చలికాలం కావడంతో దుప్పట్లను బుధవారం అందించారు.

మొక్కజొన్నలో కలుపు నివారణ చర్యలు తీసుకోండి

ఆరేపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: రబీ మొక్కజొన్న సాగులో సకాలంలో కలుపు నివారణ చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి ఎండీ.ఫరూక్ తెలిపారు. పొలంపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని ఆరేపల్లి, తూరుపాలెం గ్రామాల్లో ఆయన రైతులతో సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో మొక్కజొన్న 20 నుంచి 25 రోజుల దశలో ఉందన్నారు. కలుపు నివారణకు టెంబోట్రియాన్ ఎకరాకు 115ఎం.ఎల్‌ను పిచికారీ చేసుకోవాలని సూచించారు. కత్తెర పురుగు ఆశిస్తున్న తరుణంలో నివారణకు లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4చొప్పున పెడితే ఈ పురుగు సంతతిని ముందుగానే అరికట్టే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు బీడీ రామకృష్ణ, ప్రేమ్‌కుమార్, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

ఏపీ ఎన్జీవో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ యూనిట్‌లో 17 పదవులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎన్నికల అధికారి షేక్ నాగూర్ షరీఫ్ బుధవారం తెలిపారు. ఎన్నికల నామినేషన్లు ఈనెల 29 నుంచి ఉంటుందన్నారు. ఈనెల 30వ తేదీతో నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. జనవరి 15న ఎన్నికలు జరుగుతాయని, అదేరోజు ఫలితాలు ఉంటాయని ఆయన తెలిపారు.

రహదారుల నిర్మాణానికి నిధులు

బాపట్ల: జిల్లాలో అధ్వానంగా ఉన్న మూడు ప్రధాన ఆర్అండ్‌బీ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. చందోలు-తెనాలి రోడ్డుకు రూ.1.50 కోట్లు, గుంటూరు-బాపట్ల-చీరాల రోడ్డుకు రూ.రెండు కోట్లు, బాపట్ల-పెదనందిపాడు రోడ్డుకు రూ.రెండు కోట్లు చొప్పున కేటాయించారు. త్వరలో టెండర్లు పిలిచి రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

ఐలాండ్ కూడలి ఆక్రమణలపై చర్యలు తీసుకోండి

చెరుకుపల్లి గ్రామీణ, పిట్టలవానిపాలెం: మండల కేంద్రం చెరుకుపల్లి ఐలాండ్ కూడలిలో జాతీయ రహదారిపై దుకాణాలు, నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌పై జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల నుంచి రేపల్లె వరకు జాతీయ రహదారిపై ప్రమాదకర ప్రాంతాలను ఆయన బుధవారం పరిశీలించారు. చెరుకుపల్లి ఐలాండ్ కూడలి వద్ద ఆగిన ఆయన ఇక్కడి అంబేడ్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. విగ్రహం చుట్టు ఉన్న సిమెంట్ దిమ్మెలకు బదులుగా ఇనుప రక్షణ కంచెను ఏర్పాటు చేయాలని సూచించారు. పిట్టలవానిపాలెం మండలంలోని రెడ్డిపాలెం కూడలిలో 216 జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

ఆస్తి లాక్కొని... ఇంటి నుంచి గెంటేసి

వృద్ధులపై వారసుల దాష్టీకాలు

న్యూస్‌టుడే, కనగాల, గుళ్లపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), నిజాంపట్నం

ఫిర్యాదు చేసిన వృద్ధురాలు హైమావతి

చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లికి చెందిన హైమావతి తనకున్న మూడు సెంట్లలో రేకుల ఇంటిని కుమారుడు సరిగా చూడటం లేదని మనవడికి రాసిచ్చింది. అతడైనా సరిగా చూస్తాడని భావించింది. ఆస్తి రాసిచ్చిన కొద్ది రోజుల నుంచే నాన్నమ్మ అని చూడకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని వేధిస్తున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో చెరుకుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఇక్కడ కాదు.. రేపల్లె వెళ్లాలని సిబ్బంది సూచించారు. ఆమె ఆరోగ్యం బాగోలేదు. అక్కడి వరకు తీసుకువెళ్లే వారు లేకపోవడంతో ఆమె అలాగే మనవడి వేధింపులు భరిస్తూ.. ఇంటిని వదిలి వెళ్లలేక సతమతమవుతోంది.

❖ రేపల్లెకు చెందిన వెంకటేశ్వర్లు తన కుమారుడిపై ఉన్న ప్రేమతో ఇళ్ల స్థలం, ఇల్లు, పొలం రాసిచ్చారు. ఆయన తపాలా శాఖలో ఉద్యోగ విరమణ చేశారు. భార్య మరణించింది. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తండ్రిని చూడక కుమారుడు ఇంటి నుంచి గెంటేశాడు. గౌరవంగా బతికిన తనకు కుమారుడే నమ్మక ద్రోహం చేయడంతో భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయి కుమార్తె వద్ద కాలం వెళ్లదీస్తున్నాడు.

❖ జీవితకాలం నానా కష్టాలు పడి కూడబెట్టిన ఆస్తి. వృద్ధాప్యంలో అండగా ఉంటారని సంతానంపై ప్రేమతో ఉన్నదంతా వారికి అందిస్తే ఆస్తి చేతికి రాగానే వృద్ధులను వారసులు ఇంటి నుంచి గెంటేస్తున్నారు. దీంతో వారు బతుకు పోరాటానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది.

ఇది జరుగుతోంది

తాము కష్టించి సంపాదించిన ఆస్తిని వృద్ధులు గిఫ్ట్‌గా రాసిస్తున్నారు. కానీ కొందరు డాక్యుమెంట్ రైటర్లు సదరు వారసులు, సంతానానికి గిఫ్ట్‌గా రాస్తే దానిపై వారికి పూర్తి హక్కు రాదని చెప్పి వారితో కొనుగోలు ఆస్తిగా రాయిస్తున్నారు. దీంతో ఆ ఆస్తిని సదరు వారసులకు, సంతానానికి వృద్ధులు విక్రయించి నగదు తీసుకున్నట్లు రాయిస్తున్నారు. మరి కొన్ని తమ పూర్వీకుల ఆస్తిని వారసులు పెద్దలు ఉండగానే తగిన డాక్యుమెంట్లు లేకపోవడంతో సొంత ఆస్తిగా రాసేసుకుంటున్నారు. పల్లెటూళ్లల్లో ఇదే జరుగుతోంది.

వృద్ధుల కోసం చట్టం ఉంది

పెద్దలు తమ ఆస్తిని ఎవరైనా వారసులకు, సంతానానికి గిఫ్ట్‌గా రాసిస్తే అలాంటి వారు తమ ఆస్తిని మళ్లీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఇందు కోసం 2007లోనే ప్రభుత్వం 'వయోవృద్ధ పౌరుల నిర్వహణ, రక్షణ, సంక్షేమ చట్టం' అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా వృద్ధులు తమ ఆస్తిని గిఫ్ట్‌గా రాసినా, విక్రయ దస్తావేజుగా తమకు తెలియకుండా రాసి ఉంటే వారు ఆర్డీవో కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ తగిన న్యాయం జరుగుతుంది.
-కర్రా ప్రతాప్, న్యాయవాది, చెరుకుపల్లి

ప్రమాదాల నివారణకు చర్యలు

ఓలేరు(భట్టిప్రోలు), న్యూస్‌టుడే: జాతీయ రహదారి మార్గంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. మండలంలోని ఓలేరు వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

బాపట్ల: రైల్వేస్టేషన్లో ఒకటో నంబరు ప్లాట్‌ఫాం వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. మృతుడిని యాచకుడిగా భావిస్తున్నారు. అతని వయసు 40- 45 ఏళ్ల మధ్య ఉంటుందని, ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్సై సరస్వతి తెలిపారు.

శ్రద్ధాంజలి

మంచితనం, మానవత్వం మూర్తీభవించిన
మహామనిషివి నీవు, మన కుటుంబానికి తోడుగా,
నీడగా, కొండంత అండగా నిలిచావు.
మా అందరినీ వీడి దైవ సన్నిధికి చేరావు.
మా శ్వాసా.. ధ్యాసా నీవే..
అందుకో అశ్రునయనాలతో
హృదయపూర్వక నీరాజనాలు

కుమారులు:
కోడూరు రవీంద్ర, కోడూరు సురేంద్ర
మరియు కుటుంబ సభ్యులు

కీ॥శే॥ కోడూరు త్యాగరాజు గారు
జననం: 17-05-1947 ; మరణం: 13-12-2025

పెద్దకర్మ: ది.25-12-2025, గురువారం, బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం, గోవాడలో మా స్వగృహం నందు జరుగును.

(c) eenadu

చీరాల

• చీరాల • అద్దంకి • పర్చూరు

భక్తుల సంకీర్తన

రామనామ సప్తాహం ప్రారంభం

వింజనంపాడు(యద్దనపూడి), న్యూస్‌టుడే: అఖండ రామనామ సప్తాహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రాంభించారు. వింజనంపాడు సీతారామస్వామి ఆలయంలో బుధవారం 72వ సంకీర్తన సప్తాహాన్ని అవధూతేంద్ర భక్తమండలి నేతృత్వంలో జి.కోటేశ్వరరావు, గురుమూర్తి, భక్తబృందాలు హరే రామ, హరేకృష్ణ నామసప్తాహాన్ని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అఖండం వెలిగించి సంకీర్తన ప్రారంభించారు.

అయ్యప్పస్వామికి అన్నాభిషేకం

వేటపాలెం, న్యూస్‌టుడే: ఆనుమల్లిపేటలోని అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం స్వామి మూలవిరాట్‌కు పాలాభిషేకం చేశారు. తర్వాత అన్నాభిషేకాన్ని వేదమంత్రోచ్ఛరణాల మధ్య నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

స్వామి మూలవిరాట్

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

చీరాల అర్బన్: 9849165189 అద్దంకి: 9440915704 పర్చూరు: 8008574106

? ఈపూరుపాలెం పంచాయతీ పరిధి బోయినవారిపాలెంలో డ్రైనేజీలో బురద పేరుకుపోయి ప్రవాహం కావడం లేదు. **- స్థానికులు**

✔ సిబ్బందిని పంపి డ్రైనేజీలో పేరుకుపోయిన బురద తొలిగిస్తాం. **- బాపూజీ, కార్యదర్శి -న్యూస్‌టుడే, చీరాల గ్రామీణం**

అనుసంధాన రహదారికి మహర్దశ

ఏల్చూరు (సంతమాగులూరు), న్యూస్‌టుడే: ఏల్చూరు- సజ్జాపురం అనుసంధాన రహదారికి ఎట్టకేలకు మహర్దశ కలిగింది. ఐదు కి.మీ పైగా ఉన్న ఈ మార్గం గతంలో మోకాలి లోతు గుంతలతో ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. ఏల్చూరు నుంచి సజ్జాపురం వెళ్లే మార్గంలో చెరువు కాలువ చప్టా పూర్తిగా శిథిలావస్థకు చేరడం, ఎత్తు తక్కువగా ఉండటంతో భారీ వర్షాలు కురిసిన సందర్భంలో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయేవి. రహదారి దుస్థితిపై "ఈనాడు"లో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. రూ.2.5 కోట్లు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంజూరు చేయించారు. ఈ నిధులతో పనులు ప్రారంభిస్తున్నట్లు పీఆర్ ఏఈ నాగేశ్వరరావు తెలిపారు.

పేద విద్యార్థులు.. క్రికెట్‌లో మెరికలు

పమిడిపాడు (మేదరమెట్ల), న్యూస్‌టుడే: నిరుపేద కుటుంబాల్లో జన్మించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చదువుతో పాటు క్రికెట్‌లో తర్ఫీదు పొందుతూ సత్తాచాటుతున్నారు. కొరిశపాడు మండలం పమిడిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు.

చిన్నప్పటి నుంచి మక్కువ..

నా తల్లిదండ్రులు రాజేష్, శ్రావణి. ఇద్దరూ కూలి పనులకు వెళ్తుంటారు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. కానీ ఆడపిల్ల అని ఆటలో చేర్చుకునే వారు కాదు. ఈ ఏడాది స్కూల్‌కు కొత్తగా వచ్చిన పీఈటీ సహకారంతో క్రికెట్ ఆడటం మొదలు పెట్టాను. గిద్దలూరులో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో రాణించడంతో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని రాణించాను. జాతీయ మహిళల జట్టుకు ఆడటమే లక్ష్యంగా సాధన చేస్తున్నా. **- ప్రణతి, 8వ తరగతి**

దేశం తరఫున ఆడాలని..

మాది నాగులుప్పలపాడు మండలం కళ్లగుంట గ్రామం. తల్లిదండ్రులు దారా కోటేశ్వరరావు, వెంకటరమణమ్మ. పొలం పనులు చేస్తుంటారు. టీవీల్లో మహిళలు క్రికెట్ ఆడటం ఎక్కువగా చూడటంతో ఆసక్తి పెరిగింది. పీఈటీ సాయంతో క్రికెట్‌లో బ్యాటింగ్ సాధన చేశాను. జిల్లా స్థాయిలో రాణించడంతో రాష్ట్రస్థాయిలో ఆడే అవకాశం లభించింది. జాతీయ జట్టుకు ఆడటంతో పాట ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యం. **- శ్రీ నాగలక్ష్మి, 8వ తరగతి**

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..

మాది నాగులుప్పలపాడు మండలం చేకూరపాడు గ్రామం. పమిడిపాడులో బాలుర వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నా. తల్లిదండ్రులు జి.చిరంజీవి, విశ్రాంతమ్మ. చిన్నతనం నుంచి క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. క్రికెట్ ఆడేందుకు తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు సుల్తాన్ తర్ఫీదు ఇచ్చేవారు. బ్యాటింగ్‌లో ఉన్న లోపాలను సరిచేసి మెరుగ్గా ఆడేలా సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో రాణించడంతో పాటు విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయిలో నిర్వహించిన మ్యాచ్‌లో బ్యాటింగ్ బాగా ఆడటంతో గుర్తింపు వచ్చింది. ఐపీఎల్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తున్నా. **- నిషాంత్, 9వ తరగతి**

విద్యార్థుల్లో మేధస్సు పెంపునకు 'క్విజ్' దోహదం

విద్యార్థినులకు బహుమతులు అందిస్తున్న చీరాల ఉపవిద్యాధికారి గంగాధర్

అద్దంకి, న్యూస్‌టుడే : విద్యార్థుల్లో మేధస్సు పెంపుదలకు 'క్విజ్' దోహదం చేస్తుందని చీరాల ఉపవిద్యాధికారి డి.గంగాధర్ అన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వద్ద క్విజ్ పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయినులు కె.శారద, ఎస్.శ్రీదేవి, పి.కృష్ణారావు, టి.వీరాంజనేయులు, ఎం.ఉమాజ్యోతితో పాటు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో సీహెచ్.హారిక నిలవగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థినులకు సమాన మార్కులు వచ్చాయి. దీంతో లాటరీ ద్వారా రెండో స్థానంలో అమరా చరిత నిహారిక, మూడో స్థానంలో సంగన సంకీర్తనరెడ్డి నిలిచారు. వీరికి 'ఈనాడు' తరఫున బహుమతులు అందజేశారు.

ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించాలి

గోవాడ (అద్దంకి), న్యూస్‌టుడే: ప్రతిరైతు ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబించాలని మండల వ్యవసాయాధికారి కొప్రపాటి వెంకటకృష్ణ అన్నారు. గోవాడలో ఆదర్శ రైతు నరిశెట్టి రమేష్ పదేళ్లుగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయ విధానాన్ని 'ఆత్మ ప్రకాశం' ఆధ్వర్యంలో పరిశీలించారు. ఏఓ వెంకటకృష్ణ మాట్లాడుతూ ఎలాంటి పురుగుమందులు వాడకుండా కేవలం ఆవు మూత్రంతో తయారు చేసిన కషాయంతో పంట పండిస్తున్నామని తెలిపారు.

నూతన వస్త్రాలు అందిస్తున్న మంత్రి గొట్టిపాటి

అన్నివర్గాలకు న్యాయమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గొట్టిపాటి

అద్దంకి, బల్లికురవ, న్యూస్‌టుడే: అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నాగులపాడు రోడ్డులోని కామేపల్లి కల్యాణ మండపంలో బుధవారం నియోజకవర్గ స్థాయి సెమీక్రిస్మస్ వేడుక నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కుటుంబ సభ్యులందరితో కలిసి నిర్వహించుకునే పండగ క్రిస్మస్ అన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో 8427 మంది సంఘకాపరులకు గౌరవ వేతనంగా రూ.50.40 కోట్లు అందించినట్లు చెప్పారు. 650 మంది సంఘకాపరులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఆలయాల అభివృద్ధిపై మంత్రి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. సమస్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు. అంతకుముందు బల్లికురవ మండలం ఉప్పుమాగులూరుకు చెందిన దేవినేని వేణుగోపాల్ భార్య మరణించగా వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అద్దంకి పట్టణంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ఆలస్యం చేయొద్దని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తహసీల్దార్ జి.శ్రీచరణ్, కమిషనర్ డి.రవీంద్రతో ఆయన మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

ఇంకొల్లు పంచాయతీ కార్మికుల నిరసన

ఇంకొల్లు, న్యూస్‌టుడే: సకాలంలో వేతనాలు చెల్లించని కారణంగా ఇంకొల్లు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు బుధవారం విధులు బహిష్కరించారు. నవంబరు నెలకు సంబంధించి వేతనాల దస్త్రంపై సర్పంచి సంతకం చేయకపోవడంతో వేతనాల చెల్లింపులో జాప్యం జరిగింది. నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణపై ఏడాది క్రితం సర్పంచి ప్రసన్న చెక్‌పవర్ రద్దు చేశారు. గత నెల వరకు చెక్‌పవర్ ఎంపీడీవో ఆధీనంలో ఉండటంతో సకాలంలో వేతనాలు అందజేశారు. సర్పంచికి తిరిగి చెక్‌పవర్ పునరుద్ధరించారు. గతంలో కూడా పంచాయతీ కార్మికులకు సర్పంచి తమను ఇబ్బందులు పెడుతుందని నెలల తరబడి విధులకు హాజరు కాకుండా ఆందోళన చేశారు. ప్రస్తుతం కార్మికులకు రూ.7 లక్షల చెల్లించాల్సి ఉంది. వేతనాలు చెల్లించే వరకు విధులకు హాజరుకామని భీష్మించారు. కార్మికులు విధులకు హాజరు కాకపోవటంతో వీధులన్ని చెత్తాచెదారంతో నిండిపోయాయి. ఈ విషయంపై ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్పంచి వేతనాల దస్త్రంపై సంతకం చేయని పక్షంలో డీపీవోకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

మేదరమెట్లలో విద్యుత్‌దీపాల అలంకరణలో చర్చి

పర్చూరు అంబేడ్కర్ నగర్‌లో..

వేటపాలెం సాల్వేషన్ ఆర్మీ ప్రార్థనా మందిరం

ఇమ్మానియేల్ లూథరన్ చర్చి

క్రీస్తు పుట్టుక.. ప్రపంచ వేడుక

న్యూస్‌టుడే బృందం: క్రీస్తు పుట్టుక సందర్భంగా నిర్వహించే క్రిస్మస్ పండగ సందర్భంగా చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో క్రైస్తవులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే వస్త్ర దుకాణాలు కిటకిటలాడాయి. గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. పర్చూరు, కారంచేడు మండలాల్లోని చర్చిలు, ప్రార్థనా మందిరాల వద్ద క్రీస్తు ఆగమనాన్ని సూచిస్తూ తారలను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరులు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొరిశపాడు మండలంలో పలు గ్రామాల్లో సెమీక్రిస్మస్ వేడుక సందడిగా నిర్వహించారు.

బోడవాడలో..

సెమీక్రిస్మస్‌లో చిన్నారుల నృత్య ప్రదర్శన

విద్యుత్తు దీపాలతో శాంతాక్లాజ్ చిత్రం

పాత మల్లాయపాలెంలో..

తెగుళ్ల నివారణపై సూచనలు

కడవకుదురు (చినగంజాం), న్యూస్‌టుడే: కడవకుదురు, గొనసపూడి గ్రామాల్లోని వరి, శనగ, మినుము, జొన్న పైర్లను బాపట్ల వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. కామాక్షి బుధవారం పరిశీలించారు. పైర్లకు ఆశించిన ఉల్లికోడు, పచ్చ తెగులు ఉండటాన్ని గుర్తించారు. అనంతరం గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పైర్లకు ఆశించిన తెగుళ్ల నివారణపై రైతులకు సూచనలు చేశారు.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

చీరాల, న్యూస్‌టుడే: కేటగిరి 1 కింద వచ్చే గృహ వినియోగదారులు తమ అదనపు విద్యుత్తు లోడును రుసుంతో క్రమబద్ధీకరించుకునేందుకు ఈనెల 31 చివరి తేదీ అని ఏడీఈ బి.హరిప్రసాదరావు తెలిపారు. నెలాఖరు లోపు క్రమబద్ధీకరించుకున్న వారికి 50శాతం రాయితీ లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నిత్యావసరాల పంపిణీ

శింగరకొండ (అద్దంకి), న్యూస్‌టుడే: శింగరకొండలోని శ్రీరామ వృద్ధుల ఆశ్రమానికి రోటరీక్లబ్ కోశాధికారి తమ్మన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు. అనంతరం జరిగిన అన్నదానంలో పాల్గొని వడ్డించారు.

రహదారి అంచులో ప్రమాదం

చీరాల మండలం ఈపూరుపాలెం నుంచి పేరాల మధ్య ఐఎల్‌టీడీ కంపెనీ వద్ద రహదారి అంచును భారీ సిమెంట్ తూములు పేర్చారు. వాహనదారులు ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో పక్కనే ఉన్న రామ్‌నగర్‌లో చీరాల పురపాలక సంఘం భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టింది. వీటి పనులు నేటికీ పూర్తి చేయలేదు. అక్కడ ఉన్న తూములను తీసుకువచ్చి ప్రధాన రహదారిపై ఉంచడంతో ప్రయాణం ప్రమాదంగా మారింది. పురపాలక అధికారులు వెంటనే వీటిని అక్కడ నుంచి తొలిగించాలని కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, ఈపూరుపాలెం, విజయనగర్‌కాలనీ, పేరాల(చీరాల గ్రామీణం)

మేజరు పంచాయతీలు.. డ్రైనేజీలు లేక అవస్థలు

చీరాల మండల పరిధిలో దేవాంగపురి, ఈపూరుపాలెం పంచాయతీలు మేజర్ పంచాయతీలైనా ఇంతవరకు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో అధికారులు, నేతలు విఫలం కావడంతో దశాబ్దాలుగా అవస్థలు తప్పడం లేదు. ముఖ్యంగా ప్రధాన రహదారులపై నిలుస్తున్న నీటితో చోదకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య నెలకొన్న ప్రతిసారి అధికారులు, ప్రజా ప్రతినిధులు పరిశీలించడం..డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని హామీలివ్వడం షరా మామూలుగా మారింది. నిధులు మంజూరు కాకపోవడంతో పంచాయతీ అధికారులు నీటి తొలగింపునకు తాత్కాలిక చర్యలు వరకే పరిమితం అవుతున్నారు. ఈపూరుపాలెంలో మార్కెట్ కూడలి నుంచి కి.మీ వరకు ఎడమవైపు తాత్కాలికంగా డ్రెయిన్ తవ్వించారు. దీని కోసం రూ.లక్షకు పైగా ఖర్చు చేశారు. ఇలా కాకుండా శాశ్వత ప్రాతిపదికన పద్మనాభునిపేట నుంచి కుందేరుకు డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించడం లేదు. దేవాంగపురిలో అయితే తాత్కాలిక చర్యలు కూడా తీసుకోవడం లేదు. రెండు గ్రామాలలో ప్రధాన రహదారిపై పది చోట్ల నీరు నిలబడి తమకు నరకం కనబడుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు ఇకనైనా సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, దేవాంగపురి, ఈపూరుపాలెం(చీరాల గ్రామీణం)**

పది రోజులుగా బండి ఇంతే!

స్థానిక రాయిని హనుమంతరావు చిన్నపిల్లల పాత వైద్యశాల వద్ద ఒక పక్క పంక్చర్లు వేసే దుకాణం దాని ముందు డివైడర్‌ను అనుకుని తినుబండారాలు విక్రయించే బండి పెట్టడంతో ఆ రోడ్డులో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదిరోజులుగా ఇదే పరిస్థితి. దీనిపై స్థానికులు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. ఇప్పటికైనా దాన్ని అక్కడ నుంచి తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. **-న్యూస్‌టుడే, చీరాల అర్బన్**

తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవకు సన్మానం

చినగంజాం: ఇటీవల తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కడవకుదురుకు చెందిన నక్కల రాఘవను పలువురు తెదేపా నాయకులు సన్మానించారు. తెదేపా మండల కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పొద వీరయ్య అధ్యక్షతన బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

క్యాన్సర్‌పై అవగాహన

అనంతవరం, గన్నవరం, పూనూరు(యద్దనపూడి): ఉన్నత పాఠశాలల్లో అభ్యసించే బాలికలు క్యాన్సర్ వ్యాధిపై అవగాహనతో మెలగాలని నిపుణులు కోరారు. యద్దనపూడి, గన్నవరం, పూనూరు, అనంతవరం ఉన్నత పాఠశాల బాలికలకు బుధవారం గర్భాశయ క్యాన్సర్‌పై మార్టూరు రోటరీ క్లబ్ నేతృత్వంలో అవగాహన కల్పించారు.

దుప్పట్లు వితరణ

పేరాల(చీరాల అర్బన్), న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని ఐక్య నగర్‌లో కేర్ వాలంటీర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటరుకు వచ్చే చిన్నారులకు చలికాలం కావడంతో దుప్పట్లను బుధవారం అందించారు. వీటిని బీఎస్పీ పార్టీ నాయకుడు పరంజ్యోతి పంపిణీ చేశారు.

మినీ బైపాస్ నిర్మాణానికి రంగం సిద్ధం

అద్దంకి: అద్దంకి పట్టణంలో రవాణా సమస్యకు పరిష్కారంగా నిర్మించనున్న మినీ బైపాస్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే రామ్‌నగర్ నుంచి కాకానిపాలెం వరకు 1.5 కి.మీ ఎన్నెస్పీ కాలువ వెంబడి రహదారి విస్తరణ, సుందరీకరణ పనులకు రంగం సిద్ధమైంది. కాలువకట్టకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు పూర్తిగా తొలగించారు. సరిహద్దులు తేలిన అనంతరం పనులు మొదలు పెట్టనున్నట్లు కమిషనర్ డి.రవీంద్ర తెలిపారు.

రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు

పర్చూరు, న్యూస్‌టుడే: గుంటూరు- పర్చూరు రహదారి మరమ్మతులకు రూ.69లక్షల నిధులు మంజూరయ్యాయి. నిధులు మంజూరు చేసేందుకు సహకరించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు, కూటమి ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

యువతి ఆచూకీ లభ్యం

కారంచేడు, న్యూస్‌టుడే: ఈనెల 22న కారంచేడులోని ఓ పేటకు చెందిన యువతి ఆచూకీ లభ్యమైనట్లు కారంచేడు ఎస్సై ఖాదర్ బాషా బుధవారం తెలిపారు. లింగసముద్రం మండలం చినపవనిలో యువతి ఉన్నట్లు గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చామని, అప్పటికే యువతి ప్రేమ వివాహం చేసుకోవడంతో తహసీల్దార్ ఎదుట హాజరు పరిచామని ఎస్సై వెల్లడించారు.

నీటి సరఫరాకు మార్గం సుగమం

న్యూస్‌టుడే, రామ్‌నగర్ (అద్దంకి)

చెట్టును తొలగిస్తున్న కూలీలు

అద్దంకి మేజరు కాలువ శివారు భూములకు సాగు నీరు అందించేందుకు మార్గం సుగమమైంది. మూడున్నర దశాబ్దాలుగా సాగునీటి పారుదలకు అవకాశం లేకుండా పోయింది. పట్టణ పరిధిలో కాలువ కట్టపై ఆక్రమణలు పెరిగాయి. సుమారు పది వేల ఎకరాల ఆయకట్టుకు కేవలం ఆరు వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందేది. మిగిలిన నాలుగు వేల ఎకరాలకు అందని ద్రాక్షగానే మిగిలింది. పట్టణంలో ఎన్నెస్పీ కాలువ కట్టపై ఆక్రమణల తొలగింపు ప్రక్రియ పూర్తి కావడంతో సాగర్ కాలువ స్పష్టంగా కనిపిస్తోంది.

మిగిలినదీ ఆధునికీకరిస్తే..

అద్దంకి మేజరు కాలువ ఆధునికీకరణ పనులు దశాబ్దం క్రితం జరిగాయి. 0/0 నుంచి 22/0 మైలురాయి వరకు సాగర్ కాలువ నిర్మాణం జరగ్గా 16/0 మైలు రాయి వరకు ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. మరో ఆరు కి.మీ. చేయాల్సి ఉంది. ఈ భాగం అద్దంకి పట్టణంలో నుంచి వెళుతుండటంతో ఆక్రమణల తొలగింపు కష్టంగా మారింది. తాజాగా వీటిని పూర్తిగా తొలగించారు. 1.5 కి.మీ. ఆధునికీకరణ పనులను పురపాలక అధికారులు చేపట్టనున్నారు. కాలువ చివరి వరకు చేస్తే వేలమూరిపాడు, కొంగపాడు, దక్షిణ అద్దంకి రైతులకు మేలు జరుగుతుంది. తక్షణం యంత్రాంగం ఆధునికీకరించాలని ప్రజలు కోరుతున్నారు.

క్రీడాకారులతో కళాశాల ప్రతినిధులు

ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం

వేటపాలెం: గుంటూరు హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ ఫెస్టివల్ ఆదర్స్-2025లో తమ కళాశాల విద్యార్థులు వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నట్లు సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. పురుషుల, మహిళల వాలీబాల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్‌లో విజేతలుగా నిలిచారు. మహిళల షాట్‌పుట్‌లో ప్రథమ, ద్వితీయస్థానాలు సాధించారని ప్రధానాచార్యుడు జగదీష్‌బాబు చెప్పారు. క్రీడాకారులను కళాశాల వ్యాయామోపాధ్యాయుడు అన్నం శ్రీనివాసరావుతో పాటు వివిధ విభాగాధిపతులు అభినందించారు.

PUBLIC NOTICE

Under the instructions of my client M/s Shriram Finance Ltd., Addanki Branch, Bapatla District issue the following notice to the general public

My client intends to grant loan to the applicant peerla Anjaiah, S/o Subbaiah, R/o Maddipadu Village, Ongole mandal Prakasam District, Andhra Pradesh submitted the documents to create the same as security for the Trade Finance. On careful scrutiny of the documents. I have submitted my legal opinion as follows for the property as security by way of registered mortgage. As such if anyone have any claims, charges, mortgages, sale agreements, court attachments, court disputes, etc., shall be informed to the below address within 5 days from the date of this notice. Otherwise later objection will not bind my client in this regard.

SCHEDULE: Prakasam District Registration, Ongole Sub Registration, Maddipadu Grama panchayat and Village Sy. No. 205, sub divided as Sy. No. 205-A, out of an extent of Ac. 0.09.3/8 cents or 455.6 sq.yards or 381.261 sq.meters of vacant site, bounded by: East: Land of Executant in this Survey No. 74.3/4 links, South: Land of Peerla Basavaiah - 125 links, West: Donka-74.3/4 links, North: Land of Executant in this Survey no.-124 links

Sd/ **M.S.S.Prasad**
Advocate & Legal Advisor, AP/3706/2023
Shriram Finance Ltd., Ongole

మొక్కజొన్న మొలక శాతం తగ్గిందని రైతుల ఆందోళన

కొండమంజులూరు(జె.పంగులూరు), న్యూస్‌టుడే: ఈ ఏడాది రబీ సీజన్‌లో కొండమంజులూరు గ్రామంలో సుమారు 200 ఎకరాలకు పైగా రైతులు మొక్కజొన్న సాగు చేపట్టారు. ముప్పవరంలోని ఓ విత్తన కంపెనీ వద్ద సెప్టెంబరు, నవంబరు నెలల్లో అడ్వాంటా 741రకం విత్తనాలు కొనుగోలు చేశామని, నాటిన గింజలు 70శాతానికి మించి పైరు మొలక రాలేదని గ్రామానికి చెందిన రైతులు బి.రవీంద్ర, సీహెచ్ చౌదరయ్య వాపోతున్నారు. సరిగా మొలకెత్తని పైరును తొలగించి మళ్లీ నాటేందుకు అదనపు ఖర్చుతో వ్యవసాయం భారమవుతుందని వాపోతున్నారు. తాము కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించిన రసీదులు, సంచులు ఉన్నాయని, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కర్షకులు వేడుకుంటున్నారు. ఈ విషయంపై ఏవో సుబ్బారెడ్డి మాట్లాడుతూ రైతులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే మొలక శాతాన్ని పరీక్షా కేంద్రానికి పంపి నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కొనుగోలు చేసిన రసీదు చూపుతున్న చౌదరయ్య

చిన్నారులకు చలికోట్లు అందజేత

పర్చూరు, న్యూస్‌టుడే: క్రిస్మస్ పురస్కరించుకుని పర్చూరు అంబేడ్కర్ నగర్‌లోని లూథరన్ చర్చిలో మదర్సాలో ఆశ్రయం పొందుతున్న అనాథ చిన్నారులకు బుధవారం రాత్రి చలికోట్లు అందజేశారు. జై భీమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించినట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ షంషుద్దీన్ తెలిపారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకి పట్టణ పరిధిలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. 108 సిబ్బంది వివరాల మేరకు.. అద్దంకి-కళ్యాపురం చేపల చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో టి.తక్కెళ్లపాడుకు చెందిన కార్తీక్ ద్విచక్రవాహనం కింద పడటంతో గాయపడ్డాడు. తొలుత అద్దంకి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. కలవకూరు రోడ్డులో జరిగిన మరో ప్రమాదంలో ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన వెంకట్రావు ద్విచక్రవాహ ప్రమాదంలో గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

దొంగతనం కేసులో నిందితుడి అరెస్టు

అద్దంకి, న్యూస్‌టుడే: బంగారు ఆభరణాలు దొంగిలించిన కేసులో నిందితుడ్ని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సీ.ఐ. ఏ.సుబ్బరాజు తెలిపారు. కుంకుపాడుకు చెందిన ఎస్.రమాదేవి ఇంట్లోని బీరువాలో ఏడు సవర్ల బంగారు ఆభరణాలను ఈనెల 13న అపహరించారు. ఘటనపై 22న అద్దంకి పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు తమదైన విధానంలో దర్యాప్తు చేశారు. చివరకు ఇంటి పక్కనే ఉంటున్న శ్రీనివాసరెడ్డిగా అనుమానించిన పోలీసులు ఆదిశగా దర్యాప్తు పూర్తి చేశారు. డబ్బు అవసరమై బంగారు ఆభరణాలు దొంగిలించానని, వాటిని నెల్లూరులో ఉంచి డబ్బు తెచ్చినట్లు నేరాన్ని నిందితుడు అంగీకరించారు. ఆమేరకు నిందితుడ్ని బుధవారం ఆయిల్‌మిల్లు రోడ్డులో అరెస్టు చేసి, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.

ప్రథమ వర్ధంతి

జననం: 12.03.1967 మరణం: 05.01.2025

స్వర్గీయ శ్రీమతి బొంతు పద్మావతి గారు

రావినూతల, కొరిశపాడు (మం)

మీరు మానుండి భౌతికంగా దూరమై, సంవత్సరం గడిచిన, మీ జ్ఞాపకాలు మమ్ము వీడలేదు...
మిమ్ములను మేము మరువలేము... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని
మనసారా దేవున్ని ప్రార్థిస్తూ... అశ్రునయనాలతో..

భర్త: బొంతు సింగయ్య చౌదరి
కుమారులు - కోడళ్లు: బొంతు ప్రదీప్ - ఆదిలక్ష్మి, బొంతు ప్రవీణ్ - కోమల దేవి
మనుమరాలు: ధ్రువిరాధ్ బొంతు
బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషులు

(c) eenadu

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శ్రీవారి ఉచిత సర్వదర్శన టోకెన్లు పొందేందుకు అవస్థలు పడ్డారు. గంటల తరబడి నిరీక్షించారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల కోసం బారులు తీరిన భక్తులను ఈచిత్రంలో చూడొచ్చు. – న్యూస్‌టుడే, తిరుపతి (తితిదే)

క్యాట్‌లో 99.94 పర్సెంటైల్

తిరుపతి (పశువైద్య వర్సిటీ), న్యూస్‌టుడే: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) సంస్థల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (క్యాట్)లో తిరుపతికి చెందిన **ఎ.శ్రీవల్లభ** 99.94 పర్సెంటైల్‌తో జాతీయస్థాయిలో 150 ర్యాంక్ సాధించాడు. ఈ ఏడాది నవంబర్ 30న జరిగిన పరీక్షకు జాతీయస్థాయిలో 2.58 లక్షల మంది హాజరయ్యారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో రాష్ట్రం నుంచి 150 లోపు ర్యాంక్ సాధించిన వారిలో 15కు మించి ఉండరని తెలుస్తోంది. తిరుపతి లోని తితిదే గోశాల డైరెక్టర్‌గా పనిచేస్తున్న పశువైద్య వర్సిటీ అధ్యాపకులు డా.ఎ.వి.ఎన్.శివకుమార్, తిరుపతిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం మేనేజర్ ప్రియంవద కుమారుడైన శ్రీవల్లభ ముంబయి ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తిచేశారు. తొలి ప్రయత్నంలోనే 99.94 పర్సంటైల్ సాధించడంతో అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతాలోని ఐఐఎంలలో ప్రవేశం లభించే అవకాశం ఉంది.

పెట్టుబడి లాభాలంటూ రూ.33.25 లక్షలకు టోకరా

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు వివరాల మేరకు.. పుదిపట్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వాట్సప్‌కు ఓ నంబరు నుంచి లింక్ వచ్చింది. ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఓ యాప్ ఇన్‌స్టాల్ చేయించి వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.33.25 లక్షల నగదు బదిలీ చేయించుకున్నారు. పెట్టుబడులు పెట్టినట్లు వాలెట్‌లో చూపించారు. లాభాలతోపాటు అసలు డ్రా చేసుకునేందుకు యత్నించగా 20 శాతం కమిషన్ ఇవ్వాలనడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఆశయం వ్యర్థం.. తప్పదు అనర్థం

ఈ-వ్యర్థాల నిర్వహణ గాలికి • ఉమ్మడి జిల్లాలో దయనీయ స్థితి

పుత్తూరు, న్యూస్‌టుడే:

ఈ-వ్యర్థాలు సేకరించి సురక్షిత పద్ధతిలో రీసైక్లింగ్ చేసేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ-వ్యర్థాలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.. ఈ కార్యక్రమం కోసం నగరాలు, పట్టణాల్లో అట్టహాసంగా ప్రారంభించిన సేకరణ కేంద్రాలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.. గతంలో సేకరించిన వ్యర్థాలను సైతం తీసుకెళ్లకుండా వదిలేశారు. దీంతో ఈ మహత్తర కార్యక్రమం ఆరంభ శూరత్వంగా మారింది.

• ఈ-వ్యర్థాల్లోని కాడ్మియం, క్రోమియం, లెడ్, ప్లాస్టిక్ సేకరించి సంపద సృష్టించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందరి ఇళ్లలో ఈ-వ్యర్థాల ఉత్పత్తి పెరిగిపోయింది. అవి కాలుష్య కారకంగా మారడమే కాక వాటిలో విష కీటకాలు చేరి సమస్యలు నెలకొంటున్నాయి. ఈ సమస్యకు అడ్డుకట్ట వేసేలా సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసేందుకు కొన్ని ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. ఈ క్రమంలో జిల్లాలోని నగర పాలికలు, మున్సిపాలిటీల్లో వీటిని ఏర్పాటు చేశారు.

• జిల్లాలో స్థానిక సంస్థలు: చిత్తూరు నగరపాలిక, కుప్పం, నగరి, పలమనేరు, పుంగనూరు

• ఇప్పటి వరకు ఈ-వ్యర్థాలు సేకరించింది: 3 టన్నులు

ఈ చిత్రం చూడండి. ఈ- వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ చేయడంలో భాగంగా ఇదివరకు పుత్తూరు పట్టణంలో ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు సేకరించారు. ఇదంతా హడావుడే అని తేలిపోయింది. ఎందుకంటే రీసైక్లింగ్ కేంద్రాలు మూతపడటమే ఇందుకు నిదర్శనం

తొలుత అక్కడక్కడ మెరుగ్గానే..

ఈ కార్యక్రమం ఆరంభంలో నగర, పురపాలికల్లో పాడైన టీవీలు, మిక్సీలు, కంప్యూటర్లు, చరవాణుల ఛార్జర్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ కేంద్రాలకు అందజేశారు. కొద్దిరోజుల తర్వాత పౌరులు వాటిని తీసుకురావటం మానేశారు. యంత్రాంగం శ్రద్ధ చూపకపోవడంతో చెత్త సేకరణ సమయంలో వాటిని ఆ వాహనాల్లో వేసి డంపింగ్‌యార్డులో వేస్తున్నారు. దీనికితోడు సరైన ప్రచారం లేక ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర మొక్కుబడిగా మారడంతో మంచి కార్యక్రమం నీరుగారింది.

బాల ఆలోచన.. భళా ఆవిష్కరణ..

గుడుపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని 'అగస్త్య విజ్ఞాన కేంద్రం' విద్యార్థుల పాలిట వరమైంది. సుమారు 170 ఎకరాల్లో జీవ, రసాయనిక, భౌతికశాస్త్రాలతోపాటు మీడియా, ఆర్ట్, రోబోటిక్స్, క్రియేటివ్ కార్నర్ వంటి 21 ప్రయోగశాలల ద్వారా కుప్పం నియోజకవర్గంలోని సర్కార్ బడులు, కళాశాలల విద్యార్థులకు ఉచితంగా విజ్ఞాన పరంగా తర్ఫీదు ఇస్తూ.. వారిలోని విజ్ఞానాన్ని వెలికితీస్తోంది. అందులో భాగంగానే బుధవారం జిజ్ఞాస విజ్ఞాన ప్రదర్శన పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల విద్యార్థులు పాల్గొని వారు తయారు చేసిన ప్రయోగాలు ప్రదర్శించి ఔరా అనిపించారు.. వాటిలో కొన్ని...

• ప్రయోగం: గ్యాస్ లీకేజీ ప్రమాద నివారణ • విద్యార్థులు: అభిషేక్, శరత్ • పాఠశాల: జడ్పీ ఉన్నత పాఠశాల, గోనుగూరు, (కుప్పం) • ఉపయోగం: గ్యాస్ లీకైనప్పుడు ప్రమాదాలు జరగకుండా సెన్సార్ ద్వారా ఆటోమెటిక్‌గా ఇంటి తలుపులు తెరుచుకుని ఎగ్జాస్ట్ ఫ్యాన్ తిరిగి అలారం మోగుతుంది.

• తక్కువ ఖర్చుతో ధాన్యం తూర్పార • రాహుల్, యువతేజ్ • ఏపీ మోడల్ స్కూల్, గుడుపల్లె • రైతులు పండించిన ధాన్యాన్ని తూర్పార పట్టేందుకు అతి తక్కువ ఖర్చుతో సోలార్ సాయంతో యంత్రాన్ని ఉపయోగించడం.

• కార్మికుల భద్రతకు స్మార్ట్ హెల్మెట్ • వైష్ణవి, బిందుశ్రీ • ఏపీ మోడల్ స్కూల్, గుడుపల్లె • గనుల్లో పనిచేసే కార్మికుల ప్రాణనష్టం జరగకుండ ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి హెచ్చరిస్తుంది. సెన్సార్ ద్వారా విష వాయువులను గుర్తించి కార్మికులను అప్రమత్తం చేస్తుంది.

క్రిస్మస్‌ను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా చర్చిలను క్రైస్తవ సోదరులు బుధవారం రాత్రి విద్యుదీపాల వెలుగులతో చక్కగా ముస్తాబు చేశారు. వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందంగా అలంకరించిన పలమనేరు రోడ్డులోని జాన్‌బాస్కో చర్చిని ఈ చిత్రంలో చూడొచ్చు. –న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్

131 మంది పాస్టర్లకు రూ.78.6 లక్షల లబ్ధి

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: క్రిస్మస్ పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పాస్టర్లకు గౌరవ వేతనాన్ని జమ చేసిందని అఖిల భారత క్రైస్తవ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెవరెండ్ ఆర్.జోబ్ అన్నారు. చిత్తూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పాస్టర్లకు నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనంగా అందిస్తోందన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఒక్కొక్కరికీ రూ.60 వేలు చొప్పున జిల్లాలోని 131 మంది పాస్టర్లకు రూ.78.60లక్షల లబ్ధి చేకూరిందని చెప్పారు.

గణనాథుడి హుండీ ఆదాయం రూ.1.60 కోట్లు

లెక్కింపును పర్యవేక్షిస్తున్న ఛైర్మన్ మణినాయుడు, ఈవో కిశోర్

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి గత 19 రోజుల్లో రూ.1,60,25,165 ఆదాయం సమకూరిందని ఆలయ ఛైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిశోర్ బుధవారం తెలిపారు. 16 గ్రాముల బంగారం, 1,650 కిలోల వెండి వచ్చినట్లు వారు చెప్పారు. అన్నదానం హుండీలో రూ.25,270, గోసంరక్షణ హుండీలో రూ.13,316లు, 636 యూఎస్‌ఏ, 370 ఆస్ట్రేలియా, 152 సింగపూర్ డాలర్లు, 185 సౌదీ రియాల్స్‌తో పాటు పలు విదేశీ కరెన్సీ వచ్చినట్లు వివరించారు.

భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి ఏర్పాట్లు

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించే ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. ముఖ్యఅతిథి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గురువారం తిరుమలకు చేరుకోనున్నారు. ఈ సమ్మేళనంలో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 900 మంది మంది శాస్త్ర సాంకేతిక ప్రతినిధులు పాల్గొననున్నారు.

52 రోజుల వ్యవధిలోనే మరో విజయం

ప్రయోగం అనంతరం విజయ సంకేతం చూపుతున్న ఇస్రో ఛైర్మన్ నారాయణన్, డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు

సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: ఎల్వీఎం ప్రయోగం విజయవంతమైన 52 రోజుల వ్యవధిలోనే మరో ఎల్వీఎం3-ఎం6 బాహుబలి ప్రయోగం విజయవంతం ఇస్రో చరిత్ర సృష్టించిందని ఛైర్మన్ డాక్టరు వి.నారాయణన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం 8.55 నిమిషాలకు సూళ్లూరుపేట సమీప శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా జరిపారు. 15 నిమిషాల 33 సెకన్లకు ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. షార్ సంచాలకులు పద్మకుమార్ మాట్లాడుతూ నవంబరు 2న విజయవంతమైన ఎం5 మిషన్ తర్వాత ఇస్రో కేవలం 52 రోజుల్లోనే ఎల్వీఎం3 రాకెట్‌ను ప్రయోగించడం తొలిసారని తెలిపారు. వీఎస్ఎస్‌సీ సంచాలకులు రాజరాజన్ మాట్లాడుతూ బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహంతో డైరెక్ట్-టు, కనెక్టివిటిని అందించడానికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. మిషన్ సంచాలకులు విక్టర్ జోసఫ్ మాట్లాడుతూ 6100 కేజీల ఎల్వీఎం3-ఎం6 ఉపగ్రహాన్ని భారత్ నేల నుంచి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అత్యంత బరువైనదిగా పేర్కొన్నారు. అమెరికా ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ప్రతినిధి శశిభూషన్ గుప్తా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త ఏడాదిలో 40- 50 శాటిలైట్లను నింగిలోకి పంపుతామని ప్రకటించారు. భవిష్యత్తులో రూ.10 వేల కోట్లను శాటిలైట్ల తయారీ, రాకెట్ ప్రయోగాలకు వెచ్చిస్తామన్నారు. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు మంచుతో చలిగాలులు వీచినా సందర్శకులు, విద్యార్థులతో గ్యాలరీ కోలాహలంగా మారింది. సూర్య కిరణాల నడుమ నిప్పులు చిమ్ముతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడంతో సందర్శకులు ప్రయోగాన్ని ఆస్వాదించారు. సందర్శకుల తాకిడితో షార్‌లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మాజీ ఇస్రో ఛైర్మన్లు రాధాకృష్ణన్, కిరణ్‌కుమార్, మాజీ డైరెక్టర్లు, పలువురు శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

గ్యాలరీలో సందర్శకులు, విద్యార్థులు

పట్టుపడితే బంగారమే

సాగు దిశగా ఔత్సాహికుల అడుగులు

తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: సంప్రదాయ వ్యవసాయం చేస్తూ నష్టాలబాట పట్టిన రైతులు.. ఇప్పుడు సెరికల్చర్ (పట్టుపురుగుల పెంపకం) వైపు అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 10 వేల మందికిపైగా రైతులు పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టి స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ సెరికల్చర్ విభాగం ఆధ్వర్యంలో 'ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ సెరికల్చర్' అంశంపై రెండు రోజులపాటు జరుగుతున్న కార్యశాలకు దాదాపు 500 మంది రైతులు విచ్చేశారు. వీటి పెంపకం ద్వారా తాము సాధిస్తున్న అభివృద్ధిని వివరించారు.

పట్టు గూళ్లతో చేసిన మాల

ఉద్యోగం మానేసి..

ఎంబీఏ చేశాను. పట్టుపురుగుల పెంపకంలో మంచి ఆదాయం వస్తుండటంతో ఉద్యోగం వదిలేశాను. 4 ఎకరాల్లో మల్బరీ పండిస్తున్నా. అన్ని ఖర్చులుపోను రూ.8 లక్షల ఆదాయం వస్తోంది. ఇందులో వచ్చినంత ఆదాయం ఏ పంటలోనూ రావడం లేదు. చాలా తక్కువ సమయం, నీరు, ఖర్చుతో అధిక లాభాలు సాధించే ఏకైక పంట ఇదే.– **భరత్‌రెడ్డి, వి.కోట మండలం**

నెలకు రూ.లక్ష సంపాదన

నేను బీఏ చదివాను. ఓ ప్రైవేటు సంస్థలో రూ.20వేలకు ఉద్యోగం చేసేవాణ్ని. అది కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. సెరికల్చర్ గురించి తెలుసుకుని నేను ఉద్యోగం మానేశా. పట్టుపురుగుల పెంపకం కోసం షెడ్డు నిర్మించుకున్నా. వంద పట్టుగుడ్లకు 120-150 కేజీల పట్టు గూళ్లు వస్తాయి. కేజీ రూ.750 పోతుంది. నెలకు నేను రూ.లక్ష సంపాదిస్తున్నా. – **కదిరివేలు, వెరకంబట్టు, నారాయణవనం**

20 ఏళ్లుగా..



నేను గత 20 ఏళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నా. పట్టు గూళ్లఅమ్మకం ద్వారా నెలకు రూ.50వేలు సంపాదిస్తున్నా. ఇతర పంటలు వేసి నష్టం రావడంతో పట్టుపురుగుల పెంపకం వైపు మొగ్గుచూపా. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గంలో మొదటిసారిగా మల్బరీ సాగు నేనే ప్రారంభించా. – **మురళీమోహన్‌రెడ్డి, డోర్నకంబాల, చంద్రగిరి**

విద్యుత్తు లోడు పెరిగిందా..?

ఈ నెల 31 వరకు క్రమబద్ధీకరణకు అవకాశం

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: ఇంటి అవసరాల్లో విద్యుత్తు వాడకం పెరిగిందా.. అయితే సర్వీసుకు అదనపు లోడుపడే అవకాశం ఉంది. ఇందుకోసం కూటమి ప్రభుత్వం విద్యుత్తు లోడు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. 50శాతం రాయితీ ఇస్తోంది. ఈ నెల 31 ముగ్గుస్తుందని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2555మంది 4010 కిలోవాట్ల అదనపు లోడు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. తద్వారా విద్యుత్తు సంస్థకు సుమారు 50లక్షలు ఆదాయం సమకూరిందని చెప్పారు.

ఆధార్ అప్డేట్ చేసుకున్నారా..!

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలు, ధ్రువపత్రాలు, ఉపకార వేతనాలు.. ఇలా ప్రభుత్వ సదుపాయాలు పొందాలంటే ఆధార్ చాలా కీలకం. చిన్నప్పుడే ఆధార్ కార్డు తీసుకున్నా.. ప్రతి ఐదేళ్లకు, 15 ఏళ్లకు నవీకరించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. ఐదేళ్లు దాటిన చిన్నారులకు మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్, 15 సంవత్సరాలలోపు పిల్లలు, అప్డేట్‌కు నోచుకోని ఆధార్‌లను ఈకేవైసీ ద్వారా నవీకరించుకోవాలని ఉడాయ్ సూచించింది.

అప్పుడే పుట్టిన శిశువుల నుంచి...

అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఇచ్చే బాల ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిస్ లేకుండా పేరు, ఫొటో, పుట్టిన తేదీ మాత్రమే ఉంటాయి. తల్లిదండ్రుల వివరాలతో బాలఆధార్ జారీ చేస్తారు. ఐదేళ్ల తర్వాత వేలిముద్రలు, ఐరిస్‌తో బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేసుకోవాలి.

ఐదేళ్లు దాటిన తరువాత..

ఐదేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఐదేళ్లు దాటిన తరువాత మార్చుకోవాలి. దీనినే మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ (ఎంబీయూ) అంటారు. ఇది మొదటి బయోమెట్రిక్ అప్డేట్. ఈ సమయంలో పూర్తి డేటా సమర్పించాలి. ఇది కొత్తదే కానీ పిల్లల ఆధార్ నంబర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. • పిల్లల ఆధార్ నవీకరణ చేయకపోతే వారి ఆధార్ నంబరు డీయాక్టివేట్ అవుతుంది. ఐదేళ్ల దాటిన చిన్నారుల ఆధార్ అప్డేట్ రెండేళ్లలోపు చేయించాలి. వారికి ఏడేళ్లు నిండేలోపు పూర్తి చేయాలి.

ఉడాయ్ నుంచి సేకరించిన జిల్లా వివరాలు ఇలా..

• మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేయని చిన్నారులు: **59,627** మంది
• ఇప్పటివరకు అప్డేట్ చేసినవి: **11** వేలు
• ఈకేవైసీ అప్డేట్ చేయాల్సింది: **2,22,724** మంది
• ఈకేవైసీ పూర్తి చేసుకుంది: **57** వేల మంది

ఎలా చేసుకోవాలి..?

• మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేయని చిన్నారుల వివరాలు ఉడాయ్ నుంచి సేకరించి సచివాలయాల వారీగా పంపించారు. • సచివాలయ ఉద్యోగులను నేరుగా సంప్రదించాలి. • ప్రత్యేక ఆధార్ శిబిరాల ద్వారానూ అప్డేట్ చేస్తున్నారు.

సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల్లో, రూ.300 ఎస్ఈడీ టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో దర్శనం లభించనుంది. మంగళవారం శ్రీవారిని 61,583 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.25 కోట్లు హుండీ కానుకలు లభించాయి.

104FM Tirupati

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008555167, 9154991499

హలో.. సేవలు బాగున్నాయా..?

ఐవీఆర్ఎస్ సర్వేతో ప్రజాభిప్రాయ సేకరణ

పౌరసరఫరాల శాఖ బియ్యం కార్డుదారులు, గ్యాస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిత్యావసర సరకులు అందుతున్నాయా..? నాణ్యమేనా..? గ్యాస్ సిలిండర్ల డెలివరీ బాయ్స్ ప్రవర్తన బాగుందా..? రశీదులో ఉన్న ధర కంటే ఎక్కువ డబ్బు డిమాండు చేశారా..? అని తెలుసుకునేందుకు ఐవీఆర్ఎస్ ద్వారా అక్టోబరు, నవంబరులో కార్డుదారులు, గ్యాస్ వినియోగదారులకు నేరుగా ఫోన్ చేసి నాలుగు ప్రశ్నలు అడిగి వారి సమాధానాలు తెలుసుకున్నారు.

ఈ మండలాల్లో అధ్వానం..

నిత్యావసర సరకుల నాణ్యత బాగుందా..? అని ఐవీఆర్ఎస్ సర్వేలో అడగ్గా.. కార్వేటినగరం, గుడుపల్లె, పెద్దపంజాణి, చౌడేపల్లె, గంగాధర నెల్లూరు మండలాలు చాలా అధ్వానంగా ఉన్నట్లు తేలింది. ఇక సరకులు తీసుకున్నారా..? అని సర్వేలో అడగ్గా.. గంగవరం, నగరి, పెద్దపంజాణి, పులిచెర్ల, గుడుపల్లె మండలాల్లో మరింత అధ్వానంగా ఉన్నట్లు ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

- న్యూస్‌టుడే, చిత్తూరు(మిట్టూరు)

చర్యలు తీసుకుంటాం: శంకరన్, డీఎస్వో, చిత్తూరు

సరకులు, గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ప్రజల సంతృప్తి శాతాన్ని పెంచేందుకు దృష్టి సారించాం. నిబంధనలు అతిక్రమించే చౌక దుకాణాల డీలర్లు, గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం.

మన సొమ్మేగా కదా..!

ఉపాధి అక్రమాల రికవరీలో నిర్లక్ష్యం

జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కొందరు అధికారులకు సిరులు కురిపిస్తున్నాయి. గ్రామాల్లో పలువురు పనులకు రాకపోయినా వచ్చినట్లు దస్త్రాల్లో నమోదు చేసి రూ.కోట్లు కొట్టేశారు. ఈ తంతు క్షేత్ర సహాయకులు, ఏపీవోలు, సాంకేతిక నిపుణులు, ఎంపీడీవోలు, ఆపై అధికారుల కనుసన్నల్లోనే జరిగింది. ఆయా అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తూతూమంత్రంగా విచారణతో సరిపెట్టేశారు. జిల్లాలో చాలాచోట్ల యంత్రాలతో పనిచేసి కూలీలు చేసినట్లు నమోదు చేసి నిధులు మెక్కేసిన ఘటనలు ఉన్నాయి. చిన్నగొట్టిగల్లు, పలమనేరు ప్రాంతాల్లో యంత్రాలతో పనిచేసి నిధులు పక్కదారి పట్టించారు. – న్యూస్‌టుడే, పుత్తూరు, చిత్తూరు జిల్లా(పంచాయతీ)

జిల్లా వివరాలు

• జిల్లాలో మొత్తం ఉపాధి కార్డులు: **2.67** లక్షలు
• ఉపాధి పొందుతున్న కుటుంబాలు: **4.79** లక్షలు
• గత ఐదేళ్లలో పూర్తయిన ఆడిట్: **18** సార్లు
• గత ఐదేళ్లలో సోషల్ ఆడిట్‌లో గుర్తించిన అవినీతికి పాల్పడిన సొమ్ము: రూ.**4.85** కోట్లు
• ఇప్పటివరకు రికవరీ చేసింది: రూ.**3.26** కోట్లు
• రికవరీ కానీ మొత్తం: రూ.**1.59** కోట్లు

• సోషల్ ఆడిట్ తనిఖీ డొల్ల..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏటా ఉపాధి పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ బృందం ప్రతి మండలంలో పంచాయతీల వారీగా చేపట్టిన పనులు, చెల్లించిన కూలీల నగదు దస్త్రాలు పరిశీలించడంతో పాటు అక్కడ జరిగిన పనులు పర్యవేక్షిస్తుంది. ప్రజలకు ముందస్తుగా తెలియజేయాల్సి ఉన్నా కొన్ని మండలాల్లో ఎవరికీ చెప్పకుండా ముగిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులు తరచూ తనిఖీ చేయడం, మస్టర్లు, వచ్చిన కూలీల లెక్క తీస్తే అక్రమాలు అరికట్టొచ్చు. అయితే ఆ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో క్షేత్ర సహాయకుల అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయింది.



(c) eenadu

అవార్డు అందుకుంటున్న ఎల్లంకివారిపల్లె, రామకుప్పం పాఠశాలల విద్యార్థులు తోరణ, ప్రియదర్శిని, జుల్ఫాన్

జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక

చిత్తూరు విద్య, రామకుప్పం, న్యూస్‌టుడే: రాష్ట్ర విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా విద్యార్థులు చక్కటి ప్రదర్శనలతో జాతీయ, దక్షిణ భారత స్థాయి ఫెయిర్‌కు ఎంపికయ్యారని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. విజయవాడలో మంగళ, బుధవారాల్లో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థినులు తోరణ, ప్రియదర్శిని స్మార్ట్ అగ్రికల్చర్ ప్రాజెక్టును.. గైడ్ ఉపాధ్యాయుడు వాసుదేవరెడ్డి సహకారంతో రూపొందించి ప్రదర్శించగా జాతీయ స్థాయికి ఎంపికైందని చెప్పారు. రామకుప్పం .జడ్పీ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని జుల్ఫాన్.. గైడ్ ఉపాధ్యాయిని రోజారాణి సహకారంతో ఎన్విరాన్‌మెంట్ సైన్స్ ప్రాజెక్టు ప్రదర్శించగా సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కి ఎంపికైందన్నారు. వీరికి ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ వెంకట కృష్ణారెడ్డి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారన్నారు. వీరిని డీఈవో, జిల్లా సైన్స్ అధికారి అరుణ్‌కుమార్ అభినందించారు.

నైపుణ్యం.. మహిళా లోకం

చిత్తూరు (సంతపేట), న్యూస్‌టుడే: గృహిణులు వంటింటికే పరిమితం కావడం లేదు. ఆకాశంలో మేమూ సగం అంటూ అవకాశాలు అందిపుచ్చుకొని రాణిస్తున్నారు. ఆసక్తిగల రంగంలో నైపుణ్యాన్ని వృద్ధి చేసుకుని.. పోటీ ప్రపంచంలో ప్రతిభ చూపి తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు.

■ పోటీ ప్రపంచంలో దీటుగా రాణిస్తూ..

బోధనలో అపూర్వ పురస్కారం

విద్యాబోధన గొప్ప కళ. బోధనలో వృత్తిలో రాణించాలంటే ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా నైపుణ్యాల్ని వృద్ధి చేసుకోవాల్సిందే. బోధనలో కొత్త మెలకువలు అనుసరించడం ద్వారా.. పిల్లలకు నాణ్యమైన విద్య అందించవచ్చని నిరూపిస్తున్నారు చిత్తూరు నగరం ఒబ్బీనగర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయురాలు శ్రీలత. 17 ఏళ్లుగా ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. పాఠ్యాంశాలను పిల్లలు బాగా గుర్తుంచుకునేలా, సులభ రీతుల్లో నేర్పించే పద్ధతుల్లో బోధిస్తున్నారు. అబాకస్, వేద గణితం అంశాల్లో శిక్షణ ఇస్తూ ఇప్పటివరకు పది మంది విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్లారు. గతేడాది హైదరాబాద్‌కు చెందిన సిప్ టైటాన్ నుంచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ బోధకురాలి పురస్కారాన్ని అందుకున్నారు శ్రీలత.

నూతన డిజైన్లతో మెప్పిస్తూ..

ట్రెండింగ్ అనుసరించేవారు కొందరైతే కొత్త ట్రెండ్ సృష్టించేవారు మరికొందరు. స్వశక్తితో నిలబడాలన్న సంకల్పంతో నైపుణ్యం ఉన్న టైలరింగ్ రంగంలో నైపుణ్యానికి ఆధునికీకరణను జోడించి ప్రత్యేక డిజైనర్ వస్త్రాలను వినియోగదారులకు అందిస్తూ బొటిక్ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెకు చెందిన మహతి. మహా నగరాల్లో జరుగుతున్న మొబైల్ టైలరింగ్ సేవలను మన ప్రాంతంలోనూ తీసుకురావాలన్నది తన ఆలోచన అని చెబుతున్నారు మహతి.

మూడు వేలమందితో వైకుంఠ భద్రత

మాట్లాడుతున్న కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతి (నేరవిభాగం): పది రోజుల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో 90 శాతం సమయం సామాన్య భక్తులకే కేటాయించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం కలిసి వచ్చే భక్తుల భద్రతకు మూడువేల మంది పోలీసుల సేవలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టోకెన్ల జారీ పారదర్శకంగా జరిగిందని కొందరు నకిలీ టోకెన్లతో భక్తులను మోసగించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాకే భక్తులను అనుమతిస్తారని విషయం గుర్తుంచుకోవాలన్నారు.

నేటి నుంచి స్థానికులకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి స్థానికుల కోటా నమోదుకు గురువారం నుంచి అవకాశం కల్పించనున్నారు. తిరుపతి, తిరుమల స్థానికులకు జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు ఐదువేల టోకెన్లు చొప్పున జారీ చేయనున్నారు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు స్థానికులు వివరాలు నమోదు చేసుకోవాలి. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్‌లో టోకెన్లు మంజూరైన వారి వివరాలు వెల్లడిస్తారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా మురళి

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా ఐ.మురళిని నియమిస్తూ కమిషనర్ మనజీర్ జిలానీ సమూన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేస్తున్న మురళీకృష్ణ ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) డీపీడీగా పనిచేస్తున్న ఐ. మురళిని ఇక్కడకు బదిలీ చేశారు.

పారిశ్రామికవేత్తల తయారీకి ఐడీఈ దోహదం

తిరుపతి (గ్రామీణం), న్యూస్‌టుడే: పారిశ్రామికవేత్తల తయారీకి ఇన్నోవేషన్ డిజైన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఐడీఈ) అవగాహన సదస్సులు ఎంతగానో దోహదపడతాయని డ్రీమ్స్ సీఈవో దేవేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పీఎంశ్రీ పథకానికి ఎంపికైన పాఠశాలల ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు సి.గొల్లపల్లి వద్ద ఉన్న సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. అతిథులు డా.నాగేంద్ర యమల, నాగేశ్వర్ మాట్లాడారు. సదిష్ ప్రభు, యోగేష్ వధావన్, డా.టి.సుజీత్, నారాయణబాబు, వై.ఆనందరెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి, అమ్మవార్లతో పాటు పరివార దేవతామూర్తుల హుండీల లెక్కింపు పూర్తయింది. బుధవారం నిర్వహించిన లెక్కింపు ద్వారా 19 రోజులకు రూ.1,31,65,590, స్వల్పంగా బంగారం వచ్చినట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. వీటితో పాటు 352 కిలోల వెండి నిల్వలు, 71 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయన్నారు.

వీడని గజరాజుల దాడులు

బంగారుపాళ్యం: మండలంలోని పలు గ్రామాల్లో ఏనుగుల మంద గత మూడు రోజులుగా దాడులు చేస్తున్నాయి. కాటప్పగారిపల్లె, జంబువారిపల్లె, ఎద్దులవారిపల్లె, మడుపోలూరు పరిధిలోని పంటలకు నష్టం చేకూర్చాయి. మంగళవారం రాత్రి బోడబండ్ల అటవీప్రాంత సరిహద్దులోని రైతులు కోదండ, శంకరయ్య, సురేష్‌కు చెందిన పంటలపై దాడికి పాల్పడ్డాయి. కొబ్బరి, మామిడి, అరటి చెట్లను ధ్వంసం చేశాయి.

జారుతున్న పైపులు.. చోదకులకు ఇక్కట్లు

చిత్తూరు నగరంలో తాగునీటి సరఫరాకు పలు ప్రాంతాల్లో పైపులైను వేయనున్నారు. ఇందులో భాగంగా సంతపేటలో ఉంచిన పైపులు జారి రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. ఇటుగా కాణిపాకం వెళ్లే వాహనాల చోదకులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద వాహన దారులు ఎక్కడ వీటిని తొక్కించాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ జాగ్రత్తగా దాటుకుని ముందుకు సాగుతున్నారు.

- ఈనాడు, చిత్తూరు

అంతరాలయ దర్శనానికి టికెట్లు తప్పనిసరి

■ విధివిధానాలు రూపొందిస్తున్న అధికారులు

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీవరసిద్ధి వినాయకస్వామి అంతరాలయ దర్శనానికి ఇక మీదట టికెట్లు తప్పనిసరి చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు, పాలక మండలి కసరత్తు చేస్తున్నారు. దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి హరిజవహర్‌లాల్ మంగళవారం ఆలయ అధికారులతో సమీక్షించారు. ఉచితంగా సాగుతున్న అంతరాలయ దర్శనాలతో సామాన్య భక్తులకు ఇబ్బందులు వస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యేకంగా సమయం, టికెట్లు కేటాయించాలని ఆయన ఆదేశించడంతో రానున్న పాలకమండలి సమావేశంలో అధికారులు చర్చించనున్నారు. ప్రస్తుతం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు. రోజుకు మూడు పర్యాయాలు భక్తులకు అంతరాలయ దర్శనాలకు అనుమతించనున్నట్లు తెలిసింది.

అందరినీ సమానంగా చూడండి: స్వామివారి దర్శనానికి వచ్చే ప్రముఖులు, ఇతరులు, సాధారణ భక్తులను సమానంగా చూడాలని అర్చకులకు ప్రధాన కార్యదర్శి హరిజవహర్‌లాల్ సూచించారు. కానుకలిస్తే ఒకలా.. ఇవ్వని వారిని మరోలా అర్చకులు చూస్తున్నారని అందిన ఫిర్యాదుల మేరకు ఆయన స్పందించారు. అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తే దీన్ని అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. అర్చకుల పనితీరు, అభిషేక ప్రసాదాల నాణ్యత మరింత మెరుగుపడాలన్నారు.

వ్యవసాయ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యం

తిరుపతి (నగరం): వ్యవసాయ విద్యుత్తు సర్వీసుల మంజూరుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి అన్నారు. బుధవారం తిరుపతిలోని డిస్కం కార్యాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిస్కం పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 45 వేల వ్యవసాయ విద్యుత్తు సర్వీసులు మంజూరుకాగా నెలాఖరుకు మరో ఐదువేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆర్డీఎస్‌ఎస్ పనులు వేగవంతం చేయాలని, సౌర విద్యుత్తు వినియోగంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ గృహాలకే కాకుండా ఇతరులు సౌర విద్యుత్తు వినియోగించేలా చైతన్యపరచాలన్నారు. కరెంటోళ్ల జనబాట కార్యక్రమానికి 28,672 సమస్యలు రాగా.. 507 పరిష్కరించినట్లు వెల్లడించారు. సమావేశంలో అధికారులు ఆయూబ్‌ఖాన్, గురవయ్య, రామ్మోహన్‌రావు, రమణాదేవి, ఆదిశేషయ్య, జనకిరామ్, మురళీకుమార్, సురేంద్ర నాయుడు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

తెదేపా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల నియామకం

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ కమిటీలను పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. ఉపాధ్యక్షులుగా దశరథ వాసు, ధనంజయులు నాయుడు (నగరి నియోజకవర్గం), రామచంద్ర నాయుడు, మంజులమ్మ (పలమనేరు), నరసింహులునాయుడు (పూతలపట్టు), రవియాదవ్ (జీడీనెల్లూరు), మైఖేల్ (చిత్తూరు), రమణారెడ్డి(చంద్రగిరి), నాగభూషణం రెడ్డి(కుప్పం) నియమితులయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా అక్తర్‌బాషా (చిత్తూరు), సుజాత (నగరి), సుబ్రహ్మణ్యంరెడ్డి (పలమనేరు), వేణుగోపాల్ (పూతలపట్టు), అమ్ములు, అంబకుల మున్నార్ సాహెబ్(చంద్రగిరి), నారాయణ (కుప్పం), తెరుగు పూర్ణిమ, చెంగల్రాయరెడ్డి (జీడీనెల్లూరు)ని నియమించారు. అధికార ప్రతినిధులుగా మునిభాస్కర్‌రాజు(నగరి), హేమగిరి (పూతలపట్టు), మురళీమోహన్ (జీడీనెల్లూరు), బత్తిగౌడు (పలమనేరు), శశికర్‌బాబు (చిత్తూరు), వెంకటేష్‌బాబు, పులిచర్ల మహేష్(చంద్రగిరి), సాంబశివ(కుప్పం), యుగంధర్(నగరి)ను ప్రకటించారు. కార్యదర్శులుగా రవి (పూతలపట్టు), పరంధామ యాదవ్(చంద్రగిరి), పద్మమ్మ, జయలక్ష్మి(కుప్పం), తిరుమండ్యం మంజు భారతి(నగరి), ధరణీప్రకాష్(పూతలపట్టు), నాగిని(జీడీనెల్లూరు), ప్రవీణ్, విశ్వనాథ్(పలమనేరు) నియమితులయ్యారు. కోశాధికారిగా పీసీస్వామి(జీడీనెల్లూరు), జిల్లా కార్యాలయ కార్యదర్శిగా మోహన్‌రాజ్ (చిత్తూరు), మీడియా సమన్వయకర్తగా ఉదయ్ కుమార్(చిత్తూరు), సోషల్ మీడియా సమన్వయకర్తగా లతాబాబు నాయుడు(పూతలపట్టు)ను నియమించారు.

శిక్షణార్థులతో మాట్లాడుతున్న ఎస్పీ తుషార్‌డూడి

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలి: ఎస్పీ

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: కానిస్టేబుల్ శిక్షణకు వచ్చిన ప్రతిఒక్కరూ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలని ఎస్పీ తుషార్‌డూడి కోరారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇప్పుడు నేర్చుకునే ప్రతి అంశం జీవితాంతం విధి నిర్వహణలో ఉపయోగపడుతుందన్నారు. ఈ శిక్షణ ఉద్యోగానికే కాదని, ప్రజాసేవకు పునాది అన్నారు. డీటీసీ డీఎస్పీ రాంబాబు, ఇన్‌స్పెక్టర్ అమరనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సాగైన ప్రతి పంట నమోదు చేయాలి

చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: రబీలో సాగు చేపట్టిన ప్రతీ పంటను ఈ-పంటలో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ ఆదేశించారు. స్థానిక జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో బుధవారం మండల వ్యవసాయాధికారులకు ఈ-పంట నమోదుపై ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వెబ్‌ల్యాండ్ ఆధారంగా ఈ-పంట నమోదు చేపట్టాలన్నారు.

జడ్పీ ఆడిట్ ప్రారంభం

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: జిల్లా పరిషత్ ఆడిట్ ప్రారంభించామని జిల్లా ఆడిట్ శాఖ అధికారి కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జడ్పీకి వివిధ పథకాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులు, అభివృద్ధి పనులు, ఆదాయ, వ్యయాలకు సంబంధించి ఆడిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. సకాలంలో దస్త్రాలు సమర్పించి పక్కాగా ఆడిట్ నిర్వహణకు సహకరించాలని జడ్పీ అధికారులను కోరారు. చిత్తూరు నగర పాలక సంస్థ ఆడిట్‌ను జనవరిలో రెండో వారంలో ప్రారంభిస్తామన్నారు. గ్రామపంచాయతీలు, మండల పరిషత్ ఆడిట్ నిర్వహణ పూర్తయిందని, సత్వరమే అంతర్జాలంలో నమోదు చేయాలని సహాయ ఆడిట్ అధికారులకు ఆయన ఆదేశించారు.

కరి మింగిన వెలగలా పరిహారం

■ ఎకరా పంట నష్టపోతే రూ.పదివేలతో సరి

■ లెక్కింపుల్లో లోటుపాట్లతో లబోదిబో మంటున్న రైతులు

పలమనేరు, న్యూస్‌టుడే: అరకొర పరిహారంతో ఏనుగుల దాడుల్లో నష్టపోయిన రైతులు కుదేలవుతున్నారు. అంచనాల మదింపులో అటవీ అధికారులు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే పరిహారం పెంచినా అది చాలట్లేదని, రూ.లక్షల్లో నష్టపోతే రూ.వేలల్లో చెల్లిస్తున్నారంటూ వాపోతున్నారు.

ఆరేళ్లలో వివిధ పంటలకు సంబంధించి 4,778 ఎకరాల్లో పంటనష్టం జరగ్గా రూ.4.93 కోట్లు చెల్లించారు. ఇది సగటున ఎకరాకు రూ.10 వేల వరకు మాత్రమే. ఎకరా వరి సాగుకు ఖర్చులన్నీ కలిపి రూ.40 వేలు అవుతుండగా అధికారులు నష్టం జరిగిన ప్రాంతంకంటే కొలతలు తక్కువ వేస్తున్నారని, మార్కెట్ ధర కంటే తక్కువగా పరిహారం ఇస్తున్నారని వాపోతున్నారు. పశువులు మరణిస్తే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఇస్తుండటం కొంత ఊరటనిస్తోంది. ఆరేళ్లలో పశు మరణాలు 38 నమోదవగా వాటికి రూ.7.8 లక్షలు చెల్లించారు.

ఏనుగుల దాడుల్లో ధ్వంసమైన పంట

పెంపు వివరాలిలా..

అంశం	గతంలో	ప్రస్తుతం
మానవ మరణం	రూ.5 లక్షలు	రూ.10 లక్షలు
తీవ్రగాయాలు	రూ.75 వేలు	రూ.2 లక్షలు
స్వల్పగాయాలు	రూ.20 వేలు	రూ.20 వేలు
పంటనష్టం(ఎకరాకు)	రూ.6వేలు	రూ.10 వేలు

ఆరేళ్లలో చెల్లించిన పరిహారం

ఘటనలు	సంఖ్య	చెల్లించిన మొత్తం
మరణాలు	24	రూ.1.42 కోట్లు
గాయాలు	14	రూ.14.8 లక్షలు

రూ.1.50 లక్షలు నష్టపోతే రూ.7 వేలిచ్చారు

ఏనుగులు గతేడాది నా పొలంలోని పది కొబ్బరి చెట్లు విరిచేశాయి. అందివచ్చిన పంటనూ ధ్వంసం చేశాయి. అప్పట్లో కొబ్బరి చెట్టు విలువ రూ.10 వేలు కాగా పది చెట్లకు రూ.లక్ష.. కాగా పంటలకు మరో రూ.50 వేలు నష్టం వాటిల్లింది. అధికారులు మాత్రం రూ.7 వేలు ఇచ్చారు. **- అమ్ములు, మొగిలేపల్లె, గంగవరం**

దాడులు జరగకుండా చూస్తాం..

ప్రభుత్వం రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది. గతంలో కంటే ఎక్కువ ఇస్తోంది. ఎక్కడా జాప్యం చేయడం లేదు. ఏనుగులు పంటలపై దాడులు చేయకుండా చర్యలు తీసుకుంటాం. రైతులకు నిబంధనల మేరకు న్యాయం చేసి ఆదుకుంటాం. **- శ్రీనివాసులు, డీఎఫ్‌వో, చిత్తూరు**

యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా భానుప్రకాష్

చిత్తూరు (సంతపేట), న్యూస్‌టుడే: భాజపా జిల్లా యువ మోర్చా అధ్యక్షుడిగా భానుప్రకాష్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా చిట్టిబాబును నియమించామని పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వరనాయుడు బుధవారం తెలిపారు.

బీఎల్వోల గౌరవ వేతనాల పెంపు

☛ జిల్లాలో 1,771 మందికి లబ్ధి

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: బీఎల్వోల గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ఇకపై ఏడాదికి రూ.12 వేలు, బీఎల్వో సూపర్‌వైజర్లకు రూ.18 వేలు అందించనున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమానికి రూ.2 వేలు ప్రోత్సాహకంగా అందజేయనున్నారు. పెరిగిన గౌరవ వేతనాలు ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలవుతాయని ఎన్నికల సంఘం సీఈవో వివేక్‌యాదవ్ జారీ చేసిన ఉత్తర్వులు కలెక్టరేట్‌కు అందాయి. జిల్లాలో 1,771 మంది బీఎల్వోలకు లబ్ధి చేకూరనుంది.

కొనే వస్తువుకు బిల్లు తప్పక తీసుకోవాలి

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: వినియోగదారుడు కొన్న ప్రతి వస్తువుకు విధిగా బిల్లు తీసుకుని భద్రపరచుకుని నాణ్యత లోపం ఉన్నా, సేవాలోపం ఉన్నా.. జిల్లా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని సమగ్ర శిక్షా ఏపీసీ వెంకటరమణ తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు ఆయన బుధవారం కణ్ణన్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో నగదు బహుమతులు అందజేశారు. జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యుడు సలీం మాట్లాడుతూ వస్తువులో లోపం ఉంటే నష్టపరిహారం పొందవచ్చన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టి కాపర్ వైరు చోరీ

పుత్తూరు, న్యూస్‌టుడే: పుత్తూరు మున్సిపాలిటీ చెర్లోపల్లి రెవెన్యూ పరిధిలోని చెరువుకట్ట సమీపంలో మంగళవారం రాత్రి రెండు ట్రాన్స్‌ఫార్మర్లు పగలగొట్టి వాటిలోని కాపర్ వైరు చోరీ చేశారు. బుధవారం ఉదయం రైతులు గుర్తించి విద్యుత్తుశాఖ పుత్తూరు రూరల్ ఏఈ భాస్కర్‌రాజు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధ్వంసమైన ట్రాన్స్‌ఫార్మర్ల విలువ రూ.2.80 లక్షలు ఉంటుంది.

దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు
లూకా: 2:11
షెకీనా వారి క్రిస్మస్ శుభాకాంక్షలు
ఆరాధన సమయం ఉదయం 7 గం॥ నుండి 9.30 గం॥ల వరకు మరియు 10.00 గం॥ల నుండి 12.00 గం॥ల వరకు
పాస్టర్. అరుల్ అరసు
సీనియర్ పాస్టర్, ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్
షెకీనా మినిస్ట్రీస్
కె.బి. లేఔట్, తిరుపతి. ఫోన్: 98483 16115

జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో అధికారులు

ముక్కంటి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

శ్రీకాళహస్తి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా వాయులింగేశ్వరున్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చిన వీరికి ఆలయ అధికారులు, స్థానిక న్యాయమూర్తులు బుధవారం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రొటోకాల్ న్యాయమూర్తి గురునాథం, 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్, ఆలయ ఏఈవోలు విద్యాసాగర్ రెడ్డి, మోహన్, కోర్టు సూపరింటెండెంట్ రవి పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న సింగపూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని సింగపూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నన్ రమేష్ బుధవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి మూలమూర్తిని న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ వి.ఎస్.ఎస్.శ్రీనివాసశర్మ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ● శ్రీవారిని వీఐపీ బ్రేక్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీనటి జైధనుష్, కీర్తి ధనుష్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దర్శించుకున్నారు.

శ్రీవారి ఆలయం ఎదుట జస్టిస్ కన్నన్ రమేష్ కుటుంబం, చిత్రంలో తితిదే ఓఎస్డీ సత్రేనాయక్ తదితరులు

సింధు మీడియాతో మాట్లాడుతూ.. వివాహమై ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుమల వచ్చామన్నారు. వచ్చే సంవత్సరం మలేషియా, ఇండోనేషియా క్రీడల్లో విజయం సాధించాలని, వైజాగ్‌లో నిర్మిస్తున్న అకాడమీ మంచిగా రావాలని ప్రార్థించినట్లు తెలిపారు.

సంక్రాంతికి ప్రత్యేక రైళ్ల పొడిగింపు

విజయవాడ (రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07033/07034 ప్రత్యేక రైళ్లు జనవరి 16, 17, 19, 20, 23, 24, 26, 27, 30, 31 తేదీల్లో ప్రతి సోమ, మంగళ, శుక్ర, శనివారాల్లో రాకపోకలు సాగిస్తాయి. సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, యాదగిరి, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగళూరు స్టేషన్లలో ఆగుతాయి.

పీఠాధిపతికి స్వాగతం పలుకుతున్న పేష్కార్, అర్చకులు

పీఠాధిపతికి తితిదే చిన్నమర్యాద

తిరుమల: బెంగళూరులోని శ్రీకుందాపుర వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీలక్ష్మీంద్రతీర్థ స్వామీజీకి బుధవారం తితిదే తరఫున చిన్నమర్యాద చేశారు. మహద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీకి తితిదే పేష్కార్ రామకృష్ణ, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. బొక్కసం ఇన్‌ఛార్జి గురురాజారావు పాల్గొన్నారు.

మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వ ఆమోదం

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణ మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్, పీకేఎం ఉడా ప్రతిపాదించిన పలమనేరు పురపాలిక మాస్టర్ ప్లాన్‌ను రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ టౌన్, కంట్రీ ప్లానింగ్ కార్యాలయం నుంచి ఆ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని చదళ్ల సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ సుబ్బరాయుడు వివరాల మేరకు.. పెద్దపంజాణి మండలం అప్పినపల్లికి చెందిన వాసు(39).. చదళ్లలో ఉంటున్న తన స్నేహితుడు బ్రహ్మయ్య చారి ఇంటికి వచ్చారు. ఈ సమయంలోనే ఇంటి ఆవరణలో పాము కనిపించడంతో తరిమేందుకు వెళ్లారు. అది మిద్దె పైకి వెళ్లింది.. వాసు కూడా దానిని వెంబడించాడు.. తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్తు తీగలు ప్రమాదవశాత్తు తగిలి వాసు మృతి చెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

చెరువులో ఆడశిశువు మృతదేహం

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: పురిట్లో శిశువు చెరువులో మృతదేహంగా కనిపించింది. ఈ ఘటన బుధవారం మండలంలోని తుంబకుప్పం సమీపంలోని బక్కిరెడ్డి చెరువులో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. చెరువులో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. పసికందు మృతదేహం నీటిలో ఉండటంతో ఉబ్బిపోయి కనిపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

EENADU Classifieds

EDUCATION

LAST CHANCE: 10th, Inter, Direct Degree (Disc), BA, B.Com, B.Sc, BBA, BCA, B.Tech, MA, M.Com, M.Sc, MBA, MCA. Regular/ Lateral Entry. ✆ 93812 87629.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

34x65.5 West Facing Plot for Sale at 3rd Right, Narayana Puram, Tiruchanoor Road, Tirupati. Ph.No: 99490 93939.

చంద్రగిరి-తిరుపతిలో అంతర్భాగంగా గ్రేటర్ తిరుపతిలో కలవబోతున్న చంద్రగిరి టౌన్‌లో ఒకవైపు కాలేజ్ మరొకవైపు అమ్మవారి టెంపుల్‌కి దగ్గరలో 100 అడుగుల రోడ్డుకు TUDA అప్రూవల్స్ లేఅవుట్ నందు వెంటనే హౌస్, అపార్ట్‌మెంట్ కట్టుకునే PLOTS అమ్మబడును. 9505502346.

JOBS

Wanted female Hostel Incharges Qualification any Degree. Age limit: 25 to 45 years, Salary upto: 15000/- working location: Master minds College, Tirupati. Contact: 8978180843.

COLLEGE ADMISSION Service Immediate Job Appointment for 45 Female Staff. Office Staff & Work from Home Staff Permanent Job. Salary: 10K-25K, Incentives upto 1,00,000. Office Address: Shiva Vishnu Apartments, D.No: 2/37, 5th Cross, MKNaidu Colony, Tirupati. ✆89398 61304,90807 99612.

Openings for Software Jobs in top IT Companies any back ground. Yadav Consultancy, Hyd. ✆ 8977798554, 7337391862.

Red Sandal in 100 Acres at Rapur Highway Facing Tirupati Dt. Each plot 720 Sft. for Marketing Team Leader. 9346768145

తిరుపతిలోని ప్రముఖ కళ్యాణ మండపం నందు మెయిన్‌టెనెన్స్ చేయుటకు సూపర్‌వైజర్ కావలెను. ✆ 93939 29311.

శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ తిరుపతి & అనంతపురం జిల్లాల్లో ఫీల్డ్ నందు Filed Technician - ITI Electrician/ Elec Mechanics/ Electr & Welder కావలెను. Q: 2 వీలర్, డ్రైవింగ్ లైసెన్స్, జీతం, TA, DA, PF, ESI & Bonus, career@shreejamilk.com. ✆ 91542 82113.

Primary and Pre Primary Teachers all సబ్జెక్ట్స్, వార్డెన్, ఆయాలు కావలెను. శ్రీ మాతృశ్రీ హైస్కూల్, రైల్వేకాలనీ, తిరుపతి. ✆ 94407 29853.

EENADU THE WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

చిత్తూరు

● చిత్తూరు ● పూతలపట్టు ● గంగాధరనెల్లూరు ● నగరి

నిత్యాన్నదాన పథకానికి విరాళం

కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌కు చెందిన గోపిశెట్టి శ్రీహరి రూ.లక్ష మొత్తాన్ని ఆలయ ఇన్‌స్పెక్టర్ రవికి బుధవారం అందజేశారు. దాత, కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందించారు.

విరాళం అందజేస్తున్న శ్రీహరి కుటుంబ సభ్యులు

తలుపుల ఏర్పాటు

స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలోని బాలికల మరుగుదొడ్ల తలుపులు దెబ్బతినడంతో పక్కన పెట్టేశారు. దీనిపై బుధవారం 'తలుపులు పక్కన పెట్టారేంటి సారూ' శీర్షికన ప్రచురితమైన చిత్ర కథనంపై పాఠశాల హెచ్‌ఎం రమేష్‌బాబు స్పందించారు. ప్లంబర్‌ను పిలిపించి మరమ్మతు చేయించి తలుపులు అమర్చడంతో బాలికలకు అవస్థలు తప్పాయి. - న్యూస్‌టుడే, పెనుమూరు

మట్టి కుప్పల తొలగింపు

పురపాలిక పరిధిలోని మహాలక్ష్మీపురం వద్ద మట్టికుప్పలు పేరుకుపోవడంతో కమిషనర్ నాగేశ్వరరావు స్పందించారు. ఆయన ఆదేశాలతో శానిటరీ ఇన్‌స్పెక్టర్ మోహనకృష్ణ తమ సిబ్బందితో మట్టి తొలగింపజేశారు. పిల్లరిపట్టు వీధిలో మురుగు నీటి కాలువల సమస్యపై కమిషనర్ నాగేశ్వరరావు స్పందించి ఆదేశించగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ మోహనకృష్ణ సిబ్బందితో శుభ్రం చేయించారు. -న్యూస్‌టుడే, పుత్తూరు

వంద శాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యం కావాలి

విద్యార్థులతో మాట్లాడుతున్న పీడీ శ్రీదేవి

గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే: రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి విద్యార్థులను కోరారు. మండల పరిధి ముక్కళత్తూరు హైస్కూలులో బుధవారం జరిగిన ముస్తాబు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రణాళిక ప్రకారం క్రమశిక్షణతో చదివితే అందరూ ఉత్తీర్ణత సాధించవచ్చన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం తీసుకుంటూ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో మనోహర్‌గౌడ్ ఉన్నారు.

హుండీ ఆదాయం రూ.3.7 లక్షలు

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: స్థానిక గిరింపేట శ్రీ దుర్గాంబ దేవస్థానం హుండీ లెక్కింపు బుధవారం జరిగింది. ఈ లెక్కింపులో భక్తులు సమర్పించిన కానుకల రూపంలో రూ.3,70,488 ఆదాయం వచ్చిందని ఈవో తిమ్మారెడ్డి తెలిపారు.

వెంగంపల్లెలో ముస్తాబు ప్రారంభం

వస్తువులు అందజేస్తున్న మన్యం జిల్లా కలెక్టర్ నక్కల ప్రభాకర్‌రెడ్డి తల్లిదండ్రులు, గ్రామస్థులు

తవణంపల్లె, న్యూస్‌టుడే: వెంగంపల్లె జడ్పీ హెచ్ పాఠశాలలో గ్రామానికి చెందిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నక్కల ప్రభాకర్‌రెడ్డి తల్లిదండ్రులు మనెమ్మ, దొరస్వామిరెడ్డి ముస్తాబు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలలకు పలు వస్తువులను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి హెచ్‌ఎం మోహన్‌రెడ్డి, పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వ్యర్థాలకు స్వస్తి

- కంపోస్టు యార్డులో బయోమైనింగ్
- జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సంస్థతో ఒప్పందం
- ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం

కంపోస్టుయార్డులో కొనసాగుతున్న బయోమైనింగ్ పనులు

చిత్తూరు నగరంలోని ఇళ్ల నుంచి సేకరించిన చెత్త, వ్యర్థాలు ఎన్నో ఏళ్లుగా కంపోస్టు యార్డులో పేరుకుపోయాయి.. ఇలా పేరుకుపోయిన చెత్తను బయోమైనింగ్ చేయడంపై గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వ దృష్టి సారించలేదు. . చెత్తపై పన్ను విధించి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన గత ప్రభుత్వం వ్యర్థాలను కంపోస్టుయార్డులో పారబోసి చేతులు దులిపేసుకుంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంపోస్టుయార్డుల రహిత ప్రాంతంగా నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దాలని సంకల్పించింది.. స్థానిక లెనిన్ నగర్‌లోని కంపోస్టుయార్డులో బయోమైనింగ్‌ను తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది.. ఇప్పటికే

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం

- డివిజన్లు: 50
- జనాభా: 2.02 లక్షలు
- కంపోస్టు యార్డు విస్తీర్ణం: 22 ఎకరాలు
- రోజువారీ వెలువడే చెత్త: 65(టన్నులు)
- బయోమైనింగ్ లక్ష్యం: 2.6
- ఇప్పటివరకు చేసింది: 2.05
- చేపట్టాల్సింది: 0.55

నిత్యం ఇలా..

నగరంలోని ఇళ్ల నుంచి నిత్యం సేకరించే చెత్త, వ్యర్థాలను స్థానిక లెనిన్ నగర్‌లోని కంపోస్టుయార్డుకు తరలిస్తారు. నగర పాలక సంస్థ ఆవిర్భావం నుంచి యార్డులో వ్యర్థాలను శుద్ధి చేసే ప్రక్రియ చేపట్టలేదు. దీంతో యార్డులో గుట్టలుగుట్టలుగా చెత్త, వ్యర్థాలు పేరుకున్నాయి. వ్యర్థాలను శుద్ధి చేసి ఉపయోగకరంగా మార్చుకోవడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వచ్ఛభారత్ మిషన్-2.0 కార్యక్రమం అమల్లో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కంపోస్టు యార్డుల్లో బయోమైనింగ్ ప్రక్రియ చేపట్టారు. రీసైకిల్ చేశాక ఫెర్రస్, నాన్ ఫెర్రస్ లోహాలు, ప్లాస్టిక్, గాజు, కంకర, సేంద్రియం తదితర విలువైన వనరులను పొందే వీలుంది. వీటిని వివిధ కర్మాగారాలకు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియలో బయో కల్చర్ నియంత్రిత వాయువుతో సహా బయో రెమిడియేషన్ పద్ధతులు అవలంబిస్తున్నారు.

అన్నీ వడివడిగా..

బయోమైనింగ్ ద్వారా విలువైన వనరులు పొందేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందు కెళ్లింది. తద్వారా దుర్వాసన, వాహకాల ద్వారా సంక్రమించే వ్యాధులు నివారించొచ్చు. విశాలమైన యార్డులో మైనింగ్ ద్వారా స్థలం ఖాళీ అవుతుంది. ఉద్యానాలు, ఇతర నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. చిత్తూరు యార్డులో దశాబ్దాల తరబడి పేరుకున్న వ్యర్థాలను తవ్వి ప్రాసెసింగ్ చేశారు. 2.6 లక్షల టన్నుల చెత్త, వ్యర్థాలను బయోమైనింగ్ చేయడానికి జిగ్మా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రజారోగ్య విభాగం పర్యవేక్షణలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి ఇటీవల పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో సాగుతున్న పనులు ఇంకా 55 టన్నుల మేర చేపట్టాలి. బయోమైనింగ్‌లో వచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలను కడపలోని థాల్మియా సిమెంట్ కర్మాగారానికి తరలిస్తున్నారు. మట్టి, రాళ్లు నగరంలోని ప్రత్యేక స్థలంలో వేస్తున్నారు.

త్వరలో పూర్తిచేస్తాం..

కంపోస్టుయార్డులో బయోమైనింగ్ పనులు 80 శాతం పూర్తిచేశాం. ఏళ్లుగా పేరుకున్న వ్యర్థాల రీసైక్లింగ్‌కు అవకాశం కలిగింది. తద్వారా యార్డును ఉద్యానంలా తీర్చిదిద్దుతాం.

-నరసింహ ప్రసాద్, కమిషనర్, నగరపాలక సంస్థ

గెలుపొందిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

కార్వేటినగరం, న్యూస్‌టుడే: మండలంలోని డీఎపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి టెన్నిస్, వాలీబాల్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం నాదమునిరెడ్డి బుధవారం తెలిపారు. వేదవల్లి, మహిత, చరణ్ సాయి, హేమంత్ జాతీయ స్థాయి టెన్నిస్, వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారని, ఈ నెల 25 నుంచి జార్ఖండ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. వీరిని, పీడీ కిషోర్‌కుమార్‌ను ఆయన అభినందించారు.

▸ విజేతలతో ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గోపాల్‌రెడ్డి ▸ విజేతలకు బహుమతులు అందజేస్తున్న శ్రీవేద జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లు సనత్‌కుమార్, ఖాజాపీర్

సృజన చూపి.. బహుమతులు సాధించి

పుత్తూరు, న్యూస్‌టుడే: 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా బుధవారం పుత్తూరు ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన క్విజ్ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంఘటనలపై జరిగిన పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంతోష్, యువరాజ్, టోనియా విజేతలుగా నిలిచారు. వీరికి ప్రిన్సిపల్ గోపాల్‌రెడ్డి బహుమతులు అందజేశారు. అధ్యాపకులు ఏకాంబరాచారి, అమ్ముదేవి, మధు పాల్గొన్నారు. * పట్టణంలోని శ్రీవేద జూనియర్ కళాశాలలో నిర్వహించిన క్విజ్ పోటీలో హేమలత, రిషా, మమత ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి ప్రిన్సిపాళ్లు సనత్‌కుమార్, ఖాజాపీర్ బహుమతులు అందజేశారు. అధ్యాపకులు నవీన్, సీమన్స్, వీణ పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన వైద్యం అందాలి

నగరి: తుపాను బాధితురాలికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్

నగరి, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. ఏరియా ఆసుపత్రిలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రిలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల మంజూరుకు శ్రద్ధ చూపుతానన్నారు. ఏడో వార్డు ఇందిరమ్మ కాలనీకి తారురోడ్డు పనులకు భూమిపూజ చేశారు. పశుసంవర్ధక శాఖ ద్వారా 50 శాతం రాయితీ పశువుల దాణా పంపిణీ చేశారు. తుపాను సమయంలో మృతి చెందిన పశువులకు సంబంధించి నష్టపరిహారాన్ని బాధితులకు అందజేశారు. ఆర్డీవో అనుపమ, కమిషనర్ కృష్ణారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి, ఆర్ఎంవో మంజుల, ఏడీ వాసు, తహసీల్దార్ రవికుమార్, తెదేపా పట్టణ అధ్యక్షుడు గుణశేఖర్, కార్యదర్శి శ్రీనివాసన్, మండల అధ్యక్షుడు జవహర్‌రెడ్డి, గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ బాలాజీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. **విజయపురం:** ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్.. పన్నూరులో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పేదలకు చీరలు పంపిణీ చేసి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీపీ లక్ష్మీపతిరాజు నాయకులు రమేష్‌రాజు, దురైరాజ్, బెంజిమన్, బాబు, పెరుమాళ్ పాల్గొన్నారు.

ఆక్రమణలు తొలగించండి

కార్వేటినగరం: చిత్తూరు-పుత్తూరు రహదారిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు వెంటనే తొలగించాలని సీఐ హనుమంతప్ప కోరారు. ఆక్రమణలను గుర్తించి మార్క్ చేశారు. తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో చంద్రమౌళి, ఎస్సై తేజస్విని పాల్గొన్నారు.

ఈ లీకేజీ ఆగేనా..?

ఇటీవలి వర్షాలకు తాటిమాకులపల్లె పంచాయతీ చిరుతనిగుంట చెరువు కట్టకు స్వల్ప రంధ్రం పడి నీరు లీకవుతోంది. 20 రోజులుగా కట్ట నుంచి నీరు లీకవుతోందని, ఇలానే ఉంటే కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ఈ విషయమై జలవనరుల శాఖ ఏఈ భరత్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా సమస్య తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే లీకేజీ అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. **-న్యూస్‌టుడే, పెనుమూరు**

ఎంజీఆర్ సేవలు చిరస్మరణీయం

సంతపేట: ఎంజీఆర్ చిత్రపటం వద్ద అన్నాడీఎంకే నాయకులు

చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: తమిళనాడు మాజీ సీఎం దివంగత ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) వర్ధంతిని బుధవారం అన్నాడీఎంకే రాష్ట్ర ఉప కార్యదర్శి రవూఫ్ బక్కర్ నేతృత్వంలో స్థానిక ఎంజీఆర్ వీధిలో నిర్వహించారు. ఎంజీఆర్ సేవలు స్మరించుకున్నారు. నాయకులు తిరునావుక్కరసు, గోపాల్, భూపతి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. **నగరి, న్యూస్‌టుడే:** తమిళనాడు మాజీ సీఎం, సినీ నటుడు ఎం.జి.రామచంద్రన్ వర్ధంతి సందర్భంగా ఏఐఏడీఎంకే నాయకులు అన్నదానం చేశారు. నగరి, సత్రవాడ, చింతలపట్టడ, పుదుపేట, ఏకాంబరకుప్పంలో ఎంజీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏఐఏడీఎంకే రాష్ట్ర కార్యదర్శి ఆంబ్రోస్ విల్సన్, నాయకులు ముత్తుకుమరన్, బాబునాయుడు, మోహన్‌రాజ్, మనోహర్, గోవిందస్వామి పాల్గొన్నారు.

విద్యాసంస్థల్లో అలరించిన వేషధారణ

చిత్తూరు విద్య: క్రిస్మస్‌ను పురస్కరించుకుని బుధవారం చిత్తూరు నగరంలోని బృందావన పాఠశాల, సీసీఏ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ముందస్తు వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ కేకు కోసి పంచిపెట్టారు. క్రిస్మస్ తాత వేషధారణలో విద్యార్థులు అలరించారు. బృందావన పాఠశాల కరస్పాండెంట్ శైలజా కుమారి, డైరెక్టర్ ప్రియతేజ, సీసీఏ ఒకేషనల్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ సతీష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

▸ బృందావన పాఠశాలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో విద్యార్థులు
▸ సీసీఏ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో..

ఉరుసు పోస్టర్ల ఆవిష్కరణ

పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే జగన్మోహన్

చిత్తూరు(జిల్లా పంచాయతీ): మండీ వీధిలోని మసీదు ఉరుసుకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆవిష్కరించారు. స్థానిక బీవీ రెడ్డి కాలనీలోని ఆయన నివాసంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మత పెద్దలు, నిర్వాహకులు పాల్గొన్నారు.

గణనీయంగా పెరుగుతోన్న ఆయిల్‌పామ్ సాగు

పుత్తూరు: పుత్తూరు డివిజన్, తూర్పు మండలాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోందని ఉద్యానశాఖ అధికారిణి వెంకట సౌజన్య పేర్కొన్నారు. పుత్తూరులో బుధవారం ఆయిల్‌పామ్ సాగు చేసిన రైతులకు అవసరమైన ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పుత్తూరు, కార్వేటినగరం, జీడీనెల్లూరు, నిండ్ర, పిచ్చాటూరు, రామచంద్రాపురం, తొట్టంబేడు, బీఎన్ కండ్రిగ, ఏర్పేడు మండలాల్లో ఇప్పటి వరకు 1250 ఎకరాల్లో దీన్ని సాగు చేస్తున్నారని చెప్పారు. 2026 నాటికి మరో 500 హెక్టార్లలో సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారన్నారు. డాక్టర్ నరసింహులు, రైతులు పాల్గొన్నారు.

వాల్మీకిపురం మార్కెట్ కమిటీ కార్యదర్శి సస్పెన్షన్

చిత్తూరు (వ్యవసాయం): అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ సునీత ఉత్తర్వులు జారీ చేశారు. వాల్మీకిపురం టమాటా మార్కెట్‌లో రైతుల నుంచి టమాటా కొనుగోలులో అక్రమాలు జరిగాయి. వీటిపై కలెక్టర్ నివేదిక ఆధారంగా అతన్ని సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో ఎస్‌ఆర్‌పురం మార్కెట్ కమిటీ కార్యదర్శి సునీల్‌ను.. ఇన్‌ఛార్జిగా నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

గుడిపాల: మాట్లాడుతున్న డీఎస్పీ సాయినాథ్

గుడిపాల, న్యూస్‌టుడే: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ అన్నారు. బుధవారం సీఎన్‌ఆర్ కళాశాలలో డ్రగ్స్, బాల్యవివాహాలు, డిజిటల్ అరెస్టులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సీఐ శ్రీధర్ నాయుడు, ఎస్సై రామ్మోహన్ శిక్షణ ఎస్సై అశోక్‌కుమార్, కళాశాల వ్యవస్థాపకులు లోకేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. **చిత్తూరు(వైద్యవిభాగం):** విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నిగమా ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ హరీష్‌కుమార్ తెలిపారు. గిరింపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం వ్యసనాలపై అవగాహన సదస్సు జరిగింది. రెడ్‌క్రాస్ జిల్లా కో-ఆర్డినేటర్ చిరంజీవి, వైద్యులు సుబ్రహ్మణ్యం, పాఠశాల హెచ్‌ఎం మోహన్ పాల్గొన్నారు.

▸ పుత్తూరు.. విద్యుత్తు దీపాల అలంకరణలో సెయింట్ లూథరన్ చర్చి ▸ కార్వేటినగరం.. కొల్లాగుంటలో ముస్తాబైన వందేళ్ల నాటి సీఎస్ఐ చర్చి ▸ చిత్తూరు గ్రామీణ: ముత్తుకూరు చర్చి

క్రిస్మస్‌కు ముస్తాబు

విద్యుద్దీపాల వెలుగులో చర్చిలు

పుత్తూరు, న్యూస్‌టుడే బృందం: పట్టణంలోని మిషన్ కాంపౌండ్‌లో 118 సంవత్సరాల చరిత్ర కలిగిన సెయింట్ పాల్స్ లూథరన్ చర్చి క్రైస్తవ సోదరులకు ఎంతో పవిత్రమైంది. దీన్ని 1881లో జర్మన్ దేశీయుడు హార్మన్‌బర్గ్ పనులు ప్రారంభించగా.. 1907లో ప్రాథమిక దశ పనులు పూర్తయ్యాయి. ఇక రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్ దేశస్థులు దీన్ని పూర్తిచేసి అమెరికన్ దేశస్థులకు అప్పగించినట్లు క్రైస్తవ మత పెద్దలు పేర్కొంటున్నారు. చర్చి శత వసంతోత్సవాలను 2007లో నిర్వహించారు. చర్చి ఆధ్వర్యంలో ఓ పాఠశాల ఏర్పాటు చేశారు. భారతీయ మిషనరీ అధీనంలోని ఈ చర్చి అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేస్తున్నారు. గురువారం క్రిస్మస్ వేడుకలకు చర్చిని సిద్ధం చేశారు. **కార్వేటినగరం:** కొల్లాగుంటలో 1923లో నిర్మించిన సీఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. సీఎస్ఐ చర్చి ఆవరణలో ఎయిడెడ్ ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్నారు. వేడుకలను పురస్కరించుకుని చర్చిని విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. **పూతలపట్టు, చిత్తూరు** నియోజకవర్గాల్లోని పలు చర్చిలను వేడుకల నిమిత్తం చక్కగా అలంకరించారు.

ఎమ్మెల్యేను కలిసిన షణ్ముగరెడ్డి

పెనుమూరు, న్యూస్‌టుడే: తెదేపా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ నూతన అధ్యక్షుడు సి. షణ్ముగరెడ్డి.. బుధవారం ఎమ్మెల్యే థామస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. చెన్నైలోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి సత్కరించారు. పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.

యాప్ ఆవిష్కరణ

చిత్తూరు (జిల్లా పంచాయతీ): సాంకేతిక పరిజ్ఞానం సామాన్యులకు చేరువైందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. బుధవారం తన కార్యాలయంలో 'అవర్స్ యూనిటీ' యాప్ లోగోను ఆవిష్కరించారు. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే ఆహార పదార్థాలు, ఫ్యాషన్ డెలివరీ, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, రవాణా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. యాప్ రూపకర్త సుబ్రహ్మణ్యంను ఆయన అభినందించారు.

విద్యార్థులకు వితరణ.. నగరి: స్థానిక ప్రభుత్వ బాలుర, బాలికల వసతిగృహ విద్యార్థులకు గనుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉపకరణాలు అందజేశారు. క్వారీ నిర్వాహకుల సంఘం సహకారంతో 150 మంది విద్యార్థులకు వీటిని ఇచ్చారు. గనుల శాఖ డీడీ సత్యనారాయణ, తహసీల్దార్ రవికుమార్, కమిషనర్ కృష్ణారెడ్డి, ఎంపీడీవో వాణి, గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ బాలాజీ పాల్గొన్నారు.

30లోగా రిజిస్ట్రేషన్ చేసుకోండి.. పుత్తూరు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ విభాగంలో అప్లికేషన్ డెవలపర్ కోర్సుకు సంబంధించి ఉద్యోగ అవకాశం ఉందని, అర్హులైన వారు ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ చంద్రమౌళి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాల కోసం స్కిల్ హబ్ కో-ఆర్డినేటర్ రసూల్ 63009 54441ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

వారపు సంతకు శాశ్వత పరిష్కారం చూపాలి.. వెదురుకుప్పం: పచ్చికాపల్లం వారపు సంతతో ఎదురయ్యే సమస్యలను అధిగమించేలా శాశ్వత పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు అన్నారు. బుధవారం పచ్చికాపల్లం, ఇనాం కొత్తూరు పంచాయతీల్లో సీఈవో.. ఎంపీడీవో పురుషోత్తంతో కలిసి పర్యటించారు. వారపు సంత స్థలాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

హక్కులపై అవగాహన అవసరం.. పుత్తూరు: వినియోగదారులు తమ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మన్యం నరసింహులు కోరారు. వినియోగదారుల క్లబ్ ఆధ్వర్యంలో వినియోగదారుల జాగృతి కార్యక్రమం కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు 'వినియోగదారుల చైతన్యం' అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కన్వీనర్ వాసవి, అధ్యాపకులు దేవకి, తిరుమలయ్య, వెంకటేశన్, లక్ష్మి, నాగరాజు, విష్ణుప్రియ, జయప్రద పాల్గొన్నారు.

నిందితుడి అరెస్టు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: ద్విచక్రవాహన చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. ఈ నెల 16న పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఓ హోటల్ వద్ద ఉంచిన ద్విచక్ర వాహనం చోరీకి గురైనట్లు బాధితురాలు భువనేశ్వరి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇందులో గోవర్ధనగిరి గ్రామానికి చెందిన దేరంగుల ప్రసాద్‌బాబును నిందితుడిగా గుర్తించి పాలేరు వంతెన వద్ద అరెస్టు చేసి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై తిరుపతి జిల్లాతో పాటు కర్ణాటకలోనూ పలు కేసులు నమోదైనట్లు వివరించారు.

కొండను ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు

కార్వేటినగరం, న్యూస్‌టుడే: బెంగళూరు నుంచి పుత్తూరుకు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో సురేంద్ర నగరం పెద్ద కనుమ సమీపంలో ఎదురుగా వస్తున్న చెరకు ట్రాక్టర్‌ను తప్పించబోయి కొండను ఢీకొంది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. చెరకు ట్రాక్టర్లు పరిమితికి మించి చెరకు తరలిస్తుండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్య, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు.

బహిరంగ ప్రకటన

[illegible]

జి.వి.సుబ్బయ్య, బి.ఎ., బి.ఎల్., అడ్వకేట్,
డి.నెం.8/114/2, రాయల్ నగర్, ఆర్.సి.రోడ్డు,
తిరుపతి. సెల్. నెం. 94402 02564

బహిరంగ ప్రకటన

[illegible] ... షెడ్యూలు ... చిత్తూరు డిస్ట్రిక్టు, శ్రీ బాలాజి రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్, తిరుపతి సబ్ - డిస్ట్రిక్ట్, తిరుపతి అర్బన్ మండలం, తిరుపతి టౌన్, మునిసిపల్ పాతవార్డు 9, కొత్తవార్డు 10 కి చేరిన జగన్నాథపురంకు చేరిన రెడ్డి & రెడ్డి కాలనీ రెసిడెన్షియల్ ఏరియాలో టౌన్ సర్వే నెం.3183, 3185 లో డోర్ నెం.10-13-522, పన్ను అసెస్మెంట్ నెం.23519 గా గల ఆర్.సి.సి. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ ఇంటికి చెక్కుబంది కొలతల వివరములు: తూర్పు: డోర్ నెం.10-13-521 గల ఇల్లు, పడమర: డోర్ నెం. 10-13-522ఎ గల ఇల్లు, ఉత్తరం: డోర్ నెం. 10-13-522 బి గల ఇల్లు, దక్షిణం: 2వ అడ్డరోడ్డు, ఈ నాలుగు హద్దుల మధ్యన ... [illegible]

జి.వి.సుబ్బయ్య, బి.ఎ., బి.ఎల్., అడ్వకేట్,
డి.నెం.8/114/2, రాయల్ నగర్, ఆర్.సి.రోడ్డు,
తిరుపతి. సెల్. నెం. 94402 02564

బహిరంగ ప్రకటన

ఇందు మూలముగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా నా కక్షిదారు మెస్సర్స్ శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్, తిరుపతి బ్రాంచి - 1 మేనేజర్ వారు ఇచ్చిన భోగట్ట ప్రకారము ఈ క్రింది కనిన షెడ్యూలు దాఖలా స్థిరాస్తి చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, పుల్లూరు గ్రామంలో యుండు పి.మునిరత్నం గారి కుమారుడు పి.గణేష్ గారికి చెందినదనియు, సదరు ఆస్తిని రిజిష్టరు తనఖా చేయించుకొని సదరు పి.గణేష్ గారికి ఋణము ఇచ్చుటకు నిర్ణయించుకున్నారు. కావున సదరు వ్యవహారమునకు సంబంధించి ఈ క్రింద కనిన షెడ్యూలు దాఖలా ఆస్తిపై ఎటువంటి బస్తీలు, ఛార్జీలు, క్లెయిములు, తనఖాలు, అగ్రిమెంట్లు, కోర్టు వివాదములు తదితర అభ్యంతరములు ఉన్న యెడల నేటి నుండి 5 దినములలోగా ఈ క్రింద చూపిన చిరునామాకు వ్రాత పూర్వకముగా తెలియజేయగలరు. తదుపరి అభ్యంతరములకు నా కక్షిదారు బాధ్యులు కారు.

షెడ్యూలు

చిత్తూరు డిస్ట్రిక్టు - చిత్తూరు రూరల్ సబ్ - డిస్ట్రిక్టు - ఐరాల మండలం - పుల్లూరు గ్రామ పంచాయితీ - నెం. 38 పుల్లూరు గ్రామ లెక్క దాఖలా సర్కారు పుంజ సర్వే నెం. 771-2 విస్తీర్ణము ఎ 0.75 సెంట్లుగా గల భూమిలో నా స్వాధీనానుభవములో యుండి ఈ దినం ఇందు రీత్యా నీకు విక్రయించి నీకు స్వాధీనము చేసిన ఇంటి ఖాళీ జాగాకు చెక్కుబంది కొలతల వివరములు.
తూర్పు: ఎం.సుబ్రహ్మణ్యం రెడ్డి గారి జాగా, పడమర: రోడ్డు, ఉత్తరం: టి.హరి గారి ఇల్లు, దక్షిణం: నల్లప్ప గారి జాగా. ఈ మధ్య తూర్పు పడమర 30 అడుగులు లేక 9.150 మీటర్లు, ఉత్తర దక్షిణం 100 అడుగులు 30.500 మీటర్లు ఈ కొలతల మధ్య 3000 చదరపు అడుగులు లేక 333.33 చదరపు గజములు గల జాగా పూర్తి. అందులో యుండు ఆర్.సి.సి. మిద్దె ఇల్లుతో సహా.

జి.వి.సుబ్బయ్య, బి.ఎ., బి.ఎల్., అడ్వకేట్,
డి.నెం.8/114/2, రాయల్ నగర్, ఆర్.సి.రోడ్డు,
తిరుపతి. సెల్. నెం. 94402 02564

(c) eenadu

పలమనేరు
• పలమనేరు • కుప్పం • పుంగనూరు

వరుసకట్టిన ఆటోలు దారిలేక అవస్థలు

ఆటో స్టాండు ఎదుట వాహనాలు నిలపార కుండటే పొరపాటే. పట్టణంలోని గుడియాత్తం రహదారిలోని ఆటో స్టాండు. పట్టణంలోని రోడ్లు అసలే ఆక్రమణలతో కుచించుకుపోయాయి. ప్రత్యేకంగా ఆటో స్టాండు లేకపోవడంతో ఇలా ఆటోలు రోడ్డుపక్కన నిలుపుతున్నారు. ఫలితంగా ఇతర వాహనాలకు దారి లేకుండా పోతోంది. - న్యూస్‌టుడే, పలమనేరు

నిరంతర వైద్యసేవలు అందించాలి

శాంతిపురం, న్యూస్‌టుడే: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిరంతర వైద్యసేవలు అందించాలని కడా పీడీ వికాస్ మర్మత్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శాంతిపురం, రాళ్లబూదుగూరు పీహెచ్‌సీలను బుధవారం ఆయన తనిఖీ చేసి వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.

భూ సమస్యలు పరిష్కరించండి

రామకుప్పం: భూసమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని గ్రౌండ్‌వాటర్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ మునిస్వామి బుధవారం తహసీల్దారు కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. విజలాపురంలో భూములకు సంబంధించి రైతులు పడుతున్న ఇబ్బందులను తహసీల్దారుకు తెలిపారు. వాటిని ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరించాలన్నారు. మాజీ సర్పంచులు రాముమూర్తి, రామకృష్ణప్ప, జయశంకర్ పాల్గొన్నారు.

గణిత ప్రతిభా పరీక్ష

పలమనేరు, న్యూస్‌టుడే: శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా తిరుపతి విశ్వం సైనిక్ కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు 'మ్యాథమెటిక్స్ టాలెంట్ సెర్చ్' పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం తెలిపారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడమే ఈ పరీక్షల ఉద్దేశమన్నారు. ఈ నెల 28న పలమనేరులోని ఈఎన్‌ఎస్ నారాయణ పాఠశాలలో పరీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 5 నుంచి 9వ తరగతి విద్యార్థులు అర్హులన్నారు. పేర్లు నమోదు చేసుకోవాల్సిన వారు పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించాలని కోరారు. ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు ఉంటాయని వివరించారు.

సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి

పుంగనూరు, న్యూస్‌టుడే: సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి సాధ్యమని ఎంఆర్‌పీ-2 రెడ్డప్ప శెట్టి పేర్కొన్నారు. బుధవారం స్థానిక భవిత కేంద్రంలో పట్టణానికి చెందిన మదమేమ యాదవ్ తన కుమార్తె వర్థంతి సందర్భంగా పిల్లలకు వాటర్ బాటిళ్లను వితరణగా అందించారు.

తెదేపా పార్లమెంటరీ ఉపాధ్యక్షుడిగా నాగభూషణ్‌రెడ్డి

శాంతిపురం, న్యూస్‌టుడే: తెదేపా చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా శాంతిపురం మండల నాయకుడు నాగభూషణ్‌రెడ్డి నియమితులయ్యారు.

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ ముందుంటుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి తెలిపారు. బుధవారం స్థానిక లినార్డు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పట్టణ కార్యవర్గ సభ్యులను సత్కరించారు. నాయకులు అయూబ్‌ఖాన్, లింగమూర్తి, సుబ్రహ్మణ్యం, రమేష్‌బాబు, శ్రీరాములురెడ్డి, దేవకుమార్ పాల్గొన్నారు.

ఎన్నికైన ఉపాధ్యాయులతో ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి

పెరిగిన ఆక్రమణలు.. ప్రజలకు తిప్పలు

పలమనేరు, న్యూస్‌టుడే: పురపాలక పరిధిలోని ప్రధాన రోడ్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. వాణిజ్య సముదాయాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు ఆక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా కాలువలను కూడా ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న జాతీయ రహదారితో పాటు ఆర్‌అండ్‌బీ రోడ్లలో కూడా ఆక్రమణలు పెరిగిపోయాయి.

అంబేడ్కర్ సర్కిల్ వద్ద స్తంభించిన రాకపోకలు

ఎక్కడెక్కడంటే

పట్టణంలోని ప్రధానంగా జవిలి వీధి, బజారు వీధి, లింగాయతి వీధి, మదనపల్లె రోడ్డు, గుండు బావి, మార్కెట్ కమిటీ, ఎంబీటీ రహదారి కృష్ణ దేవరాయ సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్, రంగబాబు సర్కిల్ ప్రాంతాల్లో ఆక్రమణల కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

కాలువల మీదే

పట్టణంలోని ప్రధాన మురుగు కాలువల మీదే దుకాణాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఎంబీటీ రహదారిలోని ప్రధాన రావ కాలువ మీదే దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మున్సిపల్ అధికారులే కాలువ పైభాగం నూతనంగా దుకాణ సముదాయాన్ని నిర్మించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.

నోటీసులు ఇస్తున్నాం

పట్టణంలోని మదనపల్లె రోడ్డు మీద ఆక్రమణలు చేసిన వారికి నోటీసులు ఇస్తున్నాం. కాలువ పరిసరాల్లో మించి నిర్మాణాలు ఉంటే తొలగించుకోవాలని సూచిస్తున్నాం. ఆక్రమణలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. - **నాగేంద్ర, జాతీయ రహదారులశాఖ జేఈ, పలమనేరు**

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

పుంగనూరు, న్యూస్‌టుడే: సమస్య: పట్టణ పరిధిలోని నక్కబండలో గాంధీనగర్, మహబూబ్‌నగర్‌లో వీధిదీపాలు వెలగడం లేదు. – న్యాంతుల్లా, నక్కబండ

సమాధానం: వీధిదీపాలకు మరమ్మతులు చేయిస్తాం. – మహేష్, డీఈఈ

పలమనేరు, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని బసవన్నకట్ట వీధిలో మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోయింది. – నాగరాజు, పలమనేరు

సమాధానం: సిబ్బందిని పంపి శుభ్రం చేయిస్తాం. – ఎన్వీ రమణారెడ్డి, కమిషనర్

స్పందనకు వందనం

బోరుకు మరమ్మతులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం-దళవాయికొత్తపల్లె మార్గంలోని శాంతి లేఅవుట్‌లో తాగునీటి బోరు మరమ్మతులకు గురికావడంతో సమస్యపై వార్తా ప్రచురితమైంది. స్పందించిన కమిషనర్ శ్రీనివాసరావు బుధవారం బోరుకు మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు.

కాలువలు శుభ్రం

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని గుండుబావి పరిసరాల్లో మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కాలువల్లో పేరుకుపోయిన మురుగును తొలగించారు. కాలువలు అధ్వానంగా ఉండటంతో 'ఈనాడు'లో 'మేమున్నాం మీకు తోడుగా'లో వార్త ప్రచురితమైంది. అధికారులు ఆ మేరకు స్పందించారు.

తెదేపాలో చేరిక

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: నూలుకుంటలో వైకాపాకు చెందిన 64 మంది ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో బుధవారం తెదేపాలో చేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజగోపాల్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, పీకేఎం ఉడా ఛైర్మన్ సురేష్ బాబు, సింగిల్ విండో ఛైర్మన్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

క్రిస్మస్ వెలుగులు

బైరెడ్డిపల్లెలో...

కుప్పం పట్టణం: కుప్పం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ను పురస్కరించుకుని వంద మంది క్రైస్తవులకు బుధవారం నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు బీసీఎన్ విద్యా సంస్థ అధినేత బీసీ నాగరాజ్ అన్నారు. **పలమనేరు:** పట్టణంలోని చర్చిలను బుధవారం విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు. గుడియాత్తం రోడ్డులోని చర్చితో పాటు ఎంబీటీ రహదారిలోని చర్చిల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. **పుంగనూరు:** క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా గురువారం నిర్వహించే క్రిస్మస్ ప్రార్థనలకు పట్టణంలోని చర్చిలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.

పుంగనూరులో.. సీఎస్ఐ చర్చి

ర్యాలీలో తహసీల్దార్ మధుసూదన్, వైస్‌ఎంపీపీ ప్రభాకర్

రీసర్వేతో సమస్యల పరిష్కారం

సోమల, న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న రీసర్వేతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయని తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఎస్.నడింపల్లె, నంజంపేటలలో బుధవారం రీసర్వే గ్రామ సభలు నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో రీసర్వేతో చేకూరే ప్రయోజనాలపై ర్యాలీ చేపట్టారు. వైస్ ఎంపీపీ ప్రభాకర్, సర్పంచి వెంకట్రమణ, ఆర్ఐ సుబుక్తుల్లా, సర్వేయర్ మునిరెడ్డి, వీఆర్వోలు పాల్గొన్నారు.

వి.కోట వాసులకు జిల్లా కమిటీలో స్థానం

రామచంద్రనాయుడు

వి.కోట, న్యూస్‌టుడే: స్థానిక తెదేపా నాయకులకు జిల్లా కమిటీలో స్థానం లభించింది. పట్టణానికి చెందిన పలమనేరు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు రామచంద్రనాయుడును పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా, బోడిగుట్లపల్లె సర్పంచి విశ్వనాథ్‌ను జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా నాయకులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

శరవేగంగా ఆర్చి నిర్మాణం

స్వర్ణ కుప్పంలో భాగంగా కుప్పం అభివృద్ధికి చిహ్నంగా కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి కూడలి వద్ద ఆర్చి నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇరువైపులా బ్యారికేడ్లు పెట్టి, వాహనాలను దారి మళ్లిస్తున్నారు. - **న్యూస్‌టుడే, కుప్పం పట్టణం**

పశువైద్య శిబిరానికి స్పందన

సదుం, న్యూస్‌టుడే: బలిజపల్లెలో బుధవారం పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 260 ఆవులకు వైద్యసేవలు అందించారు. సోమల ఏడీ శ్రీనివాసులునాయుడు, పశు వైద్యాధికారులు ప్రదీప్, తబ్రీజ్ పాల్గొన్నారు.

రేపు ఉపాధిహామీ ప్రత్యేక గ్రామసభలు

శాంతిపురం, న్యూస్‌టుడే: గ్రామీణ ఉపాధి హామీ ప్రత్యేక గ్రామ సభలను ఈ నెల 26న శుక్రవారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రేమరాజ్‌కుమార్, ఏపీవో చిన్నరెడ్డెమ్మ తెలిపారు. 23 పంచాయతీల్లో జరిగే సభల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఉపాధి సిబ్బంది హాజరు కావాల్సిందిగా కోరారు.

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి

రామకుప్పం, న్యూస్‌టుడే: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎంపీడీవో లక్ష్మీకాంత్ పేర్కొన్నారు. బుధవారం పీఎంకే తండాలో పర్యటించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధిపై గ్రామ పెద్దలతో చర్చించారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణానాయక్, గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రతిభ చాటారు.. బహుమతులు అందుకున్నారు..!

విజేతలతో బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ✦ శ్రీచైతన్య చిల్డ్రన్స్ అకాడమి విద్యార్థులు

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, శ్రీచైతన్య చిల్డ్రన్స్ అకాడమి పాఠశాలల్లో 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా బుధవారం క్విజ్ నిర్వహించారు. శ్రావ్య, మధుప్రియ, గ్రీష్మ ప్రథమ, తృతీయ, ద్వితీయ బహుమతులు పొందారు. ప్రధానోపాధ్యాయిని ఉషారాణి బహుమతులు పంపిణీ చేశారు. ● శ్రీచైతన్య చిల్డ్రన్స్ అకాడమికి చెందిన నాగభానుశ్రీ, నషాత్, గణేశ్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. ప్రధానోపాధ్యాయుడు స్వామిరెడ్డి బహుమతులు అందజేశారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: మోట్లచేను పంచాయతీ ఇందిరానగర్‌లో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. తెదేపా మండల అధ్యక్షుడు రాజగోపాల్, మాజీ ఎంపీపీ సాంబశివం, నాయకులు రామచంద్రన్, విభూషణ్, మోహన్, మనోహర్ పాల్గొన్నారు.

అంగన్‌వాడీలకు చరవాణుల పంపిణీ

కల్లూరు, న్యూస్‌టుడే: పులిచెర్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పులిచెర్ల, సదుం, రొంపిచెర్ల మండలాల్లోని 148 కేంద్రాల అంగన్‌వాడీ కార్యకర్తలకు చరవాణులను సింగిల్ విండో మండల అధ్యక్షుడు ధనంజయనాయుడు, నాయకుడు కుమార్‌రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. **పుంగనూరు:** స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు, పర్యవేక్షకులకు 242 చరవాణులు పంపిణీ చేయనున్నట్లు సీడీపీవో రాజేశ్వరి బుధవారం తెలిపారు.

చరవాణులను చూపుతున్న ధనంజయనాయుడు, కుమార్‌రెడ్డి

వైద్యరంగంలో సాంకేతికత ముఖ్యం

కుప్పం, న్యూస్‌టుడే: వైద్య రంగంలో సాంకేతికత ముఖ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పీఈఎస్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ హెచ్.ఆర్.కృష్ణారావు పేర్కొన్నారు. 'వైద్యం-సాంకేతికత సమన్వయం' అంశంపై కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. వైద్యసేవల్లో సాంకేతికత అనుసంధానం అవశ్యకతపై విద్యార్థులకు నిపుణులు వివరించారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎన్‌కే సుబ్రహ్మణ్య, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ అభిరామి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృష్ణారావు, ఎంఎస్ సుబ్రహ్మణ్య

పొలం సరిహద్దు విషయమై ఘర్షణ

సదుం: తుమ్మగుంటపల్లెలో పొలం సరిహద్దు విషయమై బుధవారం గ్రామానికి చెందిన రెడ్డప్ప, సుబ్బరాయలు ఘర్షణ పడ్డారు. ఘర్షణలో సుబ్బరాయుడు గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్‌షావలి తెలిపారు.

ట్రాక్టర్ బోల్తాపడి జవాను మృతి

సోమల, న్యూస్‌టుడే: ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న క్రమంలో అదుపు తప్పి వాహనం బోల్తా పడటంతో బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల మేరకు.. వెంగంవారిపల్లెకు చెందిన బీఎస్ఎఫ్ జవాను దొరస్వామినాయుడు(57) తన పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి పనులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో దొరస్వామి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్సై రమేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

దొరస్వామినాయుడు (పాతచిత్రం)

మండలంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పర్యటన

సదుం: ఎర్రాతివారిపల్లె, జోగివారిపల్లె, చెరకువారిపల్లె, సదుం, రెడ్డివారిపల్లె, పాలమంద, ఊటుపల్లె పంచాయతీల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పర్యటించారు. ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు.

బహిరంగ ప్రకటన

ఇందు మూలముగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా! నా కక్షిదారు మెస్సర్స్ శ్రీరాంఫైనాన్స్ లి. Kuppam Branch మేనేజర్ వారు ఇచ్చిన భోగట్టా ప్రకారము ఈ క్రింది కనిన షెడ్యూలు H. MUSARATH, wife of S.H. Moula Ali, residing at Door No.2-412, Rahamath Nagar, Venkatagiri Kota town, post and Mandal, Chittoor District, Andhra Pradesh, గారికి చెందిన స్థిరాస్తి, సదరు ఆస్తిని రిజిస్టరు తనఖా చేయించుకొని సదరు SM MOHAMMAD MAAZ S/o MOULALI, గారికి రుణము ఇచ్చుటకు నిర్ణయించుకున్నారు. కావున సదరు వ్యవహారమునకు సంబంధించి ఈ క్రింద కనిన షెడ్యూలు దాఖలా ఆస్తిపై ఎటువంటి జప్తులు, చార్జీలు, క్లైములు, తనఖాలు, అగ్రిమెంట్లు, కోర్టు వివాదములు తదితర అభ్యంతరములు ఉన్న యెడల నేటి నుండి 7 దినములలోగా ఈ క్రింద కనిన చిరునామాకు వ్రాత పూర్వకముగా తెలియజేయగలరు. తదుపరి అభ్యంతరములకు నా కక్షిదారు బాధ్యులు కారు.

SCHEDULE OF PROPERTY

Chittoor Registration District-,Palamaner Sub-Registration District - Chittoor Z.P.,Venkatagiri Kota Mandal and Mandal Parishad - Nernipalli Gram Panchayathi - Nernipalli Village Account - Vacant site situated at Nernipalli in Sy.No.255-2 - Dry out of Extent: Ac.098 Cents - vacant site measuring: **East-West:** 30 feet (9.144 meters), **North-South:** 50 feet (15.240 meters) =1500 Sq. feet (or) 166.66 Sq. yards of vacant site.In this constructed area RCC Roofed buildings bearing Door No. 1-120 - Assessment No.591
Ground Floor: 1350 Sq. feet **First Floor** : 1350 Sq. feet; **Second Floor** : 968 Sq. feet **Total constructed** area 3,668 Sq. feet of RCC Roofed building situated with in the following boundaries: East: House of K. Apsar **West:** Vacant site of Naziya Bhanu; **North:** House of P.N. Manjunath; **South:** 23 feet width road left of Sayeedasaravath

P.V.MADHUSUDHAN, B.Com, L.L.B., Advocate & Legal Adviser Cell No.: 9441391603.

చౌరవతో సమకూరిన రోడ్డు

పలమనేరు మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు నాలుగో నంబరు జాతీయ రహదారి నుంచి అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. రోడ్డు అధ్వానంగా ఉండటంతో విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి అధికారులకు సూచించారు. ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన రూ.5.5 లక్షల వ్యయంతో మంగళవారం రాత్రి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. – **న్యూస్‌టుడే, పలమనేరు**

ప్రమాదకరంగా విద్యుత్తు నియంత్రిక

ఎ.కొత్తకోటలో ఏర్పాటు చేసిన విద్యుత్తు నియంత్రిక ప్రమాదకరంగా ఉంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ముందు నిర్మించడంతో పిల్లలు ఆడుకునే సమయంలో ప్రమాదం బారిన పడే అవకాశముందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కనీసం దాని చుట్టూ కంచె అయినా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. – **న్యూస్‌టుడే, చౌడేపల్లె**

పాలారులో ఆక్రమణలకు సన్నాహాలు..!

శాంతిపురం సమీపంలోని పాలారు నది వ్యర్థాలతో ఆనవాళ్లు కోల్పోతోంది. మట్టి, నిర్మాణాల తొలగింపు రాళ్లను నదిలో వేస్తున్నారు. పరిసర గ్రామాల నుంచి వ్యర్థాలను సైతం నదిలో వేయడంతో రూపుకోల్పోతోంది. ఇదే అదనుగా కొందరు ఆక్రమణలకు తెరతీశారు. గతంలో పాలారులోకి వెళ్లే దారులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం నదిలోని స్థలాన్ని ఆక్రమించేందుకు మట్టిని వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – **న్యూస్‌టుడే, శాంతిపురం**

ఎప్పుడు వినియోగిస్తారు..?

పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో ప్రజల నీటి అవసరాల కోసం బోరు వేశారు. అయితే రోజులు గడుస్తున్నా.. మోటారు అమర్చకపోవడంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మోటారును అమర్చాలని స్థానికులు కోరుతున్నారు. – **న్యూస్‌టుడే, పుంగనూరు**

గాయపడిన మహిళ మృతి

సోమల, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి గాయపడిన మహిళ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. వివరాల మేరకు.. ఇర్లపల్లెకు చెందిన రేఖ(32) తన తమ్ముడు చలపతితో కలిసి శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నవాబపేట సమీపంలో కుక్క అడ్డురావడంతో అదుపు తప్పి కిందపడ్డారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

తీరనున్న కన్నీటి సమస్య..!

✦ పైపులైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
✦ బోర్లు తవ్విస్తున్న అధికారులు

పలమనేరు, న్యూస్‌టుడే: మున్సిపల్ పరిధిలో వేసవిలో నీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. అయితే పట్టణంలోని కొన్ని ప్రాంతాల వారికి వేసవిలో ఎలా కష్టాలు ఉంటాయో వర్షాకాలంలో కూడా అదే సమస్య ఉంటోంది. పట్టణంలోని 25 శాతం ప్రాంతాలకు పైపులైను లేకపోవడంతో వారికి ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతం అలాంటి కొన్ని ప్రాంతాల వారికి నీటి కష్టాలు తీరుతున్నాయి. పీకేఎం ఉడా పథకం ద్వారా వారికి పైపులైన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనను అధికారులు ఆమోదించారు. అందులో భాగంగానే బోర్లను తవ్విస్తున్నారు. ఇప్పటివరకు విజయవంతంగా ఐదు బోర్లను తవ్వారు. అదనపు బోర్లు వేసిన ప్రాంతాలు: నీళ్లకుంట, సిల్కుఫారం, గంటావూరు, గంటావూరు బీసీ కాలనీ, 14వ వార్డు

సిల్కుఫారం వద్ద బోర్ వేస్తున్న సిబ్బంది

పురపాలిక జనాభా: 53 వేలు
వార్డులు: 26
పైపులైను విస్తీర్ణం: 40కి.మీ
ప్రస్తుతం ఉన్న బోర్లు: 88
చేతిపంపులు: 15

మంజూరైన నిధులు రూ.35 లక్షలు

ప్రస్తుతం ఐదు చోట్ల అదనపు బోర్లు వేయించాం. అన్ని బోర్లలో కూడా సరిపడా నీరు వచ్చింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటిని సరఫరా చేస్తాం.
- **ఎన్వీ రమణారెడ్డి, కమిషనర్**

గుర్తుతెలియని మృతదేహం

గుడుపల్లె, న్యూస్‌టుడే: స్థానిక రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై బుధవారం సుమారు 50ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని కీమెన్ గుర్తించి కుప్పం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక పరిశీలన చేపట్టారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో రమేష్ తెలిపారు.

వ్యక్తిపై కత్తితో దాడి

సదుం, న్యూస్‌టుడే: గంటావారిపల్లెలో గ్రామానికి చెందిన సిద్ధయ్య బండలు ఏర్పాటు చేస్తుండగా... అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అక్కడికి వెళ్లి... ఈ భూమి తనకు సంబంధించినదని బండలు నాటకుండా అడ్డుకున్నాడు. ఇద్దరు ఘర్షణ పడుతున్న సమయంలో గొడవ ఆపేందుకు వెళ్లిన కృష్ణయ్య అనే వ్యక్తిపై కృష్ణమూర్తి కత్తితో దాడి చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్‌షావలి తెలిపారు.

ప్రమాదంలో యువకుడికి గాయాలు

కల్లూరు, న్యూస్‌టుడే: కల్లూరు-పీలేరు మార్గంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. పులిచెర్ల మండలంలోని వెంకటదాసరిపల్లెకు చెందిన అల్లాబక్షు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో కాలికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

డిజిటల్ లైబ్రరీ.. అమలులో ఏదీ..?

◆ నిర్మాణాలపై గత సర్కారు నిర్లక్ష్యం

కల్లూరు, న్యూస్‌టుడే: ప్రతి గ్రామంలో డిజిటల్ గ్రంథాలయాలు నిర్మిస్తామని ఇచ్చిన హామీని గత ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. గ్రంథాలయాల్లో వార్తా పత్రికలు, కంప్యూటర్లు, ప్రింటర్, స్కానర్, ఇంటర్నెట్ అందుబాటులో ఉంచుతామని చెప్పిన మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. గ్రంథాలయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని.. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం గ్రామాల్లోనే పని చేసుకునేలా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ప్రగల్భాలు పలికింది. కానీ ఐదేళ్ల పాలన పూర్తయినా అది వాస్తవ రూపం దాల్చలేదు.

నిరుపయోగంగా దర్శనమిస్తున్న భవనం

పులిచెర్ల మండలానికి 24 డిజిటల్ గ్రంథాలయాలు మంజూరు కాగా, ఒక్కో నిర్మాణానికి రూ.16లక్షలు కేటాయించారు. 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే వాటిలో మిట్టమీదరాచపల్లె, రెడ్డివారిపల్లె, వెంకటదాసరిపల్లె గ్రామాల్లో మూడు మాత్రమే పూర్తి చేశారు. ఆవులపెద్దిరెడ్డిగారిపల్లె డిజిటల్ గ్రంథాలయం పైకప్పు వరకు నిర్మాణ పనులు జరిగాయి. నిధులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారు అసంపూర్తిగా వదిలేశారు.

మందుబాబులకు అడ్డాగా..

పూర్తయిన భవనాలను వినియోగంలోకి తీసుకురాకపోవడంతో పూర్తయిన నిర్మాణాలు దుస్థితికి చేరుతున్నాయి. ముళ్లపొదలు అల్లుకుపోయి చిట్టడవిని తలపిస్తున్నాయి. కొన్ని నిర్మాణాలు మందుబాబులకు అడ్డాగా మారాయని ప్రజలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని నిర్మాణాలు పూర్తి చేసి డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

బహిరంగ ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయడం ఏమనగా నా కక్షిదారు మెస్సర్స్ శ్రీరాం ఫైనాన్స్ లి., పుంగనూర్ బ్రాంచ్ మేనేజరు వారు ఇచ్చిన భోగట్టా ప్రకారం ఈ క్రింది కనిన షెడ్యూలు దాఖలా స్థిరాస్తి 1. Sri P.Adhinaryana, S/o P.Sanvijivappa and **2. Smt. Subha, W/o P.Adhinarayana, both are Residing at Door No.23-118/2-1-10, Vidhya Nagurm, Near S.R. Theatre, Punganur Town, Post and Mandal, Chittoor District, A.P.** గార్లకు చెందిన ఆస్తి అని, సదరు ఆస్తిని రిజిస్టరు తనఖా చేయించుకుని సదరు 1. Sri P.Adhinaryana, S/o P.Sanvijivappa and **2. Smt. Subha, W/o P.Adhinarayana** గార్లకు రుణము ఇచ్చుటకు నిర్ణయించుకున్నారు. కావున సదరు వ్యవహారము సంబంధించి ఈ క్రింది కనిన షెడ్యూల్ దాఖలా ఆస్తిపై ఎటువంటి జప్తులు, చార్జీలు, క్లైములు, తనఖాలు, అగ్రిమెంట్లు, కోర్టు వివాదములు తదితర అభ్యంతరములు ఉన్న ఎడల నేటి నుండి 7 దినములలోగా క్రింది కనిన చిరునామాకు వ్రాతపూర్వకముగా తెలియపేయగలరు. తదుపరి అభ్యంతరములకు నా కక్షిదారు బాధ్యులు కారు.

"A" SCHEDULE OF PROPERTY

Chittoor District, Punganur Sub-District, Punganur Mandal and Mandal Parishath, Singirigunta Gramapanchayath, Melumdoddi Survey Group, Aravapalli Revenue Village, bearing Sy.No.288/1A, DRY Ac.1.46 CENTS AS PER ROR Sy. No. 288-1B DRY Ac. 1.46 CENTS OUT OF THIS **Measurements: East - West**: on North 30 ft, **East - West**: on South 61 ft, **North - South:** on East 210 ft, **North - South:** on West 212 ft, Total 1066.72 Sq. Yards vacant site.

SITUATES WITHIN THE FOLLOWING BOUNDARIES:
East: Site of S.Ahamad Basha, **West:** Site of Anchi Sankara, **North**: Kattu Kaluva and Lands of Reddeppa Reddy, Narayana Reddy, M.Reddeppa Reddy, Anchi Sankara, **South:** Site of 2nd applicant Subha and 30 ft width Road from Mulabagal Road.

"B" SCHEDULE OF PROPERTY

Chittoor District, Punganur Sub-District, Punganur Mandal and Mandal Parishath, Singirigunta Gramapanchayath, Melumdoddi Survey Group, Aravapalli Revenue Village bearing Sy.No.289-5, DRY Ac. 0.86 CENTS.

SITUATES WITHIN THE FOLLOWING BOUNDARIES:
East: Land in Sy.No.288 belonged to Papanna and Raghavula Jetty purchased by the 1st applicant i.e., (A) Schedule property including way, **West:** Land in Sy.No.207, **North**: Land in Sy.No.289-1, 2 belonged to Anchi Sankara and others, **South**: Land in Sy.No.289-6 belonged to Kothakota Ramaiah and others.

కె.లక్ష్మీపతి., బి.కాం., ఎల్.ఎల్.బి., అడ్వొకేటు, పలమనేరు.
సెల్: **7013127065 & 9440559356.**

(c) eenadu

క్రిస్మస్ ట్రీ

అమలాపురం: మిరియం గ్రౌండ్స్‌లో నాటిక ప్రదర్శన

క్రిస్మస్ కాంతులు

క్రిస్మస్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చర్చిలు, నివాస గృహాలు విద్యుత్తుకాంతులీనాయి. ఉదయం నుంచి సందడి వాతావరణం నెలకొంది. గురువారం నాటి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. - న్యూస్‌టుడే, కోనసీమ

పాపికొండల బోట్లు ఫుల్

దేవీపట్నం, న్యూస్‌టుడే: క్రిస్మస్ పండుగ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్రకు సందర్శకుల తాకిడి పెరిగింది. గురువారం నుంచి శనివారం వరకు మొత్తం బోట్లు ఇప్పటికే బుకింగ్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేవీపట్నం పోలీసులు తనిఖీలు ముమ్మురం చేశారు. పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఒకటి, ప్రైవేట్ 14 చొప్పున మొత్తం 15 బోట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో బోటు బుధవారం ప్రారంభించారు. దీనికి కొన్ని అనుమతులు లభించాయి. ఇంకా నిరభ్యంతర ధ్రువీకరణ (ఎన్‌ఓసీ) రావాల్సి ఉందని కంట్రోల్ రూం అధికారులు చెప్పారు. ఇది కూడా అందుబాటులోకి వస్తే బోట్ల సంఖ్య 16కు చేరనుంది.

మెరిసిన ఆలోచనలు
సైన్స్ ప్రదర్శనలో 4 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మక, పరిశోధనాసక్తిని వెలికితీసే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ నెల 15 నుంచి 18 వరకు మండల స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించగా 80 ప్రాజెక్టులు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. జిల్లా స్థాయిలో ఈనెల 22న అమలాపురంలో ప్రదర్శనలు నిర్వహించారు. అందులోని 11 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. 23, 24 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో ఇందులో నాలుగు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. వీటిలో అమలాపురం మండలం వన్నెచింతలపూడి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన 'మిషన్ ఫర్ అగ్రికల్చర్', అమలాపురం మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి 'ఫుట్ ప్రెజర్ పవర్ జనరేషన్', రావులపాలెం మండల ఊబలంక జడ్పీ ఉన్నత పాఠశాల నంచి 'సోలార్ బేస్డ్ పవర్ జనరేషన్- సేవ్ స్కూల్స్', రామచంద్రపురం శ్రీలాల్ బహదూర్‌శాస్త్రి మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి 'సస్టెయినబుల్ అగ్రికల్చర్' ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికైనట్లు డీఈవో పి.నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే జనవరిలో జాతీయ స్థాయిలో నిర్వహించే దక్షిణ భారత విద్యావైజ్ఞానిక ప్రదర్శన, రాష్ట్రీయ బాలవిజ్ఞాన ప్రదర్శనలో వీరు తమ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. విద్యార్థులు, సహకరించిన ఉపాధ్యాయులను డీఈవో, జిల్లా సైన్సు అధికారి సుబ్రహ్మణ్యం అభినందించారు.

అయిదు తరగతులు.. అప్పుడప్పుడు పాఠాలు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు 174 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉన్నవారు 36 మంది. వీరి విద్యాబోధనకు ముగ్గురు ఉపాధ్యాయులు గత కొంతకాలంగా లేకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒకరు బదిలీ అయినచోట నుంచి ఇంకా రాకపోవడం, మరో ఇద్దరు వైద్య సెలవుల్లో ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఒక గదిలో 1, 2, 4, మరో గదిలో 3, 5 తరగతులకు చెందిన విద్యార్థులను ఉంచి హైస్కూల్‌కు చెందిన ఉపాధ్యాయులే ఖాళీ సమయాల్లో వారికి బోధిస్తున్నారు. ఈ విషయాన్ని డీవైఈవో జి.సూర్యప్రకాశం దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలన చేసి బోధనకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామన్నారు. - న్యూస్‌టుడే, మామిడికుదురు

చినబొడ్డువెంకటాయపాలెంలో మురుగు కాలువలో అడ్డుగా వేసిన గ్రావెల్ గుట్టలు

కాలువ పూడ్చేస్తున్నారు..

తాళ్లరేవు మండలం కోరింగ పంచాయతీ చినబొడ్డువెంకటాయపాలెంలోని ప్రధాన మురుగు కాలువను కొంతమంది పూడ్చేస్తున్నారు. ఇప్పటికే కాలువలోకి అడ్డుగా గ్రావెల్‌ను వేశారు. తాళ్లరేవు, సీతారామపురం, చినవలసల, చినబొడ్డువెంకటాయపాలెం గ్రామాలకు సంబంధించి పంట పొలాలు, ఆక్వా చెరువుల మురుగునీరు ఈ కాలువ మీదుగా గోదావరి పాయలోకి వెళ్తుంది. దీనిని పూడ్చి వేస్తే ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయిన్స్ ఏఈ వీరబాబు వద్ద ప్రస్తావించగా.. మురుగు కాలువలకు అడ్డంకులు కల్పించకూడదని, అలా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -న్యూస్‌టుడే, తాళ్లరేవు

దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ
ఉమ్మడి జిల్లాలో 51 రహదారులకు రూ.70.94 కోట్లు

ఈనాడు, కాకినాడ, అల్లవరం: గ్రామీణ రహదారులు బాగుచేయడానికి ప్రభుత్వం మరోసారి నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే పలు మార్గాలను అభివృద్ధి చేసింది. తాజాగా రహదారులు భవనాల శాఖ పరిధిలోని మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు (ఎండీఆర్), రాష్ట్ర హైవేల్లో బాగా దెబ్బతిన్నవాటి పునరుద్ధరణకు అనుమతులిచ్చారు.

డివిజన్ల వారీగా మెరుగుపడనున్న రోడ్ల వివరాలు..

డివిజన్	రోడ్ల సంఖ్య	అంచనా వ్యయం (రూ.కోట్లలో)
అమలాపురం	19	21.80
కాకినాడ	4	4.72
పెద్దాపురం	3	2.12
రాజమహేంద్రవరం	13	15.10
కొవ్వూరు	5	6

(కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం డివిజన్లలో 7 రాష్ట్ర జాతీయ రహదారుల మరమ్మతులను రూ.21.20 కోట్ల అంచనాతో చేపట్టనున్నారు.)

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

గదుల్లో గడ్డకట్టిన నిర్లక్ష్యం
కమీషన్లకు కక్కుర్తిపడి అవసరం లేకున్నా సామగ్రి సరఫరా

న్యూస్‌టుడే, ముమ్మిడివరం

గతంలో వైకాపా పాలకులు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నామని హోరెత్తించారు. 'నాడు- నేడు' పేరిట పెద్ద ఎత్తున పనులు ప్రారంభించి తర్వాత చేతులెత్తేశారు. అవన్నీ నాసిరకంగా జరగడంతో ఎక్కడ ఏ పని చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. అవసరం లేకున్నా కమీషన్లకు కక్కుర్తి పడి గుత్తేదారు సంస్థల ద్వారా నిర్మాణ ముడిసరకు సరఫరా చేసేశారు. అలాంటి చోట్ల సిమెంటు బస్తాలు గడ్డకట్టి.. ఇనుము తుప్పుపట్టి పాడైపోయాయి.

కేటాయింపులు.. కుదింపులు

జిల్లాలో 'నాడు-నేడు' పథకంలో రెండో విడత 771 పాఠశాలలకు రూ.257 కోట్లు మంజూరు చేశారు. తర్వాత దానిని రూ.118.38 కోట్లకు కుదించారు. ఆ నిధులతో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టారు. నిధులు చాలక చాలాచోట్ల పనులు అసంపూర్తిగా నిలిచాయి. నాసిరకంగా చేయడంతో అనతికాలంలోనే పాడైపోయాయి.

వృథాగా వదిలేశారు..

ముమ్మిడివరం మండలం కర్రివానిరేవు గ్రామంలోని పెన్నాడవారిపాలెం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలకు నాడు-నేడు పథకంలో రూ.20.01 లక్షలు మంజూరయ్యాయి. మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.4.90 లక్షలు ఖర్చు చేసిన పూర్తి కాలేదు. అప్పటి వరకు జరిగిన పనులు నాసిరకంగా ఉన్నాయి. ఇక్కడ 130 సిమెంటు బస్తాలు గడ్డకట్టి పాడైపోయాయి. టన్ను వరకు ఇనుము తరగతి గదిలో పడి ఉంది. విద్యార్థులు వరండాలో చదువుతున్నారు. జిల్లాలో నాడు-నేడు పనుల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది.

ముమ్మిడివరం మండలం కర్రివానిరేవు పాఠశాల తరగతి గదిలో గడ్డకట్టిన సిమెంటు బస్తాలు, ఇనుము

జిల్లాలో నాడు-నేడు వివరాలు..

- ఎంపిక చేసిన పాఠశాలలు: 771
- అదనపు తరగతి గదులు: 465
- మంజూరైన నిధులు: 118.38 కోట్లు
- ఖర్చు చేసినది: 75.99 కోట్లు

వివరాల సేకరణ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 'మన బడి-మన భవిష్యత్తు' పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. 'నాడు-నేడు'లో పనులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తారు. అప్పట్లో అసంపూర్తిగా వదిలేసిన పనులు, పాడైన సామగ్రి గురించి వివరాలను తీసుకున్నారు.

త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన 'నాడు-నేడు' పనులపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జిల్లాలో పరిస్థితిపై నివేదిక ఇచ్చాం. కొన్ని పాఠశాలల్లో పనులు చేపట్టక సిమెంటు బస్తాలు గడ్డకట్టిన మాట వాస్తవమే. అప్పట్లో మెటీరియల్ చాలా వరకు గుత్తేదారు సంస్థ నుంచే వచ్చింది. పనుల నాణ్యతను పరిశీలిస్తాం.

-సుబ్బరాజు, ఈఈ, ఏపీఈడబ్ల్యూఐడీసీ

నిధుల ఖర్చుకు.. ఇష్టారాజ్యం కుదరదు
15వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చుకు త్వరలో మార్గదర్శకాలు

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులు నిబంధనలకు విరుద్ధంగా వేరే పనులకు మళ్లించేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులకు చేరింది. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులను విత్ డ్రా చేయవద్దని డీపీవో, గ్రామ కార్యదర్శులకు సూచించినట్లు సమాచారం.

నిబంధనలకు విరుద్ధంగా..

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను ఇష్టారీతిన డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈజాగా విడుదలైన నిధుల ఖర్చులో ఖచ్చితంగా నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులు(రూ.లలో)

పంచాయతీలు	385
టైడ్ నిధులు	15,88,39,074
బేసిక్ నిధులు	10,58,92,722
మొత్తం	26,47,31,796

- అమలాపురం డివిజన్ పరిధిలోని ఓ పంచాయతీలో సర్పంచి 15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించేందుకు చేయని పనులకు బిల్లులు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆ కార్యదర్శి పలువురి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
- రాజోలు డివిజన్ పరిధిలో కొన్నిచోట్ల ఒకటికి రెండు సార్లు పారిశుద్ధ్య పనులు చేసినట్లు బిల్లులు పెట్టి నిధులు కాజేసేందుకు సిద్ధమయ్యారు. కొన్ని పనులకు బిల్లులు పెట్టవద్దని ఈలోగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.

త్వరలో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియనుంది. ఈలోగా ప్రస్తుతం పంచాయతీ ఖాతాల్లోని నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ పనుల్లో ఎక్కువ అవినీతి..

- కొన్ని పంచాయతీల్లో చిన్నచిన్న పనులకు పెద్ద మొత్తంలో బిల్లులు పెట్టారు. వీధి దీపాలు, విద్యుత్తు ఉపకరణాలు వంటి వాటికి నకిలీ రసీదులు పెట్టారు.
- గుప్పెడు బ్లీచింగ్ చల్లకపోయిగా ప్రతినెలా పారిశుద్ధ్య పనులు నిర్వహించినట్లు బిల్లులు అప్‌లోడ్ చేశారు. వీటిపై సమగ్ర విచారణ నిర్వహించి అక్రమాలను వెలికి తీయాలని పలువురు కోరుతున్నారు.

రెండురోజుల్లో మార్గదర్శకాలు

బుధవారం పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి రెండు రోజుల్లో మార్గదర్శకాలను జీవో రూపంలో ఇస్తామని, అప్పటి వరకు ఎవరూ ఎటువంటి బిల్లులు పెట్టవద్దని సూచించారు.

-శాంతలక్ష్మి, డీపీవో

అనుభవం.. పోరాట దృక్పథమే కొలమానం
తెదేపా పార్లమెంటరీ కమిటీ సభ్యుల నియామకం

ఈనాడు, అమలాపురం: తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలను అధిష్ఠానం ప్రకటించింది. ఇదివరకే అధ్యక్ష, కార్యదర్శుల పేర్లను ఖరారు చేయగా తాజాగా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, మీడియా సమన్వయకర్తలు ఇలా 42 మంది సభ్యులతో పూర్తి జాబితాను వెల్లడించింది. పార్టీకి మొదట్నుంచి విధేయులుగా ఉంటూ ప్రజల్లోకి కార్యకలాపాలను తీసుకెళ్లినవారు, వైకాపా ప్రభుత్వ హయాంలో పోరాటాలు చేసినవారికి చోటు కల్పించారు. సీనియర్లు, యువతకు ప్రాధాన్యం ఇచ్చారు.

సమతూకం పాటించి..

పార్లమెంటరీ కమిటీలో అన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. సామాజికంగాను అన్ని వర్గాలకు అవకాశమిచ్చారు. పురుషులకు 30, మహిళలకు 12 పదవుల్లో చోటు దక్కింది. ఉపాధ్యక్షులుగా తొమ్మిదిమందికి ప్రాధాన్యం లభించింది. కొత్తపేట నుంచి ఎంపికైన ముత్యాల బాబ్జి వైకాపా హయాంలో జరిగిన అవకతవకల వివరాలన్నీ సేకరిస్తూ, వాటిని పార్టీ తరపున ప్రజల్లోకి తీసుకెళ్లేలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన తాడి నరసింహరావు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించినప్పటికీ తాజాగా కమిటీలో అవకాశం లభించింది. పి.గన్నవరానికి చెందిన మొల్లేటి శ్రీను ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి పాటుపడ్డారు. అప్పలనపల్లి దేవస్థానం ఛైర్మన్‌గానూ సేవలందించారు. ఆయనకూ ఉపాధ్యక్ష బాధ్యతలు లభించాయి. కార్యనిర్వాహక కార్యదర్శి ఒంటిపల్లి సతీష్ (కొత్తపేట), పార్లమెంట్ అధికార ప్రతినిధిగా ఎంపికైన ముమ్మిడివరానికి చెందిన వాడ్రేవు వీరబాబు పార్టీ విధేయులు. వీరిలో వీరబాబు ఏఎంసీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. జాబితాల్లో సామాజిక వర్గాల సమతుల్యం పాటిస్తూనే మహిళలకు సముచిత అవకాశం కల్పించారు.

మేము తవ్వేస్తాం.. మీరు అనుమతిచ్చేయండి

న్యూస్‌టుడే, పి.గన్నవరం

గోదావరి వరదల సీజన్ పూర్తయి రెండు నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో సహజ వనరులను తరలించేందుకు అక్రమార్కులు ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా నేతలను ప్రసన్నం చేసుకుని ఆ తరువాత అనుమతుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో మాత్రమే అనుమతి ఉన్న రీచ్‌లలో ఇసుక తవ్వకాలు చేపట్టే వీలుంది. మిగిలిన చోట్ల అనుమతులు లేవని గనులశాఖ అధికారులు పదేపదే స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లంకమట్టి, బొండు ఇసుక, బొండుమట్టి తవ్వకాల కోసం తాత్కాలిక అనుమతులు తీసుకుని వాటిని అడ్డం పెట్టుకుని ఇసుక తవ్వకాలకు రంగంలోకి దిగారు.

అధికారులు వద్దంటున్నా..

వరదల సీజన్ ముగిసిపోవడంతో లంకభూముల్లో బొండుమట్టి తవ్వకాలకు తాత్కాలిక అనుమతులు ఇవ్వాలని గనులశాఖ కార్యాలయానికి ఇప్పటికే కొందరు దరఖాస్తులు పట్టుకుని వెళ్లారు. కె.గంగవరం మండలం కోటిపల్లి, పి.గన్నవరం మండలం ఊడుమూడిలంక, లంకలగన్నవరం, మానేపల్లి ప్రాంతాల్లో తవ్వకాలకు అనుమతులు ఇప్పించాలంటూ విన్నవించారు. వీటిని అధికారులు తిరస్కరించారు. ఇటీవల పి.గన్నవరం మండలం వై.వి.పాలెం ఏటిగట్టు దిగువన అక్రమంగా వనరులు తరలించేందుకు రెండు పొక్లెయిన్లు, రెండు టిప్పర్లతో నేరుగా కొందరు వచ్చేశారు. వారిని రెవెన్యూ అధికారులు అడ్డుకుని వాహనాలు స్వాధీనం చేసుకుని రూ.లక్ష జరిమానా విధించారు. ఆ సమయంలో 'మాకు విజయవాడ నుంచి అనుమతులు వస్తున్నాయి.. విజయవాడలో ఉంటున్న రాము అన్నీ చూసుకుంటారంటూ' సదరు వ్యక్తులు చెప్పడం గమనార్హం. ఇదే మండలం నడిగాడి వద్ద వశిష్ఠ గోదావరిలో ఇసుక రవాణా చేసేందుకు ఇటీవల బాట వేసిన సంగతి తెలిసిందే. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

ఇటీవల మానేపల్లి రెవెన్యూ పరిధిలో గోదావరిలో బారులుదీరిన లారీలు

చర్యలు తీసుకుంటాం..

లంకభూముల్లో బొండుమట్టి(బొండుఇసుక, లంకమట్టి)ని తవ్వుకునేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఇసుక, లంకమట్టి వంటి వనరులు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలువురికి జరిమానాలు విధించి వసూలు చేసిన మొత్తాలను ఖజానాకు జమ చేశాం.

- ఎల్.వంశీధరరెడ్డి, ఎ.డి., గనులశాఖ

అటు రాను.. చిక్కబోను

అయినవిల్లి, న్యూస్‌టుడే: ముక్తేశ్వరం రేవు సమీపంలో ఉన్న గుంతలో సంచరిస్తున్న రెండు మొసళ్లను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుప బోన్ తీసుకువచ్చి అమర్చారు. అందులో చిక్కకపోవడంతో గుంతలో ఉన్ననీరు మోటార్ల సహాయంతో బయటకు తోడి మొసళ్లను బంధించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్లు అటవీశాఖ అధికారి తెలిపారు.

గుంత అంచున తిరుగుతున్న మొసలి

థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారా?
అధునాతన రోబోటిక్ సర్జరీతో మీ థైరాయిడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
ప్రయోజనాలు: తక్కువ నొప్పి | తక్కువ రక్తస్రావం | త్వరితంగా కోలుకోవడం
APEX HOSPITALS
ప్రకాష్ నగర్, రాజమండ్రి
Dr. Nitin Rimmalapudi, M.S. Robotic Surgeon
అపాయింట్‌మెంట్ కొరకు సంప్రదించండి
93 922 922 00
సోమవారం నుండి శనివారం

దారికాచిన మృత్యువు
ఆగిన కారును ఢీకొని ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల మృతి

రంపచోడవరం, రాజోలు, కాట్రేనికోన: రంపచోడవరం మండలం ఐ.పోలవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు మృతి చెందారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రుకు చెందిన విద్యాసాగర్(38), పిగన్నవరం మండలం చాకలిపాలేనికి చెందిన గెడ్డం సందీప్(34) చింతూరు మండలంలో పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్నారు. గురువారం క్రిస్మస్ సెలవు కావడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు బుధవారం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. పాలకాలువ దాటిన తర్వాత ఆగి ఉన్న కారును ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికీ కాళ్లు, చేతులు విరిగిపోవడంతోపాటు తలకు గాయాలయ్యాయి. రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సందీప్ అక్కడే మృతిచెందారు. విద్యాసాగర్‌ను రాజమహేంద్రవరం తరలిస్తుండగా గోకవరం సమీపంలో మృతిచెందారు.

ప్రమాద స్థలం వద్ద కారు

విద్యాసాగర్ గెడ్డం సందీప్ (పాత చిత్రాలు)

మూడు నెలల క్రితం ఉద్యోగోన్నతి..

సందీప్ రాజోలు మండలం బి.సావరం పంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. మూడు నెలల క్రితం ఉద్యోగోన్నతిపై చింతూరు మండలం వెళ్లారు. తండ్రి చనిపోవడంతో అన్నీతానై కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తల్లి ఉపాధి రీత్యా ఇతర దేశంలో ఉంటూ ఇటీవలే స్వగ్రామం వచ్చారు. ఇతని మృతితో చాకలిపాలెం, బి.సావరంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇటీవలే కుమారుడి జననం

పల్లంకుర్రులోని చీకురుమెల్లివారిపేటకు చెందిన పి.విద్యాసాగర్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మహాలక్ష్మి, శ్రీరాములు దంపతుల నలుగురు కుమారుల్లో విద్యాసాగర్ చివరివాడు. 2019లో సచివాలయ గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిగా మండలంలోని కుండలేశ్వరంలో విధుల్లో చేరాడు. ఏడాది క్రితం ఉద్యోగోన్నతిపై చింతూరు మండలం సీతనపల్లి పంచాయతీ కార్యదర్శిగా వెళ్లాడు. భార్య మహిళా పోలీసుగా పని చేస్తున్నారు. ఈ దంపతులకు మూడు నెలల క్రితం రెండో కుమారుడు జన్మించాడు.

నాణ్యత తేలి.. ప్రమాదం మాటేసి

జిల్లా కేంద్రం అమలాపురానికి ఆనుకుని ఈదరపల్లి - ముక్కామల మధ్య రహదారి పరిస్థితి ఇది. 2020 ఏప్రిల్‌లో రూ.35.53 కోట్ల అంచనా విలువతో అప్పటి వైకాపా ప్రభుత్వంలో 8.5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించారు. ఏడాదిన్నరకే గుంతలమయంగా మారడంతో పలు విమర్శలొచ్చాయి. ఇటీవల మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం మరోసారి అధ్వానంగా మారింది. నడిపూడి, పాలగుమ్మి, ఎన్.చినపాలెం వద్ద రహదారి పక్కకు కుంగిపోయి దిగబడిపోయింది. గతంలో ఈ రహదారి ఆర్అండ్‌బీ శాఖలో ఉండగా.. ప్రస్తుతం ఎన్‌హెచ్-216 పరిధిలో చేర్చారు. సంక్రాంతి నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. -న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

ఎన్.చినపాలెం వద్ద ప్రమాదకరంగా రహదారి

PAN INDIA JEWELS SHOW
A PREMIUM JEWELLERY EXHIBITION.
GOLD | DIAMOND | SILVER
26th | 27th | 28th Dec' 2025
VENUE: JK GARDENS
JN ROAD, RAJAHMUNDRY

అమలాపురం మిరియం కళాశాల గ్రౌండ్‌లో గీతాలు ఆలపిస్తున్న విశ్వాసులు

తాపేశ్వరంలోని చైతన్య పాఠశాలలో విద్యార్థుల సందడి

శంకరగుప్తంలో శోభాయమానంగా గాస్పెల్ చర్చి

క్రీస్తు ఏతెంచెన్

నేడు క్రిస్మస్ పండగను పురస్కరించుకుని జిల్లాలో ముందస్తు సంబరాలు నిర్వహించారు. చర్చిలను విద్యుత్తు దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. క్రిస్మస్ చెట్లు, పశువుల తొట్టెలో క్రీస్తు జననం, మరియ, ఆకర్షించే నక్షత్రాలు, దేవదూతల వేషధారణలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో విద్యార్థులు శాంతాక్లాజ్, దైవదూతల వేషధారణల్లో ఆకట్టుకున్నారు.

- న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం, మలికిపురం, రామచంద్రపురం ద్వారపూడి

రామచంద్రపురంలోని ఓ చర్చిలో..

'వికసిత్ భారత్ యంగ్‌లీడర్స్ డైలాగ్'కు అర్హత

పి.గన్నవరం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ ఈనెల 13న నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్‌లీడర్స్ డైలాగ్ (వి.బి.వై.ఎల్.డి.)కు పి.గన్నవరం మండలం ఊడుమూడికి చెందిన రాణీశ్రీవల్లి అర్హత సాధించారు. '2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి' అనే అంశంపై దేశవ్యాప్తంగా యువత నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ఈ పోటీ ఏర్పాటు చేశారు. క్విజ్, వ్యాసరచన.. ఇలా రెండు పోటీల్లో తుది దశకు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా మొదటి దశలో సుమారు 50 లక్షల మంది పాల్గొనగా రెండో దశకు 2.50 లక్షల మంది నిలిచారు. 'భారత్ సాఫ్ట్‌పవర్' విభాగానికి సంబంధించి మన రాష్ట్రం నుంచి 560 మంది అర్హత సాధించగా వీరిలో ఇంటర్వ్యూ వచ్చేసరికి 74 మంది నిలిచారు. చివరగా 45 మంది అర్హత సాధించారు. వీరిలో రాష్ట్రం నుంచి శ్రీవల్లి ఒకరు. వచ్చే ఏడాది జనవరి 10, 11 తేదీల్లో మూడో దశ పోటీలు ఉంటాయి. దాంట్లో విజేతలుగా నిలిచినవారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న ప్రధాని నరేంద్రమోదీతో జరిగే సమీక్షలో పాల్గొంటారు.

అర్హత ధ్రువపత్రంతో శ్రీవల్లి

పార్లమెంటరీ నియోజకవర్గ
తెదేపా కమిటీ నియామకం

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శిగా గంధం పల్లంరాజులను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం మిగతా కార్యవర్గాన్ని 42 మందితో ఏర్పాటు చేశారు. **ఉపాధ్యక్షులు:** పింపళ్ల వీరభద్రరావు (రామచంద్రపురం), మెట్లేటి శ్రీను (పి.గన్నవరం), తాడి నరసింహారావు (ముమ్మిడివరం), ముత్యాల బాబు (కొత్తపేట), ముత్యాల వెంకటరావు (మండపేట), ఎం.మాధవి (అమలాపురం), లంకె శ్రీనివాసరావు (రాజోలు), కాశి శ్రీనివాసరావు (ముమ్మిడివరం), మారిశెట్టి వెంకటేశ్వర్లు (కొత్తపేట).

కార్యనిర్వాహక కార్యదర్శులు: వాల్లంగి సీతామహాలక్ష్మి (రాజోలు), ఒంటిపల్లి సతీష్ (కొత్తపేట), నల్లి శ్రీనివాసరెడ్డి (మండపేట), పిల్లిమ రాజు శ్రీనివాసరావు (రాజోలు), ఆకుల సూర్యనారాయణ (పి.గన్నవరం), మధుర నరసింహమూర్తి (అమలాపురం), నిమ్మకాయల సూర్యనారాయణ (అమలాపురం), గుమ్మడి నాగమణి (పి.గన్నవరం), కంచే ప్రసన్నకుమార్ (మండపేట).

అధికార ప్రతినిధులు: అడబాల రమాదేవి (రాజోలు), మాసాబత్తుల ఆనందరావు (కొత్తపేట), దేవ వెంకటరాజు (మండపేట), ఆదుాల యుగంధర్ (రాజోలు), వాడ్రేవు వీరబాబు (ముమ్మిడివరం), వనుము వీరబ్రహ్మం (రామచంద్రపురం), మల్లిడి వెంకటరమణ (అమలాపురం), జాస్తి విజయలక్ష్మి (రామచంద్రపురం).

కార్యదర్శులు: పిల్లి మీనా (మండపేట), కొప్పిశెట్టి లక్ష్మి (పి.గన్నవరం), సాకా సీతాదేవి (ముమ్మిడివరం), సిద్ధా సురేష్ (రామచంద్రపురం), గంగరాజు వెంకటేశ్వరరావు (రామచంద్రపురం), చుట్టుగుళ్ల దుర్గావతి (పి.గన్నవరం), పలివెల వీర మణి (రామచంద్రపురం), రాపాక నవరత్నం (రాజోలు).

కోశాధికారి: కంచర్ల లక్ష్మణరావు (ముమ్మిడివరం). ● **కార్యాలయ కార్యదర్శి:** గుబ్బల నాగేశ్వరరావు (అమలాపురం). ● **మీడియా కోఆర్డినేటర్:** రెడ్డి శ్రీనివాసరావు (కొత్తపేట). ● **సోషల్ మీడియా కోఆర్డినేటర్:** రేలంగి వరద రాజు(మండపేట). ● పి.గన్నవరం నియోజకవర్గం నుంచి అధికార ప్రతినిధిని నియమించాల్సి ఉంది.

ఆరు పదులు.. యోగాతో ఆరోగ్య బాటలు

తీవ్రమైన ఒత్తిడి.. మారిన ఆహార అలవాట్లు.. ప్రస్తుత జీవనశైలితో చిన్నవయసులోనే పలు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఆరు పదుల వయసు దాటేసరికి శరీరకంగా, మానసికంగా బలహీనమై పోతున్నారు. అలాంటిది ఆ మహిళలు 60 ఏళ్లు దాటినా యోగాతో ఎంతో ఉత్సాహంగా జీవనం సాగిస్తున్నారు.

- న్యూస్‌టుడే, మామిడికుదురు పెదపూడి, రాజమహేంద్రవరం సాంస్కృతికం

18 ఏళ్లుగా సాధన..

మామిడికుదురుకు చెందిన 62 ఏళ్ల నయినాల విజయలక్ష్మి 18 ఏళ్లుగా నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. ఎం.ఎ. చదివి మహారాష్ట్రలో గడ్చిరోలిలో ఉపాధ్యాయినిగా పనిచేసిన ఆమె 2007లో అక్కడ రాందేవ్‌బాబా సమక్షంలో నేర్చుకున్నారు. రోజూ సూర్యనమస్కారాలతో పాటు వజ్రాసనం, శలభాసనం, సర్వాంగాసనం, భుజంగాసనం, మత్స్యాసనం, మయూరాసనంతో పాటు ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రాణాయామం చేస్తున్నారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. రోజూ శాకాహారమే తీసుకుంటానని, కచ్చితమైన సమయాలకే భోజనం చేస్తానంటున్నారు. ఆమె ఆచరించడమే కాదు.. పదిమందికి ఉపయోగపడాలని స్థానికంగా ఉచితంగా నేర్పిస్తున్నారు.

72 ఏళ్ల వయసులోనూ..

పెదపూడి మండలం జి.మామిడాడకు చెందిన **తాడి కృష్ణవేణి** 2004లో భర్త కృష్ణారెడ్డితో కలిసి విశాఖపట్నంలో యోగా గురువు రాందేవ్‌బాబా దగ్గర 9 రోజులు శిక్షణ పొందారు. అప్పటి నుంచి రోజూ సాధన చేస్తున్నారు. కపాలబాతి ప్రాణాయామం చేయడంతో శరీరంలోని క్లోమ గ్రంధి బాగా పనిచేస్తుందని అంటున్నారు. 72 ఏళ్ల వయసులోనూ రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు లేవని చెబుతున్నారు. కుమారులు, కుమార్తెలు, మనువలు సైతం యోగా చేస్తుండటం విశేషం. ఇంటి చుట్టుపక్కల వారికి ఉచితంగా నేర్పిస్తున్నారు.

ఉత్సాహమైన జీవనానికి ఔషధం..

రాజమహేంద్రవరం శివారు రాజవోలు గ్రామానికి చెందిన **రెడ్డి వెంకట సత్యవతి** మోకాళ్లనొప్పులు, వెన్నునొప్పి, హైబీపీ వంటి సమస్యలతో బాధపడేవారు. నిత్యం మందులు వినియోగించేవారు. వాటితో కొంచెం ఉపశమనం కలిగినా తిరిగి అవే సమస్యలు వస్తుండడంతో యోగా నేర్చుకున్నారు. ఆసనాలు క్రమం తప్పకుండా వేయడంతో కొన్నినెలలకు మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి తగ్గుముఖం పట్టిందని అంటున్నారు. దీంతో పాటు పోషకాహారం తీసుకోవడంతో ఆరోగ్యం చేకూరిందని చెబుతున్నారు. 62 ఏళ్ల వయసులోనూ ఉత్సాహమైన జీవనం సాగిస్తున్నారు.

ప్రాణాయామంతో ఆయుర్దాయం..

55 దాటిన ఎవరైనా పడుకొని, కూర్చొని, నిలబడి కొన్ని ఆసనాలు వేయొచ్చు. ఈ వయసులో ఎక్కువమంది మోకాళ్లు, నడుము నొప్పి, గ్యాస్‌తో బాధపడతారు. 70 శాతం మందిని నిద్రలేమి వేధిస్తుంది. అటువంటి వారు భుజంగాసనం, బ్యాలెన్సింగ్ ఆసనాలు వేయొచ్చు. ప్రాణాయామంతో నిద్రలేమి, గ్యాస్ సమస్యలను అధిగమించి ఆయుర్దాయం పెంచుకోవచ్చు.

–బీవీజీ నాగేంద్ర, యోగా కోచ్, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ

స్థలం కొనుగోలు సొమ్మును ఎమ్మెల్యే రామాంజనేయులుకు అందిస్తున్న దాత

రూ.44 లక్షల విలువైన స్థలం విరాళం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని పంచారామ క్షేత్రం శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న సెంటున్నర స్థలాన్ని దాత కొనుగోలు చేసి ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన గన్నమనేని శివరామకుమార్ రూ.44 లక్షలతో ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. దానికి సంబంధించి నవంబరు 19న కొంత నగదు ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని బుధవారం అందజేశారు. త్వరలో రిజిస్ట్రేషన్ చేయించి దేవస్థానానికి అందిస్తారని ఈవో రామకృష్ణరాజు, ఛైర్మన్ చింతలపాటి బంగార్రాజు తెలిపారు.

వేదం.. హైందవ సంస్కృతికి మూలం

పి.గన్నవరం: హైందవ సంస్కృతికి మూలం వేదమని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని డాక్టర్ రేమెళ్ల వెంకటసూర్యసుబ్బ అవధానులు అన్నారు. ముంగండలోని ఆశ్వలాయన మహర్షి రుగ్వేద పరిషత్ తొమ్మిదో జాతీయ వార్షిక మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోని కంచి, కుంభకోణం ప్రాంతాల నుంచి సుమారు 70 మంది వేద పండితులు రుగ్వేద పారాయణం చేశారు. సూర్యసుబ్బ అవధానులు మాట్లాడుతూ 1947కి పూర్వం వరకు 1131 వేద శాఖలు ఉండేవని, 1991 నాటికి ఏడు మిగిలాయన్నారు. శ్రీవేద భారతి ట్రస్ట్ 1991లో స్థాపించి చేసిన అధ్యయనం ద్వారా మరో నాలుగు శాఖలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రుగ్వేదానికి సంబంధించి 10,500 మంత్రాలు(సూక్తాలు) ఉన్నాయని, వీటిని పారాయణం చేయనున్నట్లు తెలిపారు. మంత్రవాది లక్ష్మీకాంతారావు దంపతులు, ఆశ్వలాయన మహర్షి రుగ్వేద పరిషత్ అధ్యక్షుడు గోదావరి వెంకటసుబ్బారావు, గౌరవ సలహాదారుడు గంటి సుబ్రహ్మణ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

రుగ్వేద పారాయణం చేస్తున్న పండితులు

హిందూ సమాజ పరిరక్షణకు కలిసికట్టుగా కృషి

ద్రాక్షారామ: తరతరాల హిందూ సమాజాన్ని కాపాడుకోవడానికి కలిసికట్టుగా కృషిచేయాలని ఆధ్యాత్మిక గురువు రాధా మనోహర్‌దాస్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ద్రాక్షారామ సంఘం ఆధ్వర్యంలో బుధవారం భీమేశ్వరస్వామి కల్యాణ మండపంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మనది పుణ్యభూమి, వేదభూమి అని చెబుతూ హిందూ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రతి హిందువూ భగవద్గీతను ఒక్కసారైనా పూర్తిగా చదవాలని సూచించారు. దేశం గర్వించదగ్గ వీరులైన ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్‌లా పిల్లల్ని అలంకరించాలని కోరారు. కార్యక్రమంలో మండల నిర్వహణ సమితి ఉపాధ్యక్షుడు కొంపెల్ల రాజ్‌కుమార్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యవాహక్ వి.హనుమంత్, మండల ప్రముఖ్ ఆళ్ల బుజ్జి, ప్రముఖులు బీవీబీఎల్ నారాయణ, పెద్ద సంఖ్యలో హిందూవాదులు పాల్గొన్నారు.

సమ్మేళనంలో మాట్లాడుతున్న రాధా మనోహర్‌దాస్

29న ఈపీఎఫ్‌వో నిధి ఆప్‌కే నికట్

వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం): ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఆయా జిల్లాల్లో 'నిధి ఆప్‌కే నికట్'ను ఈ నెల 29న నిర్వహించనున్నట్లు సహాయ పీఎఫ్ కమిషనర్ యు.శ్రీనివాసరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రామచంద్రపురం వీఎస్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఆ రోజు ఉదయం 9 గంటల నుంచిజరుగుతుందన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవిల్లి మండలం పోతుకుర్రులో శ్రీ సీజన్స్ ఎగ్జిమ్ లిమిటెడ్, కాకినాడ జిల్లాకు సంబంధించి వాకలపూడిలో ఫ్యారీ షుగర్స్ రిఫైనరీ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరుగుతాయన్నారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్‌మెంట్లు హాజరై ఫిర్యాదులు అందించవచ్చని, పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము - దేవదాయ ధర్మాదాయ శాఖ
"ఇ" ప్రొక్యూర్ మెంట్ టెండరు ప్రకటన

డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని, పేకేరు గ్రామం, కె.గంగవరం మండలంలో యున్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం వారు, దేవాలయ పునర్నిర్మాణం కొరకు టెండర్ పిలవబడుచున్నది.

1.	Re-Construction of Temple	టెండర్ NIT No. S/COE/1270/2025	₹.140.00 Lakhs

(బిడ్ డాక్యుమెంట్ తేది. 25.12.2025 ఉదయం గం.10:00 నుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును. టెండరు దాఖలు చేయుటకు ఆఖరి తేది. 09.01.2026 సాయంత్రం గం.4:05 వరకు. మిగిలిన వివరముల కొరకు https://tender.apeprocurement.gov.in లో చూడవచ్చును.

సం/- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం వారు, ఫోన్ నెం: 94401 47520

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ మహేష్‌కుమార్

శంకరగుప్తం డ్రెయిన్ ఆక్రమణలపై సర్వే

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: మలికిపురం మండలం శంకరగుప్తం మేజరు డ్రెయిన్ వెంబడి ఉన్న ఆక్రమణలు గుర్తించేందుకు కచ్చితమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో డ్రెయిన్స్, సర్వే విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సఖినేటిపల్లి మండలం చింతలమోరి నుంచి మామిడికుదురు మండలం కరవాక వరకు సుమారు 22.9 కి.మీ. పొడవునా డ్రెయిన్ వెంబడి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను పూర్తిస్థాయిలో గుర్తించాలన్నారు. ఈ డ్రెయిన్ ముంపు వల్ల పాడైన భూములు, చనిపోయిన కొబ్బరి చెట్లకు సంబంధించి సమగ్ర వివరాలు ఇవ్వాలన్నారు. వారం రోజుల్లోగా సర్వే పూర్తి చేసి సమగ్ర నివేదికను అందించాలని సూచించారు. ఆర్డీవో కె.మాధవి, డ్రెయిన్స్ ఈఈ కిశోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీల్లో 24 గంటలూ ప్రసూతి సేవలు

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలూ ప్రసూతి సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డా.ఎం.దుర్గారావు దొర సూచించారు. బుధవారం ద్రాక్షారామ, వెల్ల పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతి సేవలు నిరంతరంగా అందిస్తూ సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని చెప్పారు. ప్రతి గర్భిణి వివరాలు సేకరించి ఆయుష్మాన్ భారత్ కార్డుతో అనుసంధానం చేయాలని, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్లో నమోదు చేయాలని చెప్పారు. ఎన్‌సీడీసీడీ సర్వేలో క్యాన్సర్ రోగులను గుర్తించి తదుపరి వైద్యం కోసం కాకినాడలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వార్డుకు తరలించాలని కోరారు. ద్రాక్షారామ వైద్యాధికారి డా.రత్న సుధ, వెల్ల వైద్యాధికారులు వి.లక్ష్మీప్రసన్న, స్వాతిభవాని, డివిజన్ సూపర్‌వైజర్ కమల్‌శేషు, సీహెచ్‌వో వీరవేణి సిబ్బంది పాల్గొన్నారు.

పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో దుర్గారావు దొర

వాహనానికి కవచం.. హెచ్‌ఎస్‌ఆర్‌పీ

▲ హై సెక్యూరిటీ నంబరు ప్లేటు ఇలా పొందొచ్చు..

న్యూస్‌టుడే, రాయవరం, మండపేట

దేశవ్యాప్తంగా వాహన చోరీలు, నేరాలు, నకిలీ నంబర్ ప్లేట్లతో సంచారం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నంబరు ప్లేట్‌ను తప్పనిసరి చేసింది. ఇవి వాహన భద్రతను పెంచడమే కాకుండా నేరాల నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. 2019 ఏప్రిల్ ఒకటో తేదీకి ముందు రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు కూడా వీటిని అమర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలతో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. 15 ఏళ్లలోపు రిజిస్ట్రేషన్ చేసిన ద్విచక్ర, నాలుగుచక్రాలు, ఇతరత్రా వాహనాలకు వెబ్‌సైట్ ద్వారా ఈ తరహా నంబర్ ప్లేట్లు పొందేలా అవకాశం కల్పించారు.

నమోదు ఇలా..

● www.siam.in వెబ్‌సైట్‌లో బుక్ హెచ్‌ఎస్‌ఆర్‌పీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ● అనంతరం పేరు, ఈమెయిల్, రాష్ట్రం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఫోన్ నంబరు, జిల్లా వివరాలను నమోదు చేసి సబ్‌మిట్ చేయాలి. ● వాహనం నంబర్, ఛాసిస్ నంబరు వివరాలు నింపాలి. ● కంపెనీలను బట్టి నంబరు ప్లేట్లు ద్విచక్ర వాహనాలకు రూ.320 నుంచి రూ.500 వరకు, నాలుగు చక్రాల వాహనాలకు రూ.600 నుంచి రూ.3 వేల వరకు ఉన్నాయి. వీటిలో కావాల్సింది ఎంపిక చేసుకుని ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లోనే నగదు చెల్లించాలి. ● 15 రోజుల తర్వాత ఎంపిక చేసిన షోరూమ్‌కు వెళితే హైసెక్యూరిటీ నంబర్ ప్లేటును వాహనానికి బిగిస్తారు. నిర్దేశిత సమయంలో ప్లేట్లను అమర్చుకోకపోతే తనిఖీల సమయాల్లో వాహనాన్ని బట్టి రూ.500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా వసూలు చేసే అవకాశం ఉంది.

ఇవీ ప్రత్యేకతలు..

▲ **లేజర్‌కోడ్:** ప్రతి ప్లేట్‌పై యూనిక్ లేజర్ ఐడీ ఉంటుంది. ▲ **క్రోమియం హోలోగ్రామ్:** నకిలీగా మార్చలేని విధంగా దీన్ని రూపొందించారు. ▲ **నాన్–రిమూవబుల్ స్నాప్ లాక్:** ఒకసారి అమర్చితే ఇక తొలగించడం సాధ్యం కాదు. ▲ **ఐఎన్‌డీ, బ్లూ బ్యాండ్:** దేశవ్యాప్తంగా ఏకరూపత. ▲ **ట్రాకింగ్‌కు అనుకూలం:** నేర విచారణలో భాగంగా వాహన నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేయడం ద్వారా పోలీసులకు పూర్తి సమాచారం అందుతుంది.

AGRI BUSINESS

FOR SALE

Dealers For Selling GSM Motor Switch Very useful for Farmers. Call: 93462 05866.

BUSINESS SERVICES

బంగారం బ్యాంకుల్లో, ముత్తూట్, మణప్పురం ఏ ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. స్పాట్‌క్యాష్ ✆ 9849138626.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్. స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. సిబిల్ అవసరంలేదు. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, ✆ 93969 99669.

బ్యాంక్/ప్రైవేట్ తనఖాలో ఉన్న ఇళ్ల స్థలాలు, పొలాలు ఫ్యాక్టరీలు, స్థిరాస్తులపై అతి తక్కువ వడ్డీకి వెంటనే లోన్స్ కలవు. ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ కలవు. ★ నో బ్రోకర్స్, నో సిబిల్ ★ M.S.R. గ్రూప్, వైజాగ్ ✆91213 14141.

TO LET

COMMERCIAL

రాజమండ్రి, దానవాయిపేటలో 1st ఫ్లోర్ నందు 1600 Sft.తో ఇన్సూరెన్స్, బ్యాంక్స్, డెంటల్‌కి అనుకూలమైనది పార్కింగ్‌తో అద్దెకు. Contact Cell: 83673 36739.

EENADU e Classifieds

JOBS

WANTED male counselors and admission dept staff qualification any Degree, Age limit: 25 to 45 years having experience in Educational organisations will be preferable, salary upto: 18000/- working location: Master minds college. Rajahmundry. Contact: 9248733370.

WANTED Chief Managers, Good Salaries/ Incentives/ Marketing/ Networking/ Retired/ Age above 30 yrs. Cont. Cell. 98494 21277.

WANTED Field Supervisors for Office in Kakinada. Qualification: Any Degree. Contact Cell: 94 94 65 65 19.

హైదరాబాద్‌లో ఇంటిపని కోసం ఫ్యామిలీ (భర్త+భార్య) కావలెను. ఉచిత వసతి, మంచి జీతం ఇవ్వబడును. ✆ 83286 09240, 94400 87074.

రాజమండ్రి ప్రముఖ రెడీమేడ్ గార్మెంట్ షోరూమ్‌లో పండుగ సీజన్ కొరకు పనిచేయుటకు సేల్స్ స్టాఫ్ (పు॥ రూ.500/-, స్త్రీ రూ.300/400) కావలెను. ✆ 90523 81026

కాకినాడజిల్లాలో MNC లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకు, న్యూ ఏజెంట్స్ రిక్రూట్‌మెంట్ చేయడానికి 2 సం॥ మార్కెటింగ్ అనుభవం కలిగిన ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ (M/F) (ఫుల్/పార్ట్ టైం), టెలీకాలర్(F)-1 ఫుల్ టైం కావలెను. 9515238261

రాజు న్యూరో హాస్పిటల్, రాజమండ్రి నందు పనిచేయుటకు హాస్పిటల్ సూపర్‌వైజింగ్‌లో అనుభవం కలిగిన ★ సూపర్‌వైజర్లు డే షిఫ్ట్ మరియు నైట్ షిఫ్ట్‌లోకి కావలెను. ✆ 9885396111

రాజమండ్రిలో తమిళనాడు కాంచీపురం పట్టు కేంద్రంలో ఉద్యోగ అవకాశం. మహిళలకు మాత్రమే, జీతం: 8 to 10 వేలు, అర్హత: ఇంటర్, ఏదైనా డిగ్రీ. ✆ 93613 98511.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 6-95 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి):	17,000
పాతకాయ: గండేరా	27,000
గటగట	25,000
కొత్తకాయ: గండేరా	26,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	14,000-15,000
కొత్త (పచ్చి) కాయ	13,000-14,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	135-00
రిటైల్ లైవ్	162-00
డ్రెస్డ్	235-00
స్కిన్‌లెస్	267-00

92.7 FM Rajamahendravaram
92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

ఆ ఉద్యోగులు కదలరంతే..!

● **కమిషనర్ ఆదేశాలు సైతం బేఖాతరు**

న్యూస్‌టుడే, అన్నవరం: 'అన్నవరంలో పలు విభాగాల ఉద్యోగులకు నిబంధనల ప్రకారం అంతర్గత బదిలీలు జరగాలి. అలా ఎందుకు చేయట్లేదు.. సిఫార్సులు పట్టించుకోకుండా బదిలీ చేయండి.' అని ఈ ఏడాది అక్టోబరు 25న అన్నవరానికి వచ్చినప్పుడు దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశించారు. ప్రధానాలయాల్లో పనిచేస్తున్న ఏఈవోలు, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్, రికార్డు అసిస్టెంట్లు, ఇతర అన్ని విభాగాల ఉద్యోగులను (రెగ్యులర్, ఒప్పంద, పొరుగుసేవలు) ఏడాదికి, సేల్స్ కౌంటర్ ఉద్యోగులను ఆర్నెళ్లకోసారి రొటేషన్ పద్ధతిపై మార్చాలని గత జూన్‌లో ఆదేశాలిచ్చారు. ఆలయ అధికారులు ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తుండడం గమనార్హం. కీలకమైన విభాగాల్లో ఒకేచోట దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్నవారు సుమారు 30కి పైగా ఉన్నారని సమాచారం. అంతర్గత బదిలీల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. కీలకమైన సీఆర్వో (వసతి గదులు కేటాయించే) విభాగంలో ఓ సీనియర్ అసిస్టెంట్ దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. గతంలో ఓసారి మార్చినా రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి కేవలం రోజుల వ్యవధిలోనే మళ్లీ యథాస్థానంలోకి వచ్చారు. వ్రతాలు, అకౌంట్స్, ప్రసాదం, ఆలయ, రిసెప్షన్, అన్నదానం, సీ- సెక్షన్, రవాణా విభాగాల్లో పలు క్యాడర్ ఉద్యోగులు దీర్ఘకాలంగా విధుల్లో ఉన్నారు. గతేడాదిలో పలు కారణాలతో అంతర్గత బదిలీలు మొక్కుబడిగానే సాగాయి.

వాటర్‌గ్రిడ్ పనులు పూర్తి చేయాలి

అమలాపురం కలెక్టరేట్: జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులను అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జల్‌జీవన్ మిషన్ పనుల్లో భాగంగా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నేరుగా తాగునీటిని పైపులైన్ ద్వారా మళ్లించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ పైపులైన్ పనుల పూర్తికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జలవనరుల శాఖ అధికారులు పంట కాలువలు, డ్రెయిన్ గట్లపై ఏర్పాటు చేసే పనులను పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీకర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ● కాకినాడటౌన్-వికారాబాద్ (07450/07451): ఈ రైలు జనవరి 19న కాకినాడ టౌన్‌లో సాయంత్రం 4.45కి బయలుదేరి 20వ తేదీ ఉదయం 7 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 20వ తేదీ ఉదయం 9 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి రాత్రి 9.15కి కాకినాడ టౌన్ చేరుతుంది. సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్ మీదుగా వెళతాయి. ● నాందేడ్-కాకినాడ టౌన్ (07452/07453): ఈ రైలు జనవరి 12వ తేదీ మధ్యాహ్నం 1.30కి నాందేడ్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు కాకినాడటౌన్‌లో బయలుదేరి 14వతేదీ ఉదయం 7 గంటలకు నాందేడ్ వెళతుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి.

విద్యార్థినిపై లైంగిక వేధింపులు

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండపేట మండలం తాపేశ్వరంలోని ఓ ప్రయివేటు పాఠశాల ఉపాధ్యాయుడు ఏడో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆ ఉపాధ్యాయుడు సాయంత్ర సమయంలో ఇంటి వద్ద ప్రయివేట్ క్లాసులు చెబుతుంటాడు. సోమవారం సాయంత్రం ట్యూషన్‌కు వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు పాల్పడటంతో ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారొచ్చి అతన్ని నిలదీయడంతో తప్పయిపోయిందని, క్షమించాలని వేడుకోవడంతో పోలీసుల దృష్టికి తీసుకువెళ్లలేదు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్య ప్రతినిధులు అతన్ని విధుల నుంచి తొలగించారు. రూరల్ ఎస్సై వి.కిశోర్‌ను వివరణ కోరగా ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, కేసు నమోదు చేయలేదన్నారు.

(c) eenadu

రాజోలు
• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: జనవరి 11 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ(సంక్రాంతి సంబరాలు) పోటీలకు సంబంధించి వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని ఎంపీడీవో బీకేఎస్ వెంకటరామన్, తహసీల్దార్ రామచంద్రమూర్తి సూచించారు. బుధవారం లొల్ల లాకుల వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీలు విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. కూనపూడి బాబు, అనిల్‌కుమార్, తోట రజని పాల్గొన్నారు.

రహదారి భద్రతపై అవగాహన

మామిడికుదురు: విద్యార్థులు రహదారి భద్రత నియమాలు పాటించాలని, దీనిపై పూర్తి చైతన్యవంతులు కావాలని నగరం ఎస్సై చైతన్యకుమార్ అన్నారు. పాశర్లపూడిలంక జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవితాలను అస్తవ్యస్తం చేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రధానోపాధ్యాయిని శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రెవెన్యూ పరమైన సమస్యలా?

మలికిపురం: 'ఈనాడు' ఆధ్వర్యంలో మలికిపురం తహసీల్దార్ బి.శ్రీనివాసరావుతో ఫోన్ ఇన్ కార్యక్రమం జరగనుంది. గ్రామాల్లో నెలకొన్న భూ సంబంధిత, పట్టాదారు పాస్‌పుస్తకాల్లో లోపాలు, జనన, మరణ ధ్రువపత్రాలకు సంబంధించి సమస్యలను వివరించాలి. మండలంలోని ఇతర రెవెన్యూ పరమైన సమస్యలను సైతం ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం తెలుసుకోవచ్చు.

తేదీ: ఈ నెల 26 (శుక్రవారం)
సమయం: ఉదయం 11 నుంచి 12 గంటల వరకు
చరవాణి నంబరు: 98499 03892

బాల్య వివాహాలతో అనర్థం

బాల్య వివాహాలతో ఎన్నో అనర్థాలు పొంచి ఉంటాయని, వాటిని ప్రోత్సహించడం నేరమని పడమటిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీపాద సుందరసూర్యారావు అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేసి బాల్యవివాహాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు కె.హైమవతి, కె.సరోజినీదేవి, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, మలికిపురం

ఉపాధ్యాయినులు.. ఆటల్లో సత్తాచాటారు

ముంగండలో త్రోబాల్‌లో తలపడుతున్న పాఠశాల ఉపాధ్యాయులు

ఎంతో ఆనందంగా ఉంది

నాకు ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో పీడీగా ఉద్యోగం వచ్చింది. తోటి మహిళా ఉపాధ్యాయులతో కలిసి త్రోబాల్ పోటీలో పాల్గొనడం మధురానుభూతిని కలిగించింది. జిల్లా జట్టు విజయం సాధించడంతో నన్ను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఎంతో ఆనందంగా ఉంది.
- సుంకర శ్రీలక్ష్మీలావణ్య, వ్యాయామోపాధ్యాయిని, జడ్పీ ఉన్నత పాఠశాల, పి.గన్నవరం

త్రోబాల్‌లో ప్రవేశం ఉంది

ఏడాది క్రితం యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి త్రోబాల్ జట్టులో పాల్గొని సత్తాచాటాను. ఇప్పుడు జిల్లాస్థాయిలో విజయం సాధించడం ద్వారా రాష్ట్ర జట్టులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇలాంటి క్రీడలు నిర్వహించడం ఆనందంగా ఉంది.
- బి.చిట్టితల్లి, ఉపాధ్యాయిని, ఎంపీపీ ప్రాథమిక పాఠశాల, పి.గన్నవరం

న్యూస్‌టుడే, పి.గన్నవరం

కేవలం తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాదు.. అవకాశం వస్తే క్రీడల్లోనూ తాము సత్తా చాటుతామని నిరూపించారు పలువురు మహిళా ఉపాధ్యాయులు. ఈ నెల 23న ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తపేటలో నిర్వహించిన పోటీల్లో పి.గన్నవరం మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన త్రోబాల్ జట్టు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు అందుకుంది. రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరిని అధికారులు అభినందించారు. వీరంతా వ్యాయామ ఉపాధ్యాయుడు కె.వి.రమణ నేతృత్వంలో పి.గన్నవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శిక్షణ పొందారు. ఎంఈఓ-1 కోన హెలీనా ప్రోత్సహించారు. జట్టులో విజయం సాధించిన కొందరు ఏదైనా క్రితం యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి జట్టులో సత్తాచాటిన అనుభవం ఉంది.

పి.గన్నవరం నుంచి ఆరుగురు

జిల్లా స్థాయిలో విజయం సాధించిన వారిలో ఆరుగురిని రాష్ట్ర జట్టులోకి తీసుకున్నారు. వీరిలో బి.చిట్టితల్లి, ఎస్.శ్రీలక్ష్మీలావణ్య, బి.ఇందిర, కె.అనూరాధ, వి.విజయలక్ష్మి, బీవీఎస్ లావణ్య ఉన్నారు. కేవీఎస్ఎస్ లావణ్యను అదనపు క్రీడాకారిణిగా ఎంపిక చేశారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి రామచంద్రపురానికి చెందిన దంపతులు రూ.50,050 విరాళాన్ని బుధవారం అందజేశారు. వీరికి స్వామివారి చిత్రపటం అందజేసి దేవస్థానం అధికారులు అభినందించారు.

ప్రభుత్వ రుణాలతో పురోగతి

మామిడికుదురు: ప్రభుత్వం అందిస్తున్న రుణ సౌకర్యాలతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులు ఉత్పత్తి, లాభాల పరంగా పురోగతి సాధించాలని ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ సమన్వయకర్త అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో పరిశ్రమల నిర్వాహకులతో బుధవారం జరిగిన అవగాహన సమావేశంలో ఆయన పలు అంశాలపై సూచనలిచ్చారు. కొబ్బరి పీచు, జనపనార ఉత్పత్తుల తయారీదారులకు రుణాలు, రాయితీలపై అవగాహన కల్పించారు. ఏపీఎం వి.వెంకటరమణ పాల్గొన్నారు.

సాయిబాబా ఆలయంలో చోరీ

మామిడికుదురు: పాశర్లపూడిబాడవ షిర్డీసాయిబాబా ఆలయంలో వెండి సామగ్రి చోరీ అయినట్లు ధర్మకర్త గంధం వెంకటస్వామినాయుడు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. వెండి కిరీటం, అభయ హస్తం, పాదాలు చోరీ అయినట్లు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చైతన్యకుమార్ తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174
ఉ. 10 - మ. 1 పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట: 90323 93884

వీధి దీపాల ఏర్పాటు

ఆత్రేయపురం: ఆత్రేయపురంలోని కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ కార్యదర్శి శివప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేయించారు.

పరిసరాలు శుభ్రం

అంబాజీపేట: పుల్లేటికుర్రు పంచాయతీ పరిధి పీవీఆర్ కాలనీ, మాచవరంలోని ప్రధాన రహదారి ప్రాంతాలను పంచాయతీ ఆధ్వర్యంలో శుభ్రం చేయించారు. ఆయా ప్రాంతాల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను సర్పంచి జల్లి బాలరాజు దృష్టికి తీసుకెళ్లగా స్పందించి చర్యలు తీసుకున్నారు.

రావులపాలెం పట్టణం: ఊబలంకలో రోడ్డు చెంతన చెత్తాచెదారం పేరుకుపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పంచాయతీ కార్యదర్శి శరభరాజు దృష్టికి తీసుకెళ్లడంతో సిబ్బందిని పంపి శుభ్రం చేయించారు.

క్రిస్మస్ సందడి

రావులపాలెం బేతస్థ ప్రార్థనా మందిరం

మామిడికుదురులో శాంతాక్లాజ్ వేషధారణలు

ఆత్రేయపురం, అయినవిల్లి, రావులపాలెం పట్టణం, ఆలమూరు, మలికిపురం, రాజోలు, పి.గన్నవరం, సఖినేటిపల్లి, అంబాజీపేట, మామిడికుదురు, న్యూస్‌టుడే: గురువారం క్రిస్మస్ సందర్భంగా రాజోలు, అంబాజీపేట, పి.గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల్లోని గ్రామాల్లో చర్చిలను విద్యుత్తు దీపాలతో అందంగా అలంకరించారు. పలుచోట్ల ప్రత్యేక ఆరాధనలు చేశారు. చిన్నారుల శాంతాక్లాజ్, దేవదూతల వేషధారణలు అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. విశ్వాసులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

మలికిపురంలో వేడుకల్లో చిన్నారులు

అంబాజీపేటలోని ఓ పాఠశాలలో..

అంతర్వేదిలో..

తెగిన విద్యుత్తు తీగ సరిచేశారు

ఈనాడు కథనానికి స్పందన

ఆత్రేయపురం: లొల్ల గ్రామ పంటపొలాల్లో విద్యుత్తు తీగ తెగి పడిందని, సాయంత్రమైనా సరిచేయలేదంటూ 'తెగిపడిన విద్యుత్తు తీగ' శీర్షికన ఈ నెల 24న ప్రచురితమైన కథనానికి ట్రాన్స్‌కో ఏఈ అశోక్ స్పందించారు. సిబ్బందితో మరమ్మతులు చేయించి సరిచేశారు.

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలు

పాలకొల్లు మార్కెట్: ద్విచక్ర వాహనాలు ఢీకొని భార్యాభర్తలు గాయాలపాలైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మొక్కతోటకు చెందిన జి.వెంకటరత్నం తన భార్య ప్రశాంతితో కలిసి ద్విచక్రవాహనంపై ఈనెల 21న చించినాడ మీదుగా నరసాపురం వెళ్తున్నారు. చించినాడ వంతెన దిగుతుండగా.. ఎదురుగా మరో ద్విచక్రవాహనం వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరత్నం, ప్రశాంతి గాయపడ్డారు. స్థానికులు రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ తీసుకెళ్లారు. దీనిపై వెంకటరత్నం బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గురయ్య తెలిపారు.

కొత్తపేట డీవైఈవోగా వెంకటేశ్వరరావు

కొత్తపేట, న్యూస్‌టుడే: కొత్తపేట డీవైఈవోగా కాండ్రేగుల వెంకటేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025-26 సంవత్సరం పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆయన్ను ఎంఈవోలు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, యూటీఎఫ్, ఎస్టీయూ సభ్యులు పాల్గొన్నారు.

సంక్రాంతి ఉత్సవాలపై సమీక్ష

సీఐ భీమరాజుతో చర్చిస్తున్న ఆర్డీవో శ్రీకర్

అయినవిల్లి, న్యూస్‌టుడే: అయినవిల్లి సిద్ధివినాయక స్వామి ఆలయంలో బుధవారం ప్రభల ఉత్సవంపై అధికారులు, గ్రామస్థులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్డీవో శ్రీకర్ పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా స్వామివారి ఆలయ పరిసరాలు భక్తులతో రద్దీగా మారతాయని, పార్కింగ్‌కు తగిన ప్రదేశం లేనికారణంగా ఏటా ఇబ్బందులు తప్పడం లేదని సర్పంచి కాకర శ్రీనివాసరావు తదితరులు వివరించారు. గతేడాది ప్రభలను తీసుకువెళ్లే సమయంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేయడంతో అనేక ఇబ్బందులు తలెత్తాయన్నారు. ముందస్తుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ ఏసీ సత్యనారాయణరాజు, సీఐ భీమరాజు, ఏఎంసీ ఛైర్మన్ చిట్టూరి శ్రీనివాసరావు, డీటీ శ్రీనివాసరావు, ఆర్ఐ రాయుడు, సర్వేయర్ ఉమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో పీహెచ్‌సీని సందర్శించి సిబ్బంది పనితీరు, మందుల పంపిణీ తదితర వివరాలను వైద్యురాలు మంగాదేవిని అడిగి తెలుసుకున్నారు.

కూలే స్థితిలో భవనం

రాజోలు మండల పరిషత్ కార్యాలయ ఎన్ఆర్ఈజీఎస్ భవనం స్లాబు పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారింది. వర్షాలకు నీరు లీకవుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని సిబ్బంది భయం గుప్పెట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో వెంకటేశ్వరరావును వివరణ కోరగా మరమ్మతులు చేయిస్తామన్నారు. - న్యూస్‌టుడే, రాజోలు

రాళ్లు తేలిన రహదారి

గుడిమూల పంచాయతీ రోడ్డు రాళ్లుతేలి ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. దీనిపై అంతర్వేదిపాలెం, గొంది, అంతర్వేది తీర గ్రామాలతో పాటు వేలాది మంది పర్యాటకులు, భక్తులు నిత్యం ప్రయాణిస్తుంటారు. గత 15 ఏళ్లకుపైగా ఇదే పరిస్థితి. దీనిపై పంచాయతీరాజ్ ఏఈ గంగాధర్‌ని వివరణ కోరగా ప్రతిపాదనలు చేశామని, నిధులు మంజూరైన వెంటనే రోడ్డు నిర్మిస్తామని వెల్లడించారు. - న్యూస్‌టుడే, సఖినేటిపల్లి

తాగునీరు వృథా

అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలెంలో పైపులైన్ లీకై తాగునీరు వృథాగా పోతోంది. రోడ్డుపైకి చేరడంతో చెరువులా మారి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దీనిపై కొందరు స్థానికులు పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సర్పంచి నాగాబత్తుల శాంతకుమారిని వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, అంబాజీపేట

ఎంపీని కలిసిన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్

ఎంపీతో ఈశ్వరరాజువర్మ, అమూల్య

రాజోలు: ఎంపీ హరీష్ మాథుర్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, రాజోలు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య బుధవారం అమలాపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ సూచించారు. నాయకులు అనుచూరి పురుషోత్తం, అడబాల సాయిబాబా, కోటిపల్లి రత్నమాల ఉన్నారు.

కమిటీలో ఎంపికపై హర్షం

కొత్తపేట: అమలాపురం పార్లమెంటరీ కమిటీలో నియమితులైన కొత్తపేట నియోజకవర్గానికి చెందిన పలువురిని బుధవారం తెదేపా నాయకులు అభినందించారు. ఉపాధ్యక్షులుగా ముత్యాల బాబ్జి, మారిశెట్టి వెంకటేశ్వరుడు, కార్యనిర్వాహక కార్యదర్శిగా వంటిపల్లి సతీష్, అధికార ప్రతినిధిగా మాసాబత్తుల ఆనందరావు, కార్యదర్శిగా వక్కపట్ల లక్ష్మీసువర్చల, మీడియా కోఆర్డినేటరుగా రెడ్డి శ్రీనివాస్ నియమితులు కావడంతో వారంతా కొత్తపేటలో బాబ్జిని కలిసి సత్కరించారు. పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

బంగ్లాదేశ్‌లో హింసపై నిరసన

రాజోలులో ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజలు

రాజోలు, న్యూస్‌టుడే: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు రాజోలులో నిరసన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి స్థానిక గాంధీబొమ్మల కూడలి నుంచి జాతీయ జెండాలు చేతబట్టి ముందుకు సాగారు. దీపు చంద్రదాస్ హత్యను దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. హింసను ఆపాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్, కార్యదర్శి దార్ల బాపూజీ, రాజా నాగరత్నకుమార్, శిరంగునాయుడు, కాండ్రేగుల రాము, ఆచంట శ్రీనివాస్, కాసు భవాని, తోరం చిన్ని, కొత్త పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

జనార్దనస్వామి ఆలయానికి హుండీ వితరణ

ఆలమూరు, న్యూస్‌టుడే: ఆలమూరు శ్రీదేవి, భూదేవి సమేత జనార్దనస్వామి ఆలయానికి గ్రామానికి చెందిన వెత్సా కోటిసూర్యప్రకాశరావు, అనంతలక్ష్మి దంపతులు స్టీలు హుండీని అందజేశారు. దాతలను బుధవారం ఆలయ ఛైర్మన్ బైరిశెట్టి రాంబాబు, ఈవో నరేంద్రకుమార్ సత్కరించారు. బొబ్బా రాంబాబు, ద్విభాష్యం సత్యలక్ష్మి, చిన్నం సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.

హమ్మయ్య.. నిధులొచ్చాయి

న్యూస్‌టుడే, పి.గన్నవరం

గత ప్రభుత్వం గ్రామీణ, ర.భ.శాఖ రహదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెపండగ కింద వీటిని అభివృద్ధి చేసింది. తాజాగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చొరవ తీసుకుని పల్లెపండగ 2.0 కింద రూ.20.63 కోట్ల నిధులు తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ శాఖ(ప్రాజెక్టు) ఇంజినీరింగ్ అధికారులు అయిదు నెలల క్రితమే ప్రతిపాదనలు పంపారు. ఇటీవల నిధులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది.

కేటాయింపు ఇలా..

- ముంగండ-ఇసుకపూడి రహదారికి రూ.1.10 కోట్లు, కుందాలపల్లికి రూ.1.95 కోట్లు, వైనతేయ ఎడమ ఏటిగట్టు-శివాయిలంకకి రూ.1.37కోట్లు, అప్పనపల్లి ర.భ.శాఖ రహదారి నుంచి ఉచ్చులవారిపేటకి రూ.1.45 కోట్లు, మామిడికుదురు ర.భ.శాఖ రహదారి నుంచి ఈర్లచెరువుకి రూ.1.38 కోట్లు, అవిడి-మాచవరం ర.భ.శాఖ రహదారి నుంచి తురకలదొడ్డికి రూ.1.36 కోట్లు, చిన్నబీరవారిపేటకి రూ.1.19 కోట్లు, ఏ-బీ ర.భ.శాఖ రహదారి నుంచి ఇరుసుమండ ఇందిరా నగర్ వరకు రూ.71 లక్షలు, శంకరాయగూడెం వంతెన నుంచి కొండుకుదురు మీదుగా సానబోయినవారిపాలెం వరకు రూ.1.34 కోట్లు, బొక్కావారిపాలెం రూ.77 లక్షలు చొప్పున నిధులు కేటాయించారు.

ముంగండ-ఇసుకపూడి పంచాయతీ రోడ్డు దుస్థితి

టెండరు కాగానే పనులు

పి.గన్నవరం నియోజకవర్గంలో రూ.20.63 కోట్లతో వివిధ రహదారుల అభివృద్ధి పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పనులు మొదలు పెడతాం. ఈ పనులు త్వరలోనే మొదలవుతాయి.
- అన్యం రాంబాబు, డీఈఈ, పంచాయతీరాజ్‌శాఖ(ప్రాజెక్టు విభాగం)

క్రిస్మస్ శుభాకాంక్షలు
సఖినేటిపల్లి గ్రామ ప్రజలకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
ఈ పండుగ ఆనందమయంగా జరుపుకోవాలని కోరుకుంటూ..
గొల్ల సుదర్శన జ్యోతి (సుద్దన్న)
సఖినేటిపల్లి

HAPPY CHRISTMAS BBC ఇనిస్టిట్యూట్
DSC - SGT SA (BIOLOGY) SA (TELUGU) UP TO DSC EXAM
Courses Available: BANKING - SSC, RAILWAYS APPSC GROUPS, SI & CONSTABLE
NEW BATCH 26TH DEC' 2025 Medium TELUGU & ENGLISH STUDY HALL 6 AM TO 11PM
ఆదిత్య స్కూల్ రోడ్, కృష్ణుడి గుడి దగ్గర, గొల్లగూడెం బైపాస్, అమలాపురం, 83329 94339 83329 90119

క్రిస్మస్ శుభాకాంక్షలు
విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ఇవే మా క్రిస్మస్ శుభాకాంక్షలు.
KIDZEE & OASIS SCHOOL
Dr. KT Raja Rao Street, Razole
Mob. 96522 11877, 96522 11822

క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్టియన్ సోదరులకు రైతులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
ఈ పండుగ ఆనందమయంగా జరుపుకోవాలని కోరుకుంటూ..
శ్రీ అల్లూరు మధు రవి రామరాజు
జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు, రామేశ్వరం

క్రిస్మస్ శుభాకాంక్షలు
తేజస్వీ టెక్స్‌టైల్స్ & రెడీమేడ్స్
మలికిపురం
95735 89345, 84988 65345
ప్రియమైన కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
ప్రత్యేక మెన్స్‌వేర్ విభాగం కలదు
ప్రొ: మిరియాల హనుమంతరావు
ప్రెసిడెంట్: మలికిపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్

శ్రద్ధాంజలి
మాకు అత్యంత ఆప్తులు, శ్రేయోభిలాషి, మలికిపురం గ్రామ సర్పంచ్‌గా సుదీర్ఘ కాలం సేవలందించిన మహోన్నతవ్యక్తి శ్రీ రుద్రరాజు వెంకట నరసింహ సత్యసూర్యనారాయణ రాజు గారి మృతికి చింతిస్తూ, వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ...
పిల్లపోతు హనుమంతరావు (బంగారం) - ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు, శ్రీ సంపద వినాయక జ్యూయలర్స్, మలికిపురం
మిరియాల హనుమంతరావు - ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, మలికిపురం
కాకి లక్ష్మణ్ - Ex. AMC ఛైర్మన్, మలికిపురం
కంచి జగదీష్ - మహాలక్ష్మి ఎలక్ట్రికల్ & జనరల్ స్టోర్స్, మలికిపురం
గుత్తుకొండ బాబ్జి (గోపి) - పద్మశాలి పేట, మలికిపురం
వలవల వెంకటేశ్వరరావు, LIC వలవల బ్రహ్మాజీ, మలికిపురం
వెంకటసాయి ఆటో యూనియన్ - సాయిబాబా గుడి దగ్గర, మలికిపురం
ఉయ్యూరి వెంకట సత్యసూర్యప్రసాదరాజు - శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్త, మలికిపురం
వెంకటేశ్వర ఆటో కన్సల్టెన్సీ - ప్రొ: ఈనాడు కృష్ణ, మలికిపురం పంచాయతీ రోడ్

శ్రద్ధాంజలి
మంచికి మారుపేరుగా నిలిచి, అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, అందరికీ ఆత్మీయులుగా మెలిగిన మా ఆత్మీయ శ్రేయోభిలాషి, మా షాపింగ్ కాంప్లెక్స్ అధినేత శ్రీ రుద్రరాజు వెంకట నరసింహ సత్య సూర్యనారాయణరాజు గారి మృతికి చింతిస్తూ, వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ...
కీ.శే. శ్రీ R.V.N.S.సూర్యనారాయణరాజు గారు, మాజీ సర్పంచ్, మలికిపురం
శ్రీ రుద్రరాజు సత్యనారాయణరాజు గారి షాపింగ్ కాంప్లెక్స్, మలికిపురం
కడలి మురళీకృష్ణ - దస్తావేజుల లేఖరి
ఆచంట సత్తిబాబు - R.T.O. ఏజెంట్
పిండి శ్రీను - సాయినాథ్ ప్రెస్
దుర్గా హెరిటేజ్ మిల్క్ - పేరాబత్తుల కేశవ
మన్నె రాము - మెకానిక్
రామకృష్ణ - లేత్ & వెల్డింగ్ వర్క్
K.సుబ్రమణ్యం - చింతలూరు వారి ఆయుర్వేదం
యర్రంశెట్టి రాంబాబు - SJH Travels
మేడిచర్ల సుబ్బారావు - దస్తావేజుల లేఖరి
మేడిచర్ల శ్రీను - వెల్డింగ్ వర్క్
జ్యోతి షోరూమ్ - అడ్డాల నాగేశ్వరరావు
M.సత్యనారాయణ - TANUS NET
ఆచంట శ్రీనివాసరావు - పవన్ కూల్‌డ్రింక్స్
దుర్గాశ్రీ మౌళిక స్వీట్‌హోం - శిరిగినీడి సత్యనారాయణ & సన్స్
A.ఈశ్వర్‌కుమార్ - SBI సేవాకేంద్రం
SRD Travels - ఓదూరి ప్రవీణ్‌సాయి

అమృతమూర్తికి అశ్రునివాళి
మలికిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా 22 సంవత్సరాలు సుదీర్ఘ కాలం గ్రామాభివృద్ధికి విశేష సేవలందించిన మహోన్నతవ్యక్తి శ్రీ రుద్రరాజు వెంకట నరసింహ సత్యసూర్యనారాయణరాజు గారి మృతికి చింతిస్తూ... వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ...
కీ.శే. శ్రీ రుద్రరాజు వెంకటనరసింహ సత్యసూర్యనారాయణరాజు గారు, మాజీ సర్పంచ్, మలికిపురం
మలికిపురం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు
గెడ్డం రాజ్యలక్ష్మి తులసీభాస్కరరావు, సర్పంచ్
గుబ్బల సత్యనారాయణ - ఉపసర్పంచ్
గుత్తుల ఉమామహేశ్వరరావు - 1వ వార్డు మెంబర్
ఇందుకూరి అచ్యుతరామరాజు - 2వ వార్డు మెంబర్
గెడ్డం ఫిలిప్‌రాజు - 3వ వార్డు మెంబర్
పోలిశెట్టి బాలసరస్వతి - 4వ వార్డు మెంబర్
అడ్డాల కనకదుర్గ - 5వ వార్డు మెంబర్
ముదునూరి రామసూర్య సుబ్బలక్ష్మి - 6వ వార్డు మెంబర్
గెడ్డం తులసిభాస్కరరావు - 7వ వార్డు మెంబర్
షేక్ ఫర్హాన్ - 9వ వార్డు మెంబర్
ఒగ్గు గంగాభవాని - 10వ వార్డు మెంబర్
ఒగ్గు నరసింహరాజు - మాజీ ఉపసర్పంచ్, 11వ వార్డు మెంబర్
మేడిద పేర్రాజు - 12వ వార్డు మెంబర్
ఇంజేటి లీలాకుమారి - 13వ వార్డు మెంబర్
మేడిది నవ్యవాణి - 14వ వార్డు మెంబర్
జక్కంపూడి శ్రీదేవి - MPTC-I
కొప్పిశెట్టి సీతామహాలక్ష్మి - MPTC-II
మహమ్మద్ కబీర్ అహమ్మద్ - కో-ఆప్షన్ సభ్యులు
తాడి ఏసుబాబు, కార్యదర్శి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది

(c) eenadu

అమలాపురం
• అమలాపురం • ముమ్మిడివరం

కొబ్బరి ధరల స్థిరీకరణకు చర్యలు

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ఏడాది నుంచి కొబ్బరి ధరలు ఒడుదొడుకులకు గురవుతున్నాయని కలెక్టర్ మహేష్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అంబాజీపేట కొబ్బరి వర్తకులతో సమావేశం నిర్వహించారు. పలువురు వర్తకులు మాట్లాడుతూ ధరలు 2024లో తీవ్ర పతనానికి గురై, 2025లో రికార్డు స్థాయికి చేరాయన్నారు. మూడు నెలల క్రితం వరకు వెయ్యి కాయలు రూ.25వేల వరకు అమ్ముడు కాగా.. ప్రస్తుతం రూ.14వేల నుంచి రూ.17వేలకు పడిపోయాయన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కొబ్బరికి కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు.

పురపాలిక పరిధిలోకి మూడు గ్రామాలు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: అమలాపురం పురపాలక సంఘ పరిధిలో చుట్టుపక్కల మూడు గ్రామాల్లోని కొన్ని ప్రాంతాలను విలీనం చేయనున్నారు. పేరూరు, ఈదరపల్లి, కామనగరువు గ్రామాల్లోని భాగాలను విలీనం చేసేలా బుధవారం రాత్రి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సర్వే నంబర్ల ఆధారంగా విలీన ప్రక్రియ కొనసాగుతుందని, గ్రామసభల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి తీర్మానాలను పంపించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో కామనగరువు సంబంధించిన బైపాస్‌రోడ్డు సరిహద్దు చేసేలా రూపొందించారు.

డ్రెయిన్ల ఆధునికీకరణ ఎప్పుడో..?

● నీరు దిగక రైతుల ఇబ్బందులు

న్యూస్‌టుడే, కాట్రేనికోన, ఉప్పలగుప్తం

కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో పలు చోట్ల డ్రెయిన్లు పూడికపోవడం, తూడు పెరగడంతో వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. వరదలు, వర్షాల వేళ, సముద్రపు పర్ర నుంచి కాలువల్లోకి నీరు చేరడంతో పంటచేలు ముంపుబారిన పడుతున్నాయి. ఏటా వేల ఎకరాలు సాగుకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు స్పందించి చేలల్లో నీరు దిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఎక్కడ చూసినా..

ఉప్పలగుప్తం మండలంలోని పలుగ్రామాల్లో డ్రెయిన్లలో పూడికలు తొలగించకపోవడంతో ఏటా 2వేల ఎకరాల్లో పంట నీట మునుగుతోంది. ఈ ప్రాంతాల్లో తొలకరి సాగు చేయడం లేదు. చల్లపల్లిలోని రాచకోడు, గోపవరం సౌత్, నార్త్ పీకలేర్లు, ఉప్పలగుప్తం, వానపల్లిపాలెంలో పావురాలకోడు, గొల్లవిల్లిలోని గొరగనమూడి, కూనవరం మేజర్ డ్రెయిన్‌లలో పూడికలు పెరిగి పోవడంతో తొలకరి సాగే కాదు రబీసాగు రైతులకు భారంగా మారింది. నాట్లు వేసే సమయం ఆసన్నమైనా అక్కడక్కడా కొన్ని చేలల్లో ముంపునీరు కొనసాగుతోంది. పలు డ్రెయన్లపై వలకట్లు ముంపునీరు దిగడానికి ఆటంకం కలిగిస్తున్నాయి. ఇంత వరకు డ్రెయిన్లను బాగు చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ సమస్యపై చల్లపల్లి గ్రామ రైతులు అధికారులకు వినతిపత్రం సైతం అందజేశారు. ఉప్పలగుప్తం మండలంలో 6,500 ఎకరాలు రబీసాగు చేపడతారని అంచనా వేశామని, ప్రస్తుతం 4000 ఎకరాలకు సరిపడా నారుమడులు వేశారని ఏవో గుత్తుల కుమార్‌బాబు తెలిపారు.

కాట్రేనికోనలో..

మండలంలో 8 వేల ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణం ఉండగా ఈ ఖరీఫ్‌లో 5,400 ఎకరాల్లో సాగు చేపట్టారు. ముంపుతో వేల ఎకరాలు నీట మునిగి పంటలు నాశనమయ్యాయి. ఏటా సుమారు రెండువేల ఎకరాల్లో ఇదే పరిస్థితి ఉంది. కాట్రేనికోనలో నంబర్-2 డ్రెయిన్ పూడికపోవడంతోపాటు రేవువారిపేటలో గతంలో వేసిన స్లూయిజ్, తలుపులు పాడయ్యాయి. సముద్రపు పర్ర నుంచి ఆటుపోట్లకు నీరు ఈ డ్రెయిన్‌లోకి వచ్చి సమీప గ్రామాల పంటపొలాల్లో చేరుతోంది. కాట్రేనికోన, మొండెపోర, వేట్లపాలెం, తిమ్మాపురం పరిసర గ్రామాల్లో చేలు ముంపునకు గురవుతున్నాయి. వేట్లపాలెంలో డ్రెయిన్ నీరు దిగక సత్తర్తయ పరిసరాల్లో చేలు నెలల తరబడి ముంపులోనే ఉంటున్నాయి. దొంతికుర్రు, గెద్దనపల్లి, పెనుమల్ల, తిమ్మాపురం, సహా పలుచోట్ల డ్రెయిన్లను పూడిక తీయించాల్సి ఉంది.

చల్లపల్లిలోని రావూరుకోడు

క్రీస్తు జననం.. శాంతి సందేశం

● వాడవాడలా క్రిస్మస్ సందడి

ముమ్మిడివరం: ఐపీసీ జూబ్లీ చర్చిలో కేకు కోస్తున్న ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, తదితరులు

కేకు తినిపిస్తున్న ఎస్పీ రాహుల్‌మీనా

శ్రీబాలాజీ కాన్వెంట్ వద్ద ..

అమలాపురం పట్టణం/గ్రామీణం, ముమ్మిడివరం, కాట్రేనికోన, న్యూస్‌టుడే: క్రిస్మస్ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇళ్లు, చర్చిలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఏసు జనన ఘట్టాలను అందంగా తీర్చిదిద్దారు. ● అమలాపురం ఇంటర్నేషనల్ దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ నంద్యాల మనువిహార్, ఛైర్మన్ నంద్యాల నాయుడు, డైరెక్టర్ స్నేహప్రియ పాల్గొన్నారు. ● ముమ్మిడివరంలోని కొండాలమ్మచింత వద్ద ఉన్న ఆర్‌సీఎం చర్చి, గ్రామాల్లోని పెంతేకోస్తు, మన్నా మినిస్ట్రీస్ అనుబంధ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఐపీసీ జూబ్లీ చర్చి వద్ద నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. ● కాట్రేనికోనలో హోలీక్రిస్ట్ చర్చి, క్రైస్ట్ ద కింగ్ చర్చి, సెంటర్ తదితర చర్చిలను విద్యుత్తుదీపాలతో అలంకరించారు.

అమలాపురం మిరియం గ్రౌండ్స్‌లో నృత్య ప్రదర్శన

కాట్రేనికోన: వెంకమ్మచెరువులో 150 కేజీల కేకు కోస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే

వేడుకల్లో విద్యార్థుల సందడి

అమలాపురం సెయింట్ జాన్స్ లూథరన్ చర్చిలో ప్రార్థనలు

పెరియార్ రామస్వామికి నివాళి అర్పిస్తున్న అధికారులు

ఈవీ రామస్వామికి నివాళి

యానాం, న్యూస్‌టుడే: ద్రవిడ కజగం వ్యవస్థాపకుడు, సంఘ సంస్కర్త పెరియార్ ఈవీ రామస్వామి వర్ధంతిని యానాం సమాచారశాఖ బుధవారం నిర్వహించింది. ఫెర్రీరోడ్డులోని పెరియార్ విగ్రహానికి పరిపాలనాధికారి అంకిత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ రాఘవన్, సీఐ షణ్ముగ సుందరం, ఎస్సై పునీత్‌రాజ్ తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

పోటీల్లో మెరిసి.. విజేతలుగా నిలిచి

'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

అమలాపురం పట్టణం న్యూస్‌టుడే: పోటీలతో విద్యార్థుల్లోని ప్రతిభ బయటపడుతుందని శ్రీవాగ్దేవి పాఠశాల డైరెక్టర్ పరసా భరత్ అన్నారు. అమలాపురం వడ్డిగూడెంలోని శ్రీవాగ్దేవి పాఠశాలలో విద్యార్థులకు 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు బుధవారం నిర్వహించారు. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, తదితర అంశాలపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో 7, 8, 9 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. పునీత్‌కుమార్, బి.గురువెంకట సాయిసూర్య, టి.సౌజన్య వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అనంతరం విజేతలకు 'ఈనాడు' సమకూర్చిన బహుమతులను, ప్రశంసా పత్రాలను డైరెక్టర్ పరసా భరత్, ప్రిన్సిపల్ ఎస్.శ్రీరామచంద్రమూర్తి, ప్రధానోపాధ్యాయుడు పి.సుబ్రహ్మణ్యం అందజేశారు.

శ్రీవాగ్దేవి పాఠశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

విజేతలతో డైరెక్టర్ పరసా భరత్, ప్రిన్సిపల్ ఎస్.శ్రీరామచంద్రమూర్తి, హెచ్ఎం సుబ్రహ్మణ్యం

భావవ్యక్తీకరణకు మార్గం

అమలాపురం పట్టణం: పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో భావవ్యక్తీకరణ పెంపొందుతుందని విద్యానిధి పాఠశాల ఛైర్మన్ ఆకుల బాపన్న నాయుడు పేర్కొన్నారు. అమలాపురం విట్స్ పాఠశాలలో విద్యార్థులకు 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు బుధవారం నిర్వహించారు. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ పరీక్షలో తోట హేమశ్రీ, మోటుపల్లి సత్యసాకేత్, కె.సురేంద్రవర్మ వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అనంతరం విజేతలకు 'ఈనాడు' సమకూర్చిన బహుమతులను, ప్రశంసా పత్రాలను ఛైర్మన్ ఆకుల బాపన్న నాయుడు, కరస్పాండెంట్ శ్యామల మహాలక్ష్మి, ప్రిన్సిపల్ మాధవి అందజేశారు.

విట్స్ పాఠశాలలో పరీక్షకు హాజరైన విద్యార్థులు

గెలుపొందిన విద్యార్థులతో పాఠశాల ఛైర్మన్ బాపన్న నాయుడు, ప్రిన్సిపల్ మాధవి

ఫిబ్రవరి 8న కానిస్టేబుల్ రాత పరీక్ష

యానాం: పుదుచ్చేరి పోలీసుశాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 8న, ఎస్సై పోస్టులకు మార్చి 8న పుదుచ్చేరిలో రాత పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హాల్‌టికెట్ల జారీ, పరీక్ష కేంద్రాల వివరాలు త్వరలో ప్రకటిస్తామని పరీక్ష నిర్వహణ విభాగం అధికారి వి.జైశంకర్ తెలిపారు.

డంపింగ్ యార్డులా మారింది

అమలాపురం ముస్లింవీధిలోని మురుగుకాలువపై నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు వ్యాపారులు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను పడేస్తున్నారు. మురుగు ముందుకు కదలక దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పురపాలక అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

క్రీడలతో సమైక్యత సాధ్యం

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: దేశంలో సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. గొల్లవిల్లిలోని రాష్ట్ర ఆక్వాబోర్డు డైరెక్టర్ దేశంశెట్టి లక్ష్మీనారాయణ అధ్యక్షతన బుధవారం జరిగిన అరిగెల శ్రీరంగయ్య వాలీబాల్ టోర్నమెంట్ సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15, 16, 17, 18, 19 తేదీల్లో గొల్లవిల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అరిగెల నానాజీ, మెట్ల రమణబాబు, అల్లాడ సోంబాబు, పెచ్చెట్టి చంద్రమౌళి, అధికారి వెంకటలక్ష్మి, పెచ్చెట్టి విజయలక్ష్మి, మట్టా మహాలక్ష్మీ ప్రభాకర్, ఇసుకపట్ల రఘుబాబు, గొలకోటి చిన్నా, ఆకుల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనందరావు

27, 28 తేదీల్లో క్రీడా పోటీలు

యానాం: పుదుచ్చేరిలోని ఉప్పలం క్రీడా మైదానంలో డిసెంబరు 27, 28 తేదీల్లో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ హాకీ, క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖాధికారి పంపన లక్ష్మణప్రవీణ్, జోనల్ గేమ్స్ కార్యదర్శి కొప్పనాతి భాస్కర్ తెలిపారు. స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియంలో యానాం జట్లకు ప్రత్యేక శిక్షణ, పోటీలను నిర్వహించామన్నారు.

సంఘ వ్యవస్థాపక దినోత్సవం

అమలాపురం పట్టణం: ఆంధ్రప్రదేశ్ మెడికల్ సంఘ 73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.సత్తిబాబు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు పీవీ సుబ్బారావు, కార్యదర్శి గిరిబాబు, ఆసుపత్రి బోర్డు మెంబరు వలవల శివరావులు జెండా ఆవిష్కరించారు.

BEFORE THE HONOURABLE COURT OF DEBTS RECOVERY TRIBUNAL AT VISAKHAPATNAM

Ground & First Floors, Sri Narayana Bhawan, Sai Baba Street, Dabagardens, Visakhapatnam-530020

O.A 1026/2025

BETWEEN:-
Central Bank of India, Bhimavaram Branch, Rep.By its Branch Manager ...APPLICANT

AND

1. M/s Ganga Transport, A proprietorship concern rep by its proprietor Sri Kusuma Srinu
2. Sri Kusuma Srinu ...DEFENDANTS

TO :

1. **M/S GANGA TRANSPORT,** a proprietorship concern rep by its proprietor Sri Kusuma Srinu son of Krishna Murthy Door no-5-170, Vilasa Ainavilli Ravi Gunta Cheruvu, Ainavailli Konaseema District, Andhra Pradesh-533577, mobile no-9030268196, PAN-EFXPK1048N, and Email-srinukusuma12@gmail.com.
2. **SRI KUSUMA SRINU SON OF KRISHNA MURTHY** Door no-5-170, Vilasa Ainavilli Ravi Gunta Cheruvu, Ainavailli Konaseema District, Andhra Pradesh-533577, mobile no-9030268196, PAN-EFXPK1048N, and Email-srinukusuma12@gmail.com.

SUMMONS BY WAY PAPER PUBLICATION FOR SHOWING CAUSE AS TO WHY THE RELIFE PRAYED FOR SHOULD NOT BE GRANTED

1. WHEREAS the applicant has instituted an application U/S 19 of the Recovery of Debts Due to Banks and Financial Institutions Act, 1993 against you for the recovery of sum mentioned therein together with current and future interest and other reliefs. You are hereby summoned to appear and file written statement before this Tribunal at **10.30 am** or at such time immediately thereafter according to the convenience of Tribunal on **08-01-2026** to answer the claim.
2. You are directed to collect the OA COPY AND annexure on your appearance before the Tribunal.
3. If you intend to file any documents, you may file the same with a list along with the written statement.
4. You should file your registered address and a memo of appearance when you enter appearance before the Tribunal either in person or by a Pleader/ Advocate duly instructed.
5. Take notice that, in default of, your appearance on the day mentioned herein before, the proceedings will be heard and determined in your absence.

Given under my hand and the seal of this Tribunal on this 23rd day of December 2025.

Signature of the Officer
Authorized to issue summons

గుత్తుల సాయికి సత్కారం

ముమ్మిడివరం: తెదేపా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన గుత్తుల సాయిని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తాడి నరసింహారావు ఇంటి వద్ద బుధవారం సత్కరించారు. కార్యక్రమంలో తాడి నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, కట్టా సత్తిబాబు, వెంట్రు సుధీర్, విత్తనాల వెంకటరమణ, యాళ్ల ఉదయ్, రెడ్డి సుబ్బారావు, పాయసం చిన్ని పాల్గొన్నారు.

డీజిల్, పెట్రోల్ అక్రమ రవాణాను అడ్డుకోవాలి

అమలాపురం పట్టణం: జిల్లాలో డీజిల్, పెట్రోల్ అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు, కోనసీమ పెట్రోల్ బంకు సంఘం నాయకులు కోరారు. జవ్వాది తాతాబాబు ఆధ్వర్యంలో కోనసీమ పెట్రోల్ బంకుల సంఘం నాయకులు బుధవారం ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

'గాంధీజీ పేరు తొలగించడం దారుణం'

అమలాపురం పట్టణం: కేంద్రప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గడియారస్తంభం కూడలిలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త అయితాబత్తుల సుభాషిణి, పట్టణ అధ్యక్షుడు వంటెద్దు బాబి, ముషిణి రామకృష్ణారావు, రవీంద్ర, అరిగెల శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మసీదుల అభివృద్ధికి సహకరించాలి

అమలాపురం పట్టణం: మసీదులు, శ్మశానవాటికల అభివృద్ధికి సహకరించాలని కోనసీమ ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు ఎంపీ గంటి హరీష్‌మాథుర్‌ను కోరారు. జిల్లా తెదేపా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ మీరాన్ షరీఫ్ ఆధ్వర్యంలో నాయకులు ఎంపీ హరీష్‌కు బుధవారం వినతి అందజేశారు. సంఘ అధ్యక్షుడు మహ్మద్ బషీర్, మసీదు సభ్యులు మొయినుద్దీన్, వలి, ఆలీ, రాజా హుస్సేన్, షరీఫ్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

తాళ్లరేవు: జాతీయ రహదారిపై కోరింగ వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కోరింగ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యానాం నుంచి కాకినాడ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న చొల్లంగిపేట కొబ్బరి చెట్టు పేటకు చెందిన బోదిరెడ్డి వెంకటరమణ కోరింగ వద్ద రహదారిపై రక్షణగా ఏర్పాటు చేసిన డ్రమ్మును ఢీకొట్టి కింద పడ్డారు. తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం ఆయనను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

పోలీస్ స్టేషన్ తనిఖీ

ముమ్మిడివరం: ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌ను అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్‌కే ప్రసాద్ బుధవారం సందర్శించారు. పోలీస్‌స్టేషన్‌లో దస్త్రాలను పరిశీలించి.. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల పెరిగాయన్నారు. పోలీస్ స్టేషన్‌లో కేసుల దర్యాప్తు పురోగతి సంతృప్తిగానే ఉందన్నారు. పోలీస్‌స్టేషన పరిధిలో గతంలో జరిగిన రెండు హత్య కేసులకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందన్నారు. ముమ్మిడివరం సీఐ మోహన్‌కుమార్, ఎస్సై డి.జ్వాలాసాగర్ ఉన్నారు.

ప్రణాళికను అమలు చేయాలి

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి విద్యాశాఖ రూపొందించిన వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు సూచించారు. గాడిలంక జడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం డీఈఓ సందర్శించారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.ఉదయభాస్కరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రీ-సర్వేపై అవగాహన

కాట్రేనికోన, న్యూస్‌టుడే: ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన రీ-సర్వేను ప్రజలు, రైతులు వినియోగించుకోవాలని తహసీల్దారు రవికిరణ్ పేర్కొన్నారు. రీ-సర్వేపై చెయ్యేరులో ప్రజలకు అవగాహన సమావేశం, గ్రామ సభ నిర్వహించారు. సర్పంచి చెల్లి సురేష్ అధ్యక్షతన నిర్వహించి ఈ కార్యక్రమంలో తహసీల్దారు మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరిలో చెయ్యేరు, పల్లంకుర్రు, చిర్రయానంలో రీసర్వే చేపడుతున్నామన్నారు.

పథకాలు ప్రజలకు చేర్చండి

కాట్రేనికోన: ప్రభుత్వం డ్వాక్రా సభ్యులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ ఇన్‌ఛార్జి పీడీ ఆదిత్య పేర్కొన్నారు. కాట్రేనికోన మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో బుధవారం సభ్యులకు సాధారణ సమావేశం నిర్వహించారు.

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

ఉప్పలగుప్తం: భీమనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు 120 మందికి గిడుగు సత్యనారాయణ సమకూర్చిన యూటీఎఫ్ ఉపాధ్యాయులు రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను బుధవారం అందజేశారు. ఇన్‌ఛార్జి హెచ్ఎం శ్రావణి, గిడుగు సూరిబాబు, వరదా నాగలక్ష్మి, నారాయణరావు, కామన మధు తదితరులు పాల్గొన్నారు.

లారీ చోదకుడిపై చర్యలు

అల్లవరం, న్యూస్‌టుడే: కొమరగిరిపట్నం తీర ప్రాంతం నుంచి అనధికారికంగా ఇసుక తరలిస్తూ బుధవారం తెల్లవారు జామున మహలక్ష్మీ అమ్మ వారి ఆలయ సమీపంలో ప్రమాదానికి కారణమైన లారీ చోదకుడిపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. లారీ విద్యుత్తు స్తంభాలను ఢీకొట్టిన ఘటనపై ఈ నెల 24న 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ తక్షణం క్షేత్ర స్థాయిలో అధికారులతో పరిశీలన చేయించారు. ప్రమాదానికి కారణమైన లారీ యజమానిని, వాహన చోదకుడిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్రైవర్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

లారీ డ్రైవర్‌కు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్

(c) eenadu

మండపేట
•మండపేట •రామచంద్రపురం

వామనావతారంలో వేణుగోపాలస్వామి

అంగర, న్యూస్‌టుడే: కపిలేశ్వరపురం మండలం అంగరలో కొలువైన రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేకపూజలు నిర్వహించారు. దశావతార ఉత్సవాల్లో భాగంగా అర్చకులు సంపర శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారిని వామనావతారంలో అలంకరించి విశేష పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.

అంగరలో ప్రత్యేక పూజలందుకున్న స్వామివారు

టిడ్కో నివాసితులు ఓటర్లుగా నమోదవ్వాలి

మండపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని 20వ వార్డు గొల్లపుంత టిడ్కో గృహాల్లో ఉంటున్న వారిలో పలువురికి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయని, వారంతా సమీపంలోని పోలింగ్ కేంద్రాల్లో పేర్లు నమోదు చేయించుకోవాలని వివిధ పార్టీల నాయకులు కోరారు. బుధవారం తహసీల్దారు కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో ఓటు నమోదు సహాయ అధికారి, తహసీల్దారు పి.తేజేశ్వరరావు సమావేశం ఏర్పాటుచేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై చర్చించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాల్లో చిన్న ఫొటోలు, ఇతరత్రా లోపాలు గుర్తించిన వారి వివరాలను సరిచేయనున్నట్లు వివరించారు. ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దారు మెహర్‌బాబా, పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబరు: మండపేట: 80085 74183, రామచంద్రపురం: 80085 74191
ఉ॥ 10 - మ॥ 1

మురుగు పారుదలకు చర్యలు

సమస్య: ఇప్పనపాడు కల్వర్టు దగ్గర డ్రైనేజీలో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు ముందుకు కదలడం లేదు. దుర్వాసనతో పాటు దోమల బెడద ఎక్కువగా ఉంది.
- కె.కృష్ణమోహన్, ఇప్పనపాడు

పరిష్కారం: విషయాన్ని పంచాయతీ కార్యదర్శి ఆర్.సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించారు. సిబ్బందిని పంపించి మురుగు పారేలా చర్యలు తీసుకున్నారు.
- న్యూస్‌టుడే, ద్వారపూడి

వెలగని వీధి దీపాలు

సమస్య: పట్టణంలోని 4వ వార్డు సూర్యానగర్ వీధుల్లో దీపాలు సక్రమంగా వెలగడం లేదు. పండగ రోజుల్లో అంధకారం తొలగించాలని కోరుతున్నాం.
- నాగేశ్వరరావు, సూర్యానగర్

సమాధానం: సూర్యానగర్‌లో దీపాలను వెంటనే మరమ్మతులు చేయించి వీధి సమస్య తొలగిస్తాం.
- ప్రభాకర్, మున్సిపల్ ఏఈ, రామచంద్రపురం
- న్యూస్‌టుడే, రామచంద్రపురం

నాడు కష్టం.. నేడు అసౌకర్యం

✦ అసంపూర్తిగా మిగిలిన అదనపు తరగతి భవనాలు

న్యూస్‌టుడే, పామర్రు, మండపేట, రామచంద్రపురం

కె.గంగవరం మండలం పామర్రు, కె.గంగవరం ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు నిధులు కేటాయించారు. అవి సగం వరకే సరిపోయాయి. మిగిలిన పనులు పూర్తిచేయాలంటే అదనపు నిధులు అవసరం. మళ్లీ విడుదల చేయలేదు. ఆ పనులు ముందుకు కదల్లేదు. దీంతో పాఠాల బోధనలో అవస్థలు తప్పడం లేదు. రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో 'నాడు నేడు' పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే ఉంది.

✦ మండపేటలో 44 పాఠశాలల్లో 233 పనులు ప్రతిపాదించారు. రూ.11 కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. విద్యా కమిటీల ఖాతాల్లో రివాల్వింగ్ ఫండ్ కేవలం రూ.3.94 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఆ నిధులు సరిపోక పనులు ఎక్కడా పూర్తికాలేదు. ప్రధానోపాధ్యాయులపై భారం పడటంతో కొందరు శ్రద్ధ తీసుకుని ఓ విడిమిది పనులు మాత్రం పూర్తి చేయగలిగారు.

✦ రామచంద్రపురంలో ఎక్కడి పనులు అక్కడే అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ద్రాక్షారామ, వెంకటాయపాలెం, హసనబాద, నరసాపురపుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, తాళ్లపొలం, ఆదివారపుపేట ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనులు నిలిచిపోయాయి. వేగాయమ్మపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనులు అలాగే ఉన్నాయి. మున్సిపల్ పాఠశాలల్లో కూడా ఇదే తీరు కొనసాగుతోంది. మొత్తంగా రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లోనూ నాడు-నేడు పనులు అసంపూర్తిగానే మిగిలాయి.

✦ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టిన రెండో విడత నాడు నేడు (ప్రస్తుతం

పామర్రులో గోడలు నిర్మించకుండా వదిలేసిన భవనం

ఎస్ఐఏపీగా పేరుమారింది) పనులు నత్త నడకన సాగి. . నిధులు రాక ఆగిపోయాయి. కొన్నిచోట్ల అందుబాటులో ఉన్న నిధులతో మమ అనిపిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో సిమెంట్ బస్తాలు గడ్డలు కట్టాయి. ఆలస్యంగా విడుదలైన అరకొర రివాల్వింగ్ ఫండ్‌తో నిర్దేశించిన సుందరీకరణ పనులు కూడా అదుపు తప్పాయి. పలుచోట్ల పాఠశాల తరగతి గదుల్లో టైల్స్ వేయించాలని ప్రతిపాదించగా గుత్తేదారు సరఫరా చేస్తారని చెప్పడం, వారు ఇవ్వకపోవడంతో మరుగుదొడ్లు, వంటగదుల పనులు ఆగిపోయాయి. విద్యుత్తు గొట్టాలు పైకి కనబడకుండా పనులు చేయాలన్నా కాలేదు. మరుగుదొడ్లలో పాశ్చాత్య విధానపు కమోడ్‌లు వేయాలని ప్రతిపాదించగా అవి అన్ని పాఠశాలలకూ చేరినా గొట్టాలు లేక వీటిని మూలకు చేర్చారు.

రెండు నియోజకవర్గాల్లో ఇలా..

మండలం	ఎంపికైన పాఠశాలలు	ప్రతిపాదనలు (రూ.లక్షల్లో)	విడుదలైన నిధులు	ఖర్చు
కె.గంగవరం	35	1176.44	265.70	213.80
రామచంద్రపురం	25	723.44	202.13	202.24
మండపేట	44	1095.83	315.41	297.10
రాయవరం	21	653.34	188.01	179.28
కపిలేశ్వరపురం	32	835.59	218.56	206.98

రూ.1.5 కోట్ల మంజూరుపై ఎమ్మెల్యే హర్షం

మండపేట: ఎస్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు రూ.1.50 కోట్లు అవసరమని ఇటీవల మండపేట పర్యటనకు వచ్చిన పురపాలక శాఖ మంత్రి పి.నారాయణను కోరిన వెంటనే నిధులు మంజూరు చేశారని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హర్షం వ్యక్తంచేశారు. దీనికి సంబంధించిన జీవో బుధవారం విడుదల చేసినట్లు వివరించారు. ఈ నిధులతో పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సీసీ రహదారులు, డ్రెయిన్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

ఉన్నత పాఠశాలకు వితరణ

పామర్రు: అద్దంపల్లి ఉన్నత పాఠశాలకు సమకూరుతున్న వసతులు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలని హెచ్‌ఎం వై.వి.రమణమూర్తి కోరారు. గ్రామానికి చెందిన కుడకా వీరవెంకట సత్యనారాయణ, ఆయన కుమారుడు ఫణి రూ.16,000 విలువచేసే సౌండ్ సిస్టమ్‌ను బుధవారం పాఠశాలకు బహూకరించగా గ్రామపెద్దలు దాసరి సత్తిరాజు, సొసైటీ మాజీ అధ్యక్షుడు కొప్పిశెట్టి నారాయణమూర్తి (బుజ్జి) ప్రారంభించారు. విద్యా కమిటీ ఛైర్మన్ ఝాన్సీ, పెద్దలు దూడల నరేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలతో ఇబ్బందులు

రాయవరం, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చేయడం ద్వారా పలు ఇబ్బందుల్లో చిక్కుకుంటారని, వీటిపై తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని అనపర్తి బార్ అసోసియేషన్ కార్యదర్శి టీవీవీ రమణమూర్తి అన్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఎం.రామారావు అధ్యక్షతన బాల్యవివాహ రహిత ఆంధ్రప్రదేశ్ అంశంపై నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బాలలకు వివాహం, పోషకాహార లోపాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సర్పంచి చంద్రమళ్ల రామకృష్ణ, గ్రామాభివృద్ధి కమిటీ ఛైర్మన్ వుండవిల్లి రాంబాబు మాట్లాడుతూ బాల్య వివాహాలను ప్రోత్సహించినా, చేసేందుకు ప్రయత్నించినా చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు. ఈ విషయంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పర్యవేక్షకులు వి.విష్ణుకుమారి, బి.ఈశ్వరి, అధ్యాపకులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న న్యాయవాది రమణమూర్తి

బంగ్లాదేశ్‌లో హింసపై నిరసన

రాజోలు: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు రాజోలులో నిరసన వ్యక్తంచేశారు. బుధవారం రాత్రి స్థానిక గాంధీబొమ్మల కూడలి నుంచి జాతీయజెండాలు చేతబట్టి ముందుకు సాగారు. దీపు చంద్రదాస్ హత్యను దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. హింసను ఆపాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్, కార్యదర్శి దార్ల బాపూజీ, రాజా నాగరత్నకుమార్, శిరంగునాయుడు, కాండ్రేగుల రాము, ఆచంట శ్రీనివాస్, కాసు భవాని, తోరం చిన్ని, కొత్త పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

ఆలోచించి రాశారు.. బహుమతి అందుకున్నారు

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు

మండపేట, న్యూస్‌టుడే: 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని అక్షర ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో నిర్వహించిన ప్రతిభాపాటవ పోటీల్లో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ప్రతిభచాటారు. జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, నియామకాలు, రాజీనామాలు, క్రీడలు, ప్రముఖుల మరణాలు, పుస్తకాలు, వాటి రచయితలు, సినిమాలు, ముఖ్య దినోత్సవాలు, ఎబ్రివేషన్లు, జనరల్ నాలెడ్జికి సంబంధించిన క్విజ్ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో 10వ తరగతి విద్యార్థులు జి.గోపిసాయిగణేష్ ప్రథమ, సీహెచ్.భార్గవవర్మ ద్వితీయ, 9వ తరగతి విద్యార్థి జి.ఏడుకొండలు తృతీయ బహుమతి సాధించారు. 'ఈనాడు' సమకూర్చిన బహుమతులను పాఠశాల కరస్పాండెంట్ వీఎస్ఎస్ రాంబాబు, హెచ్‌ఎం కిరణ్‌జ్యోతి విజేతలకు అందించారు. న్యాయనిర్ణేతలుగా టి.రాజేష్‌కుమార్, వి.ప్రసన్న, జి.స్పందన వ్యవహరించారు.

బహుమతులు అందించిన కరస్పాండెంట్ రాంబాబు

పోటీలో పాల్గొన్న అక్షర పాఠశాల విద్యార్థులు

విజేతలతో ప్రిన్సిపల్ ముత్యాల జ్యోతిప్రసన్నకుమారి

అన్నపూర్ణ హైస్కూల్‌లో..

అన్నపూర్ణ హైస్కూల్‌లో నిర్వహించిన ప్రతిభాపాటవ పోటీలో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. జనరల్ నాలెడ్జికి సంబంధించిన క్విజ్ పోటీల్లో ప్రతిభ చాటారు. 10వ తరగతి విద్యార్థి మాజేటి కిరీటి హనుమాన్ ప్రథమ బహుమతి, 9వ తరగతి విద్యార్థి చిర్ల వెంకటకార్తిక్ రాఘవరెడ్డి ద్వితీయ బహుమతి, 8వ తరగతి విద్యార్థి సుంకర షన్ముఖ వీరప్రదీప్ తృతీయ బహుమతి సాధించారు. వీరికి ప్రిన్సిపల్ ముత్యాలజ్యోతి ప్రసన్న కుమారి బహుమతులు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా జయశ్రీ, వీఎం దాస్, రాంబాబు, నజ్మ వ్యవహరించారు.

సమాధానాలు రాస్తున్న అన్నపూర్ణ హైస్కూలు విద్యార్థులు

ప్రతిభచాటిన మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు

✦ దక్షిణ భారత సైన్స్ ప్రదర్శనకు ప్రాజెక్టు ఎంపిక

రామచంద్రపురం: పట్టణంలోని అనిశెట్టివారి సావరం లాల్‌బహదూర్ పురపాలక సంఘం ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రాజెక్టు దక్షిణ భారత స్థాయి సైన్స్ ప్రదర్శనకు ఎంపికైంది. తొమ్మిదో తరగతి విద్యార్థులు పి.నాగదేవి, సీహెచ్.సుచిత్ర, గైడ్ టీచర్లు బి.విజయశ్రీ, జి.శ్రీదేవి సహకారంతో తయారుచేసిన ఇంటిగ్రేటెడ్ ఫామింగ్ సిస్టమ్ ప్రాజెక్టు బుధవారం విజయవాడలోని నిడమానూరులో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. ఆ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి నుంచి ధ్రువపత్రం, జ్ఞాపికలను అందుకున్నామని గైడ్ టీచర్ విజయశ్రీ చెప్పారు. తక్కువ ఖర్చుతో అధికోత్పత్తి సాధించడమెలా అనే అంశంపై తయారుచేసిన ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో కూడా ఎంపికవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎంపిక పత్రం, జ్ఞాపికలు అందుకుంటున్న విద్యార్థులు, గైడ్ టీచర్లు

వచన కవిత్వం ఓ భావ దృశ్యం

రామచంద్రపురం: ఆధునిక వచన కవిత్వం ఓ భావ దృశ్యమని ప్రముఖ కథా రచయిత, విమర్శకుడు, శ్రీకాకుళం జిల్లా గాయత్రి కళాశాల తెలుగు విభాగాధిపతి భమిడిపాటి గౌరీశంకర్ అన్నారు. వీఎస్ఎం కళాశాలలో బుధవారం ఆయన అతిథి ప్రసంగం చేశారు. వచన ప్రక్రియకు ఆద్యులు శ్రీశ్రీ, కాళోజీ నారాయణరావు తదితరులు ఆ విభాగాన్ని మరింత పరిపుష్టం చేశారన్నారు. కళాశాల తెలుగు విభాగాధిపతి ఎం.కనకలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.ఆలీ అన్సారి, అధ్యాపకులు గౌరీశంకర్‌ను సత్కరించారు.

ఖాళీ స్థలం.. వ్యర్థాలమయం

రామచంద్రపురం పట్టణంలోని పలు ప్రైవేటు ఖాళీ స్థలాలు డంపింగ్‌యార్డులుగా మారుతున్నాయి. సంబంధిత యజమానులు దూరంగా ఉండడం, కొందరు దగ్గరలోనే ఉన్నా పట్టించుకోకపోవడంతో వార్డుల్లోని చెత్తను ఆయా ప్రాంతాల్లో వేయడం, పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించకపోవడంతో చిట్టడవులను తలపిస్తున్నాయి. వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఫీషియల్ కాలనీ, లలితానగర్, త్యాగరాజనగర్ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజు దృష్టికి తీసుకువెళ్లగా ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులిస్తున్నామని చెప్పారు. - న్యూస్‌టుడే, రామచంద్రపురం

కూర్మావతారంలో సప్తగిరీశుడు

రాయవరం, న్యూస్‌టుడే: రాయవరంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దశావతార మహోత్సవాల్లో మూడో రోజు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అంగర శోభనాచార్యులు ఆధ్వర్యంలో మూలవిరాట్‌కు అభిషేకాలు చేసిన అనంతరం కూర్మావతారంలో భక్తులకు దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న వేంకటేశ్వరస్వామి

నైతిక విలువలతో విద్యనభ్యసించాలి

పామర్రు: విద్యార్థులు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలు, చరవాణులకు దూరంగా ఉంటూ నైతిక విలువలతో కూడిన విద్యాభ్యాసానికి అలవాటుపడాలని పామర్రు ఎస్సై గుబ్బల సోమేంద్ర సూచించారు. మండల కేంద్రం కె.గంగవరం ఉన్నత పాఠశాలలో బుధవారం హెచ్‌ఎం జి.వి.ఎస్.సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాలికలు శారీరక, మానసిక వేధింపులకు గురైనా, మనోభావాలు దెబ్బతినేలా ఇబ్బందిపడినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. గ్రామ మహిళా పోలీసు చరవాణి నంబర్‌ను విధిగా తమ వద్ద ఉంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పితాని శ్రీనివాసు, రామలక్ష్మి, రాఘవకుమారి, బేబీ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

27న అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా

రామచంద్రపురం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాలో విలీనం కోరుతూ ఈనెల 27న నిర్వహించే చలో అమలాపురం కలెక్టరేట్ ఆందోళనను జయప్రదం చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమొక్రసీ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు కరపత్రాలను పాతబస్టాండ్ వద్ద ఐకాస కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కోకన్వీనర్ పీడీఎస్‌యూ సిద్ధు, ఏఐకేఎంఎస్ జిల్లా నానయకులు వెంటపల్లి భీమశంకరం తదితరులు ఆవిష్కరించారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డిమాండ్‌ను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌ను యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఆయా డిమాండ్ల సాధనకు 27న నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు చింతా రాజారెడ్డి, బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఆలీ, సత్యనారాయణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

క్రీస్తు జననం.. శుభ పర్వదినం

ఘనంగా ప్రారంభమైన వేడుకలు

మండపేట, రామచంద్రపురం, ద్రాక్షారామ, అంగర, రాయవరం, మండపేట గ్రామీణం, పామర్రు, న్యూస్‌టుడే: క్రిస్మస్ పండగను పురస్కరించుకుని మండపేట, రామచంద్రపురం పట్టణాలతో పాటు నియోజకవర్గాల వ్యాప్తంగా వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలఏసు జనన వృత్తాంతం తెలిపే పశువుల పాక ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. శాంతాక్లజ్ వేషధారణల్లో సందడి చేశారు. 131 ఏళ్ల పురాతన సెంటినరీ బాప్టిస్ట్ చర్చిని విద్యుదీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. బుధవారం అర్ధరాత్రి క్రీస్తు జననాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రామచంద్రపురం పట్టణంలోని ఏసు ప్రేమాలయం, టౌన్ బాప్టిస్టు చర్చి, కాకినాడ రోడ్డులోని ఆర్సీఎం దివ్య కారుణ్య మందిరాలను అలంకరించారు. ద్రాక్షారామలో సీబీఎం చర్చి, తోటపేట రోమన్ కేథలిక్ చర్చిలను ప్రత్యేకంగా అలంకరించారు.

మండపేట విజ్ఞాన్ పాఠశాలలో చిన్నారుల ప్రదర్శన

ద్రాక్షారామ సీబీఎం చర్చిలో ఏర్పాటు చేసిన పశువుల పాక

మాచరలో విద్యుద్దీపాలంకరణలో చర్చి

కాకినాడ రోడ్డులో మిరుమిట్లు గొలుపుతున్న దివ్య కారుణ్య దేవాలయం

వల్లూరులో క్రిస్మస్ చిత్రాలతో విద్యార్థుల సందడి

విజ్ఞాన్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకల్లో ఆకట్టుకున్న చిన్నారులు

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఇప్పనపాడు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం దుస్తులు పంపిణీచేశారు. క్రిస్మస్, సంక్రాంతి పండగల సందర్భంగా కార్మికులకు నూతన వస్త్రాలు, సబ్బులు, కొబ్బరినూనె తదితర వస్తువులను సర్పంచి కుంచే వీరమణి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచి కుంచే ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి ఆర్.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

దుస్తులు అందిస్తున్న సర్పంచి వీరమణి

వసతిగృహంలో కమిటీ సభ్యుడి తనిఖీలు

రామచంద్రపురం, న్యూస్‌టుడే: ప్రధాన రోడ్డులోని ఎస్సీ బాలుర వసతిగృహాన్ని బుధవారం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మోనటరింగ్ కమిటీ కోనసీమ జిల్లా సభ్యుడు కోడి చినఅప్పారావు తనిఖీ చేశారు. పరిసరాలు, వంటగది, భోజనశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాలు, నిత్యావసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. వసతిగృహం శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో వసతిగృహ సంక్షేమ అధికారి కె.ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన

రామచంద్రపురం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌లో సబ్జెక్టుల మార్పులతో పరీక్షలు కాస్త ముందుగా నిర్వహిస్తున్నారని, ఈ విషయంపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకుని విద్యార్థులు శ్రద్ధగా చదివేలా చర్యలు తీసుకోవాలని మోడరన్ విద్యా సంస్థల అధినేత జి.వి.రావు సూచించారు. విద్యా సంస్థలో రెండు వారాలుగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్.రాజేష్, వైస్ ప్రిన్సిపల్ పి.ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వసతుల మెరుగు

చురుగ్గా తరగతి గదుల నిర్మాణం

రామచంద్రపురం, న్యూస్‌టుడే: రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మంజూరైన తరగతి గదుల నిర్మాణాల్లో ఎట్టకేలకు వేగం పెరిగింది. 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించిన డిగ్రీ కళాశాల అప్పటి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షిఫ్టు పద్ధతిలోనే కొనసాగుతోంది. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జూనియర్ కళాశాల తరగతులు నిర్వహిస్తుంటే మధ్యాహ్నం 12.45 నంచి సాయంత్రం 5.30 గంటలు వరకు డిగ్రీ కళాశాల కొనసాగుతోంది. ఇంటర్‌లో 544 మంది, డిగ్రీలో 480 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా షిఫ్టు పద్ధతిలో తరగతులు నిర్వహించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు నాబార్డు నిధులతో నిర్మించిన జూనియర్ కళాశాల భవనాన్ని డిగ్రీ కళాశాల ప్రయోగశాలలకు కేటాయించి తరగతులను అందులోనే కొనసాగిస్తున్నారు.

నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదుల భవనం

అంచెలంచెలుగా అభివృద్ధి..

డిగ్రీ కళాశాలలో 2016లో రూ.కోటితో నాలుగు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. 2020-21 విద్యా సంవత్సరంలో విద్యార్థులు చెల్లించిన ఫీజులతో మొదటి అంతస్తు నిర్మించారు. 2023 సంవత్సరంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ రూ.22 లక్షలు కేటాయించడంతో రెండో అంతస్తు స్లాబ్ పూర్తిచేశారు. ఇంకా పనులు పూర్తికావాల్సి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం పీఎం ఉచిత శిక్ష అభియాన్ పథకంలో 2024 ఆగస్టులో నిధులు మంజూరుచేయగా పాలిటెక్నిక్ కళాశాలను తరలించి మంత్రి సుభాష్ చేతులమీదుగా 12 తరగతి గదుల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వసతి సమకూరుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. చెల్లూరు సర్వారాయ షుగర్స్ కంపెనీ రూ.10 లక్షలతో ఫర్నిచర్ సమకూర్చిందని ప్రిన్సిపల్ డా.సీహెచ్.రామకృష్ణ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో షిఫ్టు పద్ధతి తొలగించి వేర్వేరుగా తరగతులు నిర్వహిస్తామని వివరించారు.

4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ANU EYE HOSPITAL
అను కంటి ఆసుపత్రి
పాత బస్టాండ్ ఎదురుగా, బ్యాంక్ ఆఫ్ బరోడా బిల్డింగ్ మొదటి అంతస్తు, రామచంద్రపురం. సెల్: 80198 05888, 96033 56633
నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా వారి యాజమాన్యానికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు.
డా॥ ఈదర పెదవీర్రాజు | ఈదర వీర్రాజు
డా॥ ఉన్నగిరి ఆదినారాయణ | Ln. గుణ్ణం రామకృష్ణ చౌదరి
కొండేపూడి సురేష్ | మార్ని సుబ్బారావు
వయిట్ల సూర్యప్రకాశరావు | రాపర్ల చిట్టిబాబు

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అంగర శాఖ, కపిలేశ్వరపురం మండలం, డా॥ BRA కోనసీమ జిల్లా, సెల్: 95507 54488

బంగారు నగల వేలం ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా ఈ దిగువ కనబరచిన వ్యక్తి మా బ్యాంకు నందు బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకున్న ఋణము గడువు మీరిన తర్వాత కూడా పలు నోటీసులు పంపినా అప్పు చెల్లించియుండలేదు. సదరు అప్పు వసూలు కొరకు బ్యాంకు నిబంధనలను అనుసరించి తేది. 02-01-2026 (శుక్రవారం) సా॥ 4.30 గం॥లకు బ్యాంకు ఆవరణలో బహిరంగంగా వేలము ద్వారా సదరు నగలు విక్రయించి అప్పుకు జమ చేయబడును.
షరతులు : 1) ఇది వరకు నోటీసు చేరని వారు ఇదే ఆఖరు నోటీసుగా భావించవలెను. 2) ఈ ప్రకటన ఖర్చు అప్పుదారే భరించవలెను. 3) వేలములో పాల్గొనదలచిన వారు రూ. 10,000/- ధరావత్తు చెల్లించి పాల్గొనవలెను. 4) వేలము పొందిన వారు మిగిలిన సొమ్ము వెంటనే చెల్లించి నగలు స్వాధీనం చేసుకోవలెను. లేనిచో ధరావత్తు సొమ్ము కోల్పోవుదురు. 5) ఎటువంటి కారణములు తెలుపకనే వేలము వాయిదా వేయుటకు, రద్దు పరచుటకు బ్యాంకు వారికి అధికారము కలదు.

క్ర.సం	ఖాతా నెం	ఖాతాదారుని పేరు మరియు చిరునామా	స్థూల బరువుల	బకాయి మొత్తము
1.	41034105919	భావన నారాయణరావు, D.No: 5-322, దుర్గమ్మ తల్లి గుడి వీధి, అంగర, కపిలేశ్వరపురం మండలం, డా॥ BRA కోనసీమ జిల్లా	26.90 గ్రా. లు	రూ. 1,06,952-00

సం/- బ్రాంచ్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంగర బ్రాంచ్

(c) eenadu

ఈనాడు
తూర్పుగోదావరి
గురువారం డిసెంబరు 25, 2025

క్రీస్తు రాకకు చర్చిల ముస్తాబు

రాజమహేంద్రవరంలోని సెయింట్ పీటర్స్ చర్చిలో క్రీస్తు జనన వృత్తాంతం నమూనాలు

జిల్లాలో క్రిస్మస్ సందడి మొదలైంది. క్రీస్తు పుట్టిన రోజు పురస్కరించుకొని చర్చిలను రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. వందేళ్ల పైబడి చరిత్రగల రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న హోలీ ట్రినిటీ, జాంపేట సెయింట్ పాల్స్, ఇన్నీసుపేట సెయింట్ పీటర్స్ వద్దగల లూథరన్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. మిగిలిన చర్చిల్లోనూ బుధవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు జనన వృత్తాంతాన్ని వివరించారు. - న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ



విద్యుద్దీపాలంకరణలో రాజమహేంద్రవరంలోని ఆర్‌సీఎం చర్చి

ఇక్కడ రైళ్లు 'సూపర్‌ఫాస్ట్'గా వెళ్లిపోతాయ్!

నిడదవోలులో ఆగక అవస్థలు

నిడదవోలు, న్యూస్‌టుడే: విజయవాడ-విశాఖపట్నం మధ్య ప్రధాన రైల్వే జంక్షన్ నిడదవోలులో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి నుంచే భీమవరం, గుడివాడ మీదుగా వెళ్లే బ్రాంచి లైన్ ప్రారంభమవుతుంది. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలు.. జిల్లాల విభజన అనంతరం తూర్పుగోదావరిలోకి వచ్చింది. అప్పుడు, ఇప్పుడూ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉంది. నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాలకు చెందిన ప్రయాణికులు నిత్యం సుమారు 4000 మంది రాకపోకలు సాగిస్తున్నారు. రోజుకు రూ.1.50 లక్షల వరకు ఆదాయం వస్తుంది. రోజుకు 68 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

ఏళ్లుగా ఎదురు చూపులే..

ప్రధానంగా జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆపాలని ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుతున్నారు. ఈ రైలు నిడదవోలు స్టేషన్ మీదుగా ఉదయం 10 గంటలకు వెళ్తుంది. ఇక్కడ హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులు రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం స్టేషన్లకు వెళ్లి రైలు ఎక్కాల్సి వస్తోంది. ● ఉదయ్ ఏసీ డబుల్ డెక్కర్, కాకినాడ నుంచి ముంబయి వెళ్లే ఎల్‌టీటీ, లోకమాన్య తిలక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, కాకినాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే కోకనాడ హౌరా నుంచి ముంబై వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లు ఇక్కడ ఆగడం లేదు. ● కాకినాడ-విజయవాడ ప్యాసింజర్‌కు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

సెల్లార్లనూ వదలరు..!

నిబంధనలకు తూట్లు

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

నగరంలోని దానవాయిపేటలో కొన్నాళ్ల కిందట సెల్లార్లో హోటల్ నిర్వహిస్తుండగా, షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. సెల్లార్లను వాహనాల నిలుపుదలకు మాత్రమే వినియోగించాల్సి ఉండగా, కొన్ని చోట్ల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేస్తున్నారు.

ఎక్కడ చూసినా

రాజమహేంద్రవరంలో 10 వేలకు పైగా వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. కోటగుమ్మంలో వస్త్ర వాణిజ్య దుకాణాలు, కందకం రోడ్డులో బంగారం వ్యాపారాలు, నల్లమందు సందులో వెండి, నగల దుకాణాలు విరివిగా ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం సెల్లార్లలోనే ఉన్నాయి. కోటగుమ్మం ఆనుకొని పప్పుల వీధి, గుండువారి వీధి, వంకాయల వారి వీధి, పెద్ద మసీదు వీధి, డీలక్స్ సెంటర్ వరకు దుకాణదారులు ఎక్కువ శాతం సెల్లార్లు ఆక్రమించేస్తున్నారు.

నల్లమందు సందులో సెల్లార్లలో దుకాణాల వల్ల రోడ్డుపైనే వాహనాలు

ఏదైనా ప్రమాదం జరిగితే..?

నల్లమందు సందులో ఏదైనా ప్రమాదం జరిగితే లోపల నుంచి బయటకు గాయపడిన వారిని తీసుకురాలేని పరిస్థితి. ఇక మెయిన్ రోడ్డులో అంబులెన్స్ వెళ్లాల్సి వస్తే ఆ ప్రయత్నాలను విరమించుకోవాల్సి ఉంటుంది. కంబాలచెరువు, దేవీచౌక్ ప్రాంతాల్లో నిత్యవసరవస్తువుల దుకాణాలు, ఫ్యాన్సీ, హోల్‌సేల్ ఉన్నాయి. తాడితోటలో హోల్‌సేల్ వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ 800 పైగా దుకాణాలు ఉన్నాయి. తాడితోట ఆనుకొని చుట్టుపక్కల బడా దుకాణాల్లో సెల్లార్లను వదిలిపెట్టని పరిస్థితి ఉంది.

ఆస్పత్రుల్లో సైతం

దానవాయిపేట, ప్రకాశంనగర్ ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుపత్రులన్నీ సెల్లార్లలోనే రక్తనమూనాల సేకరణ కేంద్రం, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ స్కానింగ్ కేంద్రాలతో నిండిపోతున్నాయి. పైగా దుకాణాలకు నెలకు రూ.30 వేలు నుంచి రూ.50వేల వరకూ అద్దెలు వసూలు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో వ్యాపారాలకు అనువుగా ఉండడంతో వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నారు.

పట్టించుకోని యంత్రాంగం

సెల్లార్ల దురాక్రమణల నియంత్రణపై నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం పట్టించుకోకపోవడం గమనార్హం. గత వైకాపా హయాంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ కొన్ని దుకాణాలకు సెల్లార్లు లేకుండా అనుమతులు ఇచ్చి విడిగా రాజకీయ నేతలు ఆదేశించారు. ప్రధానంగా ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్సులు సెల్లార్లు లేకుండా నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా సెల్లార్లను ప్లాన్‌లో పేరుకు మాత్రమే కేటాయిస్తూ ఆ తర్వాత వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నారు. గత ప్రభుత్వంలో సెల్లార్లు లేకుండా నిర్మాణాలకు రూ.3 నుంచి రూ.5 లక్షల వరకూ అధికార పార్టీ నేతలు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇందులో కొందరు అధికారులు కూడా భాగస్వాములయ్యారు. ఇటీవల కాలంలో సెల్లార్లలో వ్యాపార కేంద్రాలుగా మార్చేసిన భవన సముదాయాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు.

పాపికొండల బోట్లు ఫుల్

దేవీపట్నం, న్యూస్‌టుడే: క్రిస్మస్ పండుగ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్రకు సందర్శకుల తాకిడి పెరిగింది. గురువారం నుంచి శనివారం వరకు మొత్తం బోట్లు ఇప్పటికే బుకింగ్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేవీపట్నం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఒకటి, ప్రైవేట్ 14 చొప్పున మొత్తం 15 బోట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో బోటు బుధవారం ప్రారంభించారు. దీనికి కొన్ని అనుమతులు లభించాయి. ఇంకా నిరభ్యంతర ధ్రువీకరణ (ఎన్‌ఓసీ) రావాల్సి ఉందని కంట్రోల్ రూం అధికారులు చెప్పారు. ఇది కూడా అందుబాటులోకి వస్తే బోట్ల సంఖ్య 16కు చేరనుంది.

పనితీరుతో మెప్పు.. పార్టీ పదవితో గుర్తింపు

తెదేపా జిల్లా పార్లమెంటరీ కమిటీల నియామకం

ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే, టి.నగర్: తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలను అధిష్ఠానం ప్రకటించింది. మొత్తంగా 42 మందితో జాబితాను వెల్లడించింది. పార్టీకి విధేయంగా ఉండి విజయానికి కృషిచేసినవారికి, వైకాపా ప్రభుత్వ హయాంలో అరాచకాలను దీటుగా ఎదుర్కొని పోరాడినవారికి ప్రాధాన్యమిచ్చారు. అన్ని సామాజికవర్గాలకూ అవకాశం కల్పించారు. ఇప్పటివరకు మండల, పట్టణ స్థాయిలో పార్టీ అధ్యక్షులుగా, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా, కౌన్సిలర్, కార్పొరేటర్లుగా సేవలందించి, వైకాపా హయాంలోనూ పార్టీని వీడకుండా బలోపేతానికి కృషి చేసినవారికి చోటు దక్కింది. 31 మంది పురుషులు, 11 మంది మహిళలకు అవకాశం దక్కింది.

విధేయతకే ప్రాధాన్యం..

రాజానగరం అభ్యర్థిత్వం దాదాపు ఖరారై.. పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ జనసేన అభ్యర్థి విజయానికి కృషి చేసిన బి.వెంకటరమణ చౌదరికి అధ్యక్ష బాధ్యతలు దక్కాయి. పార్టీకి దశాబ్దాలుగా సేవలందిస్తూ, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తగా వ్యవహరించిన కాశీ నవీన్‌కుమార్‌కు జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు దక్కాయి. ● బలభద్రపురానికి చెందిన నల్లమిల్లి వెంకటసుబ్బారెడ్డి గత ప్రభుత్వ అవినీతిపై పోరాడారు. గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఆర్.సత్యనారాయణ వైకాపా పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే తెదేపా గళాన్ని బలంగా వినిపించారు. ఆయనకు పార్టీ మీడియా కోఆర్డినేటర్‌గా అవకాశం దక్కింది. ● నిడదవోలు నియోజకవర్గానికి చెందిన రాచమల్లు శ్రీనివాస్ వైకాపా పాలనలో సమస్యలు ఎదురైనా దీటుగా ఎదుర్కొన్నారు.

బాధ్యతల కేటాయింపు ఇలా...

అధ్యక్షుడు – బొడ్డు వెంకటరమణ చౌదరి (రాజానగరం), **ప్రధాన కార్యదర్శి** - కాశీ నవీన్ కుమార్ (రాజమహేంద్రవరం),

● **ఉపాధ్యక్షులు** – కర్రి శేషారత్నం, అడబాల వెంకటరావు (అనపర్తి), మార్గాని ఆదినారాయణ (రాజానగరం), జమ్ముల సతీష్ (గోపాలపురం), రెడ్డి మణేశ్వరరావు (రాజమహేంద్రవరం), ఆళ్ల హరీష్ చంద్ర ప్రసాద్ (కొవ్వూరు), పి.ఏకాంబరేశ్వరరావు, పట్టి మంగ (రాజమహేంద్రవరం గ్రామీణ). ●**కార్యనిర్వాహక కార్యదర్శులు:** డి.రామకృష్ణ (కొవ్వూరు), ప్రత్తిపాటి వీరమ్మ, కె.నరసింహారావు (రాజానగరం), ఎన్.వెంకటసుబ్బారెడ్డి (అనపర్తి), కె.సుధారాణి, దాసరి ధనలక్ష్మి (గోపాలపురం), కొయ్యల రమణ, బి.వెంకటరమణి (రాజమహేంద్రవరం సిటీ), బొడ్డు రామాంజనేయులు (నిడదవోలు). ● **అధికారిక ప్రతినిధులు** : పైడిమల్ల సోమరాజు, దుల్ల ధర్మరాజు (అనపర్తి), ఎన్.నారాయణస్వామి (రాజానగరం), దాస్యం శివప్రసాద్ (రాజమహేంద్రవరం), బండారు రామం (నిడదవోలు), ప్రత్తిపాటి రామారావు చౌదరి, పిల్ల తనూజ్ (రాజమహేంద్రవరం గ్రామీణం), వై.దాలయ్య (గోపాలపురం), ఎన్.పరమేశ్వర్ (కొవ్వూరు). ●**కార్యదర్శులు:** అల్లు కృష్ణ (రాజమహేంద్రవరం గ్రామీణ), బి.సూర్యచక్రం (గోపాలపురం), గుర్రం వీరలక్ష్మి (రాజానగరం), జె.విజయలక్ష్మి, బి.నాగేశ్వరరావు (రాజమహేంద్రవరం), ఎం.కళాధర చక్రవర్తి (కొవ్వూరు). ● **ట్రెజరర్‌గా** పలివెల కామరాజు (అనపర్తి), కార్యాలయ కార్యదర్శిగా బండి ప్రసాద్ (రాజానగరం), మీడియా సమన్వయకర్తగా ఆర్.సత్యనారాయణ (గోపాలపురం), సామాజిక మాధ్యమ సమన్వయకర్తగా కె.వెంకటేశ్వరరావు (రాజమహేంద్రవరం గ్రామీణ)ను నియమించారు.

వచ్చినవే మళ్లీ.. మళ్లీ..!

పీజీఆర్‌ఎస్‌లో వినతుల పరిష్కారంపై అధికారుల దృష్టి

ఈనాడు, రాజమహేంద్రవరం : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఆస్)లో అర్జీల పరిష్కారంలో కొందరు అధికారులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. నిర్ణీత సమయంలోపు పరిష్కరించకుండా ముగింపు పలుకుతున్నవారు కొందరైతే, గడువు మీరినా పట్టనట్లు వ్యవహరిస్తున్నవారు మరి కొందరు. ఈ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో యంత్రాంగంపై ప్రతి అర్జీపై నిశిత పరిశీలన చేస్తూ వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటోంది. నిర్లక్ష్యం చేస్తున్న వారికి ఉన్నతాధికారులు నోటీసులు సైతం ఇస్తున్నారు.

● ఓ సమస్యపై వచ్చిన దరఖాస్తును ఎందుకు పరిష్కరించలేకపోయారంటూ రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్‌ను ప్రశ్నించారు.

● నల్లజర్ల తహసీల్దార్ మూడు సమస్యలు గడువుమీరినా పరిష్కరించకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ మేఘా స్వరూప్ ప్రశ్నించారు. అతడి సమాధానంపై సంతృప్తికరంగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.

సోమవారం నాటికి గడువు మీరిన, సమీపంలో ఉన్న అర్జీలు 67 ఉన్నాయి

పోలీసు - 34, రెవెన్యూ - 4, సర్వే - 4, రహదారులు భవనాలు -1, రిజిస్ట్రేషన్ - 2, పంచాయతీరాజ్ - 1, కుటుంబ సంక్షేమం - 1, గ్రామీణ నీటి సరఫరా - 1, ప్రజారోగ్యం - 1, గ్రామ/వార్డు సచివాలయం - 1, మహిళా శిశు సంక్షేమం - 1.

512 వినతుల పునఃపరిశీలన..

ఒకే సమస్యపై మళ్లీమళ్లీ వస్తున్న ఫిర్యాదులను అధికారులు గుర్తించారు. వాటికి సరైన పరిష్కారాలు చూపించకుండా, అర్జీదారునికి సంతృప్తి పరిగణనలోకి తీసుకోకుండా 512 వినతులను ముగించినట్లు గుర్తించారు. పీజీఆర్ఎస్ సమర్థంగా అమలు చేయడంపై జిల్లా ఉన్నతాధికారులందరికీ మంగళవారం ప్రత్యేకంగా సమీక్షించారు.

అన్నదాతపై రూ.2.85 కోట్ల భారం

రబీలో ఎరువుల ధరల పెంపు ప్రభావం

న్యూస్‌టుడే, తాళ్లపూడి, కొవ్వూరు పట్టణం

వరిలో దిగుబడి మాటెలా ఉన్నా.. ఏటా పెట్టుబడులు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రబీలోనూ ఎరువుల ధర బస్తాకు రూ.100 నుంచి రూ.250 వరకు పెరగడంతో జిల్లాలోని రైతులపై రూ. 2.85 కోట్ల మేర అదనపు భారం పడనుంది. రబీలో వరి సాగుకు వినియోగించే యూరియా మినహా ఇతర మిశ్రమ ఎరువులకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటి తయారీకి అవసరమైన ముడి సరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి ధరలు హెచ్చుగా ఉండడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

ధర పెరుగుదల (రూ.ల్లో)..

ఎరువు	ఖరీఫ్‌లో	ప్రస్తుతం
28.28.28	1800	1950
14.35.14	1800	1900
20.20.0.13	1350	1450
15.15.15, 16.16.16	1450	1600
పొటాష్	1700	1800
10.26.26	1720	1950

95 వేల హెక్టార్లలో సాగు..

జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో 60 వేల హెక్టార్లలో వరి, సుమారు 35 వేల హెక్టార్లలో ఉద్యాన, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో ఎరువుల వినియోగం అంతగా ఉండదు. ఎకరానికి రెండు మూడు బస్తాలు సరిపోతాయి. రబీలో వరితోపాటు పొగాకు, కూరగాయలు, మొక్కజొన్న, అరటి తదితర పంటలకు ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎకరానికి 6 నుంచి పది బస్తాల వరకు వేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. యూరియా 30, మిగతా మిశ్రమ ఎరువులతోపాటు పొటాష్, సూపర్‌ఫాస్ఫేట్ 70 శాతం అవసరం. మిశ్రమ ఎరువుల అన్నింటిలోనూ పొటాష్, ఫాస్ఫరస్ వంటివి ఎక్కువగా ఉంటాయి. దేశీయంగా వీటి లభ్యత లేక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటి ధరలు బాగా పెరగడంతో అన్ని రకాల ఎరువులపై ప్రభావం పడింది. జిల్లా వ్యాప్తంగా రబీలో యూరియా 58,950, డీఏపీ 8564, ఎంవోపీ 5814, ఎన్‌పీకే 34,306, ఎస్ఎస్‌పీ 8146 హెక్టార్ల చొప్పున అన్ని పంటలకు కలిపి 1,15,781 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేయగా.. ప్రస్తుతం 18,671 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి.

సొసైటీలో ఎరువుల బస్తాలు

అటల్‌జీ ఆశయాలు మోదీతోనే సాధ్యం

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఆశయాలు ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర అన్నారు. వాజ్‌పేయీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహం వద్ద బుధవారం కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మల దత్తు, వేళంగి శ్రీదేవి, కాలేపు సతీష్ తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కోటగుమ్మం

వైభవంగా బ్రహ్మోత్సవాలు

బిక్కవోలు: తూర్పు తిరుమలగా ప్రసిద్ధి చెందిన బలభద్రపురంలోని శ్రీదేవి, భూదేవి సహిత ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగాయి. పది రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు వివిధ గ్రామాల భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. బుధవారం ఉదయం పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలను ముగించారు. రథోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ

ఉమ్మడి జిల్లాలో 51 రహదారులకు రూ.70.94 కోట్లు

ఈనాడు, కాకినాడ: గ్రామీణ రహదారులు బాగుచేయడానికి ప్రభుత్వం మరోసారి నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే పలు మార్గాలను అభివృద్ధి చేసింది. తాజాగా రహదారులు భవనాల శాఖ పరిధిలోని మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు (ఎండీఆర్), రాష్ట్ర హైవేల్లో బాగా దెబ్బతిన్నవాటి పునరుద్ధరణకు అనుమతులిచ్చారు.

డివిజన్ల వారీగా మెరుగుపడనున్న రోడ్ల వివరాలు..

డివిజన్	రోడ్ల సంఖ్య	అంచనా వ్యయం (రూ.కోట్లలో)
అమలాపురం	19	21.80
కాకినాడ	4	4.72
పెద్దాపురం	3	2.12
రాజమహేంద్రవరం	13	15.10
కొవ్వూరు	5	6

(కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం డివిజన్లలో 7 రాష్ట్ర జాతీయ రహదారుల మరమ్మతులను రూ.21.20 కోట్ల అంచనాతో చేపట్టనున్నారు.)

పారదర్శకంగా భూమి కొలతలు

జిల్లాలో నాలుగో దశ రీసర్వేకు కార్యాచరణ ప్రణాళిక

న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

జిల్లాలో మూడో దశ భూముల రీసర్వే ప్రక్రియ దాదాపు పూర్తయింది. వచ్చే నెల 2 నుంచి నాలుగో దశ ప్రారంభం కానుంది. ఈ దఫా 20 రెవెన్యూ గ్రామాల పరిధిలో చేపట్టేందుకు నిర్ణయించారు. ఎంపిక చేసిన గ్రామాల్లోని 72,783.14 ఎకరాల్లో రీసర్వేకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో మాదిరిగా ఆదరాబాదరాగా కాకుండా, భూవివాదాలు, లోపాలకు తావులేకుండా కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో రీసర్వే చేపడుతోంది. ప్రత్యేక బృందాలతో దశలవారీగా ఆయా రెవెన్యూ గ్రామాల్లో ఈ ప్రక్రియ నిర్వహిస్తోంది. గత ప్రభుత్వం జిల్లాల్లో 190 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 3,31,635.90 ఎకరాల విస్తీర్ణంలో హడావుడిగా చేసిన రీసర్వేలో పలు లోపాలు తలెత్తి భూముల యాజమానులు గగ్గోలు పెట్టారు. కొందరికి కనీస సమాచారం లేకుండా భూరీసర్వే జరిపారని, విస్తీర్ణంలో తేడాలున్నాయని, తమ భూమి విస్తీర్ణం తగ్గిపోయిందని, జారీ చేసిన భూహక్కు పత్రాల్లో వివరాలు తప్పుగా ఉన్నాయని.. ఇలా పలువురు రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సంబంధిత భూయజమానులు, రైతుల సమక్షంలో రీసర్వే చేపడుతోంది. ఈ ఏడాది జనవరిలో తొలి విడతగా జిల్లాలో ఎంపిక చేసిన 16 రెవెన్యూ గ్రామాల్లోని 34,113.642, రెండో దశలో మరో 15 గ్రామాల్లోని 36,267.25 ఎకరాల్లో సర్వే చేపట్టి పూర్తి చేశారు. ఈ ఏడాది అక్టోబరులో మూడో దశలో మరో మూడు మండలాల పరిధిలోని అయిదు గ్రామాల్లోని 2,380.33 ఎకరాల్లో రీసర్వే ప్రక్రియ చేపట్టి దాదాపు పూర్తి చేసినట్లు జిల్లా సర్వే, భూరికార్డుల అధికారి బి.లక్ష్మీనారాయణ చెబుతున్నారు. జనవరి 2 నుంచి 20 గ్రామాల్లో భూముల రీసర్వే మొదలుపెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.

క్షేత్రస్థాయిలో భూరీసర్వే ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా సర్వే అధికారి లక్ష్మీనారాయణ

జిల్లాలో ఇలా..

రెవెన్యూ గ్రామాలు	272
భూ విస్తీర్ణం (ఎకరాల్లో)	6,05,331.63
రీసర్వే పూర్తయిన గ్రామాలు	226
నాలుగో దశలో చేపట్టేవి	20
రీసర్వే చేసే భూమి (ఎకరాల్లో)	72,783.14

శక్తి బృందాలతో.. మహిళల రక్షణ

చాగల్లు, గోపాలపురం, దేవరపల్లి, న్యూస్‌టుడే: మహిళలు, బాలికల రక్షణకు అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయనున్నట్లు ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రత్యేకంగా శక్తి బృందాల ద్వారా వారికి రక్షణ కల్పిస్తున్నామన్నారు. పోక్సో కేసుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాగల్లు, దేవరపల్లిలో సర్కిల్ కార్యాలయాలు, గోపాలపురంలో పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆయన సందర్శించి దస్త్రాలను తనిఖీ చేశారు. తొలుత ఆయా స్టేషన్ల వద్ద ఎస్పీ నరసింహకిశోర్, డీఎస్పీ జి.దేవకుమార్ స్వాగతం పలికారు. విలేకరుల సమావేశాల్లో ఐజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ రానున్న పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్ఠ కార్యాచరణకు కృషి చేస్తున్నామన్నారు. సిబ్బంది కొరతను అధిగమించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొవ్వూరు పట్టణంలో సీసీ కెమెరాల కేంద్రం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఇక్కడి సబ్‌జైల్ స్థలంలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కావల్సిన నిధుల సేకరణకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కృషి చేస్తున్నారని తెలిపారు. దేవరపల్లి, గోపాలపురం పోలీసు స్టేషన్ల పరిధిలో జాతీయ రహదారి మీదుగా గంజాయి తరలించడంపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించామని, అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనపు ఎస్పీ మురళి, ప్రత్యేక నిఘా సీఐ అనసూరి శ్రీనివాసరావు, సీఐలు కె.విశ్వం, కె.విజయ్‌కుమార్, ఎస్సైలు మనోహర్, సుబ్రహ్మణ్యం, ట్రైనీ ఎస్సై శివ గణేష్, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసులు గౌరవ వందనం స్వీకరిస్తున్న ఐజీ అశోక్‌కుమార్

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669



(c) eenadu

రాజమహేంద్రవరంలోని సెయింట్ పీటర్స్ చర్చి

దేవరపల్లిలో..

రాజానగరం: సూర్యారావుపేటలోని చర్చిలో..

తాపేశ్వరంలోని చైతన్య పాఠశాలలో విద్యార్థుల సందడి

క్రీస్తు ఏతెంచెన్

నేడు క్రిస్మస్ పండగను పురస్కరించుకుని జిల్లాలో ముందస్తు సంబరాలు నిర్వహించారు. చర్చిలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. క్రిస్మస్ చెట్లు, పశువుల తొట్టిలో క్రీస్తు జననం, మరియ, ఆకర్షించే నక్షత్రాలు, దేవదూతల వేషధారణలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో విద్యార్థులు శాంతాక్లాజ్, దైవదూతల వేషధారణల్లో ఆకట్టుకున్నారు.

- న్యూస్‌టుడే, టి.నగర్(రాజమహేంద్రవరం), రాజానగరం, దేవరపల్లి

రామచంద్రపురంలోని ఓ చర్చిలో..

వినియోగదారుల హక్కులపై అవగాహన

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: వినియోగదారులు హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్, జేసీ వై.మేఘాస్వరూప్ అన్నారు. బుధవారం రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ ఆంగ్లమాధ్యమ పాఠశాల ఆవరణలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. జేసీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి వివరించారు. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జడ్జి వి.వి.ఎస్.వి.ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా కన్స్యూమర్ కోర్టుకు వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరిస్తున్నామన్నారు. వినియోగదారులు నామమాత్రపు ఫీజుతో నేరుగా లేదా, రిజిస్టర్ పోస్టు ద్వారాగాని ఫిర్యాదు చేయవచ్చన్నారు. డీఎస్‌వో పార్వతి, ఆర్టీవో కృష్ణనాయక్, డీఎస్‌వో విద్య, డీసీపీవో సభ్యులు అనంతలక్ష్మి తదితరులు మాట్లాడారు.

నగదు బహుమతులు అందుకున్న విద్యార్థులతో అధికారులు

బహుమతుల పంపిణీ.. పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు రాజమహేంద్రవరంలోని ఎస్‌కేవీటీ ఆంగ్లమాధ్యమ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జేసీ మేఘా స్వరూప్, ఇతర ముఖ్యఅతిథుల చేతుల మీదుగా నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రథమ విజేతలకు రూ.5 వేలు, ద్వితీయ విజేతలకు రూ.3 వేలు, తృతీయ విజేతకు రూ.2 వేలు చొప్పున అందించారు.

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ▲ కాకినాడటౌన్-వికారాబాద్ (07450/07451): ఈ రైలు జనవరి 19న కాకినాడ టౌన్‌లో సాయంత్రం 4.45కి బయలుదేరి 20వ తేదీ ఉదయం 7 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 20వ తేదీ ఉదయం 9 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి రాత్రి 9.15కి కాకినాడ టౌన్ చేరుతుంది. సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్ మీదుగా వెళతాయి. ▲ నాందేడ్-కాకినాడ టౌన్ (07452/07453): ఈ రైలు జనవరి 12వ తేదీ మధ్యాహ్నం 1.30కి నాందేడ్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు కాకినాడటౌన్‌లో బయలుదేరి 14వతేదీ ఉదయం 7 గంటలకు నాందేడ్ వెళుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. ▲ కాకినాడటౌన్-మైసూర్ (07033/07034): ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 16, 17, 19, 20, 23, 24, 26, 27, 30, 31 తేదీల్లో ప్రతి సోమ, మంగళ, శుక్ర, శనివారాల్లో రాకపోకలు సాగిస్తాయి. రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, మంత్రాలయం రోడ్, అనంతపురం, బెంగళూరు మీదుగా వెళతాయి.

ఆరు పదులు.. యోగాతో ఆరోగ్య బాటలు

తీవ్రమైన ఒత్తిడి.. మారిన ఆహార అలవాట్లు.. ప్రస్తుత జీవనశైలితో చిన్నవయసులోనే పలు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఆరు పదుల వయసు దాటేసరికి శారీరకంగా, మానసికంగా బలహీనమైపోతున్నారు. అలాంటిది ఆ మహిళలు 60 ఏళ్లు దాటినా యోగాతో ఎంతో ఉత్సాహంగా జీవనం సాగిస్తున్నారు.

- న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం, శ్యామలాసెంటర్, బొమ్మూరు

18 ఏళ్లుగా సాధన..

మోరంపూడికి చెందిన 62 ఏళ్ల సయినాల విజయలక్ష్మి 18 ఏళ్లుగా నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. ఎం.ఎ. చదివిన మహిళ పూర్తి గృహిణిగా ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె 2007లో అఖిల రాందేవ్‌బాబా సమక్షంలో నేర్చుకున్నారు. రోజూ సూర్యనమస్కారాలతో పాటు వజ్రాసనం, శలభాసనం, సర్వాంగాసనం, భుజంగాసనం, మత్స్యాసనం, మయూరాసనంతో పాటు ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రాణాయామం చేస్తున్నారు. రోజూ శాకాహారమే తీసుకుంటానని, కచ్చితమైన సమయపాలనతో జీవన శైలిని పాటిస్తున్నారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. ఆమె ఆచరించడమే కాదు.. పదిమందికి ఉపయోగపడాలని స్థానికంగా ఉచితంగా నేర్పిస్తున్నారు.

72 ఏళ్ల వయసులోనూ..

పెదపూడి మండలం జి.మామిడాడకు చెందిన తాడి కృష్ణవేణి 2004లో భర్త కృష్ణారెడ్డితో కలిసి విశాఖపట్నంలో యోగా గురువు రాందేవ్‌బాబా దగ్గర 9 రోజులు శిక్షణ పొందారు. అప్పటి నుంచి రోజూ సాధన చేస్తున్నారు. కపాలభాతి ప్రాణాయామం చేయడంతో శరీరంలోని క్లోమ గ్రంధి బాగా పనిచేస్తుందని అంటున్నారు. 72 ఏళ్ల వయసులోనూ రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు లేవని చెబుతున్నారు. కుమారులు, కుమార్తెలు, మనువలు సైతం యోగా చేస్తుండటం విశేషం. ఇంటి చుట్టుపక్కల వారికి ఉచితంగా నేర్పిస్తున్నారు.

ఉత్సాహమైన జీవనానికి ఔషధం..

రాజమహేంద్రవరం శివారు రాజవోలు గ్రామానికి చెందిన రెడ్డి వెంకటసత్యవతి మోకాళ్లనొప్పులు, వెన్నునొప్పి, హైబీపీ వంటి సమస్యలతో బాధపడుతుండేవారు. నిత్యం మందులు వినియోగించేవారు. వాటితో కొంచెం ఉపశమనం కలిగినా తిరిగి అవే సమస్యలు వస్తుండడంతో యోగా నేర్చుకున్నారు. ఆసనాలు క్రమం తప్పకుండా వేయడంతో కొన్నినెలలకు మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి తగ్గుముఖం పట్టిందని అంటున్నారు. దీంతో పాటు పోషకాహారం తీసుకోవడంతో ఆరోగ్యం చేకూరిందని చెబుతున్నారు. 62 ఏళ్ల వయసులోనూ ఉత్సాహమైన జీవనం సాగిస్తున్నారు.

ప్రాణాయామంతో ఆయుర్దాయం..

55 దాటిన ఎవరైనా పడుకొని, కూర్చొని, నిలబడి కొన్ని ఆసనాలు వేయొచ్చు. ఈ వయసులో ఎక్కువమంది మోకాళ్లు, నడుము నొప్పి, గ్యాస్‌తో బాధపడతారు. 70 శాతం మందిని నిద్రలేమి వేధిస్తుంది. అటువంటి వారు భుజంగాసనం, బ్యాలెన్సింగ్ ఆసనాలు వేయొచ్చు. ప్రాణాయామంతో నిద్రలేమి, గ్యాస్ సమస్యలను అధిగమించి ఆయుర్దాయం పెంచుకోవచ్చు.

–బీవీజీ నాగేంద్ర, యోగా కోచ్, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ

రాత్రి గస్తీ కట్టుదిట్టం: ఎస్పీ

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ప్రజలకు భద్రత, భరోసా కల్పిస్తూ రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ డి.నరసింహకిషోర్ తెలిపారు. అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి వేలిముద్రలు సేకరించి వారిపై ఏమైనా కేసులున్నాయా? లేదా? అనే అంశాలపై ఆరా తీస్తున్నామన్నారు. ఇందుకుగాను ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులను ఆపి ముఖం కడిగి వెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను వినియోగించుకోవాలి..

ఇళ్లల్లో దొంగతనాలను నివారించేందుకు ఎల్‌హెచ్‌ఎంఎస్(లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం)ను వినియోగించుకోవాలని ఎస్పీ డి.నరసింహకిషోర్ ప్రజలకు సూచించారు. పూర్తిగా ఉచితమైన ఈ సేవలను వినియోగించుకుని విలువైన వస్తులను జాగ్రత్తపర్చుకోవాలన్నారు. సెలవులకు ఊరు వెళ్లేటప్పుడు అత్యంత సన్నిహితులు, పోలీసులకు మాత్రమే సమాచారం చెప్పాలన్నారు. ఆభరణాలు, విలువైన వస్తువులు లాకర్లలో భద్రపర్చుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రయాణ ప్రణాళికలను వెల్లడించవద్దన్నారు.

కాలనీ ప్రజలతో మాట్లాడుతున్న ఐఏఎస్ అధికారి అభిషేక్

పునరావాస కాలనీలో సౌకర్యాలపై ఆరా

గోపాలపురం, న్యూస్‌టుడే: దొండపూడి పంచాయతీ పరిధి సాగిపాడు గ్రామ శివారులో ఉన్న ఆర్అండ్ఆర్ పునరావాస కాలనీని పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి వి.అభిషేక్ బుధవారం పరిశీలించారు. ఇళ్లు నిర్మించి ఇచ్చారు తప్ప సరైన సౌకర్యాల కల్పనలో అధికారులు దృష్టి పెట్టడం లేదని కాలనీవాసులు తెలిపారు. మురుగు కాలువల వ్యవస్థ సక్రమంగా లేకపోవడాన్ని ఆయన పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో వెంకటరమణ, గోపాలపురం తహసీల్దార్ సాయిప్రసాద్, ఎంపీడీవో జి.రాజమనోహర్, ఇతర సిబ్బంది ఉన్నారు.

చేనేతలకేదీ చేయూత : పంపన

ఏవీఏ రోడ్డు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా చేనేత కార్మికుల కష్టాలు తీరడం లేదని చేనేత కులాల సమాఖ్య కన్వీనర్ పంపన రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకర్ల సమావేశంలో చేనేత సొసైటీల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలో వ్యవసాయం తరువాత రెండో స్థానంలో ఉన్న చేనేతను ఆదుకునే ప్రయత్నం ఎవరూ చేయట్లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో చేనేత కార్మికులు, సంఘాలను ఆదుకునేందుకు ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదన్నారు. చేనేత బ్రాండ్ అంబిసిడర్‌గా ఉంటానన్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కార్మికుల కష్టాలను గుర్తించి చేయూతను ఇవ్వాలన్నారు. పవన్ కల్యాణ్, నారా లోకేశ్ నియోజకవర్గాలలో దాదాపు లక్షన్నరకు పైగా చేనేత కార్మికులు ఉన్నారన్నారు. వారిద్దరు చేనేతను కాపాడేందుకు ముందుకు రావాలి అని కోరారు. ఆప్కో నుంచి సుమారు రూ. 200 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరిపించాలని, జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. త్వరలో రాష్ట్ర స్థాయి చేనేత కార్మిక సంఘాల సమైఖ్యతో విజయవాడలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆమంచి ఆంజనేయ గురుస్వామి, పెనుగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

15 రోజులు.. ఓవైపే అనుమతులు

నాలుగు వరుసల వంతెన (గామన్) వార్షిక నిర్వహణలో భాగంగా ఒకవైపు మాత్రమే రాకపోకలు సాగించాల్సి ఉంది. బుధవారం మధ్యాహ్నం నుంచి కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిని మూసివేసి రాజమహేంద్రవరం నుంచి వచ్చే దారిలో ప్రయాణాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. దీంతో రాజమహేంద్రవరం వైపు వెళ్లే, వచ్చే వాహనాలు ఒకవైపు ఉండే రెండు వరుసల్లో ప్రయాణిస్తున్నాయి. జనవరి 7వ తేదీ వరకు అంటే 15 రోజులపాటు బేరింగుల తనిఖీలు, అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పాత్ ఇండియా సంస్థ టోల్‌ప్లాజా మేనేజరు రాజీవ్‌జాదోన్ తెలిపారు. నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న వంతెనపై 80 స్తంభాలు ఉండగా ఒక్కొక్క స్తంభానికి నాలుగు బేరింగుల పనితీరును నిపుణులు పరిశీలిస్తారన్నారు. నిబంధనలను అతిక్రమించిన, భారీ వాహనాలకు అనుమతి ఇవ్వబోమన్నారు.

– న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం

సోమేశ్వరుని ఆలయానికి స్థలం విరాళం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దనస్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న సెంటున్నర స్థలాన్ని దాత కొనుగోలు చేసి ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన గన్నమనేని శివరామకుమార్ రూ.44 లక్షలతో ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. దానికి సంబంధించి నవంబరు 19న కొంత నగదు ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని బుధవారం అందజేశారు. త్వరలో రిజిస్ట్రేషన్ చేయించి దేవస్థానానికి అందిస్తారని ఈవో రామకృష్ణరాజు, ఛైర్మన్ చింతలపాటి బంగార్రాజు తెలిపారు.

స్థలం కొనుగోలు సొమ్మును ఎమ్మెల్యే రామాంజనేయులుకు అందిస్తున్న దాత

29న ఈపీఎఫ్‌వో నిధి ఆప్‌కే నికట్

వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం): ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఆయా జిల్లాల్లో 'నిధి ఆప్‌కే నికట్'ను ఈ నెల 29న నిర్వహించనున్నట్లు సహాయ పీఎఫ్ కమిషనర్ యు.శ్రీనివాసరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రామచంద్రపురం వీఎస్ఎం ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఆ రోజు ఉదయం 9 గంటల నుంచిజరుగుతుందన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవిల్లి మండలం పోతుకుర్రులో శ్రీ సీజన్స్ ఎగ్జిమ్ లిమిటెడ్, కాకినాడ జిల్లాకు సంబంధించి వాకలపూడిలో ప్యారీ షుగర్స్ రిఫైనరీ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరుగుతాయన్నారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్‌మెంట్లు హాజరై ఫిర్యాదులు అందించవచ్చని, పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌లు సమర్పించవచ్చన్నారు.

పార్టీ బలోపేతానికి కృషిచేయాలి

● ఎంపీ పురందేశ్వరి

ధవళేశ్వరం, కడియం, మోరంపూడి: ప్రజా సమస్యలు పరిష్కరించడం ద్వారా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. బుధవారం ధవళేశ్వరం, కడియం పరిధిలో భాజపా నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలతో వేర్వేరుగా ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. పంచాయతీ స్థాయిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఆ రీతిలో పనిచేస్తున్న కొందరిని ప్రత్యేకంగా అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు బొరుసు సుబ్రహ్మణ్యం, షేక్ సాజిద్, కుబేరరావు తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తతో మాట్లాడుతున్న ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

వాహనానికి కవచం.. హెచ్ఎస్ఆర్‌సీ

▲ హై సెక్యూరిటీ నంబరు ప్లేటు ఇలా పొందొచ్చు..

న్యూస్‌టుడే, రాయవరం, మండపేట

దేశవ్యాప్తంగా వాహన చోరీలు, నేరాలు, నకిలీ నంబర్ ప్లేట్లతో సంచారం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నంబరు ప్లేట్‌ను తప్పనిసరి చేసింది. ఇవి వాహన భద్రతను పెంచడమే కాకుండా నేరాల నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. 2019 ఏప్రిల్ ఒకటో తేదీకి ముందు రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు కూడా వీటిని అమర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలతో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. 15 ఏళ్లలోపు రిజిస్ట్రేషన్ చేసిన ద్విచక్ర, నాలుగుచక్రాలు, ఇతరత్రా వాహనాలకు వెబ్‌సైట్ ద్వారా ఈ తరహా నంబర్ ప్లేట్లు పొందేలా అవకాశం కల్పించారు.

నమోదు ఇలా..

● www.siam.in వెబ్‌సైట్‌లో బుక్ హెచ్ఎస్ఆర్‌సీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ● అనంతరం పేరు, ఈమెయిల్, రాష్ట్రం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఫోన్ నంబరు, జిల్లా వివరాలను నమోదు చేసి సబ్‌మిట్ చేయాలి. ● వాహనం నంబర్, ఛాసిస్ నంబరు వివరాలు నింపాలి. ● కంపెనీలను బట్టి నంబరు ప్లేట్లు ద్విచక్ర వాహనాలకు రూ.320 నుంచి రూ.500 వరకు, నాలుగు చక్రాల వాహనాలకు రూ.600 నుంచి రూ.3 వేల వరకు ఉన్నాయి. వీటిలో కావాల్సింది ఎంపిక చేసుకుని ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లోనే నగదు చెల్లించాలి. ● 15 రోజుల తర్వాత ఎంపిక చేసిన షోరూమ్‌కు వెళితే హైసెక్యూరిటీ నంబర్ ప్లేటును వాహనానికి బిగిస్తారు. నిర్దేశిత సమయంలో ప్లేట్లను అమర్చుకోకపోతే తనిఖీల సమయాల్లో వాహనాన్ని బట్టి రూ.500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా వసూలు చేసే అవకాశం ఉంది.

ఇవీ ప్రత్యేకతలు..

▲ లేజర్‌కోడ్: ప్రతి ప్లేట్‌పై యూనిక్ లేజర్ ఐడీ ఉంటుంది. ▲ క్రోమియం హోలోగ్రామ్: నకిలీగా మార్చలేని విధంగా దీన్ని రూపొందించారు. ▲ నాన్-రిమూవబుల్ స్నాప్ లాక్: ఒకసారి అమర్చితే ఇక తొలగించడం సాధ్యం కాదు. ▲ ఐఎన్‌డీ, బ్లూ బ్యాండ్: దేశవ్యాప్తంగా ఏకరూపత. ▲ ట్రాకింగ్‌కు అనుకూలం: నేర విచారణలో భాగంగా వాహన నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేయడం ద్వారా పోలీసులకు పూర్తి సమాచారం అందుతుంది.

AGRI BUSINESS

FOR SALE

Dealers For Selling GSM Motor Switch Very useful for Farmers. Call: 93462 05866.

BUSINESS SERVICES

బంగారం బ్యాంకుల్లో, ముత్తూట్, మనప్పురం ఏ ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. స్పాట్‌క్యాష్ ✆ 9849138626.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్. స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. సిబిల్ అవసరంలేదు. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, ✆ 93969 99669.

బ్యాంక్/ప్రైవేట్ తనఖాలో ఉన్న ఇళ్ల స్థలాలు, పొలాలు ఫ్యాక్టరీలు, స్థిరాస్తులపై అతి తక్కువ వడ్డీకి వెంటనే లోన్స్ కలవు. ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ కలవు. ★ నో బ్రోకర్స్, నో సిబిల్ ★ M.S.R. గ్రూప్, వైజాగ్ ✆91213 14141.

TO LET

COMMERCIAL

రాజమండ్రి దానవాయిపేటలో 1st ఫ్లోర్ నందు 1600 Sft.తో ఇన్సూరెన్స్, బ్యాంక్స్, డెంటల్‌కి అనుకూలమైనది పార్కింగ్‌తో అద్దెకు. Contact Cell: 83673 36739.

EENADU eClassifieds

JOBS

WANTED male counselors and admission dept staff qualification any Degree, Age limit: 25 to 45 years having experience in Educational organisations will be preferable, salary upto: 18000/- working location: Master minds college. Rajahmundry. Contact: 9248733370.

WANTED Chief Managers, Good Salaries/ Incentives/ Marketing/ Networking/ Retired/ Age above 30 yrs. Cont. Cell: 98494 21277.

WANTED Field Supervisors for Office in Kakinada. Qualification: Any Degree. Contact Cell: 94 94 65 65 19.

హైదరాబాద్‌లో ఇంటిపని కోసం ఫ్యామిలీ (భర్త+భార్య) కావలెను. ఉచిత వసతి, మంచి జీతం ఇవ్వబడును. ✆ 83286 09240, 94400 87074.

రాజమండ్రి ప్రముఖ రెడీమేడ్ గార్మెంట్ షోరూమ్‌లో పండుగ సీజన్ కొరకు పనిచేయుటకు సేల్స్ స్టాఫ్ (పు॥ రూ.500/-, స్త్రీ రూ.300/400) కావలెను. ✆ 90523 81026

కాకినాడజిల్లాలో MNC లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకు, న్యూ ఏజెంట్స్ రిక్రూట్‌మెంట్ చేయడానికి 2 సం॥ మార్కెటింగ్ అనుభవం కలిగిన ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ (M/F) (ఫుల్/పార్ట్ టైం), టెలీకాలర్(F)-1 ఫుల్ టైం కావలెను. 9515238261

రాజు న్యూరో హాస్పిటల్, రాజమండ్రి నందు పనిచేయుటకు హాస్పిటల్ సూపర్‌వైజింగ్‌లో అనుభవం కలిగిన ★ సూపర్‌వైజర్లు డే షిఫ్ట్ మరియు నైట్ షిఫ్ట్‌లోకి కావలెను. ✆ 9885396111

రాజమండ్రిలో తమిళనాడు కాంచీపురం పట్టు కేంద్రంలో ఉద్యోగ అవకాశం. మహిళలకు మాత్రమే, జీతం: 8 to 10 వేలు, అర్హత: ఇంటర్, ఏదైనా డిగ్రీ. ✆ 93613 98511.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 6-95 పై॥

అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

కష్టపడి కొలువు సాధించి.. అంతలోనే విషాదం

▲ రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి దుర్మరణం

గోకవరం, మారేడుమిల్లి, న్యూస్‌టుడే: కష్టపడి డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా కొలువు సాధించారు. కుటుంబానికి దూరంగా ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ సెలవు కావడంతో కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు స్వగ్రామం బయలుదేరారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. వివరాలివీ. . ఏలూరు రాణినగర్‌కు చెందిన రెడ్డి రాజేష్ (38) ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా కొలువు సాధించారు. మారేడుమిల్లి గ్రామం సోమిరెడ్డిపల్లి ఏపీఆర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా అక్టోబరులో విధుల్లో చేరారు. ఉద్యోగరీత్యా మారేడుమిల్లిలోనే ఉంటున్నారు. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఏలూరులో నివాసం ఉంటున్నారు. కుటుంబాన్ని ఇక్కడకు తరలించేందుకు ఇంటికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిస్మస్ సెలవుకు తోడు ఆదివారం వరకు సెలవు పెట్టి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై స్వగ్రామం బయలుదేరారు. గోకవరం దాటిన తరువాత బావాజీపేట సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. రోడ్డుపై పడి తలకు గాయమవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గడ్డితో వెళ్లే ట్రాక్టర్‌ను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై పవన్‌కుమార్ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రెడ్డి రాజేష్ (పాత చిత్రం)

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	17,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	27,000
గటగట	25,000
కొత్తకాయ: గండేరా	26,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	14,000-15,000
కొత్త (పచ్చి) కాయ	13,000-14,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	135-00
రిటైల్ లైవ్	162-00
డ్రెస్డ్	235-00
స్కిన్‌లెస్	267-00

92.7 FM Rajamahendravaram

ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact

9000180626, 9989993175

దారికాచిన మృత్యువు

ఆగిన కారును ఢీకొని ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల మృతి

రంపచోడవరం, రాజోలు, కాట్రేనికోన: రంపచోడవరం మండలం ఐ.పోలవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు మృతి చెందారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రుకు చెందిన విద్యాసాగర్(38), పిఠాపురం మండలం చాకలిపాలేనికి చెందిన గెడ్డం సందీప్(34) చింతూరు మండలంలో పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్నారు. గురువారం క్రిస్మస్ సెలవు కావడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు బుధవారం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. పాలకాలువ దాటిన తర్వాత ఆగి ఉన్న కారును ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికీ కాళ్లు, చేతులు విరిగిపోవడంతోపాటు తలకు గాయాలయ్యాయి. రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సందీప్ అక్కడే మృతిచెందారు. విద్యాసాగర్‌ను రాజమహేంద్రవరం తరలిస్తుండగా గోకవరం సమీపంలో మృతిచెందారు.

ప్రమాద స్థలం వద్ద కారు

మూడు నెలల క్రితం ఉద్యోగోన్నతి..

సందీప్ రాజోలు మండలం బి.సావరం పంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. మూడు నెలల క్రితం ఉద్యోగోన్నతిపై చింతూరు మండలం వెళ్లారు. తండ్రి చనిపోవడంతో అన్నీ తానై కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తల్లి ఉపాధి రీత్యా ఇతర దేశంలో ఉంటూ ఇటీవలే స్వగ్రామం వచ్చారు. ఇతని మృతితో చాకలిపాలెం, బి.సావరంలో విషాదఛాయలు అలముకున్నాయి.

విద్యాసాగర్ గెడ్డం సందీప్ (పాత చిత్రాలు)

ఇటీవలే కుమారుడి జననం

పల్లంకుర్రులోని చీకురుమెల్లివారిపేటకు చెందిన పి.విద్యాసాగర్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మహాలక్ష్మి, శ్రీరాములు దంపతుల నలుగురు కుమారుల్లో విద్యాసాగర్ చివరివాడు. 2019లో సచివాలయ గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిగా మండలంలోని కుండలేశ్వరంలో విధుల్లో చేరాడు. ఏడాది క్రితం ఉద్యోగోన్నతిపై చింతూరు మండలం సీతనపల్లి పంచాయతీ కార్యదర్శిగా వెళ్లాడు. భార్య మహిళా పోలీసుగా పని చేస్తున్నారు.

(c) eenadu

రాజమహేంద్రవరం

మానవాళిని సన్మార్గంలో నడిపించేవే వేదాలు

బిక్కవోలు, న్యూస్‌టుడే: రుషులు, గురువులు, ప్రవచించిన భగవద్గీత ఉపనిషత్తులు, వేదాలు, ఇతిహాసాలు మనిషిని సన్మార్గంలో నడిపిస్తాయని, ఇవి ప్రపంచానికి మార్గదర్శిగా ఉన్నాయని ఆధ్మాత్మిక గురువు వివేకానంద అన్నారు. బలభద్రపురంలో నిర్వహిస్తున్న ట్రూత్ వివేకామృతం ఐదో రోజు కార్యక్రమంలో ఆయన శిష్యులకు వివరిస్తూ ప్రణవోపాశన మనందరికీ నిత్యకృత్యం కావాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటిపై ఓంకార పతాకాన్ని ఎగురవేసి మన సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. మనమంతా సోదర సోదరీమణులమని, సనాతన సంప్రదాయం భారతదేశ హృదయమని ఆయన పేర్కొన్నారు.

అక్రమ నిర్మాణాలపై చర్యలు

రాజమహేంద్రవరం నగపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలో నిర్మిస్తున్న భవనాలు, వాటి ప్లానింగ్‌కు మధ్య వ్యత్యాసం ఉంటే చర్యలు తప్పవని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఆయన బుధవారం గాంధీనగర్-4, గాదాలమ్మనగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు సంబంధించి ప్లాన్‌లు తనిఖీ చేశారు. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. డిప్యూటీ సిటీ ప్లానరు నాయుడు, ప్రణాళికా విభాగం అధికారులు ఆయన వెంట ఉన్నారు.

వివరాలు తెలుసుకుంటున్న కమిషనర్ రాహుల్ మీనా

ఉత్తమ సేవలకు పురస్కారం

టీనగర్, న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ దిల్లీరావు, డైరెక్టర్ గోవిందరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.

అవార్డు అందుకొంటున్న అనంతరావు

మధుర గాయకుడు మహమ్మద్ రఫీ

రాజమహేంద్రవరం సాంస్కృతికం: మధుర గాయకుడు మహమ్మద్ రఫీ ఆలపించిన గీతాలను పాడుతూ తాను గాయకుడిగా పేరు తెచ్చుకున్నానని శ్రీపాద జితమోహన్ మిత్రా అన్నారు. బుధవారం సాయంత్రం గోకవరం బస్టాండ్ సమీపంలో మిత్రా కళావేదికపై మహమ్మద్ రఫీ 101వ జయంతి వేడుక నిర్వహించారు. అద్భుతమైన గానంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల గుండెల్లో రఫీ చిరస్థాయిగా మిగిలారని కొనియాడారు. రఫీ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. జల్లి శివప్రసాద్, వి.జగపతి, బి.సీతారామారావు, ముద్రగడ ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.

చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న జిత్‌మోహన్ తదితరులు

రైతు బేజార్లు

రెండున్నర దశాబ్దాలు అవుతున్నా కనీస సౌకర్యాలు దూరం

న్యూస్‌టుడే, దేవీచౌక్

రాజమహేంద్రవరం నగరంలో రైతు బజార్లు ఏర్పాటు చేసి రెండున్న దశాబ్దాలు కావస్తున్నా.. కొన్ని కనీస సౌకర్యాలకూ నోచుకోలేదు. తాగనీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక రైతులు, వినియోగదారులు ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నింటిలో ఆర్వో ప్లాంట్లున్నా చాలాకాలం నుంచి వినియోగం లేవు. నిత్యం రద్దీగా ఉండే గణేష్‌చౌక్ రైతుబజారులో మరుగుదొడ్లు, తాగునీటి ఇబ్బందులు వేధిస్తున్నాయి. 1999 జనవరిలో ఏర్పాటు చేసిన ఈ రైతు బజారుకు నిత్యం 3,500 నుంచి నాలుగు వేల మంది వినియోగదారులు వస్తూంటారు. ఆదివారాల్లో మరో 500 మంది వరకు ఎక్కువగా వస్తుంటారు. వీరితో పాటు రైతుబజారులో రైతులు, డ్వాక్రా సభ్యులు, ఇతర దుకాణదారులు కలిపి మరో 53 మంది వరకు ఉన్నారు. మూత్రశాల, మరుగుదొడ్లు లేకపోవడంతో వీరంతా బయటకు వెళ్లాల్సి వస్తోంది. మూడు నెలల క్రితం రైతుబజారుకు మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎస్టేట్ అధికారి అధికారులకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు వీఎల్ పురం, మార్కెట్ యార్డులో కూడా టాయిలెట్ల సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను కోరారు. స్థలాభావం కారణంగానే గణేష్‌చౌక్ రైతుబజారులో టాయిలెట్, ఆర్వోప్లాంట్ సౌకర్యం కల్పించలేదని అధికారులు పేర్కొంటున్నారు. అందుకే రైతుబజారు వెనుకభాగంలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా కనీసం రెండు టాయిలెట్లు నిర్మించాలని కోరుతున్నారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రైతుబజార్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

నగరంలోని గణేష్‌చౌక్ రైతుబజారు

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి రాజమహేంద్రవరంలోని గాంధీపురానికి చెందిన ఇవటూరి పవన్‌కుమార్, ఫణికుమారి దంపతులు రూ.50,050 విరాళాన్ని బుధవారం అందజేశారు. వీరికి స్వామివారి చిత్రపటం అందజేసి దేవస్థానం పర్యవేక్షకుడు పులపర్తి రాంబాబు అభినందించారు.

ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే..

గోపాలపురం: ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని, అందుకు రసాయన రహిత పంటల ఉత్పత్తులనే వినియోగించాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ టి.తాతారావు అన్నారు. వాదాలకుంటలో రైతు గడా జోగేంద్రప్రసాద్ వ్యవసాయ క్షేత్రాన్ని దేవరపల్లి, గోపాలపురం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది బుధవారం సందర్శించారు. వరి, చెరకు, మిరప, ఆకుకూరలు, కూరగాయల సాగును పరిశీలించారు. సేంద్రియ పద్ధతిలో బెల్లం తయారీ కేంద్రాన్ని జిల్లా అధికారులు, రైతులు, రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎం.వాసుదేవరావు ప్రారంభించారు. రసాయన ఎరువు వినియోగించకుండా పండించిన చెరకుతో సేంద్రియ బెల్లం తయారీ విధానాన్ని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడ 20 సెంట్ల భూమిలో తీగజాతి కూరగాయాలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను ఏటీఎం పద్ధతిలో వేశారు. ఈ విధానంలో ఏడాది పొడవునా ఆదాయం రాబట్టడంపై రైతులకు అవగాహన కల్పించారు. అదనపు డీపీఎం వల్లీ, రైతులు ఉండవల్లి సుభాష్ చంద్రబోస్, రాంబాబు, రామకృష్ణ, శ్రీరామ్, సేంద్రియ వ్యవసాయ సిబ్బంది, సచివాలయ వ్యవసాయ సహాయకులు, సేంద్రియ వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

మెజీషియన్ల సమస్యలపై పుస్తకం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరానికి చెందిన ఎస్.మనోహర రావు(స్టిక్ మనోహర్) ఆంగ్లంలో రచించిన 'ప్రోబ్లమ్స్ ఆఫ్ మెజిషియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎ సోషియోలాజికల్ స్టడీ' పుస్తకాన్ని పి.సి.సర్కార్ జూనియర్ (జాదూగర్ ప్రదీప్‌చంద్ర సర్కార్) కోల్‌కతాలో మంగళవారం ఆవిష్కరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మెజీషియన్ల జీవితాలను సంపూర్ణంగా అధ్యయనం చేయడంతోపాటు వారి సమస్యలపై పరిశోధన చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో విశాఖపట్నానికి చెందిన మెజీషియన్లు కె.విజయ్ కుమార్, జి.అనురాగ్, కాకినాడకు చెందిన మెజీషియన్లు ఎస్.సతీష్, ఇ.ఉదయ్ పాల్గొన్నారని మనోహరరావు తెలిపారు.

మనోహరరావు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన జూనియర్ పి.సి.సర్కార్

వృద్ధులకు అవసరమైన సేవలందించాలి

రాజమహేంద్రవరం సాంస్కృతికం: వృద్ధులకు సేవలందిస్తూ సంస్థానికి మంచి పేరు తీసుకురావాలని గౌతమీ జీవకారుణ్య సంఘం నూతన పాలక మండలి సభ్యులకు రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని గౌతమీ జీవకారుణ్య సంఘం అధీనంలోని గోదావరి గట్టున ఉన్న సత్రం పునర్నిర్మాణం, వంటగది నిర్మాణానికి రూ.2.80 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో ఛైర్మన్ వర్రే శ్రీనివాసరావు, డైరెక్టర్లు జోగినాయుడు, కందికొండ అనంత్, పాలిక సతీష్, కడియాల శ్రీలత, పోలాకి శ్రీదేవి, మన్నే రాజు, బొమ్మదేవర శ్యామల, ముమ్మిడి భాగ్యలక్ష్మి, సంజీవరావు, ఈవో తారకేశ్వరరావు బుధవారం సాయంత్రం తిలక్‌రోడ్డులోని కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి జీవకారుణ్య సంఘం ఛైర్మన్ శ్రీనివాసరావు తదితరులు

క్విజ్ పోటీలతో విషయ పరిజ్ఞానం పెంపు

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పోటీలు

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో వీరభద్రపురంలోని మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ఉన్నత పాఠశాలలో బుధవారం క్విజ్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఎ.సూరిబాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంపొందించేందుకు క్విజ్ పోటీలు దోహదపడతాయన్నారు. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకునేందుకు నిరంతరం సాధన చేయాలన్నారు. ఈ పోటీల్లో సీహెచ్.పునీత్ (8వ తరగతి), పి.యామిని (9వ తరగతి), వి.కార్తీక్ (8వ తరగతి) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వీరికి 'ఈనాడు' సమకూర్చిన బహుమతులను హెచ్ఎం సూరిబాబు అందించారు.

విజేతలతో టౌన్ మున్సిపల్ స్కూలు యాజమాన్యం

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ఏఎల్ఎన్ బ్లూసమ్స్ స్కూల్లో..

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో బొమ్మూరులోని ఏఎల్ఎన్ బ్లూసమ్స్ స్కూల్లో బుధవారం క్విజ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో డి.స్రుజన (8వ తరగతి), సీహెచ్.మానిత్ర (9వ తరగతి), కె.మహేందర్ (7వ తరగతి) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వీరికి 'ఈనాడు' సమకూర్చిన బహుమతులను ప్రిన్సిపల్ ఎ.రష్మిత, డైరెక్టర్ ఏఎస్ రవీంద్ర అందించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా జి.వరలక్ష్మి, బి.జాబిలి వ్యవహరించారు.

విజేతలతో ఏఎల్ఎన్ బ్లూసమ్స్ స్కూలు యాజమాన్యం

సమాధానాలు రాస్తున్న విద్యార్థులు

బహిరంగ వేలం

తేది: 26-12-2025 (శుక్రవారం)

Veh. No.	Vehicle Description	Year
AP39UV1212	AL 3525 BS6 FBT-T	2024
AP16TF9127	AL 3118 IL FBT	2017
AP39VF1141	MARUTI ERTIGA-P	2016

వేలం జరుగు ప్రదేశం

శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా Ltd., NH-16, భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా, రాజానగరం, రాజమండ్రి, E.G.Dt.

Vizag Auction తేది: 27-12-2025 (శనివారం)

AP39VD5855	AL 3525 BS6 FBT-T	2023

వేలం జరుగు ప్రదేశం

శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా Ltd., 1-438, NHAI దగ్గర, ... - 530052

శ్రీరామ్ ఫైనాన్స్ Ltd.,
D.No. 54-9-6, A.V.అప్పారావు రోడ్, రాజమండ్రి
0883-2465086, 98499 81384

సెటిల్‌మెంట్ దస్తావేజు పోయినది

నా క్లయింట్ మెరపల రోసవేణి, W/o మెరపల (లేటు) నారాయణరావు అపెక్స్ విల్లా ద్వారకామాయి అపెక్స్ ఈస్ట్ సిటీ, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం ఇచ్చిన సంజాయిషీపై యావన్మందికీ తెలియజేయునది. నా క్లయింట్ యొక్క రిజిస్టర్డ్ ఒరిజినల్ సెటిల్‌మెంట్ దస్తావేజు నెం.985/2024 Dt.30-1-2024 తుని SRO No 26-2B లోని నెంబర్లు గల దస్తావేజు ది.6-12-2025వ తేదీన నా క్లయింట్ బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్లుచుండగా ప్రకాష్‌నగర్ రౌండ్ పార్క్ వద్ద పడిపోయినది. ఎంత వెతికిననూ కనిపించలేదు. కనుక ఎవరికైనా దొరికిన యడల ఈ క్రింది అడ్రస్‌కి తెలియపర్చవలసిందిగా కోరుచున్నాను.

శ్రీనివాస్ నూకల, అడ్వకేట్
D.No. 2-40-157, రైల్వేస్టేషన్ దగ్గర
ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి
Cell: 93900 44200

రోడ్డెక్కుతున్న మురుగు..

నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రెయిన్లు పూడుకుపోవడం, చెత్తతో నిండిపోవడంతో మురుగు పారుదలకు ఆటంకాలు ఎదురై రోడ్డెక్కుతోంది. దీంతో అటుగా రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. పారిశుద్ధ్య కార్మికులు పనులు చేపడుతున్నప్పటికీ కొందరు నగరవాసులు కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ఖాళీ కొబ్బరి బొండాలు తదితరాలను కాలువల్లో పడేస్తుండడంతో సమస్య ఎదురువుతోంది. పురపాలిక అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఏవిఏ రోడ్డు

అసలే ఇరుకు.. ఆపై వ్యర్థాలు

స్థానిక మెయిన్‌రోడ్డులోని సీతమ్మసందులో రోడ్డు పక్కన భవన నిర్మాణ వ్యర్థాలను గుట్టగా వేసి వారం రోజులుగా అలాగే వదిలేశారు. అసలే ఇరుకు.. ఆపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ఈ మార్గంలో వ్యర్థాల గుట్ట వల్ల రాకపోకలకు వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి రోడ్లలో వ్యర్థాలు వేసి వదిలేసిన వారిపై చర్యలు తీసుకుని, వాటిని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేయాలని పలువురు వాహనచోదకులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

పెట్టెలు పోయి.. తీగలు మిగిలాయి

స్థానిక కోరుకొండ రోడ్డులోని బ్రదరన్ చర్చి సమీపంలో ప్రధాన రహదారిపై డివైడర్ మధ్యలో వీధి దీపాల స్తంభాలకు ఏర్పాటు చేసిన ఫ్యూజ్‌లు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. రామకృష్ణ మఠం నుంచి క్వారీ సెంటర్ వరకు ఫ్యూజ్ పెట్టెల్లో కొన్నింటికి తలుపులు లేకపోగా కొన్ని చోట్ల పెట్టెలు కూడా లేకుండా విద్యుత్తు తీగలు వేలాడుతున్నాయి. ఎవరైనా తాకితే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే పెట్టెలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, దేవీచౌక్

పలకలు తొలగి ప్రమాదకరంగా..

నగరంలోని కంబాలచెరువు జంక్షన్ నుంచి క్వారీ మార్కెట్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో రామకృష్ణ మఠం ఎదురుగా కల్వర్టుపై పలక పక్కకు తొలగి ప్రమాదం పొంచి ఉంది. రాత్రి వేళల్లో వాహనదారులు సమీపంలోకి వచ్చేవరకు గమనించ లేకపోతున్నారు. ఇటీవల ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు మలుపులో అదుపుతప్పి పడిపోబోయారని, అధికారులు స్పందించి పలకలను సరి చేయాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, కోటగుమ్మం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము - దేవదాయ ధర్మదాయ శాఖ

"ఇ" ప్రొక్యూర్‌మెంట్ టెండరు ప్రకటన

తూర్పుగోదావరి జిల్లాలోని, రాజమహేంద్రవరం టౌన్ మరియు మండలంలో యున్న శ్రీ నాళం వారి సత్రంవారు ఈ క్రింది టెండర్ పిలవబడుచున్నది.

1	Providing Repairs to Choultry Building Slab	టెండర్ NIT No. A1/538563/2025	₹.4.00 Lakhs

బిడ్ డాక్యుమెంట్ తేది. 24.12.2025 సాయంత్రం గం.04:00 నుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును. టెండరు దాఖలు చేయుటకు ఆఖరి తేది. 08.01.2026 సాయంత్రం గం.4:05 వరకు, మిగిలిన వివరముల కొరకు https://tender.apeprocurement.gov.inలో చూడవచ్చును.

సం/- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
శ్రీ నాళం వారి సత్రంవారు, ఫోన్ నెం: 94910 91105

'భరత్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి'

ఏవిఏ రోడ్డు, న్యూస్‌టుడే: మాజీ ఎంపీ భరత్‌రామ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, జగన్ మెప్పు కోసం తెదేపా ప్రజాప్రతినిధులపై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని పార్టీ నగర మహిళ నాయకులు హెచ్చరించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉందని, నిత్యం ప్రజల్లో ఉంటూ కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటున్నారని, భవాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్నారన్నారు. అయిదేళ్లలో ఎంపీగా భరత్ చేసిన అభివృద్ధి కంటే 18 నెలల్లో ఆదిరెడ్డి వాసు చేసింది ఎంతో ఎక్కువన్నారు. వైకాపా పాలనలో బ్లేడ్, గంజాయి, రౌడీ బ్యాచ్‌లు చెలరేగిపోయేవన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమావేశంలో చండీప్రియ, పార్వతి, నాగమణి, సయ్యద్ అఫ్సరి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా మహిళా నేతలు

ప్రభువు జననం.. శాంతి సందేశం

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: క్రిస్మస్ సందర్భంగా రాజమహేంద్రవరంలోని క్రీస్తు ప్రార్థనామందిరాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు వివిధ వర్ణాల క్రిస్మస్ చెట్లు, ఆకర్షించే నక్షత్రాలు, పశువుల పాకలో క్రీస్తు జననం, మరియ, దేవదూతల వేషధారణలు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. సెయింట్ పీటర్స్, రోమన్ కేథలిక్ చర్చి, సెయింటు పాల్స్, హోలీ ట్రినిటీ చర్చి, చర్చిపేట నెల్సన్ మెమోరియల్ చర్చి తదితర ఆలయాల్లో ప్రార్థనలు జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు జననం సమయంలో జరిగిన సంఘటనను చిన్నారులు నాటిక రూపంలో ప్రదర్శించారు. క్రైస్తువులు ఆలయాల్లో కలుసుకొని క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. గురువారం క్రిస్మస్‌ను పురస్కరించుకొని వేడుకలు జరగనున్నాయి. ఇందుకు చర్చిల వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

వైజంక్షన్ వద్ద విద్యుత్తు వెలుగుల్లో చర్చి

ముందస్తు వేడుకలు

వి.ఎల్.పురం : స్థానిక తాడితోట జంక్షన్ వద్ద ఉన్న సంహిత డిగ్రీ కళాశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను ప్రిన్సిపల్ తోట రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలిత కేకు కోసి విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల ఏవో జి.బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపల్స్ డి.వి.వి.సతీష్, కె.వి.రాజేష్, కల్చరల్ హెడ్ వల్లి సురేష్, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంహిత డిగ్రీ కళాశాలలో కేకు కోస్తూ..

హోలీ ట్రినిటీ చర్చి

మా కస్టమర్ దేవుళ్ళకు, శ్రేయోభిలాషులకు
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు
RUDA, RERA అప్రూవల్‌తో
గృహప్రవేశమునకు సిద్ధముగా ఉన్న
ఇండివిడ్యువల్‌హౌస్‌లు, విల్లాలు మరియు
వెంటనే ఇల్లు కట్టుకొనుటకు అనువైన స్థలములు,
కమర్షియల్ స్థలములు అమ్మకం.
మా ప్రాజెక్ట్స్ అన్నీ Fast Growing
ఏరియాలలో ఉండడం వలన
మీ ఇన్వెస్ట్‌మెంట్ త్వరగా రెట్టింపు అవుతుంది.
సైట్ విజిట్‌కై సంప్రదించండి.
సుంకర గౌతమ్‌కుమార్
Cell: 98850 72992
SREE GIRIDHARI INFRASTRUCTURE
గన్ని కృష్ణగారి పెట్రోల్ బంక్ ప్రక్కన, Axis Bank బిల్డింగ్ పైన,
కంబాలచెరువు, రాజమహేంద్రవరం, 0883-2449988

పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేత

నిడదవోలు: జిల్లా కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శాఖ, కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ ప్రివిలేజ్డ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పేద కాపు విద్యార్థులు 270 మందికి రూ.13.85 లక్షల ఉపకార వేతనాలు అందించినట్లు తులసి రామచంద్రప్రభు, సంఘం జిల్లా అధ్యక్షుడు ఇంటి నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. రంగా సుబ్బారావు, సత్యవతి కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపకార వేతనాలు అందించామన్నారు. ఈ మొత్తంలో రామచంద్రప్రభు రూ.6.50 లక్షలు, నిడదవోలు కాపు కల్యాణ మండపం తరపున అధ్యక్షుడు గంటా సత్యనారాయణ, హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావులు రూ.లక్ష చొప్పున, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం రూ.50 వేలు, కత్వ వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లా నారాయణరావు, ఓలేటి కనకదుర్గ, నిడదవోలుకు చెందిన పాటే అయ్యప్ప, హైదరాబాద్ ఎస్‌వీఎస్ డెవలపర్స్, కొంతమూరు ఈఎస్‌ఆర్ డెవలపర్స్, కాప్రాక్స్ వారు రూ.25 వేల చొప్పున నగదు అందించారు. సంఘ ప్రధానకార్యదర్శి ఘూంజిగం అర్జునుడు, కోశాధికారి సీహెచ్ బాలాజీ, కత్వా నాయకులు చిక్కాల సతీష్, ఆరేటి అప్పారావు, మాతిరెడ్డి విష్ణు, రుద్ర తాతారావు, గంధం గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వేదికపై సంఘాల ప్రతినిధులు, నాయకులు

సాహితీ సేవలు కొనసాగించాలి

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : చిలకమర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ల రఘునాథ్ కన్నడ నేలపైనా సాహితీ సేద్యం కొనసాగించాలని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. విశ్రాంత పండితుడు, సాహితీవేత్త రఘునాథ్ 75 వసంతాలు నిండిన సందర్భంగా బెంగళూర్‌లోని ఆయన కుమారుడి వద్దకు వెళ్తున్న సందర్భంగా బుధవారం సాయంత్రం ఆయన మిత్రబృందం గౌతమీ గ్రంథాలయంలో ఆత్మీయ సత్కారం చేశారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి, మేడిశెట్టి తిరుమల కుమార్ తదితరులు మాట్లాడారు. ఆంధ్రకేసరి యువజన సమితి, మధునాపంతుల ట్రస్ట్, భారతీయ సాహిత్య పరిషత్ తదితర సంస్థలకు రఘునాథ్ అందించిన సాహితీ సేవలను కొనియాడారు. అరిపిరాల నారాయణరావు, అశోక్ కుమార్‌జైన్, జమ్మి రామారావు తదితరులు పాల్గొన్నారు.

రఘునాథ్ దంపతులను సత్కరించిన మంత్రి దుర్గేష్ తదితరులు

మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు
గత 86 సంవత్సరములుగా నడుపబడుతున్న సంస్థ
JRB
బ్యాంకర్స్ & జ్యూయలర్స్
స్థాపితం 1940
జెట్టి రాంబాబు రాజమండ్రి
వెండి, బంగారు నగల వ్యాపారం
★ మీ ఆర్డర్‌పై వస్తువులను సకాలంలో తయారు చేయించి ఇవ్వబడును.
★ BIS హాల్‌మార్క్‌డ్ 91.6 జ్యూయలరీ
LIFE TIME WARRANTY · LIFE TIME EXCHANGE · LIFE TIME BUYBACK

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం • అనపర్తి

ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి రూ.5.72 కోట్లు

రాజానగరం: రాజానగరం నియోజకవర్గంలో 12 ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. రూ.5.72 కోట్లు మంజూరుచేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉత్తర్వులు జారీచేశారని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. లాలాచెరువు హౌసింగ్‌బోర్డుకాలనీ, పరిజల్లిపేట, బూరుగుపూడి, కాటవరం, మునికూడలి, రఘుదేవపురం, కూనవరం, మిర్తిపాడులలో గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, రాజానగరం, కోటికేశవరం, బొబ్బిల్లిలంకలో బ్లాక్ ప్రజా ఆరోగ్య యూనిట్లు అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.

ఘనంగా తెప్పోత్సవం

బిక్కవోలు : స్వామివారి రథోత్సవం అనంతరం మంగళవారం తెప్పోత్సవం నిర్వహించారు. పుష్కరిణిలో హంసవాహనంలో స్వామిని, అమ్మవార్లను ఉంచి తెప్పోత్సవం చేశారు. తిలకించేందుకు భక్తులు విచ్చేశారు. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధికోసం ప్రత్యేకోత్సవం, సంవత్సరోత్సవాలను పండితులు నిర్వహించారు.

స్వామివారి తెప్పోత్సవం

నియోజకవర్గ సమస్యలపై మంత్రికి వినతి

రాజానగరం : జిల్లా తెదేపా అధ్యక్షుడు బీవీఆర్ చౌదరి జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడును బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పురుషోత్తపట్నం రైతుల సమస్యలు, జలవనరులు, సాగునీటి సదుపాయాలు, డ్రెయినేజీ వ్యవస్థ, వరద నివారణా చర్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారని బీవీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా తెదేపా అధ్యక్షుడిగా నియమితులైన ఆయనకు మంత్రి అభినందనలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం, అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా బొడ్డు హామీ ఇచ్చారు.

మంత్రి నిమ్మలతో మాట్లాడుతున్న బీవీఆర్ చౌదరి

వసతుల కల్పనలో ఫౌండేషన్ కృషి భేష్: ఎమ్మెల్యే

గోకవరం : విద్యాలయాలలో మౌలిక వసతుల కృషికి ఇండియ నెట్‌వర్క్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫౌండేషన్ నిధులతో ప్రహరీ నిర్మిస్తున్నారు. ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ కె.బాలకృష్ణరావుతో కలిసి బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే గోడ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కళాశాలకు వెనకవైపు ఫెన్సింగ్‌కు బదులు ప్రహరీ నిర్మాణానికి చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. మారుమూల ప్రాంతాల్లో ప్రణాళికబద్ధంగా ఫౌండేషన్ అధ్యక్షుడు కేవీ రావు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ కె.బాలకృష్ణరావు మాట్లాడుతూ.. రూ.25లక్షలు అంచనాతో సుమారు 849 అడుగుల మేర అడుగు అడుగు ఎత్తుతో పటిష్ఠంగా గోడను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపల్ సుధాకర్, పార్టీ నాయకులు ఆడపా భరత్ బాబు, ఉంగరాల రామ్, పిల్లా చంటిబాబు, దాసరి తమ్మనదొర పాల్గొన్నారు.

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే నెహ్రూ

మానవాళిని సన్మార్గంలో నడిపించేవే వేదాలు

బిక్కవోలు,న్యూస్‌టుడే: రుషులు, గురువులు, ప్రవచించిన భగవద్గీత ఉపనిషత్తులు, వేదాలు, ఇతిహాసాలు మానవాళిని సన్మార్గంలో నడిపిస్తాయని, ఇవి ప్రపంచానికి మార్గదర్శిగా ఉన్నాయని ఆధ్యాత్మిక గురువు వివేకానంద అన్నారు. బలభద్రపురంలో నిర్వహిస్తున్న ట్రూత్ వివేకామృతం ఐదో రోజు కార్యక్రమంలో ఆయన శిష్యులకు వివరిస్తూ ప్రణవోపాశన మనందరికీ నిత్యకృత్యం కావాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటిపై ఓంకార పతాకాన్ని ఎగురవేసి మన సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. మనమంతా సోదర సోదరీమణులమని, సనాతన సంప్రదాయం భారతదేశ హృదయమని ఆయన పేర్కొన్నారు.

ప్రసంగిస్తున్న వివేకానంద

కాబోయే అమ్మకు కొండంత అండ

మూడు నియోజకవర్గాల్లో చురుగ్గా కిల్కారి సేవలు

రాజానగరం, కోరుకొండ, న్యూస్‌టుడే: మాతా శిశు మరణాల రేటు తగ్గించడం, ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంగా కేంద్ర ప్రభుతం కిల్కారి (చిన్నారి చిరునవ్వు) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియ రాజానగరం, అనపర్తి, రాజమహేంద్రవరం గ్రామీణం నియోజకవర్గాల్లో చురుగ్గా సాగుతోంది. ఇందులో గర్భిణులు, బాలింతలకు చరవాణి ద్వారా ఆరోగ్య సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పథకాలకు సంబంధించిన వివరాలు మాతృభాషలో వాయిస్ సందేశం ద్వారా వినిపిస్తారు. వీటిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక బృందాలు స్థానిక వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులతో కలసి గ్రామాల్లో ఇంటింటా పర్యటిస్తున్నాయి.

ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు..

పీహెచ్‌సీ	గర్భిణులు	బాలింతలు
కోరుకొండ	985	881
కోటికేశ్వరం	205	199
రాజానగరం	724	634
పాలచర్ల	406	381
దోసకాయలపల్లి	289	258
రామవరం	433	333
బిక్కవోలు	335	273
కుతుకులూరు	250	228
కొంకుదురు	296	271
రంగంపేట	655	596
ధవళేశ్వరం	2,378	2,092

సేవలు పొందాలంటే..

జాతీయ ఆరోగ్య మిషన్ అనుసంధానంతో కిల్కారీ సేవలు ఉచితంగా లభిస్తాయి. గర్భిణులు, బాలింతల చరవాణిలో కిల్కారి పేరుతో 911600403660 నంబరును సేవ్ చేసుకోవాలి. ఏడాది పాటు నెలకోసారి వారు ఎంచుకున్న భాషలో వాయిస్ సందేశం వస్తుంది. గర్భధారణ దశ నుంచి బిడ్డకు ఏడాది వయసు వచ్చే వరకు ఆరోగ్య సలహాలు అందిస్తారు. ● నమోదు చేసుకున్న నంబరు నుంచి 14423కు ఫోన్ చేసి ఈ సేవలు పొందవచ్చు. కిల్కారీ-2 ఫోన్‌కాల్‌ను ఏదైనా కారణంతో స్వీకరించలేకపోతే మరోసారి ఫోన్‌చేసి పొందవచ్చు.

అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారి రాంభాస్కర్

ఇవీ ఉపయోగాలు

● గర్భిణిగా మొదటి నెల నుంచి, బిడ్డ పుట్టిన తర్వాత ఏడాది వరకు అనేక రకాలుగా వైద్య సేవలు అవసరం అవుతాయి. వాటిని ఇంటి వద్దే పొందచ్చు. ● వారానికి ఒకసారి చొప్పున 72 వారాలు సమాచారం ఇస్తారు. ● దాంతో ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయొచ్చు. సందేహాలు ఉంటే గ్రామాల్లోని ఏఎన్ఎం, ఆశాకార్యకర్తల ద్వారా పొందవచ్చు. ● సమస్యలు ముందే గుర్తించి, పరిష్కారం పొందచ్చు.

సద్వినియోగం చేసుకోవాలి..

రాజానగరం, అనపర్తి, రాజమహేంద్రవరం గ్రామీణం నియోజకవర్గాల్లో 12 పీహెచ్‌సీలు, 3 యూపీహెచ్‌సీలు ఉన్నాయి. డా.అనిత పేరుతో వాయిస్ సందేశాలు వస్తాయి. అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలి. - శ్రీవల్లి, డీపీఎంవో

ఏబీవీపీ కోకన్వీనర్‌గా జగదీష్

ఏబీవీపీ కోకన్వీనర్‌గా జగదీష్

రాజానగరం: ఏబీవీపీ సోషల్ మీడియా కోకన్వీనర్‌గా రాజానగరం మండలం నరేంద్రపురానికి చెందిన చాట్ల పూర్ణజగదీష్ నియమితులయ్యారు. ఒంగోలులో నిర్వహించిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలలో జగదీష్ నియామకం జరిగిందని సంఘ నాయకులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఏబీవీపీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

Sri Rama క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు
న్యూ ఇయర్ డైరీలు అమ్మబడును,
క్యాలెండర్లు ప్రింటింగ్ చేసి ఇవ్వబడును.
శ్రీరామా బైండింగ్ వర్క్స్
Mfrs : EXERCISE NOTE BOOKS, ACCOUNT BOOKS, ETC.,
గంటాలమ్మ గుడి వీధి, రాజమహేంద్రవరం. ఫోన్ : 2471105, 2465590,
సెల్ : 99482 02323, 74163 75575, 87122 28747

केनरा बैंक కెనరా బ్యాంక్ (భారత ప్రభుత్వరంగ సంస్థ)
జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్, సర్కిల్ ఆఫీసు, డి.నెం. 54-15-4బి, 1వ అంతస్తు, లక్ష్మి అవెన్యూ, శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ, రింగ్ రోడ్డు, విజయవాడ-520008.
ఫోన్ : 0866-2428877, 9440905184; ఇ-మెయిల్: pecovij@canarabank.com

ఆవరణ కావలెను

మా బ్రాంచ్ కొరకు ఈ క్రింది ప్రాంతాలలో అవసరముగు పవర్‌లోడ్ మరియు మెయిన్‌రోడ్డుపై వెంటనే ఆక్రమించుటకు సిద్ధంగా ఉన్న కమర్షియల్ స్పేస్ కావలెను. గ్రౌండ్‌ఫ్లోర్‌కు ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తిగల యజమానుల నుండి టూ బిడ్ పద్ధతిలో ఆఫర్లను ఆహ్వానించబడుతున్నాయి.

నెం	ప్రాంతం	జిల్లా	కార్పెట్ ఏరియా (సుమారుగా)
1	దివాన్‌చెరువు	తూర్పుగోదావరి జిల్లా	1900 చ॥అ॥*

*(+/- 10% వ్యత్యాసం అనుమతించబడుతుంది)
వివరములు బ్యాంక్ వెబ్‌సైట్ https://www.canarabank.bank.in/tenders లో ఉంచబడ్డాయి. అవసరమైన దరఖాస్తు ఫారమ్‌లను పైన పేర్కొన్న కార్యాలయం నుండి పొందవచ్చు లేదా బ్యాంక్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణకు చివరి తేది 09.01.2026 మధ్యాహ్నం 3.00 గంటల వరకు. ఒకవేళ తదుపరి సమాచారం, సవరణలు, మార్పులు ఏవైనా ఉన్నచో, బ్యాంక్ వెబ్‌సైట్‌లో మాత్రమే పొందుపరచబడతాయి.
ప్రదేశం: విజయవాడ
తేది: 25.12.2025
సం/- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విజయవాడ సర్కిల్

క్రీస్తు జననం.. లోకానికి ఆనందం

శాటిలైట్ సిటీ సీ బ్లాక్‌లో చిన్నారుల సందడి

శ్రీరంగపట్నంలో ముందస్తు వేడుకలు

ఆల్కట్‌గార్డెన్స్‌లో విద్యుత్తు వెలుగులతో చర్చి

ధవళేశ్వరంలో ఓ వీధి ముఖద్వారంగా అలంకరించిన స్టార్

రాజానగరం, కోరుకొండ, కడియం, రంగంపేట, అనపర్తి గ్రామీణం, ధవళేశ్వరం, న్యూస్‌టుడే: లోక రక్షకుడు ఏసుక్రీస్తు జననం లోకానికి ఆనందకరమని పలువురు దైవ సేవకులు వ్యాఖ్యానించారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా బుధవారం పలు ప్రాంతాల్లో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. పాస్టర్లు జి.ఏసురత్నం, జి.పాల్ సుధాకర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి, క్రీస్తు సందేశాన్ని అందజేశారు. ● రాజవోలు క్రీస్తు కృపా చర్చి ఆధ్వర్యంలో వీధివీధినా తిరుగుతూ క్రిస్మస్ గీతాలు ఆలపించారు. సంఘకాపరి పి.టాటావిక్టర్ ఏసుక్రీస్తు జనన వృత్తాంతాన్ని వివరించారు. ● కోరుకొండ మండలంశ్రీరంగపట్నం సరస్వతి విద్యానికేతన్‌లో కరస్పాండెంట్ పెనకటి శివాజీ ఆధ్వర్యంలో విద్యార్థులు మేరీమాత వేషధారణలతో ఆకట్టుకున్నారు. క్రీస్తు జన్మించినట్టుగా పశువుల పాక న్మించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, చర్చిలను సర్వాంగ సుందరంగా విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఆయా చోట్ల కేకులు కోశారు.

వేమగిరిలో వెలుగుల క్రిస్మస్-ట్రీలు

మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు
గత 86 సంవత్సరములుగా నడుపబడుతున్న సంస్థ
JRB
బ్యాంకర్స్ & జ్యూయలర్స్
స్థాపితం 1940
జెట్టి రాంబాబు
రాజమండ్రి
వెండి, బంగారు నగల వ్యాపారం
★ మీ ఆర్డర్‌పై వస్తువులను సకాలంలో తయారు చేయించి ఇవ్వబడును.
★ BIS హాల్‌మార్క్‌డ్ 91.6 జ్యూయలరీ
LIFE TIME WARRANTY - LIFE TIME EXCHANGE - LIFE TIME BUYBACK



అక్రమ నిర్మాణాలపై చర్యలు

రాజమహేంద్రవరం నగపాలక సంస్థ : నగరంలో నిర్మిస్తున్న భవనాలు, వాటి ప్లానింగ్‌కు మధ్య వ్యత్యాసం ఉంటే చర్యలు తప్పవని కమిషర్ రాహుల్ మీనా తెలిపారు. ఆయన బుధవారం గాంధీనగర్-4, గాదాలమ్మనగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు సంబంధించి ప్లాన్‌లు తనిఖీ చేశారు. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. డిప్యూటీ సిటీ ప్లానరు నాయుడు, ప్రణాళికా విభాగం అధికారులు ఆయన వెంట ఉన్నారు.

నిర్మాణ కొలతలు పరిశీలిస్తున్న కమిషనర్ రాహుల్ మీనా

మధుర గాయకుడు మహమ్మద్ రఫీ

రాజమహేంద్రవరం సాంస్కృతికం : మధుర గాయకుడు మహమ్మద్ రఫీ ఆలపించిన గీతాలను పాడుతూ తాను గాయకుడిగా పేరు తెచ్చుకున్నానని శ్రీపాద జిత్‌మోహన్‌మిత్రా అన్నారు. బుధవారం సాయంత్రం గోకవరం బస్టాండ్ సమీపంలో మిత్రా కళావేదికపై మహమ్మద్ రఫీ 101వ జయంతి వేడుక నిర్వహించారు. అద్భుతమైన గానంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల గుండెల్లో రఫీ చిరస్థాయిగా మిగిలారని కొనియాడారు. రఫీ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. జల్లి శివప్రసాద్, వి.జగపతి, బి.సీతారామారావు, ముద్రగడ ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎస్టీయూ మండల కార్యవర్గం ఎన్నిక

కడియం, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మండలశాఖ కార్యవర్గం ఎన్నిక కడియంలో బుధవారం జరిగింది. సభ్యుల ఆమోదం మేరకు ఎస్టీయూ మండల అధ్యక్షుడిగా సబ్బతి శ్రీనివాస్, కార్యదర్శిగా మహ్మద్ షెహన్షా షరీఫ్, కోశాధికారిగా సబ్బితి అబ్బులు, మహిళా అధ్యక్షురాలిగా బద్దె ఇందిరా, గౌరవాధ్యక్షురాలిగా ఉషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలకు ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మరెసెర్ల లక్ష్మణరావు పాల్గొని అధ్యక్షత వహించగా జిల్లా నాయకులు దాసరి శివ, నాగేంద్ర, భరద్వాజ్ కొప్పోలు శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పనిచేస్తూ హక్కుల సాధనకు కృషి చేస్తామని ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు అన్నారు.

కడియంలో ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు

వినియోగదారుల దినోత్సవ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అనపర్తి మండలానికి చెందిన విద్యార్థులు సత్తాచాటారు. రాజమహేంద్రవరం వీటీ కళాశాలలో జిల్లా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుధవారం జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వక్తృత్వం పోటీల్లో పులగుర్త ఆర్ఐవియమ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గుత్తుల సునీత ప్రథమ స్థానం సాధించింది. అనపర్తి పాతవూరు కేఏఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన కె.మాధురి ఇంగ్లిష్ మీడియం వ్యాసరచన పోటీల్లో తృతీయ స్థానం పొందింది. అధికారులు విజేతలకు నగదు, ప్రశంసా పత్రాలను బహూకరించారు. వీరిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు గొల్లపల్లి సత్యనారాయణ, సీతామహాలక్ష్మి, బంగారు నాయుడులను అధికారులు అభినందించారు. వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు అనంతరామ్, ఆర్డీవో కృష్ణనాయక్, డీఈవో వాసుదేవరావు, డీఎస్పీ విద్య తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినికి ప్రశంస పత్రం, నగదు అందిస్తున్న అధికారులు

విద్యార్థినిని అభినందిస్తున్న అధికారులు

రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో ద్వితీయస్థానం

రాజానగరం: జీజీయూలోని ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు రూపొందించిన ఇన్నోవేషన్ ట్రాక్ ప్రదర్శనకు రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో ద్వితీయ బహుమతి లభించిందని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పి.ఎం.ఎం.ఎస్.శర్మ తెలిపారు. జీజీయూలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో బహుమతి సాధించిన విద్యార్థులను చిన్నాల హరి, పి.అయ్యప్ప, చలుమూరి విజయబెనర్జీ నాయుడును అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి వి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

సమాచార హక్కుతో వెలుగులోకి నిజాలు

రంగంపేట, న్యూస్‌టుడే : అవినీతిని వెలుగులోకి తెచ్చేందుకు సమాచార హక్కు చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు కుందేటి వెంకటరమణ తెలిపారు. బుధవారం రంగంపేటలో విలేకరులతో మాట్లాడుతూ 2022లో తాను సహచట్టం కింద పంచాయతీరాజ్ అధికారులను వివరాలను అడిగితే నిర్లక్ష్యం వహించారన్నారు. ఆ తర్వాత రెండుసార్లు అప్పీలు చేసినా స్పందించకపోవడంతో అధికారులు విచారణకు హాజరవ్వాలని కమిషన్ నుంచి ఇటీవల నోటీసు వచ్చిందని అన్నారు. సహచట్టంకు సహకరించి వివరాలివ్వాలని రమణ సూచించారు.

ఇద్దరికి తీవ్రగాయాలు

కోరుకొండ, న్యూస్‌టుడే: మండలంలోని మధురపూడి కూడలి వద్ద బుధవార రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.

పారిశుద్ధ్యంపై అవగాహన

రాజానగరం: మండలంలోని తూర్పుగోనగూడెంలో జడ్పీ డిప్యూటీ సీఈవో జి.శంకర రామ్‌గోపాల్ బుధవారం పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, ఐవీఆర్ఎస్ కాల్స్‌పై అవగాహన కల్పించారు. గ్రామంలో పర్యటించి గ్రామస్థులతో మాట్లాడారు. రోజూ చెత్తసేకరణ జరుగుతుందా లేదా అడిగి తెలుసుకున్నారు. తడి, పొడిచెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. డిప్యూటీ ఎంపీడీవో సి.హెచ్.దేవదాసు, ఈవోపీఆర్డీ పి.ఫణికుమార్, సర్పంచి గల్లా సత్యశ్రీ, వి.తాతబ్బాయి, డి.సుబ్రహ్మణ్యం, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలిస్తున్న జి.శంకర రామ్‌గోపాల్

అభివృద్ధికి నిధులు కేటాయించండి

గోపాలపురం: గోపాలపురం నియోజక అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విన్నవించారు. బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. తన వినతిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే చరవాణి ద్వారా 'న్యూస్‌టుడే'కి తెలిపారు.

మెజీషియన్ల సమస్యలపై పుస్తకం

రాజమహేంద్రవరం సాంస్కృతికం : రాజమహేంద్రవరానికి చెందిన ఎస్.మనోహరరావు(స్టిక్ మనోహర్) ఆంగ్లంలో రచించిన 'ప్రోబ్లమ్స్ ఆఫ్ మెజీషియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎ సోషియాలాజికల్ స్టడీ' పుస్తకాన్ని పి.సి.సర్కార్ జూనియర్ (డాక్టర్ ప్రదీప్‌చంద్ర సర్కార్) కోల్‌కత్తాలో మంగళవారం ఆవిష్కరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మెజీషియన్ల జీవితాలను సంపూర్ణంగా అధ్యయనం చేయడంతోపాటు వారి సమస్యలపై పరిశోధన చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. విశాఖకు చెందిన మెజీషియన్లు కె.విజయ్ కుమార్, జి.అనురాగ్, కాకినాడకు చెందిన మెజీషియన్లు ఎస్.సతీష్, ఇ.ఉదయ్ పాల్గొన్నారని మనోహరరావు తెలిపారు.

పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేత

నిడదవోలు : జిల్లా కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శాఖ, కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ ప్రివిలేజ్డ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పేద కాపు విద్యార్థులు 270 మందికి రూ.13.85 లక్షల ఉపకార వేతనాలు అందించినట్లు తులసి రామచంద్రప్రభు, సంఘం జిల్లా అధ్యక్షుడు ఇంటి నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. రంగా సుబ్బారావు, సత్యవతి కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపకార వేతనాలు అందించామన్నారు. సంఘ ప్రధానకార్యదర్శి ఘూంజిగం అర్జునుడు, కోశాధికారి సీహెచ్ బాలాజీ, కత్వా నాయకులు చిక్కాల సతీష్, ఆరేటి అప్పారావు పాల్గొన్నారు.

జీవామృతంతో భూమి సారవంతం

ముఖాముఖి

కడియం, న్యూస్‌టుడే: యూరియా సరిపడా నిల్వలు ఉన్నాయని, ముందస్తు నిల్వలు చేసుకునే క్రమంలో ఆందోళనకు గురికావొద్దని ఎంఏవో శ్రీనివాసరావు సూచిస్తున్నారు. ఇటీవల యూరియా కోసం పడిగాపులు కాస్తున్న ఘటనలు పలుచోట్ల కనిపిస్తున్నాయి. రబీసాగు మొదలవుతున్న నేపథ్యంలో ఆయన పలు సూచనలు చేస్తున్నారు.

శ్రీనివాసరావు

పంట వేసే ముందు..

రబీ వేసే ముందు పొలాన్ని దుక్కుదున్నే సమయంలో తొలి ప్రాధాన్యంగా వర్మీ కంపోస్టు లేదా ఇళ్ల వద్ద అందుబాటులో ఉండే జీవామృతం వినియోగించాలి. దాంతో భూమి సారవంతగా మారుతుంది. అనంతరం యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను తగిన మోతాదులో వినియోగించడంతో చీడపీడల బెడద ఉండదు. ● అయిదు సెంట్ల విస్తీర్ణంలోని నారుమడికి రెండు కిలోల యూరియాతో కిలో పొటాష్ పైపొరగా చల్లాలి. కాండం తొలిచే పురుగు నివారణకు 20 నుంచి 25 రోజుల వయసులో కిలో కార్బోఫ్యూరామ్ నారుమడిపై చల్లాలి.

అధిక వినియోగం వద్దు..

రైతులు ఎకరా భూమికి ఒకటి నుంచి ఒకటిన్నర యూరియా బస్తా మాత్రమే వినియోగించాలి. అధికంగా వినియోగిస్తే అధిక లాభం వస్తుందన్న అపోహ వద్దు. ఘన పదార్థమైన యూరియా అందుబాటులో లేకుంటే నానోయూరియా వినియోగించవచ్చు. అరలీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఫలితాలు బాగుంటాయి.

ఎంటీయూ 1121తో మేలు..

రబీలో వరి విత్తనం ఎంటీయూ 1121 వినియోగిస్తే మంచిది. నీటి నిల్వ తట్టుకోవడంతో పాటు పంట పడిపోదు. ఎకరాకు 50 బస్తాలకు పైగా దిగుబడి వస్తుంది. అగ్గితెగులు, పాముపొడ వంటి తెగుళ్లను సమర్థంగా తట్టుకుంటుంది. యూరియా వినియోగం సైతం ఎక్కువ అవసరం లేదు.

హెచ్చరిక ప్రకటన

నా క్లయింటు శ్రీ పిల్లి సుబ్రహ్మణ్యం, తండ్రి: వెంకటరత్నం (లేటు), రాజమహేంద్రవరం కాపురస్తులు నాకు ఇచ్చిన సంజాయిషీపై యావన్మందికి తెలియజేయునది ఏమనగా.

నా క్లయింటు ఈ దిగువ షెడ్యూలు ఆస్తిని ది. 26.11.2009న క్రియ దస్తావేజు రీత్యా కొనుగోలు చేసిన నాటి నుండి నేటి వరకు నా క్లయింటు సంపూర్ణ స్వాధీన హక్కుభుక్తములలో గల ఆస్తియై ఉన్నది. దీని నిమిత్తం రుద్రరాజు శివరాజు వగైరాలు రాజమండ్రి 3వ జుడిషియల్ సివిల్ జడ్జి కోర్టులో ఓ.ఎస్.నెం. 275/2020 నా క్లయింటుపై వేసిన దావా కూడా జరుగుచున్నది. ఈ విషయములు కప్పి పుచ్చి రుద్రరాజు శివరాజు వగైరాలు ఈ దిగువ షెడ్యూలు ఆస్తిని అమ్మజూపుచున్నారని నా క్లయింటుకు తెలియవచ్చినది. కావున ఈ క్రింది షెడ్యూలు ఆస్తిని ఎవరైన కొనుగోలు చేసినయెడల నష్టపోవుదురని సదరు అమ్మకం చెల్లదనియు యిందుమూలముగా యావన్మందికి తెలియజేయడమైనది.

షెడ్యూలు:

తూర్పు గోదావరి జిల్లా, శ్రీ కోరుకొండ సబ్-రిజిస్ట్రారు వారి ఆఫీసులో చేరిన గోకవరం మండలం, కృష్ణునిపాలెం గ్రామ పంచాయతీకి చెందిన కృష్ణునిపాలెం గ్రామం తాలూకు జిరాయితీ మెరక ఆర్.యస్.నెం.18/4 రులో య 0.91ట్లున్నూ, ఆర్.యస్.నెం. 18/5 రులో య 1-10ట్లున్నూ వెరశి య 2-61 ట్లులో దక్షిణం వైపు య 0.24ట్లున్నూ, ఆర్.యస్.నెం.18/4 రులో య 0-10ట్లున్నూ, ఆర్.యస్.నెం.18/5 రులో య 1-40ట్లున్నూ, వెరశి య. 1-50 ట్లున్నూ, ఆర్. యస్. నెం. 18/5 రు.పూరా య. 2-87ట్లులో దక్షిణం వైపు య 0-94 ట్లున్నూ, ఆర్.యస్.నెం.285 రు, పూరా య. 3-82ట్లులో పడమర వైపు య. 2-00 ట్లున్నూ, ఆర్.యస్.నెం. 18/2 రు పూరా య. 4-00 ట్లులో నైరుతిమూల య. 1-00ట్లున్నూ, ఆర్.యస్.నెం.18/6 రు. పూరా య. 0-52 ట్లులో నైరుతిమూల య. 0-11 ట్లున్నూ, ఆర్.యస్.నెం.285 రు పూరా య.3-82 ట్లులో తూర్పు వైపు య.1-82 ట్లున్నూ, ఆర్.యస్.నెం.18/2 రుకు యిప్పటి ఆర్.యస్.నెం. 18/5 రులో య 0-63ట్లున్నూ, ఆర్.యస్.నెం.18/2 రు పూరా య. 4-00ట్లులో య 3-00 ట్లున్నూ ఆర్.యస్.నెం. 18/1 రులో య 2-61 ట్లున్నూ, ఆర్.యస్.నెం.18/3రులో య.0-60 ట్లున్నూ, ఆర్.యస్.నెం.18/4 రులో య.2-58 ట్లున్నూ, ఆర్.యస్.నెం.18/5 రులో య. 0-48 ట్లున్నూ, ఆర్.యస్.నెం.18/6 రులో య.0-41 ట్లున్నూ వెరశి య. 6-68 ట్లున్నూ, వెరశి పై నెంబర్లు తాలూకు మొత్తం య.17-92 ట్లు వ్యవసాయ భూమి అందలి పెంకుటి షెడ్డు వగైరాలకు హద్దులు వివరం.

తూర్పు: ఇతరుల తాలూకు భూమి అనగా గుర్రం వెంకటేశ్వర్లు గారు వగైరాల భూమి; **దక్షిణం:** కొత్తపల్లి రోడ్డు; **పడమర:** మారేడుమిల్లి రోడ్డు (గోకవరం నుండి రంపచోడవరం పోవు రోడ్డు); **ఉత్తరం:** తూరిబిల్లి కిరణ్మయి గారి భూమి.

రాజమండ్రి,
తేది: 24-12-2025.

S.KUMAR, Advocate
SYAMALA NAGAR, RAJAHMUNDRY
Cell: 99495 70440

(c) eenadu

కొవ్వూరు
●కొవ్వూరు ●నిడదవోలు ●గోపాలపురం

రీసర్వేతో పక్కా దస్త్రాలు

తాడిపర్రులో అధికారులు, కూటమి నాయకులు, రైతుల ప్రదర్శన

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: రీ సర్వేతో పక్కా దస్త్రాలతోపాటు సరిహద్దు సమస్యలు పరిష్కారమవుతాయని తహసీల్దార్ పీవీవీ ప్రసాద్ అన్నారు. తాడిపర్రులో రీ సర్వే గ్రామ సభ బుధవారం నిర్వహించారు. గ్రామంలో ప్రదర్శన చేశారు. సర్పంచి కరుటూరి నరేంద్రబాబు, వీఆర్వో ఏ.లక్ష్మీనరసమ్మ, కూటమి నాయకులు, సర్వేయర్లు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు చట్టవిరుద్ధం

అవగాహన కల్పిస్తున్న పర్యవేక్షకురాలు సరస్వతి

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు సరస్వతి అన్నారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఉండ్రాజవరం, తాడిపర్రు తదితర గ్రామాల్లోని ఉన్నత పాఠశాల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. తద్వారా వారికి తలెత్తే ఆరోగ్య, ఇతర సమస్యల గురించి వివరించారు. వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం

రహదారి నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ధర్మవరంలో పీఎంజీఎస్‌వై నిధులు రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. నియోజకవర్గంలో ఆరు రహదారుల నిర్మాణానికి ఎస్‌ఏఎస్‌సీఐ నిధులు రూ.9.60 కోట్లు, సర్వశిక్ష నిధులు రూ.2.18 కోట్లు మంజూరయ్యాయన్నారు. సర్పంచి నేరేడుమిల్లి నాగమణి, గారపాటి వెంకటకృష్ణ, కుందుల మోహనరావు, సుంకర సత్తిబాబు, డేగల సునీత తదితరులు పాల్గొన్నారు.

గామన్ వంతెన వద్ద బస్ షెల్టర్ నిర్మిస్తాం

కొవ్వూరు పట్టణం: జాతీయ రహదారిపై గామన్ వంతెన సమీపంలో ప్రయాణికుల వేదిక ఉండేందుకు షెల్టరు నిర్మాణానికి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్థలం పరిశీలించారు. బుధవారం రాత్రి గామన్ వంతెనకు రెండు వైపులా అనువుగా ఉండే స్థలాలను అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. ఎక్స్‌ప్రెస్, దూర ప్రాంతాల బస్సులు కొవ్వూరు బస్ స్టేషనుకు వెళ్లనందున ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏ సమయంలోనైనా ప్రయాణికులు ఇక్కడ వేచి ఉండి బస్సులు ఎక్కే విధంగా త్వరలో షెల్టరు నిర్మాణం చేపడతామన్నారు. తెదేపా పక్ష నాయకుడు సూరపనేని చిన్ని, తహసీల్దారు ఎం.దుర్గాప్రసాద్, టీపీవో మణిరామ్, సర్వేయర్లు పాల్గొన్నారు.

అందుబాటులో ఉన్నా.. అక్కరకు రావు!

సచివాలయాల్లో పనిచేయని కంప్యూటర్లు, ప్రింటర్లు

న్యూస్‌టుడే - కొవ్వూరు పట్టణం

ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పౌర సేవలన్నీ ఒకచోట పొందేలా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో పర్యవేక్షణ లోపం కారణంగా పలుచోట్ల ప్రజలకు సేవలు సకాలంలో అందడం లేదు. ప్రభుత్వ పరంగా సుమారు 540 రకాలైన పౌర సేవలను అందుబాటులోకి తెచ్చామంటున్నా క్షేత్రస్థాయిలో వ్యవస్థ అస్తవ్యస్తమయింది. కొన్ని సచివాలయాల్లో పరికరాలు పనిచేయక సచివాలయ ఉద్యోగులు, సేవలందక ప్రజలు సతమతమవుతున్నారు. లబ్ధిదారుల వివరాల నమోదు, దరఖాస్తు చేయడం, అవసరమైన పత్రాలజారీ ప్రహసనంగా మారుతోంది.

మరమ్మతుల్లో పరికరాలు

సర్వేలు.. నివేదికలతో కుస్తీ

● ప్రభుత్వ సర్వేలకు సంబంధించిన నివేదికలు, ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాల జారీ ఆటంకం కలుగుతోంది. ● కార్యాలయ విధులతోపాటు క్షేత్రస్థాయిలో సర్వేలు, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన వివరాల నమోదుకు పనిచేయని పరికరాలతో ఉద్యోగులు కుస్తీ పడుతున్నారు. ● కంప్యూటరులో చేయాల్సిన పని పూర్తయ్యాక ప్రింటరు పనిచేస్తున్న సచివాలయానికి వెళ్లి అవసరమైన ధ్రువపత్రాన్ని తీసుకొచ్చి లబ్ధిదారుకు అందజేసేందుకు ప్రయాస పడుతున్నారు.

పట్టణం	సచివాలయాలు	కంప్యూటర్లు	పని చేస్తున్నవి	ప్రింటర్లు	పని చేస్తున్నవి
కొవ్వూరు	10	19	13	10	6
నిడదవోలు	13	25	11	13	6

ఒక్కొక్కటి మూలకు చేరుతూ..

కొవ్వూరు, నిడదవోలు పట్టణాల్లోని సచివాలయాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రి పనిచేయని ప్రభావం సేవలపై పడుతోంది. 44 కంప్యూటర్లకుగాను 24 మాత్రమే పనిచేస్తున్నాయి. 23 ప్రింటర్లు ఉండగా 11 పని చేయడం లేదు. కీబోర్డులు, మౌస్‌లు, ఇతర చిన్నపాటి పరికరాలు సైతం మొరాయిస్తున్నాయి. సిబ్బంది వీటిని వేరొకచోట నుంచి తెచ్చుకుని పనులు పూర్తిచేసుకుంటున్నారు.

కానరాని యూపీఎస్‌లు

విద్యుత్తు అంతరాయం వస్తే ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలగకుండా కంప్యూటర్లు పనిచేసేలా యూపీఎస్ బ్యాటరీలు అవసరం. కొన్నిచోట్ల సిబ్బంది 5 నిమిషాలు పనిచేసే యూపీఎస్‌లు అమర్చుకున్నారు. ప్రారంభంలో ఇచ్చిన ఇన్వర్టర్ బ్యాటరీలు ఎప్పుడో మూలకు చేరాయి.

సమస్యలపై దృష్టి సారిస్తాం

సచివాలయాల వారీగా కంప్యూటర్లు, ప్రింటర్లను పరిశీలించి వినియోగంలోకి తెచ్చేందుకు, అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేసేందుకు శ్రద్ధ చూపుతున్నాం. వీటి మరమ్మతులు, నిర్వహణకు నిధులు కేటాయిస్తాం.

– సీహెచ్ వెంకటేశ్వర్లు, పురపాలక కమిషనర్, కొవ్వూరు

PUBLIC NOTICE

On instructions by my client M/s Sriram Finance Ltd., NIDADAVOLU Branch, E.G.Dt. issue this Notice to General Public. My client intends to Sanction loan to LOTTI VEERA BABU S/o PENTAYYA on the Security of the below mentioned property belongs to them by way of registered available mortgage.

SCHEDULE OF THE PROPERTY

[illegible]

road of triangle site
EAST : Site of Chelamkuri Musalayya; WEST : Above mentioned Item No.1 site 8-3 ft; NORTH : NIL 0.0; SOUTH: Above mentioned Item No.2 site, 7.0 ft in this site and to it on eastern side site belongs to vendors which they left 7.0 ft width totaling to 14.0 ft width road 10-0 ft
Within the above boundaries site consisting of 9.15 square yards or 4.58 square meters of site
The total site covered by the above mentioned THREE items come to 139.27 square yards or 116.44 square meters of site and along with all usual and easumentary rights etc.,

K.S.Laxmi Narayana, B.Com., B.L., Advocate
D.No: 68-13-1, State Bank Colony, Lalacheruvu
Rajahmundry, RAJAMAHENDRAVARAM- 533105,
Dt. 23-12-2025. Cell. 98480 33710

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి

సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే వెంకటరాజు

గోపాలపురం: గోపాలపురం నియోజక అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విన్నవించారు. బుధవారం సాయంత్రం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. త్యాజంపూడి నుంచి యర్నగూడెం రోడ్, నల్లజర్ల-జగన్నాథపురం, గోపాలపురం-దొండపూడి రోడ్, జి.కొత్తపల్లి నుంచి రామసింగవరం మీదుగా పోతవరం రోడ్ అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని కోరారు. నల్లజర్ల మండలాన్ని ఏలూరు జిల్లాలో కలిపే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే చరవాణి ద్వారా తెలిపారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం రేపు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: వాడపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల నిమిత్తం 26న శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేములూరు, తోగుమ్మి గ్రామాల్లో గృహ, వ్యవసాయ సర్వీసులకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. వ్యవసాయ విద్యుత్తు లైనుకు తెల్లవారుజాము 4 నుంచి ఉదయం 9 గంటల వరకు సరఫరా ఉంటుందన్నారు.

వేదికపై సంఘాల ప్రతినిధులు, నాయకులు

పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేత

నిడదవోలు, న్యూస్‌టుడే: జిల్లా కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శాఖ, కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ ప్రివిలేజ్డ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పేద కాపు విద్యార్థులు 270 మందికి రూ.13.85 లక్షల ఉపకార వేతనాలు అందించినట్లు తులసి రామచంద్రప్రభు, సంఘం జిల్లా అధ్యక్షుడు ఇంటి నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. రంగా సుబ్బారావు, సత్యవతి కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపకార వేతనాలు అందించామన్నారు. ఈ మొత్తంలో రామచంద్రప్రభు రూ.6.50 లక్షలు, నిడదవోలు కాపు కల్యాణ మండపం తరపున అధ్యక్షుడు గంటా సత్యనారాయణ, హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావులు రూ.లక్ష చొప్పున, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం రూ.50 వేలు, కత్వ వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లా నారాయణరావు, ఓలేటి కనకదుర్గ, నిడదవోలుకు చెందిన పాటే అయ్యప్ప, హైదరాబాద్ ఎస్‌వీఎస్ డెవలపర్స్, కొంతమూరు ఈఎస్‌ఆర్ డెవలపర్స్, కాప్రాక్స్ వారు రూ.25 వేల చొప్పున నగదు అందించారు. సంఘ ప్రధానకార్యదర్శి ఘంజిగం అర్జునుడు, కోశాధికారి సీహెచ్ బాలాజీ, కత్వా నాయకులు చిక్కాల సతీష్, ఆరేటి అప్పారావు, మాతిరెడ్డి విష్ణు, రుద్ర తాతారావు, గంధం గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభ చూపారు.. బహుమతి పొందారు

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు

పోటీలో విద్యార్థులు

చాగల్లు, న్యూస్‌టుడే: 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో చాగల్లులోని శ్రీరాజ రాజేశ్వరి విద్యాలయ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో బుధవారం ప్రతిభా పోటీలు నిర్వహించారు. 'జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్' అంశాలపై నిర్వహించిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. తొమ్మిదో తరగతి విద్యార్థిని డి.పవిత్ర ప్రథమ బహుమతి, ఎనిమిదో తరగతి విద్యార్థి కేతా శ్రీరామ్‌సత్యషణ్ముఖ్ ద్వితీయ బహుమతి, ఎనిమిదో తరగతి విద్యార్థిని వి.సత్య ప్రవళిక తృతీయ బహుమతి సాధించారు. 'ఈనాడు' సమకూర్చిన బహుమతులు, ప్రశంసాపత్రాలను పాఠశాల కరస్పాండెంట్ వల్లిపల్లి వెంకటరామారావు చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేసిన ఉపాధ్యాయులు

తాగునీరు వృథా

దూబచర్ల పంచాయతీ పరిధి గాంధీకాలనీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం వద్ద తాగునీరు వృథాగా డ్రెయిన్‌లోకి పోతోంది. నీటి ట్యాంకు నింపడానికి, సమీపంలో ఉన్న తొట్టిలోకి నీరు వెళ్లే పైపు ఒకటే కావడంతో ఆ ట్యాంక్ నిండే వరకు సుమారు 3 గంటలపాటు నీరంతా ధారళంగా డ్రెయిన్‌లో కలుస్తోంది. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి ఆశాఅలేఖ్య దృష్టికి తీసుకెళ్లగా నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, నల్లజర్ల

ఆవరణ అపరిశుభ్రం

తాళ్లపూడిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణ విరిగిన పరికరాలు, ఇతర వ్యర్థాలతో అధ్వానంగా కనిపిస్తోంది. రోగులను తీసుకెళ్లే స్ట్రెచర్, వీల్‌ఛైర్ తుప్పు పట్టి మూలకు చేరాయి. ఎక్కడా పరిశుభ్రత కనిపించడం లేదు. అక్కడకు వచ్చే రోగులు అపరిశుభ్ర పరిస్థితులపై చర్చించుకుంటున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని వైద్యసిబ్బంది తెలిపారు. – న్యూస్‌టుడే, తాళ్లపూడి

అనుసంధాన లోపమే శాపం

దేవరపల్లి మండలం బంధపురం వెళ్లే మార్గం సమీపంలోని పెట్రోల్ బంకుల వద్ద సీసీ, బీటీ రోడ్డు సంధానం సరిగా లేక గుంతలా మారింది. ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై ర.భ.శాఖ ఏఈ శ్రీనివాస్ విజయ్ వద్ద ప్రస్తావించగా పరిశీలించి సరిచేసేందుకు చర్యలు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, దేవరపల్లి

శునకాల బెడదతో ఇక్కట్లు

ప్రకాశరావుపాలెం ప్రధాన కూడలిలో శునకాల బెడదతో రహదారిపై వెళ్లే చోదకులతోపాటు స్థానికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారిపై డజనుకుపైగా కుక్కలు గుంపులుగా తిరుగుతూ వాహనాల వెంటపడి తరుముతుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. వాటిని తప్పించే క్రమంలో పలువురు చోదకులు ప్రమాదాలకు గురవతున్నారు. వీటి బెడదను అరికట్టేందుకు సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, నల్లజర్ల

ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే..

గోపాలపురం, న్యూస్‌టుడే: ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని, అందుకు రసాయన రహిత పంటల ఉత్పత్తులనే వినియోగించాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ టి.తాతారావు అన్నారు. వాదాలకుంటలో రైతు గడా జోగేంద్రప్రసాద్ వ్యవసాయ క్షేత్రాన్ని దేవరపల్లి, గోపాలపురం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది బుధవారం సందర్శించారు. వరి, చెరకు, మిరప, ఆకుకూరలు, కూరగాయల సాగును పరిశీలించారు. సేంద్రియ పద్ధతిలో బెల్లం తయారీ కేంద్రాన్ని జిల్లా అధికారులు, రైతులు, రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎం.వాసుదేవరావు ప్రారంభించారు. రసాయన ఎరువు వినియోగించకుండా పండించిన చెరకుతో సేంద్రియ బెల్లం తయారీ విధానాన్ని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడ 20 సెంట్ల భూమిలో తీగ జాతి కూరగాయాలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను ఏటీఎం పద్ధతిలో వేశారు. ఈ విధానంలో ఏడాది పొడవునా ఆదాయం రాబట్టడంపై రైతులకు అవగాహన కల్పించారు. అదనపు డీపీఎం వల్లీ, రైతులు ఉండవల్లి సుభాష్ చంద్రబోస్, రాంబాబు, రామకృష్ణ, శ్రీరామ్, సేంద్రియ వ్యవసాయ సిబ్బంది, సచివాలయ వ్యవసాయ సహాయకులు, సేంద్రియ వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారులు

క్రిస్మస్ సందడి

కొవ్వూరు పట్టణం, నిడదవోలు, దేవరపల్లి, ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: క్రిస్మస్ సందర్భంగా కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లోని క్రీస్తు ప్రార్థనామందిరాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. చర్చిల్లో వివిధ వర్ణాల క్రిస్మస్ చెట్లు, ఆకర్షించే నక్షత్రాలు, పశువుల పాకలో క్రీస్తు జననం, మరియ, దేవదూతల వేషధారణలు ఏర్పాటు చేశారు. నిడదవోలు చర్చిపేటలోని కృపాధార సెంటినరీ లూథరన్ దేవాలయంలో బుధవారం సంధ్యా క్రిస్మస్ నిర్వహించారు. గురువారం క్రిస్మస్ ఆరాధనకు ఏర్పాట్లు చేశారు. కొవ్వూరులో టౌన్ చర్చి, క్రిస్టియన్‌పేట లూథరన్ చర్చి, సుందర సియోను మందిరం, రక్షణ సైన్యం, గ్రామాల్లోని ప్రార్థనాలయాలు దీపాల కాంతిలో వెలుగుతున్నాయి. బుధవారం రాత్రివేళ క్రిస్మస్ ఈవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు, ప్రార్థనలు నిర్వహించారు. ● ధర్మవరంలోని స్వర్ణభారతి, దేవరపల్లిలోని భాష్యం పాఠశాల, నిడదవోలులోని షైనింగ్ స్టార్స్ పాఠశాలల్లో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పశువుల తొట్టెలో బాలఏసు జననం, దేవదూతల ఆగమనం ప్రదర్శనలు, చిన్నారుల శాంతాక్లాస్, దేవదూతల వేషధారణలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఏసుక్రీస్తు ప్రార్థనా గీతాలు ఆలపించి నృత్య ప్రదర్శన చేశారు. ● ప్రేమ, కరుణకు ప్రతీకగా నిలిచిన ఏసుప్రభువు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

నిడదవోలు షైనింగ్ స్టార్స్ పాఠశాలలో..

ధర్మవరం స్వర్ణభారతిలో దేవదూతల వేషధారణలో

కొవ్వూరు క్రిస్టియన్ పేట లూథరన్ చర్చి

ఉండ్రాజవరంలో విద్యుద్దీపాలంకరణ

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ ఇవ్వాలని ధర్నా

నిడదవోలు: నిడదవోలు రైల్వే స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తక్షణమే హాల్ట్ ఇవ్వాలని కోరుతూ పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. పట్టణ ప్రజల సంక్షేమ సంఘ అధ్యక్షుడు జువ్వల రాంబాబు మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత గల నిడదవోలు రైల్వే జంక్షన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదల చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను స్థానికులు కోరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. నిడదవోలు కన్నా తక్కువ ప్రాధాన్యంగల స్టేషన్‌లలో మాత్రం ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుదల చేస్తున్నారన్నారు. ధర్నాలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూడండి

నల్లజర్ల, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూడాలని, ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా కృషి చేయాలని డీవైఈవో దిలీప్‌కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. తూర్పు చోడవరంలోని జిల్లా ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని, వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరును, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలో రికార్డులను తనిఖీ చేశారు. మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయుడు గోపిగోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

రైస్ మిల్లులో తనిఖీలు

పెరవలి, న్యూస్‌టుడే: పెరవలి మండలం మల్లేశ్వరంలోని మారుతి రైస్ మిల్లులో బుధవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెరవలి పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వారిచ్చిన సమాచారంతో తనిఖీలు జరిగాయి. ఏవిధమైన అదనపు నిల్వలు లేవని కొవ్వూరు ఏఎస్‌వో ఎం.రంగాప్రసాద్ తెలిపారు. తహసీల్దార్ కూరెళ్ల నిరంజన్, డీటీ అనిల్‌కుమార్, వీఆర్వోలు పాలపర్తి వెంకటేశ్వరరావు, ఖండవల్లి సుబ్బారావు, సాంకేతిక సిబ్బంది రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మానవత్వం చాటుకున్న ఎస్సీ యూత్

నల్లజర్ల, న్యూస్‌టుడే: సింగరాజుపాలెంలో గుర్తుతెలియని 90 ఏళ్ల వృద్ధుడు రెండు రోజులుగా భిక్షాటన చేసుకుంటూ బుధవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురై మృతిచెందాడు. నల్లజర్ల పోలీసుల సమాచారంతో గ్రామానికి చెందిన ఎస్సీ యూత్ సంఘ సభ్యులు సమీపంలోని ఎస్సీ శ్మశానవాటికలో వృద్ధుడి మృతదేహాన్ని ఖననం చేసి మానవత్వం చాటుకున్నారు.

గ్రాసం కరవు.. పశుపోషణ బరువు

నల్లజర్ల, న్యూస్‌టుడే: గోపాలపురం నియోజకవర్గంలోని కొన్ని వేల ఎకరాలకు పైగా వరిపంట సాగవుతోంది. గతంలో అక్కడక్కడ కొద్దిమంది రైతులు మాత్రమే యంత్రాలతో కోతలు కోయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. కూలీలతో కోయించి, పనలు ఆరబెట్టి, కుప్పేసి తర్వాత నూర్పిడి చేసే వరకు అయ్యే ఖర్చులతో పోలిస్తే యంత్రాలతో చాలా తక్కువ అవుతోంది. సమయం కూడా కలసి వస్తుంది. మరోవైపు రబీలో పంటల సాగు ముందుగా చేపట్టాలనే ఆత్రుతతో యంత్రాలతో వరికోతలకు నూరుశాతం రైతులు శ్రీకారం చుట్టారు. ఫలితంగా పాడిపశువులకు అవసరమైన గ్రాసం కొరతకు కారణమైంది.

మండలం	గేదెలు	ఆవులు
నల్లజర్ల	21,691	11,319
దేవరపల్లి	12,658	5,090
గోపాలపురం	11,600	5,700

కొనుగోలు చేసి తీసుకెళ్తున్న పశుగ్రాసం

రూ.12 వేలు నుంచి 15 వేలకు చేరిన ధర

యంత్రాల కోతలతో వరిగడ్డి ధరలు చుక్కలంటుతున్నాయి. గతంలో ఎకరాకు రూ.3 వేలు నుంచి రూ. 5వేలు ధర ఉండగా ప్రస్తుతం రూ.8 వేలు నుంచి రూ.10వేల వరకు పలుకుతోందని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువుల గ్రాసం ఇంటికి చేరడానికి రవాణా, కూలీల ఖర్చులన్నీ కలిపి దూరాన్ని బట్టి రూ.12 వేలు నుంచి రూ.15 వేలు వరకు వెచ్చించాల్సి వస్తోందంటున్నారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
యేసయ్య సన్నిధి ప్రార్థన మందిరం
పాత టోల్‌గేట్, కొవ్వూరు
మారిశెట్టి నిరీక్షణపాల్ & ఫ్యామిలీ, సెల్: 97011 67024
watch youtube nireekshanapaulmarisetty
నిరీక్షణపాల్ మారిశెట్టి జీవిత సాక్ష్యం మరియు 630 కీర్తనలతో బుక్స్ కావలసినవారు సంప్రదించండి

మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు
గత 86 సంవత్సరములుగా నడుపబడుతున్న సంస్థ
JRB బ్యాంకర్స్ & జ్యూయలర్స్ స్థాపితం 1940
జెట్టి రాంబాబు రాజమండ్రి
వెండి, బంగారు నగల వ్యాపారం
★ మీ ఆర్డర్‌పై వస్తువులను సకాలంలో తయారు చేయించి ఇవ్వబడును.
★ BIS హాల్‌మార్క్‌డ్ 91.6 జ్యూయలరీ
LIFE TIME WARRANTY - LIFE TIME EXCHANGE - LIFE TIME BUYBACK

క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
బిషప్ డా॥ జి.మనష్షే B.Tech., M.B.A., M.Th యంగ్ & డైనమిక్ ఇంటర్నేషనల్ స్పీకర్ LCO ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ డైరెక్టర్, USA EPHRIAM గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ MD
బిషప్ డా॥ జి.విలియమ్స్ M.Th., D.D. AP బిషప్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ WCBC నేషనల్ ప్రెసిడెంట్, ఇండియా LCO ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఫౌండర్ & ప్రెసిడెంట్ EPHRIAM గ్లోబల్ ఫెలోషిప్ ట్రస్ట్ ఫౌండర్ & ఛైర్మన్, పోచవరం

క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రేమభావాన్ని, సేవాతత్పరతను బోధించిన క్రీస్తు జన్మదినం నేడు. యావత్ మానవజాతికి సంతోషకరమైన రోజు
క్రిస్మస్ రోజున ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ... మత గురువులకు, క్రైస్తవ పెద్దలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులు, ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.
రెవ. ఫాదర్ Dr. S.జాన్ పీటర్
నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్
విచారణ కర్త: నిర్మలగిరి
గోరిపట్నం, తూ.గో॥ జిల్లా.

(c) eenadu

మంగళూరు సెబాస్టియన్ చర్చి ప్రాంగణంలో వేడుకలకు కదలివచ్చిన భక్తులు

భక్తి తారకలు!

రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలకు బుధవారం రాత్రి గంట మోగింది. గురువారం ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతాయి. రాత్రంతా వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బెంగళూరు, మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి, కార్వార, కోలారు, హాసన జిల్లాల్లోని పురాతన ప్రార్థనామందిరాలను చక్కని విద్యుద్దీపాలతో అలంకరించారు.

-న్యూస్‌టుడే, బెంగళూరు

చిక్కబళ్లాపుర చర్చిలో క్రీస్తు జన్మ వృత్తాంత ఘట్టం

సైబర్ మోసం.. ఇక సహించం

- నేరాల బారిన పడకండిలా
- కొత్త ఏడాదిలో అప్రమత్తం

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సమయం ఆసన్నమైంది. పాత ఏడాదిలో కన్నడిగులు ఎదుర్కొన్న 'సైబర్' రక్కసిని మట్టి కరిపించడానికి కొత్త ఆలోచనలతో ముందడుగు వేయాల్సిన సమయమిదీ. మోసగాళ్ల వలలో పడుతుండగా.. విలువైన సమయం, సొమ్ము పరులపాలు కాకుండా కాపాడుకునే తరుణమిదీ. కొత్తకొత్త ఆలోచనలతో అప్రమత్తంగా అడుగులు వేయాల్సిన తరుణమిదీ.

ఈనాడు, బెంగళూరు

ఐటీ హబ్‌గా పేరున్న బెంగళూరు నగరం కాస్త సైబర్ నేరాల అడ్డాగా మారుతోంది. రాష్ట్రంలోనూ ఏటేటా సైబర్ నేరాలకు బలవుతున్న వారి సంఖ్య పెరగటం, వారు కోల్పోయే డిజిటల్ నగదు విలువ పెరుగుతున్నా రికవరీ అందులో 25 శాతం కూడా చేయలేకపోతున్నారు. ఇందుకు కారణం సైబర్ నేరస్థుల జాడ దేశ సరిహద్దులను దాటి ఉండటమే. అంతర్జాతీయ స్థాయిలో పాదుకుని ఉన్న ఈ నేర సామ్రాజ్యాన్ని ఛేదించాలంటే రాష్ట్రంలోని సైబర్ వ్యవస్థలకూ కత్తిమీద సామే. ఈ నేరాలపై నమోదయ్యే ఫిర్యాదులను నమోదు చేసుకోవటం, వాటిపై విచారణ చేపట్టేందుకు ప్రతి జిల్లాల్లోనూ సైబర్ పోలీసు స్టేషన్లుండగా, రాష్ట్రంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర హోంశాఖ నివేదికల ప్రకారం నవంబరు నాటికే సైబర్ నేరస్థులు రూ.3,415 కోట్లను కాజేయగా, గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం రూ.500 కోట్లు అదనం. ఇప్పటి వరకు రికవరీ చేసిన సొమ్ము కూడా గతేడాదితో పోలిస్తే 25 శాతం తక్కువగా ఉంది. ఇందుకు కారణం పోలీసుల కంటే నిందితుల సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువని స్వయంగా హోంశాఖ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ నేరాల ప్రమాణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కొత్త ఏడాది నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగే కొనుగోళ్లను ఆసరాగా చేసుకుని సైబర్ నిందితులు చెలరేగే ప్రమాదం ఉంది. ఈ నేరాలబారిన పడకుండా కర్ణాటక సైబర్ క్రైమ్స్ నార్కోటిక్స్ విభాగం డీఐజీ కె.రవిశంకర్ చెబుతున్న సలహాలిలా ఉన్నాయి.

నేరాలకు దారి..

డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకమే సైబర్ నేరాలకు మార్గం చూపుతుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు ఖాతాదారులకు మంజూరయ్యే సమయంలోనే సైబర్ నేరస్థులు వాటిని ఆరా తీయటం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మనకు బ్యాంకు నుంచి వచ్చే కార్డు కవరులో మన చిరునామాలన్నీ బ్లాక్ చేసి ఉండాలి. లేదంటే వెంటనే బ్యాంకులకు ఫిర్యాదు చేయాలి. మీ కార్డులు అందుకున్న మరుక్షణమే వాటిపై సంతకం చేయటం, సీవీవీ నంబరు చివరి మూడు నంబర్లు నిత్యం మూసి ఉండటం లేదా షేర్ చేయకపోవటం, కార్డు అందుకున్న వెంటనే మన 'పిన్' నంబరు మార్చటం. ఈ సూచనలు పాటిస్తే మన కార్డుల వివరాలు మోసగాళ్లు అంత సులువుగా ఆరా తీయలేరు. మన బ్యాంకు ఖాతా నంబరు, ఏటీఎం కార్డు, సీవీవీ, మన పుట్టినతేదీ, ఓటీపీలను ఎవరికీ పంపకూడదు. చివరకు మనకు తెలిసినవారైనా.

ఫ్రాడ్ కాల్స్ గుర్తించండిలా..

మనకు కాల్ చేసిన వారి నంబర్లను ట్రూ కాలర్స్‌లో చూసి కూడా నిర్ధరించుకోకూడదు. ఇటీవల ట్రూకాలర్స్‌లోనూ నేరస్థులు చొరబడుతున్నారు. మనకు కాల్ చేసిన వారు ఆంగ్లం, హిందీలో మాట్లాడితే అప్రమత్తంగా ఉండాలి. వారు తరచుగా ప్రాంతీయ భాషల్లో మాట్లాడరు. తాము బ్యాంకు మేనేజర్లుగా, బ్యాంకు సంబంధిత అధికారిగా పరిచయం చేసుకోగానే ఆ కాల్‌ను కట్ చేయాలి. ఎవరైనా మన సొంత వివరాలు అడిగితే అంత సులువుగా ఇవ్వొద్దు. మనపై ఒత్తిడి తెచ్చి ఓటీపీ, పుట్టిన తేదీ, ఇతర వివరాలు అడగటం, తిట్టడం, భయపెట్టే ప్రయత్నం చేస్తే అది నకిలీ కాల్‌గానే గుర్తించాలి. ఎందుకంటే అధికారిక బ్యాంకుల నుంచి ఎవరూ ఒత్తిడి చేయటం, మన వివరాలు సేకరించరు.



డిజిటల్ అరెస్టులుండవ్

భారతీయ సైబర్ చట్టాల్లో డిజిటల్ అరెస్టులుండవు. మనకు కాల్ చేసిన వారెవరైనా మేము సైబర్ పోలీసులమని చెప్పినా భయపడకూడదు. అసలు సైబర్ అధికార సిబ్బంది ఫోన్లలో వినియోగదారులతో మాట్లాడరు. మనకొచ్చిన మిస్డ్ కాల్స్, వాయిస్ మెయిల్‌కు బదులివ్వకూడదు. రుణాలు, ఇతర బ్యాంకు పథకాలకు సంబంధించి గూగుల్ ద్వారా వెబ్‌సైట్లను సందర్శించకూడదు. నకిలీ బ్యాంకుల వెబ్‌సైట్లు కూడా సైబర్ నేరాలకు అడ్డాగా ఉంటాయి. ఈ విషయంలో యాప్‌లపైనా ఆధారపడకూడదు. వెబ్‌సైట్లు, యాప్‌లను నేరుగా బ్యాంకు సిబ్బంది నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి.

నిరంతరం అప్రమత్తం

షాపింగ్ మాల్స్, ఏటీఎంల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకంలో అప్రమత్తత అవసరం. ఏటీఎంల వద్ద నగదు తీసుకునే సమయంలో ఇతరుల సాయం తీసుకోకుండా, భద్రతా సిబ్బందిని సంప్రదించాలి. షాపింగ్ సమయాల్లోనూ బిల్లింగ్‌ల వద్ద మనమే కార్డుల పిన్‌లు వేయటం, ఆ సమయంలో సిబ్బంది నుంచి దూరంగా ఉండాలి.

వేగంగా ఫిర్యాదు

కర్ణాటకలో కేఎస్‌పీ యాప్ ద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదు చేసే వీలుంది. నేరాలకు బలైనట్లు గుర్తించిన 24 గంటల్లోనే ఫిర్యాదు చేస్తే రికవరీ ప్రమాణం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా పోలీసు స్టేషన్లలో సైబర్ విభాగం ఉంది.

- **1930 నంబరు ద్వారా బెంగళూరులో, కేఎస్‌పీ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదు చేయొచ్చు.**

మాన్య ఘటనతో బిక్కుబిక్కు

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : హుబ్బళ్లి తాలూకా ఇనాం వీరాపుర గ్రామంలో ఏడు నెలల గర్భిణి మాన్య పాటిల్ (19) హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దళిత యువకుడు వివేకానందను ఆమె వివాహం చేసుకుందన్న కోపంతో మాన్యను హత్య చేసిన కేసులో ఆమె తండ్రి ప్రకాశ్ గౌడ పాటిల్, సమీప బంధువులు వీరనగౌడ పాటిల్, అరుణ్ గౌడ పాటిల్‌ను సోమవారం అరెస్టు చేశారు. వారి విచారణ అనంతరం ప్రకాశ్ గౌడకు సమీప బంధువులైన గురుసిద్ధగౌడ పాటిల్, ఫకీరగౌడ పాటిల్, కుమారగౌడ పాటిల్‌ను అరెస్టు చేశామని హుబ్బళ్లి గ్రామీణ ఠాణా పోలీసులు తెలిపారు. తన కుమార్తెతో పాటు వివేకానంద, అతని తల్లిదండ్రులను హత్య చేసేందుకే తాము వెళ్లామని ప్రకాశ్ గౌడ ఇప్పటికే పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు. వివేకానంద, అతని తల్లిదండ్రులకు హుబ్బళ్లిలోని కిమ్స్‌లో చికిత్స కొనసాగిస్తున్నారు. మాన్య హత్య జరిగిన ప్రాంతాన్ని హుబ్బళ్లి డిప్యూటీ కమిషనర్ దివ్యప్రభు, ఇతర ఉన్నతాధికారులు బుధవారం పరిశీలించి, బాధిత కుటుంబానికి సాంత్వన వచనాలు పలికారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని ధైర్యం నూరిపోశారు. ఇప్పటికీ ఆ కుటుంబం భయం మధ్యనే జీవనం సాగిస్తుండటం ఆందోళనకరం.

మాన్య హత్యకు గురైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డీసీ దివ్యప్రభు తదితరులు

భార్యను కాల్చి చంపిన టెకీ

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : సంసారంలో రగడలు మొదలై, విడాకులు కోరిందన్న కోపంతో భువనేశ్వరి (39) అనే మహిళను ఆమె భర్త బాల మురుగన్ (40) తుపాకీతో కాల్చి హత్య చేసిన ఘటన బెంగళూరును దిగ్భ్రాంతికి గురిచేసింది. హత్యానంతరం.. బసవేశ్వరనగర ఠాణాలో తుపాకీతో సహా నిందితుడు బుధవారం ఉదయం లొంగిపోయాడు. భువనేశ్వరి ఒక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరు. ఓ ప్రముఖ సంస్థలో బాలమురుగన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. రాజాజీనగరలో ఉంటున్న వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులుగా కుటుంబంలో తలెత్తిన గొడవలతో ఆమె విడాకులకు సిద్ధమైంది. పనిచేసిన బ్యాంకు వైట్‌ఫీల్డ్‌లోని శాఖకు బదిలీ చేయించుకుని వెళ్లిపోయింది. నాలుగు నెలల కిందట మాగడి రోడ్డు కేపీ అగ్రహారలో బాడుగకు ఇల్లు తీసుకుంది. విడాకుల కోసం నోటీసులు పంపించడంతో అదే కోపంతో ఆమె ఉంటున్న ఇంటి వద్దకు బాలమురుగన్ మంగళవారం రాత్రి చేరుకున్నాడు. విధులు ముగించుకుని వస్తున్న భువనేశ్వరిపై చోళరపాళ్యలోని ఇంటికి సమీపంలో తుపాకీతో కాల్చి హత్య చేసి పారిపోయాడు. ఉదయానికి లొంగిపోయాడు. ఆ తుపాకీకి లైసెన్సు ఉందా? ఎక్కడి నుంచి దాన్ని తీసుకువచ్చాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లోకాయుక్త వలలో ఏసీపీ

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : అనుమతించిన సమయం కన్నా ఎక్కువ సేపు హోటల్ తెరచి ఉంచేందుకు సంజయ్‌కుమార్ అనే వ్యక్తి నుంచి రూ.30 వేల లంచాన్ని తీసుకుంటూ మల్లేశ్వరం విభాగం ఏసీపీ కృష్ణమూర్తి లోకాయుక్త వలలో చిక్కాడు. రాజాజీనగరలో సంజయ్‌కుమార్ ఒక హోటల్ మేనేజరు. ఎక్కువ సమయం హోటల్‌ను తెరచి ఉంచేందుకు రూ.50వేలు ఇవ్వాలని ఏసీపీ డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుని ఫిర్యాదుతో లోకాయుక్త సిబ్బంది బుధవారం కార్యాచరణ చేపట్టి అవినీతిపరుడ్ని అరెస్టు చేశారు.

చెరువులోకి దూసుకెళ్లిన కారు

శివమొగ్గ, న్యూస్‌టుడే : సొరబ తాలూకా ఆనవట్టి సమీపంలోని కన్నెకొప్ప హొసూరు గ్రామంలోకి కారు దూసుకువెళ్లింది. కారులో ఉన్న శికారిపుర తాలూకా పునేదహళ్లికి చెందిన నవీన్ (21), రామచంద్ర (37) మరణించారు. రుద్రేశ్, మంజునాథ్ అనే వ్యక్తులు సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డు చేరారు. వీరు నలుగురూ వెళుతున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకువెళ్లడంతో ప్రమాదం సంభవించింది. ఆనవట్టి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగితం ముక్క తెచ్చిన చేటు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తితో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు బయటి నుంచి కాగితాన్ని తీసుకువచ్చిన ఆరోపణలపై కనకగిరి ఠాణా హెడ్ కానిస్టేబుల్ పరశురామను ఎస్పీ రామ లక్ష్మణ్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అరళహళ్లికి చెందిన ఒక వ్యక్తి తన కుమార్తె కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వచ్చారు. ఫిర్యాదు రాసేందుకు కాగితాలు లేవని, ఎదురుగా ఉన్న దుకాణంలో కొనుక్కు రమ్మని సూచించాడు. కాగితాలు కొనుగోలు చేసుకుని బయట నుంచి వస్తున్న బాధితునికి కొప్పళ ఎస్పీ రామలక్ష్మణ్ అరసిద్ధి ఎదురయ్యారు. విషయం తెలుసుకుని కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

అరేబియా పేరు మార్చండి

కార్వార, న్యూస్‌టుడే : అరేబియా సముద్రం పేరును రత్నాకర సాగర అని మార్చాలని భాజపా ఎమ్మెల్సీ శాంతరామ సిద్ధి డిమాండ్ చేశారు. అరేబియా, అరబ్బీ సముద్రం పేరు విదేశీయులు పెట్టారని, ఒకప్పుడు దాన్ని రత్నాకర సాగర అని పిలిచేవారని పేర్కొన్నారు. కరావళి ఉత్సవాల్లో పాల్గొనేందుకు కార్వారకు వచ్చిన ఆయన బుధవారం తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయం, పరంపరలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. కార్వారలో కొనసాగిన ఉత్సవాలు ఈ ప్రాంత ప్రత్యేకతలకు దర్పణం పట్టినట్లు సంతృప్తి వ్యక్తం చేశారు.

సర్కారుపై పోరుబాట: గౌడ

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బెంగళూరు- మైసూరు మౌలిక వసతుల నడవా పథకానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ అర్జీ వేశారని, తననూ అందులో ప్రతివాదిగా చేర్చారని మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ వెల్లడించారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తనతో పాటు కొందరు రైతులనూ ఇలా ప్రతివాదులుగా చేర్చినట్లు చెబుతూ.. సీనియర్ న్యాయవాది ఉదయహొళ్ల తనకు ఈ అంశంపై లేఖరాశారన్నారు. కొత్త నడవాతో రైతులకు పెను నష్టమనే విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశానని, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదన్నారు. 'నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధరామయ్య ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆర్థికశాఖ ఈ పథకాన్ని సమ్మతించింది. బెంగళూరు నగర, మండ్య, మైసూరు జిల్లాలకు సంబంధించిన ఐదు ఉపనగరాలు, కాంక్రీట్ రహదారుల నిర్మాణాలపై ఒప్పందం చేసుకోవడం విస్మరించరాదు. ఈ వయసులో న్యాయవాదికి రుసుం చెల్లించి న్యాయస్థానంలో పోరాటం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి' అని అసంతృప్తి వ్యక్తం చేశారు. నడవా పనులు చేపట్టిన నైస్ సంస్థకు సంబంధించి న్యాయ సలహాదారుడికి రూ.55 లక్షలు ఇస్తున్నారని గుర్తుచేశారు. నాలో ఇంకా పోరాడే శక్తి ఉందన్నారు. ఒప్పంద ఉద్యోగులు లక్షకుపైగా ఉన్నారని, వారి సంక్షేమాన్ని సర్కారు విస్మరించిందన్నారు. పేదల విషయంలో ముఖ్యమంత్రికి కరుణ, ప్రేమ ఉన్నాయా? అని నిలదీశారు. ఆయన అన్నింటికీ కేంద్రంపై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. జనవరి 23, 25 తేదీల్లో హాసన, బాగలకోటెలో జనతాదళ్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు వరుసగా నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటం ప్రారంభిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో దళ్ నేతలు జవరాయగౌడ, కె.ఎ.తిప్పేస్వామి, చౌడరెడ్డి, రమేష్‌గౌడ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో దేవేగౌడ తదితరులు

నగల దొంగలకు కటకటాలు

చిక్కబళ్లాపుర, న్యూస్‌టుడే : చిక్కబళ్లాపురలోని ఏయూ నగల దుకాణంలో సోమవారం రాత్రి భారీ దొంగతనం చోటుచేసుకున్నట్లు గుర్తించారు. దుకాణం షట్టరు పగలగొట్టిన దొంగలు 140 కిలోల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను బుధవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. ఇనుపరాడ్‌తో షట్టరుకు వేసిన తాళాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించిన నిందితులు, అనంతరం కట్టర్‌తో తాళాన్ని కత్తిరించి, మూడు సంచుల్లో వెండి వస్తువులు, వస్తువులను నింపుకొని వెళ్లారని గుర్తించారు.

కొత్వాలుకు విజయలక్ష్మి ఫిర్యాదు

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : తన సామాజిక మాధ్యమ ఖాతాకు కొందరు అశ్లీల సందేశాలు పంపుతూ దూషణలకు పాల్పడుతున్నారని నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి ఆరోపించారు. తన భర్త దర్శన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్న వారికి ఆమె తన సామాజిక మాధ్యమం ద్వారా బదులిస్తూ వచ్చారు. ఇప్పుడు ట్రోల్ చేయడంతో పాటు దూషణలు, అశ్లీల చిత్రాలు పోస్టు చేస్తున్నారని నగర పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు.

చక్రవర్తికి కోర్టులో ఊరట

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఈయేడాది పదో తరగతి పరీక్షల వేళాపట్టీలో శుక్రవారం మాత్రం మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించాలన్న విద్యాశాఖ నిర్ణయాన్ని అపహాస్యం చేసిన చక్రవర్తి సూలిబెలెపై నమోదైన కేసు విచారణకు ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. తన ఎక్స్ కార్ప్ ఖాతాలో 'శుక్రవారం నమాజు చేసుకునేందుకు అనువుగా.. ఆ రోజు మధ్యాహ్నం పరీక్ష నిర్వహిస్తున్నారా?' అని ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు. దీన్ని ప్రశ్నిస్తూ శివమొగ్గలోని జయనగర ఠాణాలో మిథున్ చక్రవర్తి అలియాస్ చక్రవర్తి సూలిబెలెపై కేసు నమోదైంది. కేసు రద్దు చేయాలని కోరుతూ ఆయన వేసుకున్న అర్జీపై విచారణ చేపట్టిన జస్టిస్ వి.శ్రీశానంద స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

వీరేంద్ర పప్పీ కేసు విచారణ వాయిదా

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : అక్రమంగా నగదు బదిలీలు, క్యాసినోల నిర్వహణ, లెక్కలోకి రాని బంగారం, వెండితో దొరికిపోయిన ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి వేసుకున్న బెయిలు అర్జీపై విచారణ డిసెంబరు 29కి వాయిదా పడింది. ఆయన నివాసంలో రూ.12 కోట్ల నగదు, రూ.కోటి విలువైన విదేశీ నగదు, రూ.6 కోట్ల విలువైన ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులు, 17 బ్యాంకు ఖాతాలు, రెండు లాకర్లను ఈడీ గుర్తించి ఆయనను అరెస్టు చేసింది. కారాగారం నుంచి తన న్యాయవాది సహకారంతో చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానంలో బెయిలు కోసం అర్జీ వేసుకున్నారు. కొంత సమయం విచారణ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

మంత్రి జమీర్ హితుల నివాసాలపై దాడులు

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : వక్ఫ్ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ వ్యక్తిగత కార్యదర్శి సర్ఫరాజ్ ఖాన్, ఇతర ఆప్తుల నివాసాలపై లోకాయుక్త అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. హలసూరులోని సర్ఫరాజ్ నివాసం, కొడగు జిల్లాలో ఉన్న ఇళ్లు, రిసార్టులు, బెంగళూరులోని ఐదు ఇళ్లపై దాడి చేసి సోదాలు చేశారు. ఆస్తులకు సంబంధించిన దాఖలాలు, పత్రాలను జప్తు చేసుకున్నారు. దాడులకు సంబంధించిన వివరాలను లోకాయుక్త అధికారులు వెల్లడించవలసి ఉంది. సర్ఫరాజ్ కుటుంబం మొదటి నుంచి సిరివంతులని మంత్రి జమీర్ మైసూరులో పేర్కొన్నారు. లోకాయుక్త దాడికి సంబంధించిన వివరాలు తనకు తెలియదని చెప్పారు.

సిద్దుపాలన కన్నా వీరప్పన్ మేలు: అశోక్

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే : అడవి దొంగ వీరప్పన్ కాలం కన్నా సిద్ధరామయ్య పాలనలోనే ఏనుగులు ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నాయని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. వీరప్పన్ పాతికేళ్లలో 500 ఏనుగులను చంపగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 206 ఏనుగులు మరణించాయని గణాంకాలను వివరించారు. చిరుత, నెమలి, పులులు, ఇతర వన్యప్రాణులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జంగిల్ సఫారీపై నిర్బంధం విధించారని ఆరోపించారు. రిసార్టుల యజమానుల నుంచి నెలవారీ వసూళ్ల కోసమే ప్రభుత్వం నాటకం ఆడుతూ, జంగిల్ రిసార్టుల నిర్వహణపై నిర్బంధాన్ని విధించినట్లు అనుమానం వస్తోందని నిప్పులు చెరిగారు.

బ్రిగేడ్ రోడ్డులో విద్యుత్తు దీపాల అలంకరణ

వీధుల్లో కొత్వాల్ విస్తృత తనిఖీ

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, కమర్షియల్ వీధి, కోరమంగలతో పాటు వివిధ ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ సిద్ధమయ్యాయి. వ్యాపార వీధుల్లో విద్యుత్తు దీపాలను తోరణాలుగా కట్టారు. నగరంలో భద్రత, దానికి సంబంధించిన ఏర్పాట్లు, వాహన రద్దీ వివరాలు తెలుసుకునేందుకు నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ ముందడుగు వేశారు. ఓ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌తో కలిసి బుధవారం రాత్రి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన సంచరించి.. నేరుగా పరిస్థితి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు, సిబ్బందికి మార్గదర్శనం చేశారు.

సహోద్యోగితో కలిసి కొత్వాల్ ప్రయాణం

తాయమ్మ కన్నుమూత

మైసూరు: అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ చికిత్స పొందుతున్న తాయమ్మ అనే పులి మైసూరు చామరాజేంద్ర జంతు ప్రదర్శనశాలలో బుధవారం మధ్యాహ్నం కన్నుమూసింది. బండిపుర నుంచి 2014 మార్చి 28న రక్షించి జూకు తీసుకువచ్చారు. ఆ సమయానికి దాని వయసు 4 ఏళ్ల పది నెలలు. హీమోప్రోటోజువా సమస్యతో చికిత్స పొందుతూ, అది మరణించిందని జూ అధికారులు తెలిపారు. పది రోజులుగా అది ఎటువంటి ఆహారం, నీరు తీసుకోలేక నిస్సత్తువకు గురై మరణించింది.

పులిని ఎదిరించి తప్పించుకున్న వర్షిత్!

మైసూరు, న్యూస్‌టుడే : పొలంలో ట్రాక్టరు దున్నుతున్న వర్షిత్ అనే డ్రైవరుపై పులి దాడి చేసింది. ట్రాక్టరు హారన్ కొడుతూ, వాహనాన్ని అడ్డదిడ్డంగా నడుపుతూ కేకలు వేయడంతో అతన్ని పులి వదిలి పారిపోయింది. సమీపంలో గొర్రెలు మేపుతున్న అస్లాం అనే బాలునిపైకి అది ఎగిరింది. చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు వచ్చి కేకలు వేయడంతో ఆ పులి పరారైంది. నాగరహొళె జాతీయ ఉద్యానవనం పరిధి హుణసూరు తాలూకా హనగోడు సమీపంలోని నేగత్తూరు శెట్టిహళ్లి వద్ద ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి రెండు పులులు రాగా, ఒకటి మాత్రమే దాడికి ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. స్వల్పంగా గాయపడిన అస్లాంను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించగా, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

గమ్యానికి చేరువలోనే ప్రమాదం : మరో 15 నిమిషాల్లో స్వగ్రామం చేరుకోవాల్సిన ఆ తీర్థయాత్రికులు తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. బళ్లారి జిల్లా దేవినగర్ సమీపాన కారు ప్రమాదానికి గురికావడంతో అక్కడికి సమీప నిట్టూరు గ్రామవాసి మాగంటి నాగప్రసాదరావు (70), సిరుగుప్పకు చెందిన మారుపూడి విజయలక్ష్మి (75), ఆమె తనయ గోగినేని సంధ్యారాణి (35) దుర్మరణం చెందారు. వీరంతా ప్రవాసాంధ్రులే. ప్రమాద వివరాలు..8లో

వసతిగృహంలోకి ఏనుగు!

రామనగర: రామనగర (బెంగళూరు దక్షిణ) జిల్లా కనకపుర తాలూకా దొడ్డఆలహళ్లిలోని మొరార్జీ దేశాయి వసతిగృహానికి అడవి ఏనుగు రావడంతో కలకలం బయలుదేరింది. మంగళవారం సాయంత్రం ఆ ఏనుగును చూసి భయపడిన విద్యార్థులు గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సమాచారం అందుకుని అటవీశాఖ సిబ్బంది వచ్చి ఏనుగును మళ్లీ అడవిలోకి తరలించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సొంత ఊరు దొడ్డ ఆలహళ్లి. అధికారులకు ఫోన్ చేసి విద్యార్థుల క్షేమాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు.

వల వేసి.. ముంచేశారు

బెంగళూరు (జయనగర): సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయిన యువకులతో స్నేహం నటిస్తూ.. వ్యక్తిగతంగా కలుద్దామని పిలిచి దోపిడీకి పాల్పడుతున్న ఐదుగురిని రాజరాజేశ్వరినగర ఠాణా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సుమలత అలియాస్ అంజలి, హర్షిణి అలియాస్ స్వీటీ, జగదీశ్, లోకేశ్, మంజునాథ్ అనే వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. ఇటీవల ఒక టెకీతో ఆ యువతులు ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకున్నారు. డిసెంబరు 10న అతని నుంచి రూ.20 వేలను సుమలత బదిలీ చేయించుకుంది. మనం కలుద్దామని చెప్పి టెకీని పిలిపించుకుంది. వచ్చిన అనంతరం మరో రూ.40 వేలు ఇవ్వాలని అడిగింది. అతను నిరాకరించడంతో హర్షిణి, ఇతర నిందితులతో కలిసి అతనిపై దాడి చేసి, చరవాణి లాక్కొని పరారైంది. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కార్యాచరణ పూర్తి చేసి నిందితులను అరెస్టు చేసి, విచారణ చేపట్టారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 9121167525

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 9945050116

(c) eenadu

తీర్థయాత్ర బాటలో మృత్యుహేళ

☛ సిరుగుప్పలో ఘోర ప్రమాదం
☛ ముగ్గురు ప్రవాసాంధ్రుల మృతి

సిరుగుప్ప, న్యూస్‌టుడే: తీర్థయాత్రల నుంచి తిరిగొస్తున్న వారు ఘోర రహదారి ప్రమాదానికి గురయ్యారు. బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా తెక్కెలకోట పోలీసుస్టేషన్ పరిధిలోని దేవి నగర్ క్యాంపులో బుధవారం ఉదయం 4.30 గంటల సమయంలో సంభవించిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రవాసాంధ్రులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా నిట్టూరు గ్రామానికి చెందిన మాగంటి నాగప్రసాద రావు అలియాస్ వార్డెన్ ప్రసాద్ (70), సిరుగుప్పకు చెందిన మారుపూడి విజయలక్ష్మి (75), ఆమె కూతురు గోగినేని సంధ్యారాణి (35) మృతులుగా గుర్తించారు.

ప్రసాద రావు, విజయలక్ష్మి, సంధ్యారాణి (పాతచిత్రాలు)

ప్రసాదరావు భార్య మాగంటి పద్మ (67), సంధ్యారాణి భర్త బ్రహ్మేశ్వరరావు (45) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. అయిదు రోజుల కిందట ఇరు కుటుంబాలకు చెందిన అయిదుగురు కలిసి కారులో తమిళనాడులోని మధురై, కంచి, కేరళ రాష్ట్రంలోని పలు ఆలయాలను సందర్శనకు బయలుదేరారు. అక్కడ యాత్రను ముగించుకొని బెంగళూరు మీదుగా వీరు ఉంటున్న నిట్టూరుకు తిరుగుపయనమయ్యారు. మరో 15 నిమిషాలు ప్రయాణించి ఉంటే గమ్యస్థానం చేరుకుంటారనేలోపు ప్రమాదం సంభవించింది. కారు నడుపుతున్న ప్రసాదరావు నిద్రమత్తులో రోడ్డు అంచున ఉన్న డ్రాప్‌ను గుర్తించకపోవడంతో బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. సిరుగుప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పంచనామా నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. గాయపడిన ఇద్దరు బళ్లారి బిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

వ్యవసాయం కోసం వచ్చి..

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురుతో పాటు గాయపడిన ఇద్దరు ప్రవాసాంధ్రులు.. మాగంటి ప్రసాద్, భార్య పద్మావతి కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని రాచపట్నంకు చెందిన వారు. వ్యవసాయ నిమిత్తం 45 ఏళ్ల కిందట బళ్లారి జిల్లా సిరుగుప్ప సమీపంలోని క్యాంపులో స్థిరపడ్డారు. మృతిచెందిన విజయలక్ష్మి, ఆమె కుమార్తె సంధ్యారాణి గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని చింతలపూడికి చెందిన వారు.. గాయపడిన బ్రహ్మేశ్వరరావుది విజయవాడ సమీపంలోని ఘంటశాల.. వీరు వ్యవసాయం నిమిత్తం అప్పట్లో సిరుగుప్పకు వచ్చి స్థిరపడ్డారు. బ్రహ్మేశ్వరరావు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

నిద్రలోనే తిరిగిరాని లోకాలకు

బళ్లారి, సిరుగుప్ప, న్యూస్‌టుడే: సిరుగుప్ప తాలూకా నిట్టూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో పది నిమిషాలు సాఫీగా ప్రయాణించి ఉంటే 12 కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి వెళ్లేవారని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తీర్థయాత్రలకెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబసభ్యులు బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. బుధవారం ఉదయం దేవీనగర్ సమీపంలో పెద్ద శబ్దం రావడంతో పక్కనే అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధార స్వాములు ఉలిక్కిపడ్డారు. దట్టంగా అలుముకున్న మంచు, చుట్టూ చీకటిలో రహదారి పక్కన నుజ్జునుజ్జు అయిన కారు కనిపించింది. వాహనంలో నుంచి కాపాడండి అంటూ.. కేకలు వినిపించంతో వెంటనే వారు అక్కడికి పరుగున వెళ్లారు. కారులో అందరూ ఇరుక్కుపోవడంతో తలుపులు తీసేందుకు ప్రయత్నించినా రాలేదు. వెంటనే అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక భాజపా యువ మోర్చా అధ్యక్షుడు ఎం.ఎస్.సిద్ధప్ప సమాచారం అందుకుని వెంటనే అంబులెన్స్‌లో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారు తలుపులు తీసేందుకు ప్రయత్నించినా రాకపోడంతో గడ్డపార్లతో పగలుగొట్టి మృతదేహాలు, క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని బళ్లారి బిమ్స్‌కు తరలించారు. పట్టణంలోని మహావీర్‌నగర్ కాలనీలో ఎస్ఎల్‌వీ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న తల్లీకూతుళ్లు విజయలక్ష్మి, సంధ్యారాణి మృతి చెందడంతో విషాదం నెలకొంది. సంధ్యారాణి ఇద్దరు పిల్లలు యాత్రకు వెళ్లకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. భర్త బ్రహ్మేశ్వరరావుతో యాత్రకు వెళ్లి ప్రమాదంబారిన పడ్డారు.

ట్రామాకేర్‌లో చికిత్స పొందుతున్న పద్మావతి

పరిశీలించిన పోలీసులు

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే తెక్కలకోట సీఐ చందన్‌గోపాల్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన బ్రహ్మేశ్వరరావు, పద్మావతిలను చికిత్స కోసం బళ్లారి ట్రామాకేర్ ఆసుపత్రికి తరలించారు. వారిలో బ్రహ్మేశ్వరరావు కాళ్లు, చేతులకు బలమైన గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అందించి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పద్మావతికి కాళ్లు, చేతులకు గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చందన్‌గోపాల్ న్యూస్‌టుడేకి తెలిపారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో అపార్ట్‌మెంట్ ప్రాంగణం శోకసంద్రమైంది. మృతదేహాలకు గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు. వ్యవసాయం, ఉపాధి నిమిత్తం ఇక్కడికొచ్చి స్థిరపడిన మాగంటి ప్రసాదరావు, మారుపూడి విజయలక్ష్మి కుటుంబాల మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఇరు కుటుంబాల మధ్య స్నేహసంబంధాలు ఉండటంతో తీర్థయాత్రలకు వెళ్లొస్తూ అనుకోని ప్రమాదానికి గురవడంతో స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో స్థానికులు, పోలీసులు

తుంగభద్ర అభియాన్ ప్రచారం ప్రారంభం

కారటగి, న్యూస్‌టుడే: తుంగభద్ర అభియాన్ మూడో విడత పాదయాత్ర ప్రచారం కారటగి తాలూకాలో ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా బాధ్య మంత్రి శివరాజ్ తంగడగి జలజాగృతి - జన జాగృతి ఎల్ఈడీ ప్రచార వాహనాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి తుంగభద్రను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అభియాన్ సంచాలకుడు డాక్టర్ శివకుమార్ మాలి పాటిల్ మాట్లాడుతూ పాద యాత్ర 27న రాత్రి కారటగికి రానుంది. 28న జరిగే పాదయాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. స్థానిక ప్రముఖులు, నాయకులు, అభియాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రచార వాహనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శివరాజ్ తంగడగి

చేతియుక్తి కళకు దక్కిన గౌరవం

హొసపేటె, న్యూస్‌టుడే: విజయనగర జిల్లా హొసపేటె, హగరిబొమ్మనహళ్లి, కూడ్లిగి తాలూకాలో చాలా మంది చేతియుక్తి (కైచళక) కళాకారులు ఉన్నారు. వారు ప్రదర్శించే యుక్తి కళకు ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. హగరిబొమ్మనహళ్లి చేతియుక్తి కళాకారుడు కింద్రి లక్ష్మీపతిని ప్రభుత్వం 2025వ సంవత్సరం జానపద అకాడమీ పురస్కారానికి ఎంపికచేసింది. చేతిలో ఉన్న వస్తువును ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు యుక్తితో మాయం చేయడం, మళ్లీ అదే వస్తువును గాల్లో నుంచి తీసుకువచ్చే విద్యలో లక్ష్మీపతికి పెట్టింది పేరు. ఆయన నాన్న, తాత కూడా ఇదే విద్యను ప్రదర్శించారు. సుమారు 55 ఏళ్లపాటు ఇలాంటి వందలాది చేతియుక్తి కళలను లక్ష్మీపతి ప్రదర్శించారు. తత్వగేయాలను పాడటంలో లక్ష్మీపతికి మంచి పేరుంది. ఆయనలో ఉన్న కళను గుర్తించి ప్రభుత్వం అకాడమీ పురస్కారానికి ఎంపికచేసింది.

కళాకారుడు కింద్రి లక్ష్మీపతి

హక్కులపై అవగాహన అవసరం

బళ్లారి, న్యూస్‌టుడే: వినియోగదారుల తమ హక్కులు, బాధ్యతల గురించి తెలుసుకోవాలని జిల్లా న్యాయసేవా ప్రాధికార సమితి, న్యాయమూర్తి రాజేష్ ఎన్.హొసమని సూచించారు. ఆయా జిల్లా శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వినియోగదారుల దినోత్సవాన్ని న్యాయమూర్తి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం 1986 అమలు నేపథ్యంలో ప్రతి ఏడాది డిసెంబరు 24న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు వివరించారు. వినియోగదారుల చట్టం, హక్కుల గురించి ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామబ్రహ్మం మాట్లాడుతూ డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన ప్రతి వస్తువు ధర, గడువు తేదీతో సహా అన్ని అంశాలను తనిఖీ చేయడం ద్వారా నాణ్యతను నిర్ధారించాలని అన్నారు. సీనియర్ న్యాయవాదులు అంకయ్య, ఎన్.ప్రకాశ్ న్యాయపరమైన అంశాలను వివరించారు. అధికారులు మార్గశేఖర్, హొన్నప్ప, వివిధశాఖాధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న న్యాయమూర్తి రాజేష్ ఎన్.హొసమని, న్యాయవాదులు

నగల దుకాణంలో కేరళ సిట్ బృందం సోదాలు

బళ్లారి, న్యూస్‌టుడే: శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం దొంగతనం కేసుకు సంబంధించి బళ్లారి నగరం బెంగళూరు రహదారిలో ఉన్న రొద్దం బంగారు నగల దుకాణం, నివాసంలో బుధవారం కేరళ సిట్ అధికారులు సోదాలు చేశారు. రెండు రోజులు ముందు బళ్లారి నగరానికి విచ్చేసిన అధికారులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఉదయం నగరంలోని పార్వతీనగర్‌లోని బంగారు ఆభరణాల వ్యాపారి గోవర్ధన్ నివాసం, బెంగళూరు రహదారిలోని అతని దుకాణంలో తనిఖీలు చేశారు. ఉదయం 10 గంటలకు దుకాణంలోకి వెళ్లిన అధికారులు మధ్యాహ్నం 2 గంటల వరకు పలు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని పత్రాలను వెంట తీసుకుని వెళ్లారు. కేసులో సిట్ అధికారులు కొన్ని రోజుల ముందు గోవర్ధన్‌ను అదుపులోకి తీసుకుని విచారించి అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అక్టోబరు 24వ తేదీ వరకు బళ్లారి నగరంలో నగల దుకాణం, నివాసంలో కూడా సోదాలు చేసిన విషయం తెలిసిందే.

రొద్దం బంగారు నగల దుకాణం

శబరిమల అయ్యప్ప దేవస్థానంలో గోవర్ధన్

పరువు హత్యపై పెల్లుబికిన నిరసన

గంగావతి, న్యూస్‌టుడే: హుబ్బళ్లి తాలూకా ఇనాంవీరాపురలో మాన్యా పాటిల్ అనే యువతిని పరువు పేరుతో హత్య చేయడంపై గంగావతిలో ఎస్ఎఫ్ఐ, డీహెచ్ఎస్ కార్యకర్తలు బుధవారం ఆందోళనకు దిగారు. దళిత యువకుడిని ప్రేమించి ఆమె ఏడు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. గర్భిణిగా ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హత్య చేయడం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసిందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. జిల్లాధ్యక్షుడు శివకుమార్, తాలూకా అధ్యక్షుడు బాలాజీ చెళ్లారి, శరీఫ్, బాళప్ప, సత్యనారాయణ, హనుమంతప్ప హొసకెరా పాల్గొన్నారు.

గంగావతిలో నిరసన వ్యక్తంచేస్తున్న ఎస్ఎఫ్ఐ, డీహెచ్ఎస్ కార్యకర్తలు

వృద్ధులను గౌరవించాలి

కురుగోడు(బళ్లారి), న్యూస్‌టుడే: ప్రాణం పోసే సేవతో పాటు జీవితాలను రక్షించే నర్సులు పలువురికి ఆదర్శనీయమని బెంగళూరు నైటింగేల్స్ వైద్య ట్రస్ట్ యోజన వ్యవస్థాపకుడు సురేశ్ పేర్కొన్నారు. కురుగోడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమాజశాస్త్రం విభాగం, నైటింగేల్స్ వైద్య ట్రస్ట్, నైపుణ్య శిక్షణ సంస్థ సంయుక్తంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వృద్ధులను సమాజ ఆస్తిగా భావించాలన్నారు. ఒంటరితనం లేకుండా జీవించే విధంగా చూడాలన్నారు. ప్రధాన ఆచార్యులు డా.శాంతల మాట్లాడుతూ వృద్ధులు సమాజానికి పెద్ద ఆస్తి, వారి మార్గదర్శనంలో ముందుకు వెళ్లాలన్నారు.

అన్న సంతర్పణకు 62 కిలోల లడ్డు బూంది

కారటగి, న్యూస్‌టుడే: గంగావతి చెన్న బసవ తాత జాతర సందర్భంగా ఏర్పాటు చేసే అన్న సంతర్పణకు కారటగి వీరశైవ మహిళా సంఘం సభ్యులు బుధవారం 62 కిలోల లడ్డు బూంది అందజేశారు. కారటగి చెన్న బసవ సేవా ట్రస్టు స్థానిక శరణ బసవేశ్వర ఆలయంలో ఆహార పదార్థాల సేకరణకు ఏర్పాటు చేసిన జోళి వద్ద ఈ బూందీని అందించారు. మహిళా సంఘం అధ్యక్షురాలు సుమ హిరేమఠ మాట్లాడుతూ జనవరి 1న జరగనున్న తాత జాతర అన్న సంతర్పణకు ఏటా మాదిరిగా ఈసారి కూడా తమ వంతు కానుక సమర్పించామన్నారు. ట్రస్టు అధ్యక్షుడు శివప్ప మస్కి, గౌరవ అధ్యక్షుడు చాంద్ సింగ్ రాజపుత్, మహిళలు పాల్గొన్నారు.

అన్న సంతర్పణకు లడ్డు బూంది ఇచ్చిన వీరశైవ మహిళా సంఘం సభ్యులు

ప్రజల మనిషి శివశంకరప్ప

చెళ్లకెర(చిత్రదుర్గం), న్యూస్‌టుడే: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం, సామాజిక సేవ, అభివృద్ధి పనులపై నిబద్ధత గల దావణగెర దక్షిణ ఎమ్మెల్యే దివంగత శామనూరు శివశంకరప్ప ప్రజల మనిషి అయ్యారని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ పేర్కొన్నారు. హొళల్కెర గణపతి కల్యాణమంటపంలో బుధవారం శామనూరు శివశంకరప్ప శ్రద్ధాంజలి సభను జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. దావణగెరె నగరాన్ని విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి పరచడానికి ఆయన శక్తికి మించి కృషిచేశారన్నారు. మాజీ మంత్రి హెచ్.ఆంజనేయ, జిల్లా అధ్యక్షుడు తాజ్‌పీర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హనుమంతప్ప, జడ్పీ మాజీ అధ్యక్షుడు శివకుమార్, గీతానందిని గౌడ పాల్గొన్నారు.

శామనూరు శివశంకరప్పకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న మంత్రి దినేశ్ గుండూరావ్

దళిత హక్కుల సమితి ర్యాలీ

సిరుగుప్ప, న్యూస్‌టుడే: పరువు హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత హక్కుల సమితి డిమాండ్ చేసింది. సమితి ఆధ్వర్యంలో బుధవారం పట్టణ ప్రధాన రహదారిలో కార్యకర్తలు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా సమితి తాలూకా అధ్యక్షుడు బి.ఎల్.ఈరణ్ణ మాట్లాడుతూ హుబ్బళ్లి తాలూకా ఇనాం వీరాపుర్ గ్రామంలో దళిత యువకుడిని పెళ్లి చేసుకుందని ఉన్నత వర్గానికి చెందిన గర్భిణి యువతిని ఆమె కుటుంబ సభ్యులే హత్య చేయడం దారుణమన్నారు. హత్యకు పాల్పడిన మాన్యా పాటిల్ కుటుంబ సభ్యులను శిక్షించాలని పేర్కొని ఉపతహసీల్దార్ సిద్ధార్థ కారంజికి అందించారు. వినతిపత్రం ఉపాధ్యక్షుడు మారుతి, ప్రధాన కార్యదర్శి గురుస్వామి, సభ్యులు లక్ష్మణ, హులెప్ప, ఓబుళేశప్ప పాల్గొన్నారు.

ఉపతహసీల్దార్ సిద్ధార్థ కారంజికి వినతిపత్రం అందిస్తున్న సంఘం ప్రతినిధులు

నిధులు ఇప్పించాలని న్యాయవాదుల వినతి

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు న్యాయస్థానంలో వందలాది మంది న్యాయవాదులం ఉన్నాం.. పెద్దసంఖ్యలో ఉన్న తమకు సరైన బార్ అసోసియేషన్ భవనం లేదు. దీనిపై అనేకసార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదు. మీరే ప్రభుత్వం వద్ద ప్రయత్నించి సింధనూరు న్యాయవాదుల సంఘం నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని న్యాయవాదులు స్థానిక ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడను అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే గృహానికి వెళ్లి న్యాయవాదులు వినతిపత్రం అందించారు. అంతేకాక జిల్లాధికారి కార్యాలయంలో జరిగే ఆర్ఆర్‌టీ రీజినల్ అప్పీళ్లు, డీడీఎల్ఆర్ అప్పీళ్లకు ప్రతిసారి 100 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రం రాయచూరుకు వెళ్లాల్సి వస్తోంది. న్యాయవాదులకు ఈ ఇబ్బందులు తప్పించి నెలకో, 15 రోజులకో ఒకసారి ఈ కేసులు సింధనూరులోనే విచారించే విధంగా ప్రభుత్వం వద్ద చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. అంతేకాక సింధనూరు న్యాయస్థానం పక్కనే గల పాత ఐబీ స్థలం కొంత న్యాయస్థానం ప్రాంగణంలోని బార్ అసోసియేషన్‌కు కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని విన్నవించారు. బార్ అధ్యక్షుడు భీమనగౌడ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఈ విన్నపాలను ఎమ్మెల్యే ముందు ఉంచారు.

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందిస్తున్న సింధనూరు న్యాయవాదులు

కారటగిలో భాజపా ధర్నా

కారటగి, న్యూస్‌టుడే: కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కారటగిలో భాజపా నాయకులు బుధవారం ధర్నా చేశారు. భాజపా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మౌనేశ్ దడేసుగూరు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రత్న కుమారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు, వ్యతిరేక ఉపన్యాసాలు చేయడం సరి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు నవలి మార్గంలోని భాజపా కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వచ్చారు. ధర్నా అనంతరం గవర్నర్‌కు రాసిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలోని అధికారికి సమర్పించారు. భాజపా మండల అధ్యక్షుడు మంజునాథ మస్కి, శివ లీల, శరణబసవ రెడ్డి, తిప్పణ్ణ నాయక్, దేవరాజ్ నాయక్, ప్రియాంక పవార్ తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న భాజపా నాయకులు

చదువుకు పేదరికం అడ్డు కాకూడదు

బళ్లారి, న్యూస్‌టుడే: చదువుకోవడానికి పేదరికం, కష్టాలు ఆటంకం కాకూడదు. కృషి పట్టుదలతో చదివితే అనుకున్నది సాధిస్తారని క్రైస్తవ మత గురువు బిషప్ హెన్రీ డిసౌజ విద్యార్థులకు సూచించారు. బళ్లారి సెయింట్ జోసెఫ్ బాలుర ఉన్నత పాఠశాల 119వ వార్షికోత్సవాన్ని బిషప్ ప్రారంభించి మాట్లాడారు. బళ్లారి నగరంలో క్రిస్టియన్ విద్యా సంస్థలు పేద, సామాన్య తరగతి విద్యార్థులకు తక్కువ రుసుములతో నాణ్యమైన విద్యాబోధన చేస్తున్నారన్నారు. దేశ పౌరులను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పోలీస్ అధికారి డా.వి.జె.శోభారాణి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో ఓ లక్ష్యం పెట్టుకోవాలి. దాన్ని సాధించడానికి కష్టపడి చదువుకోవాలన్నారు. విద్యాశాఖాధికారి మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులు శిక్షణతో పాటు పాఠ్యేతర కార్యక్రమాలపైనా దృష్టి పెట్టాలన్నారు. ఫాదర్ విన్సెంట్ మాట్లాడుతూ సంస్కృతి, సాంకేతికత, దేశభక్తి, మానవత్వం, యువశక్తిలపై వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రదర్శించిన చిరునాటకం అలరించింది. ముఖ్య ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మతగురువు బిషప్ హెన్రీ డిసౌజ, ఎస్పీ శోభారాణి, తదితరులు

సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు

విశ్వేశతీర్థుల సేవలు అనన్యం

విశ్వేశతీర్థస్వామి చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న శారదవిద్యాపీఠం ప్రధానాచార్యిణి కవిత, ఉపాధ్యాయులు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: సమాజానికి విశ్వేశతీర్థులు అందించిన సేవలు అనన్యమని శారదవిద్యాపీఠం ప్రధానాచార్యిణి కవిత పేర్కొన్నారు. విశ్వేశ తీర్థుల ఆరాధనను పురస్కరించుకుని బుధవారం సత్యనారాయణ పేటలోని శారదా విద్యాపీఠంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె విశ్వేశతీర్థుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మాట్లాడారు. ఆధ్యాత్మిక, విలువైన సామాజిక సేవలు అందించిన గొప్ప యతీంద్రులు విశ్వేశతీర్థులని ఆయన సేవలను కొనియాడారు. కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మాతృభాష అమలుకు అగ్రాసనం

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని విభాగాలు, సంఘాలు, వాణిజ్య, కార్పొరేషన్ల నామఫలకాలు కన్నడలో తప్పనిసరిగా ఉండేలా చూడాలని జిల్లా పాలనాధికారి కె.నాగేంద్ర ప్రసాద్ ఆదేశించారు. నూతన జిల్లా పాలనాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని డీసీ ప్రారంభించి మాట్లాడారు. కన్నడ అవగాహన కమిటీ సమర్థంగా పనిచేయాలి, కన్నడ భాష, అమలు గురించి అధికారికంగా నివేదించాలన్నారు. పాటించని సంస్థలు, విభాగాలపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని విభాగాల, నగర స్థానిక సంఘాలు, వాణిజ్య బోర్డులు, తాలూకా, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రతి నెలా కన్నడ అమలు వినియోగంపై ప్రతి నెల నివేదికను సమర్పించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, నామఫలకాలు, వాణిజ్య దుకాణాల ముందు భాగంలో 60శాతం కన్నడ వాడకాన్ని తప్పనిసరి చేయాలన్నారు. కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డా.నిష్ఠిరుద్రప్ప మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. నగర పాలికె కమిషనర్ పి.ఎస్.మంజునాథ, కన్నడ సాంస్కృతిక శాఖాధికారి నాగరాజు, కమిటీ సభ్యులు డా.దానప్ప, అంబిగర మంజునాథ, రాధా, తిప్పేరుద్ర, ఆలంబాషా పాల్గొన్నారు.

బళ్లారి చరిత్రపై రాసిన పుస్తకాన్ని డీసీ కె.నాగేంద్ర ప్రసాద్‌కు అందజేస్తున్న నిష్ఠిరుద్రప్ప

విద్యే దేశానికి విలువైన ఆస్తి

సిద్ధలింగప్ప మహాస్వామికి గౌరవ డాక్టరేట్

విద్యార్థులకు స్నాతకోత్సవంలో పట్టాలతో పాటు పతకాలు అందజేస్తున్న గవర్నర్

బళ్లారి, న్యూస్‌టుడే: విద్య అనేది నిరంతర ప్రయాణం, విలువైన ఆస్తి. విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకుని ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకొని దేశాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ పిలుపునిచ్చారు. బళ్లారి - సిరుగుప్ప రహదారిలోని మౌంట్ వ్యూ క్యాంపస్‌లో బుధవారం నిర్వహించిన కిష్కింద విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. విద్య కేవలం డిగ్రీ పొందడానికి పరిమితం కాకూడదు. అది జ్ఞాన సంపదగా ఉండాలన్నారు. విద్యార్థులు నేర్చుకున్న జ్ఞానాన్ని దేశ పురోగతికి ఉపయోగించాలన్నారు. యువత మేధోపరంగా ఎదగడం మాత్రమే సరిపోదు. మానవ విలువలను తమ జీవితాల్లో అలవర్చుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. భారత దేశాన్ని బలమైన, సంపన్న దేశంగా మార్చడంలో యువత పాత్ర ముఖ్యమైంది. కిష్కింద పవిత్ర నేలపై స్థాపించిన విశ్వవిద్యాలయమని యువతకు సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తోందని ప్రశంసించారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి డా.ఎం.సి.సుధాకర్ మాట్లాడుతూ కల్యాణ కర్ణాటక వంటి ప్రాంతంలో విద్యా సంస్థలను నిర్మించడం సవాల్‌తో కూడిన పని. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ రెండేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయి. చేరిన విద్యార్థుల సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాకుండా విద్య నాణ్యతను కాపాడుకోవడం అవసరమన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బెళగావి లోక్‌సభ సభ్యుడు జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ వెనుకబడిన తాలూకాల్లో విశ్వ విద్యాలయాలను స్థాపించాలనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు. స్నాతకోత్సవంలో బళ్లారి సువర్ణగిరి విరక్తి మఠం సిద్ధలింగ మహాస్వామికి గౌరవ డాక్టరేట్ అందజేసి అభినందించారు. ఎంబీఏలో ప్రథమ ర్యాంకు సాధించిన షబానా, ద్వితీయ ర్యాంకు సాధించిన సౌగంధిక లక్ష్మి, ఎంసీఏలో ప్రథమ ర్యాంకు సాధించిన సజ్జజగతి, ద్వితీయ ర్యాంకు సాధించిన సంధ్యాలకు గవర్నర్ పతకాలతో పాటు పట్టాలను అందజేశారు. ఎమ్మెల్యే బి.ఎం.నాగరాజు, బాదర్లి హంపనగౌడ, ట్రస్ట్ అధ్యక్షుడు డా.వెంకట మహిపాల్, విశ్వవిద్యాలయం ఉపకులపతి నాగభూషణ్, రిజిస్ట్రార్ యశ్వంత్ భూపాల్, సహాయ రిజిస్ట్రార్ పృథ్వీరాజు, మూల్యాంకనం రిజిస్ట్రార్ ఈరన్న, రాజుజాదర్, అధికారి స్రమత పాల్గొన్నారు.

సిద్ధలింగప్పకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, ఉన్నత విద్యాశాఖ మంత్రి డా.సుధాకర్

(c) eenadu

బళ్ళారి

• బళ్ళారి • రాయచూరు • కొప్పళ • విజయనగర • చిత్రదుర్గ

కొత్త సంవత్సరం కాలమానిని విడుదల చేస్తున్న బలిజ సంఘం ప్రముఖులు

కాలమానిని విడుదల

హొసపేటె, న్యూస్‌టుడే: హొసపేటె బలిజ సంఘం ఆధ్వర్యంలో కొత్త సంవత్సరం కాలమానిని విడుదల కార్యక్రమం బలిజ భవనంలో జరిగింది. సంఘం తాలూకా అధ్యక్షుడు జి.పాండురంగ, గౌరవాధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి జి.రాజేంద్ర, జిల్లా గౌరవాధ్యక్షుడు కె.శివానంద్, ఉపాధ్యక్షుడు టి.ఎల్.యోగానంద, తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ జయంతిని ఘనంగా ఆచరించాలని కార్యక్రమంలో నిర్ణయాలు తీసుకున్నారు.

సాంస్కృతిక భవన నిర్మాణానికి భూమిపూజ

భూమి పూజ చేస్తున్న మంత్రి శివరాజ్ తంగడగి, తదితరులు

కారటగి, న్యూస్‌టుడే: కారటగిలోని వలీసాబ్ దర్గా వద్ద సాంస్కృతిక భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే, జిల్లా బాధ్య మంత్రి శివరాజ్ తంగడగి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి రూ.2 కోట్లతో ఈ భవన నిర్మాణం జరుగుతుంది. మైనార్టీ సముదాయ ప్రజల శుభ కార్యాలు, తదితర కార్యక్రమాలకు ఈ భవనం ఉపయోగపడనుందన్నారు. హిరేమఠ మరుళ సిద్ధయ్య స్వామి, పురసభ అధ్యక్షురాలు ఎ.రేఖ, స్థాయి సమితి అధ్యక్షుడు ఈశప్ప ఇట్టంగి, శరణేగౌడ మాలిపాటిల్, ఎస్.ఎం.జిలాన్ సాబ్, డాక్టర్ ఎం.ఐ.ముదగల్ పాల్గొన్నారు

30న చిరుధాన్యాల వంటకాల పోటీలు

హొసపేటె, న్యూస్‌టుడే: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాల వంటకాల పోటీలను ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ సంయుక్త సంచాలకుడు డి.టి.మంజునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. చిరుధాన్యాలతో తీపి లేదా కారం వంటకాలను అక్కడికక్కడే సిద్ధం చేయాల్సి ఉంటుంది. నిరుడు, అంతకన్నా ముందు ఏడాదిలో పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో నెగ్గినవారికి ఈ పోటీల్లో అవకాశం ఉండదని తెలిపారు. ఓ తీపి, కారం వంటకాలకు క్రమంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ జిల్లాస్థాయి బహుమతులు ఉంటాయి. ఉదయం 10గంటలకు సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో పోటీలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.

పట్టభద్ర ఫలితాల్లో విద్యార్థినుల ర్యాంకులు

తిరుమల

రంజితా

గంగావతి,న్యూస్‌టుడే: విజయపుర అక్కమహాదేవి విశ్వవిద్యాలయం ప్రకటించిన పట్టభద్ర ఫలితాల్లో గంగావతి సంకల్ప కళాశాల విద్యార్థినులు నాలుగు ర్యాంకులు సొంతం చేసుకున్నారు. బీఏలో 92.70 శాతం మార్కులతో తిరుమల బంగారు పతకం సాధించింది. 92.13శాతంతో రేవతి నాలుగో ర్యాంకు సొంతం చేసుకుంది. బీకాంలో 94.10 శాతం మార్కులతో రంజితా ఆరవ, 93.66 శాతంతో సాక్షిప్రియ పదో ర్యాంకు సాధించారు.

ప్రైవేట్ శిక్షణ సంస్థల ఒక్కూట అధ్యక్షుడి ఎన్నిక

రాజా సుభాశ్చంద్ర నాయక్

మాన్వి,న్యూస్‌టుడే: తాలూకా ప్రైవేట్ శిక్షణ సంస్థల ఒక్కూట అధ్యక్షుడిగా రాజాసుభాశ్చంద్రనాయక్, ప్రధాన కార్యదర్శిగా రాజు తాళికోటె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ధ్యాన మందిరంలో కల్మఠ విరూపాక్ష పండితారాధ్య స్వామీజీ అధ్యక్షతన ఒక్కూట సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఒక్కూట సభ్యులుగా గౌరవాధ్యక్షుడిగా విరూపాక్ష పండితారాధ్య స్వామీజీని మరోసారి ఎంపిక చేశారు. కోశాధికారిగా శరణబసవ, సహకార్యదర్శిగా అఖిలేశ్, సంఘటనా కార్యదర్శిగా సందీప్, ఉపాధ్యక్షులుగా భీమరాయ, ముఖీం, శశికళా పాటిల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు హెచ్.షర్ఫుద్దీన్, వివిధ శిక్షణ సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

కట్టుదిట్టంగా స్థానిక ఎన్నికలు

అధికారుల నుంచి ప్రమాణపత్రం అందుకుంటున్న విజేత మునియప్ప బెళ్ళి

సింధనూరు, న్యూస్‌టుడే: తుర్విహాళ పట్టణ పంచాయతీలోని నాలుగో వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి మునియప్ప బెళ్ళి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బాలాజీ మడివాళపై 22 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సింధనూరు తహసీల్దారు కార్యాలయంలో బుధవారం ఓట్ల లెక్కింపు కార్యం జరిపారు. ఈ వార్డులో మొత్తం 912 ఓట్లకుగాను 735 పోలయ్యాయి. ఇందులో భాజపా అభ్యర్థి మునియప్ప 376 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి బాలాజీకి 354 ఓట్లు మాత్రమే లభించాయి. నోటాకు అయిదు ఓట్లు పడ్డాయి. దీంతో మునియప్ప బెళ్ళిని విజేతగా ప్రకటించామని ఎన్నికల అధికారి, సింధనూరు తహసీల్దారు అరుణ్ దేశాయ్ వెల్లడించారు. ప్రతిష్ఠగా మారిన ఈ ఫలితంతో మస్కి నియజకవర్గం సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.బసనగౌడ తుర్విహాళపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ (భాజపా) వర్గం ఆధిక్యతను చాటినట్లయింది.

సీతారామ్‌తండా విజేతలు వీరే...

హొసపేటె, న్యూస్‌టుడే: హొసపేటె తాలూకా సీతారామ్‌తండా గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం తాలూకా కార్యాలయంలో జరిగింది. మొత్తం 8 స్థానాలకు 23మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడ్డాయి. ఈ పంచాయతీ పరిధిలో సీతారామ్ తండా, నల్లాపుర, చిన్నాపుర గ్రామాలు వస్తాయి. సీతారామ్ తండా నుంచి రాఘవేంద్ర, రేణుక, సణ్ణ లక్ష్మణ, గంగమ్మ విజేతలుగా నిలిచారు. నల్లాపుర నుంచి ఎస్.కె.మేఘనాథ, ఎచ్.ఉమా, హెచ్.మునియమ్మ, చిన్నాపుర నుంచి వీరభద్రప్ప గెలిచారు. ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీతారామ్‌తండా పంచాయతీ ఓట్ల లెక్కింపు చేపట్టిన సిబ్బంది

ఘనంగా వినియోగదారుల దినోత్సవం

మొక్కకు నీరు పోసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న న్యాయవాదులు, అధికారులు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అవి నాసిరకంగా ఉన్నా.. అసలు ధర కంటే ఎక్కువ వసూలు చేసినా, ఇతర రంగాల్లో మనకు అందాల్సిన సేవలు అందనప్పుడు సంబంధిత యాజమాన్యం నుంచి పరిహారం పొందవచ్చని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఉప్పార వెంకోబ పేర్కొన్నారు. పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం చట్ట సేవా సమితి, న్యాయవాదుల సంఘం, ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా యజమాని నుంచి రశీదు తీసుకోవాలన్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు పని చేయకపోయినా వారిపై వినియోగదారుల జిల్లా న్యాయస్థానంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రభుత్వ న్యాయవాది శివరాజ్, న్యాయవాదులు జిలాన్, ఖాదర్ బాషా, విజయలక్ష్మి, వినియోగదారులు, అంగళ్ల యజమానులు పాల్గొన్నారు.

సేంద్రియ సేద్యం భావితరాలకు సురక్షితం

సేంద్రియ రైతులను సత్కరిస్తున్న శారదా విద్యాసంస్థ ప్రతినిధులు

గంగావతి,న్యూస్‌టుడే: సేంద్రి సేద్యం భావతరాలకు ఆరోగ్యరీత్యా సురక్షితమని రైతు హంపీ హనుమంతయ్య అన్నారు. గంగావతి విద్యానగర్‌లో శారదా విద్యాసంస్థ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన రైతు దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆహారం కొరత ఉండే 70వ దశకంలో అధిక ఉత్పాదన కోసం రసాయన ఎరువుల వాడకం పెరిగిందన్నారు. మోతాదుకు మించిన రసాయన ఎరువుల వల్ల తెగుళ్లు అధికమై క్రిమినాశకాల వాడకం సైతం పెరిగిందన్నారు. ఫలితంగా ఆహారం, వాతావరణం కలుషితమై పోయాయన్నారు. అధిక ఎరువులు, నీరు వాడకంతో తుంగభద్ర ఆయకట్టు ప్రాంతంలోని పొలాలు నిస్సారంగా మారే ప్రమాదం ఉందన్నారు. రానున్న రోజుల్లో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే మంచి విపణి ఉంటుందంటూ రైతులు మారక తప్పదన్నారు. ఈ సందర్భంగా రైతులు హనుమంతయ్య, చెన్నుపాటి గురుప్రసాద్, వైద్యులు అల్లూరి సోమరాజులను సత్కరించారు. కార్యక్రమంలో శారదా విద్యాసంస్థ అధ్యక్షుడు సంక్రాంతి ప్రసాద్, మాజీ అధ్యక్షుడు తమ్మినీడి సత్యనారాయణ, ప్రతినిధులు నెక్కంటి శ్రీనివాస్, ఆర్.రాజశేఖర్, కమ్మ కోటేశ్వరారావ్, మరివాడ సత్యనారాయణ, విశ్వనాథరాజు, సుదర్శన్‌రావ్, సంక్రాంతి వెంకటేశ్వరరావ్, కల్యాణం జానకీరాం, కాంతారావ్, చిలుకూరి రామకృష్ణ పాల్గొన్నారు.

వ్యాసరచన పోటీలో రాష్ట్ర స్థాయికి ఎంపిక

కంప్లి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీకాం ద్వితీయ సంవత్సర విద్యార్థిని బి.సుష్మా వ్యాసరచన పోటీలో రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బళ్లారి సరళా దేవి కళాశాలలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి కన్నడ వ్యాసరచన పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

24-12-2025 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1612.63	1628.00
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	149	545
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	8,769	7,386
నీటి నిల్వ (టి.ఎం.సి)	43.028	86.731

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

అంబామఠంలో హైమాస్ట్ దీపకాంతులు

అంబామఠంలో దీప కాంతులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బాదర్లి

సింధనూరు, న్యూస్‌టుడే: వచ్చే నెల మూడు నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న శక్తిపీఠం అంబామఠం అంబాదేవి జాతర నేపథ్యంలో రథోత్సవం నిర్వహించే మైదానంలో అదనపు వెలుగుల కోసం ఏర్పాటు చేసిన కాంతివంతమైన హైమాస్ట్ లైట్లను ఎమ్మెల్యే బాదర్లి బుధవారం సాయంత్రం బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ ఏడాది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరై వేడుకను ప్రారంభించనున్న నేపథ్యంలో అంబామఠంలో ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు. ఇందులో భాగంగా ఈ దీపాలను ఏర్పాటు చేయించారు. శాసనసభ్యుని స్థానిక ప్రాదేశిక అభివృద్ధి నిధులలో రూ.34 లక్షలను వెచ్చించినట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం ఎమ్మెల్యే అంబాదేవి దేవస్థానం నిర్మాణ పనులను వీక్షించి అభివృద్ధి సమితితో సమావేశమయ్యారు. తహసీల్దరు అరుణ్ దేశాయ్, ఈవో చంద్రశేఖర్ దేవస్థాన సమితి అధ్యక్షుడు రంగనగౌడ ఆయన ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

జంగమరకల్గుడిలో విద్యార్థుల రాస్తారోకో

రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు

శ్రీరామనగర్, న్యూస్‌టుడే: గంగావతి తాలూకా జంగమరకల్గుడిలో బుధవారం ఉదయం విద్యార్థులు రాస్తారోకో చేశారు. గ్రామంలోని 150 మందికి పైగా విద్యార్థులు గంగావతి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి చదువుకుంటారు. గ్రామంలో బస్సులు ఆపరు. దీంతో విద్యార్థులు ఆటోలు, రోడ్డుపై వెళ్లే ద్విచక్ర వాహనాలను ఆపి లిఫ్ట్ అడిగి వెళ్తుంటారు. సమయానికి విద్యాలయాలకు వెళ్లలేకపోతున్నారు. విసిగిపోయిన విద్యార్థులు బుధవారం రోడ్డుపై బైఠాయించి దాదాపు కొంతసేపు రాస్తారోకో చేశారు. గంగావతి - రాయచూరు మార్గంలో వాహన సంచారం అధికంగా ఉంటుంది. కొంత సేపటికే రెండు వైపులా అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆ సమయంలో మరళి నుంచి గంగావతి వైపు వెళుతున్న పోలీసు అధికారులు రాస్తారోకో చేస్తున్న విద్యార్థుల వద్దకు వచ్చి మాట్లాడారు. ఆర్టీసీ డిపో మేనేజర్‌తో మాట్లాడి గ్రామంలో బస్సులు ఆపించే ప్రయత్నం చేస్తామని పోలీసు అధికారులు చెప్పడంతో విద్యార్థులు రాస్తారోకో విరమించారు.

(c) eenadu

వధువు మెడలో హారం వేస్తున్న వరుడు

న్యూజిలాండ్ వరుడి సందడి

దావణగెరె, న్యూస్‌టుడే: వెన్ననగరి దావణగెరెకు చెందిన పూజా- న్యూజిలాండ్‌కు చెందిన క్యాంప్‌బెల్ వివాహం చేసుకున్నాడు. చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరెకు చెందిన నాగరాజ్, రాణి దంపతుల కుమార్తె పూజ. పూజ తండ్రి సివిల్ ఇంజినీరు కాగా 2005 నుంచి న్యూజిల్యాండ్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. అక్కడే పూజకు- క్యాంప్‌బెల్‌తో పరిచయమై, ప్రేమగా మారింది. వీరి వివాహానికి ఇరువైపులా కుటుంబ సభ్యులు అనుమతించగా, హిందూ సంప్రదాయానికి అనుగుణంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో దావణగెరెలోని ఒక రిసార్టులో వీరు సంప్రదాయానికి అనుగుణంగా బుధవారం వివాహం చేసుకున్నారు.

పరిచయాల పేరిట సతాయింపు

నిందితుడు నవీన్‌కుమార్

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే : ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతి (21)ని ప్రేమించాలని ఒత్తిడి చేస్తూ ఆమెపై దాడి చేసి పరారైన నవీన్ కుమార్ అనే యువకుడ్ని జ్ఞానభారతి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు ఆ యువతి ఒక కంపెనీలో టెలికాలర్‌గా పని చేస్తూ ఉళ్లాల మెయిన్ రోడ్డులో ఉండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో నవీన్ కుమార్ ఆమెకు 2024లో పరిచయమయ్యాడు. ఇటీవల తనను ప్రేమించాలని ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఆమె నిరాకరించడంతో గత సోమవారం ఆమె ఉంటున్న పీజీ వద్దకు వచ్చాడు. యువతి స్నేహితురాళ్ల ముందే ఆమెను తన కారులోకి ఎక్కించుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో వ్యానిటీ బ్యాగ్ లాక్కొని, దాన్ని విసిరి కొట్టి వెళ్లిపోయాడు. ఆమె ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

శివాజీనగర సెయింట్ బెసిలికా చర్చి లోపల అలంకరణ

బెంగళూరు విపణిలో క్రిస్మస్ తాత బొమ్మ

బొమ్మలను కొనుగోలు చేసుకుంటున్న భక్తుడు

నక్షత్ర వీధిలో బహుమతుల దొంతరలు!

రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ సందడి

ఇళ్ల ముందు కట్టుకునేందుకు నక్షత్ర తోరణాలు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : క్రిస్మస్‌ను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా చర్చిలు, ప్రార్థనా మందిరాలను చక్కగా అలంకరించారు. రాత్రుళ్లు విద్యుత్తు దీపాల అలంకరణలో చర్చిలు కొత్త అందాలు సంతరించుకున్నాయి. క్రిస్మస్ ఈవ్‌ను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం నుంచే క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ప్రార్థనలు ప్రారంభించారు. బాలలకు బహుమతులు ఇచ్చేందుకు బొమ్మలు, ఇతర ఉత్పత్తులను పెద్దలు కొనుగోలు చేసుకున్నారు. ఇళ్ల ముందు అలంకరించుకునేందుకు కాగితంతో నక్షత్రపు ఆకారాలు పెద్ద సంఖ్యలో విక్రయించారు. బెంగళూరులో సెయింట్ మేరీస్ బెసిలికా, ట్రినిటీ, హడ్సన్, సెయింట్ మార్క్స్ చర్చిలు, మైసూరు సెయింట్ బెసిలికా, కార్కళ సెయింట్ లారెన్స్ చర్చి, మంగళూరులో మిలాగ్రెస్, ఇన్‌ఫ్యాంట్ జీసెస్, సెయింట్ అలోషియస్ ఛాపెల్, ఉడుపి, కనకపుర, కార్వార, బెళగావి తదితర ప్రాంతాల్లోని ప్రముఖ చర్చిల వద్ద సందడి నెలకొంది. పండగకు వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఆయా ప్రార్థనా మందిరాల వద్ద ప్రార్థనలు చేసుకున్నారు. చర్చిల ఆవరణలో కొవ్వొత్తుల వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ప్లమ్ కేకులు, ఇతర కేకుల విక్రయాలు ఊపందుకున్నాయి. ఆన్‌లైన్‌లోనూ వాటికి ఆర్డర్ చేసి తెప్పించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని వివరించే నాటిక

కరుణామయుడి కమనీయ వేడుక

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: ప్రపంచ శాంతిదూత కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ప్రార్థన మందిరాలన్నీ సందడిగా మారాయి. మందిర ప్రాంగణాల్లో కొవ్వొత్తులు వెలిగించి, కేకులు కోసి ఒకరికొకరు ఆనందం పంచుకున్నారు. ఇళ్ల ముందు దీప నక్షత్రాలు ఆవిష్కరించి, క్రిస్మస్ దివ్య వృక్షాలను అమర్చి కొత్తకాంతులు వచ్చేలా చేశారు. అనేక చోట్ల పేదలకు దుస్తులు, ఆహారం దానం చేశారు. అనేక మంది మహిళలు ఉపవాస ప్రార్థనల్లో మునిగిపోయారు. బెంగళూరు నగరంలోని మిస్పా తెలుగు చర్చి, రామచంద్రపుర తెలుగు ప్రార్థనా మందిరం, సీఎస్ఐ చర్చి, 225 సంవత్సరాల చరిత్ర సొంతం చేసుకున్న సెయింట్ మార్క్స్, ట్రినిటీ, సెయింట్ జేవియార్, సెయింట్ జోసెఫ్, శివాజీనగర సెయింట్ బెసిలికా, సెయింట్ ఆండ్రోస్, బాలయేసు ప్రార్థన మందిరాలు ప్రత్యేక కార్యక్రమాలకు వేదికలుగా మారాయి. సెయింట్ బెసిలికాలో క్రీస్తు జన్మ వృత్తాంతం వివరించే బొమ్మల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. దాన్ని తిలకించేందుకు భక్తులు ఎక్కువగా కదలి వస్తున్నారు. అక్కడి మేరీమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి కన్నీటి ప్రార్థనలు చేస్తున్నారు.

ప్రార్థనల్లో మునిగిపోయిన భక్తులు

సేవలకు ప్రతిరూపమే క్రిస్మస్

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: సమాజంలో సమానత, పెద్దమనసు, స్నేహ- సౌభ్రాతృత్వాలు, దయాగుణం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదినం నేపథ్య క్రిస్మస్ పరమపవిత్రమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శ్లాఘించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన పండగ శుభాకాంక్షలు ప్రకటించారు. సంబరంగా ఈ వేడుకలు నిర్వహించుకోవాలని పిలుపు నిచ్చారు. బెంగళూరు జెన్సన్‌టౌన్‌లో మంగళవారం రాత్రి ఆర్చిబిషప్ హౌస్‌లో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేకు కోసి ఆర్చిబిషప్ డాక్టర్ పీటర్‌మాచడోకు తినిపించారు. మానవాళికి క్రీస్తు చేసిన 'సేవలతో' పాటు ప్రజలకు క్రైస్తవ సంస్థలు చేస్తున్న సామాజిక సేవలు నిరుపమానమన్నారు. ఇదే వేదికపై ముఖ్యమంత్రిని పలువురు పెద్దలు ఘనంగా సత్కరించారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను సత్కరించిన క్రైస్తవ గురువులు

వేరుసెనగలతో అలంకరించిన నంది విగ్రహం

మెట్రో నగరి.. జాతరల అంబారీ

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: ఉద్యాననగరి, ఎయిర్‌కూల్డ్ సిటీ ఇప్పుడు భారతదేశ సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందింది బెంగళూరు! మెట్రో నగరమైనా ఇప్పటికీ క్రమం తప్పకుండా జాతరలు కొనసాగుతుండటం స్థానికుల సాంస్కృతిక వైభవానికి దర్పణం. బసవనగుడి బుల్ టెంపుల్ రోడ్డులో వేరుసెనగ జాతర ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. దానికి అనుబంధంగా కాడు మల్లేశ్వరంలో ఆలయ వీధిలోనూ వార్షిక ఉత్సవంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. వేరుసెనగ పుట్టుపూర్వోత్తరాలు, జాతర, ఆ సమయంలో నెలకొనే సందడిని రాజ్యోత్సవ పురస్కార గ్రహీత కందవార వెంకటేశ్ తన కెమెరా కంటితో బంధించారు. 'మాణి వృత్తాంతగళు' పేరిట తాను తీసిన ఫొటోలను కర్ణాటక చిత్రకళా పరిషత్తులో ఈ నెల 29 నుంచి 31 వరకు ప్రదర్శనకు ఉంచనున్నారు. వేరుసెనగ సాగు రైతులు, వ్యాపారులు, విక్రేతలు, భక్తి, సంస్కృతి, సహనం, ఖండాలు దాటి అది చేసిన ప్రయాణం తదితరాలను తెలుసుకునేలా తన ప్రదర్శనను నిర్వహిస్తున్నానని ఆయన తెలిపారు.

వంచకుల కోసం గాలింపు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: రాజధాని నగర శివారు ఆనేకల్‌లో జ్యోతమ్మ అనే వృద్ధురాలి పేరిట ఉన్న 14 గుంటల భూమికి మునిరాజ రాఘవ, అతని అనుచరులు నకిలీ పత్రాలు సృష్టించి, ఇతరులకు విక్రయించారు. స్థానిక న్యాయస్థానంలోని న్యాయమూర్తిలా మూడు సంతకాలు, జ్యోతమ్మ, ఆమె సంతానానికి సంబంధించి 16 సంతకాలు చేసి భూమిని ఇతరులకు విక్రయించుకున్నారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో పరారీలో ఉన్న నిందితుల కోసం ఆనేకల్ ఠాణా పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.

భైరతికి మరోసారి చుక్కెదురు

బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే: రౌడీషీటరు బిక్లు శివ హత్య కేసులో ఏ5గా ఉన్న ఎమ్మెల్యే భైరతి బసవరాజ్ చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానంలో బెయిలు కోసం అర్జీ వేసుకున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిలు అర్జీని హైకోర్టు తోసిపుచ్చడంతో దిగువ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఉన్నత న్యాయస్థానానికి దాఖలు చేసిన సమాచారాన్ని తమకు అందించాలని ప్రభుత్వ న్యాయవాదికి న్యాయమూర్తి సంతోశ్ గజానన భట్ సూచించడంతో పాటు బెయిలు అర్జీని తోసిపుచ్చామని న్యాయమూర్తి ప్రకటించారు.

తీరంలో.. ద్వారపాలకుడు

అది కృష్ణ విగ్రహం కాదు

ఉడుపి, న్యూస్‌టుడే: మల్పె తీరంలో ఆదివారం కృష్ణుని విగ్రహం దొరికిందని కొందరు భక్తులు వేడుక చేసుకున్నారు. ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. నిజానికది.. కృష్ణుని విగ్రహం కాదని, ద్వారపాలకుని విగ్రహమని ఉడుపి ఆలయం ప్రతినిధులు స్పష్టం చేశారు. మల్పె వద్ద సముద్రంలో కొట్టుకు వచ్చిన విగ్రహాన్ని ఇస్కాన్ భక్తులతో పాటు, ఇతర భక్తులు కూడా వీక్షించారు. ఉడుపి ఆలయంలోని కృష్ణుని విగ్రహం కూడా సముద్రంలో కొట్టుకు రాగా.. మధ్వాచార్యుడు దాన్ని ప్రతిష్ఠాపించారనేది చరిత్ర. అలానే ఈసారి కొట్టుకు వచ్చిన విగ్రహం కూడా కృష్ణుడిదేనని భక్తులు భావించారు. ఆలయాల్లో జీర్ణావస్థకు చెందిన విగ్రహాలను ఇదే విధంగా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. అలా చేసిన విగ్రహమే ఒడ్డుకు కొట్టుకు వచ్చిందని ఆలయం ప్రతినిధులు తెలిపారు.

తీర్థయాత్ర బాటలో మృత్యుహేళ

☛ సిరుగుప్పలో ఘోర ప్రమాదం ☛ ముగ్గురు ప్రవాసాంధ్రుల మృతి



మాగంటి ప్రసాద రావు

మారుపూడి విజయలక్ష్మి

గోగినేని సంధ్యారాణి

సిరుగుప్ప, న్యూస్‌టుడే: తీర్థయాత్రల నుంచి తిరిగొస్తున్న వారు ఘోర రహదారి ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా తెక్కెలకోట పోలీసుస్టేషన్ పరిధిలోని దేవినగర్ క్యాంపులో బుధవారం ఉదయం 4.30 గంటల సమయంలో సంభవించిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రవాసాంధ్రులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా నిట్టూరు గ్రామానికి చెందిన మాగంటి నాగ ప్రసాద రావు అలియాస్ వార్డెన్ ప్రసాద్ (70), సిరుగుప్పకు చెందిన మారుపూడి విజయలక్ష్మి (75), ఆమె కూతురు గోగినేని సంధ్యారాణి (35) మృతులుగా గుర్తించారు. ప్రసాదరావు భార్య మాగంటి పద్మ (67), సంధ్యారాణి భర్త బ్రహ్మేశ్వర రావు (45) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. అయిదు రోజుల కిందట ఇరు కుటుంబాలకు చెందిన అయిదుగురు కలిసి కారులో తమిళనాడులోని మధురై, కంచి, కేరళ రాష్ట్రంలోని పలు ఆలయాలను సందర్శనకు బయలుదేరారు. అక్కడ యాత్రను ముగించుకొని బెంగళూరు మీదుగా వీరు ఉంటున్న నిట్టూరుకు తిరుగుపయనమయ్యారు. మరో 15 నిమిషాలు ప్రయాణించి ఉంటే గమ్యస్థానం చేరుకుంటారనేలోపు ప్రమాదం సంభవించింది. కారు నడుపుతున్న ప్రసాదరావు నిద్రమత్తులో రోడ్డు అంచున ఉన్న గోడను గుర్తించకపోవడంతో బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. సిరుగుప్ప ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పంచనామా నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. గాయపడిన ఇద్దరు బళ్లారి బిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

వలస వచ్చి..

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురుతో పాటు గాయపడిన ఇద్దరు ప్రసాంధ్రులు.. మాగంటి ప్రసాద్, భార్య పద్మావతి కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని రాచపట్నంకు చెందిన వారు. వ్యవసాయ నిమిత్తం 45 ఏళ్ల కిందట బళ్లారి జిల్లా సిరుగుప్ప సమీపంలోని క్యాంపులో స్థిరపడ్డారు. మృతిచెందిన విజయలక్ష్మి, ఆమె కుమార్తె సంధ్యారాణిది గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని చింతలపూడికి చెందిన వారు.. గాయపడిన బ్రహ్మేశ్వరరావుది విజయవాడ సమీపంలోని ఘంటశాల.. వీరు వ్యవసాయం నిమిత్తం సిరుగుప్పకు వచ్చి స్థిరపడ్డారు. బ్రహ్మేశ్వరరావు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

మహా సంస్మరణ

ఇటీవల పరమపదించిన వీరశైవ లింగాయత జాతీయ మహాసభ అధ్యక్షుడు, దావణగెరె శాసనసభ్యుడు శామనూరు శివశంకరప్ప 'నుడి నమన' సంస్మరణ కార్యక్రమాన్ని బుధవారం బెంగళూరులో నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వివిధ మఠాల అధిపతులు డాక్టర్ శివమూర్తి శివాచార్య స్వామి, శివరాత్రి దేశికేంద్ర స్వామి, సిద్ధగంగ సిద్ధలింగస్వామి, మంత్రులు ఈశ్వర ఖండ్రే, శరణ ప్రకాశ్ పాటిల్, రిటైర్డు ఐపీఎస్ అధికారి శంకర బిదరి తదితరులు

(న్యూస్‌టుడే, బెంగళూరు)

తితిదేలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఈ నెల 30న నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని బెంగళూరు వయ్యాలికావల్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని బుధవారం నిర్వహించారు. ఆలయం స్థానిక సలహా సమితి అధ్యక్షుడు కనకమేడల వీరాంజనేయులు, సూపరింటెండెంట్ జయంతి, ధర్మ ప్రచార పరిషత్ అధ్యక్షుడు పి భుజంగరావు, సిబ్బంది, శ్రీవారి సేవకులు ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆలయంలో కనకమేడల వీరాంజనేయులు, జయంతి, భుజంగరావు తదితరులు

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

బీన్స్-	65
క్యారెట్-	65
బీరకాయలు-	55
క్యాబేజి-	50
క్యాలీఫ్లవర్(ఒక్కోటి)-	30
సొరకాయ-	55
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	70
కాకర కాయలు-	55
టమాటా(నాటు)-	55
టమాటా(సాధారణ)-	45
గుమ్మడి-	35
ఆలుగడ్డ-	45
ఉల్లి(మేలురకం)-	40
ఉల్లి(సాధారణ)-	35
వెల్లుల్లి-	160
సాంబారు ఉల్లి-	165
బీట్‌రూట్-	55
వంకాయలు-	55
బెండకాయలు-	55
ముల్లంగి-	55
నిమ్మకాయ-	120

పండ్లు, ఫలాలు ధరలు

వాషింగ్టన్ ఆపిల్-	385
సిమ్లా ఆపిల్-	265
గ్రీన్ ఆపిల్-	325
అరటి కాయలు-	35
సపోటా-	65
పైనాపిల్-	65
బొప్పాయి-	35
ఆరంజి-	95
బత్తాయి-	65

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

యలహంక సిగలో.. మహాద్భుత రైల్వే ప్రాంగణం

రాజధాని నగర శివారు.. కీలకమైన హైదరాబాద్ దిశగా జాతీయ రహదారిపై విస్తరించిన యలహంక మరో అద్భుత నిర్మాణానికి వేదిక కాబోతోంది. ఇప్పటికే అంతర్జాతీయ విమానం, సైనిక శిక్షణ, వాయుసేన విన్యాస కేంద్రాలతో తులతూగే ఈ ప్రాంతానికి చైనా నమూనాలతో ఓ భారీ రైల్వేస్టేషన్ సమకూరనుంది.

ప్రస్తుత.. యలహంక రైల్వేస్టేషన్

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: చారిత్రక బెంగళూరుకు ఏమాత్రం తీసిపోని చరిత్ర సొంతం చేసుకున్న యలహంక.. నేడు రవాణా రంగంలోనూ ఎంతో కీలకంగా మారింది. ఈ నగర పరిధిలోని ప్రస్తుత రైల్వేజంక్షన్‌ను అత్యాధునికంగా విస్తరించడానికి ఆ శాఖ ప్రత్యేక ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. సమీపంలోని బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణికుల అవసరాలకూ ఉపయోగపడేలా, దూరప్రాంతాలకు వెళ్లే రైళ్ల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన చైనా నమూనా.. శైలిలో రైల్వేస్టేషన్ నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణ పథకాన్ని కేంద్ర రైల్వేశాఖ సిద్ధం చేసింది. ఐదు అంతస్తుల భవంతితో- 16 ప్లాట్‌ఫాంలు, 20కి పైగా రైళ్లు నిలిచేలా పట్టాలు అమర్చుతారు. ఎత్తైన ప్రదేశంలో 12 ప్లాట్‌ఫాంలు సిద్ధం చేస్తారు. ఇక్కడి భవంతినే ఓ వైపు వాణిజ్య (మాల్) సముదాయంగా విస్తరిస్తారు. వస్తు కొనుగోళ్లు, విశ్రాంతి మందిరాలు, సినిమాలు, హోటళ్లు సమకూరుతాయి. యలహంక సమీప రైలు చక్రాల తయారీ కర్మాగారం (ఆర్‌డబ్ల్యూఎఫ్)కు చెందిన 192 ఎకరాలు, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన రెండు ఎకరాల భూమిని ఆధునిక రైల్వేస్టేషన్ నిర్మాణ అవసరాలకు ప్రత్యేకిస్తారు. పనుల అవసరాలకు ప్రాథమికంగా రూ.6 వేల కోట్లు వ్యయం చేస్తారు. ఆ స్టేషన్ నుంచి నేరుగా విమానాశ్రయంతో పాటు న్యూఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాలకు వందేభారత్‌తో పాటు ఫాస్ట్ రైళ్లను నడిపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మెజిస్టిక్, యశ్వంతపుర, సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్, వైట్‌ఫీల్డ్, కె.ఆర్.పురం రైల్వేస్టేషన్లను ఉన్నతీకరించిన విషయం తెలిసిందే. విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న 'యలహంక' చుట్టు పక్కల రైల్వే భూములు దండిగానే ఉండటంతో విస్తరణ పనులు సులువవుతాయని అధికారులు వివరించారు.

ఏకంగా 16 ప్లాట్‌ఫాంలతో.. ఎత్తైన స్టేషన్ నిర్మాణం

కొత్తగా నిర్మించే ప్రయాణ ప్రాంగణ రూపురేఖల విన్యాసమిదీ

అన్న సంతర్పణకు సాయం

కారటగి: గంగావతి చెన్న బసవ తాత జాతర సందర్భంగా ఏర్పాటుచేసే అన్న సంతర్పణకు కారటగి వీర శైవ మహిళా సంఘం సభ్యులు బుధవారం 62 కిలోల లడ్డు బూందీ ఇచ్చారు. కారటగి చెన్న బసవ సేవా ట్రస్టు స్థానిక శరణ బసవేశ్వర ఆలయంలో ఆహార పదార్థాల సేకరణకు ఏర్పాటు చేసిన జోళి వద్ద ఈ బూందీని అందించారు. మహిళా సంఘం అధ్యక్షురాలు సుమ హిరేమఠ మాట్లాడుతూ జనవరి 1న జరగనున్న తాత జాతర అన్న సంతర్పణకు తమ వంతు కానుక సమర్పించామన్నారు.

ఒకటి.. రెండుకు.. కదిలే బండి!

మహిళా రక్షకులకు చక్కని సదుపాయం

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు, బందోబస్తుకు కదిలే మహిళా రక్షకభటులు లఘుశంక తీర్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యాలు కోకొల్లలు. కూడలి నుంచి పక్కకు వెళ్లి, తమ పని ముగించుకుని వచ్చేసరికి ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతుంది. కొన్ని కూడళ్లలో మరో కానిస్టేబుల్ వచ్చే వరకు వారు తమ ఇబ్బందిని, కడుపు పట్టుకుని నిలుపుకోవలసి వస్తుంది. భద్రత విధులకు వెళ్లిన సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 'ఆన్ గో హైజిన్' పేరిట హోంశాఖ బెంగళూరులో 'మొబైల్ టాయిలెట్ల'ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాహన రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం 91 కూడళ్లలో నిత్యం ఉదయం 8.30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ మొబైల్ టాయిలెట్లు పోలీసులకు సేవలు అందిస్తున్నాయి. ధణిసంద్ర, ఆడుగోడి, మైసూరు రోడ్డు తదితర ప్రాంతాల్లోని కూడలి నుంచి మరో కూడలికి ఇవి సంచరిస్తాయి. ఈ వాహనాల్లో పురుషులు, మహిళలు వినియోగించుకునేందుకు వేర్వేరు విభాగాలున్నాయి. వాహనాల వెలుపల సీసీ కెమెరాలు, లోపల జీపీఎస్ ట్రాకింగ్, ఎల్ఈడీ డిస్‌ప్లేలు ఉన్నాయని ఈ వాహనాలను తయారు చేసిన రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ, బిజినెస్ సెంటర్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఇదే తరహా మొబైల్ టాయిలెట్లను పౌరుల కోసం కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. మొబైల్ టాయిలెట్లతో ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొంటున్న కీలక సమస్యకు అడ్డుకట్ట పడిందని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కార్తిక్ రెడ్డి తెలిపారు. వీటి సేవలను మరింత విస్తరించేందుకు వీటిని వినియోగిస్తున్న సిబ్బంది నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెప్పారు.

సంచార మరుగుదొడ్ల ప్రత్యేకతలు తెలుసుకున్న హోం మంత్రి డాక్టర్, పరమేశ్వర్, డీజీపీ సలీం తదితరులు

ఎక్కడ అవసరమైతే.. అక్కడికి చేరుకుని.. సేవలకు సిద్ధం!

పేపర్ బాయ్‌లకు చలి కోట్లు అందజేత

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: తుమకూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దినపత్రికలను ఇంటింటికీ చేర్చుతున్న 150 మంది హాకర్లు జర్కిన్లు అందుకున్నారు. పావగడ రామకృష్ణ సేవాశ్రమ, హాలప్ప ఫౌండేషన్ వీటిని సమకూర్చాయి. చలిలో దినపత్రికలను వేస్తున్న హాకర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని సమకూర్చిన ఫౌండేషన్ ప్రతినిధులను జాపానందజీ మహారాజ్ అభినందించారు.

పంపిణీకి సిద్ధం చేసిన సామగ్రితో ప్రతినిధులు

(c) eenadu

బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

గౌనపల్లిని సందర్శించిన ఐజీపీ

స్టేషన్ ఆవరణలో మొక్కనాటుతున్న ఐజీపీ లాబూరామ్

హోసూరు కబుర్లు

ఎంజీఆర్‌కు ఘన నివాళులు

చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న జుజువాడి కార్పొరేటర్లు అశోక్, శ్రీధర్ తదితరులు

డీఎంకే మిత్రపక్షాల భారీ ప్రదర్శన

ఆందోళనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు, ప్రజలు

ఆవుకు సీమంతం

అలంకరిస్తున్న మహిళలు

ఇంటికి నిప్పంటుకొని ఒకరు మృత్యువాత

తల్లి మృతి..మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య

మహిళపై పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు

సాయం పేరిట టోకరా..చివరికి కటకటాలు

యంత్రాన్ని ప్రారంభిస్తున్న ప్రాధికార చీఫ్ కమిషనర్ మహేశ్వరరావు

నీటిలోకి వెళ్తున్న ఆధునిక యంత్రం

మడివాళ చెరువు శుద్ధీకరణ

వుల్లో ఒకటైన మడివాళ చెరువు శుద్ధీకరణ పనులను గ్రేటర్ బెంగళూరు ప్రాధికార చేపట్టింది. నీటిలో ఉన్న పిచ్చిమొక్కలు, గుర్రపు డెక్కలు తొలగించే యంత్రాన్ని బుధవారం ఇక్కడ ప్రాధికార చీఫ్‌కమిషనర్ మహేశ్వరరావు ప్రారంభించారు. యంత్రం నీటిలో సంచరిస్తూ గుర్రపు డెక్కలను కత్తిరించి తొలగిస్తుంది. 85ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువు పాచీ పట్టి చేపలు తదితర జలరాశులు మృతి చెందుతున్నాయి. పరిస్థితిని గమనించిన ప్రాధికార అధికారులు ఆధునిక యంత్రం సాయంతో గుర్రపు డెక్క తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వారంలోగా చెరువును పూర్తిగా శుద్ధీకరిస్తామని అధికారులు తెలిపారు. అగర, కైగూండనహళ్లి, వర్తూరు తదితర చెరువులను శుభ్రపరుస్తామని తెలిపారు.

సేవల పెన్నిధికి కన్నడ రాజ్యోత్సవ పురస్కారం

అవార్డు స్వీకరిస్తున్న డాక్టర్ బొందురామస్వామి

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: కర్ణాటక తెలుగు ప్రజాసమితి అధ్యక్షుడు డాక్టర్ బొందు రామస్వామికి బుధవారం కన్నడ రాజ్యోత్సవ పురస్కారాన్ని అందజేశారు. ఇక్కడ కన్నడ ఫిలిం ఛాంబర్, రవీంద్రకళాక్షేత్రలో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు, కన్నడ భాషలకు ఆయన చేస్తున్న సేవలను గుర్తించి పురస్కారాన్ని అందించినట్లు సంస్థ అధ్యక్షుడు రవీంద్ర తెలిపారు. ఆయనతో పాటు పురస్కారానికి ఎంపికయిన ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ మండలి అధ్యక్షుడు బాలకోటయ్య తరపున సమితి ప్రధాన కార్యదర్శి బాబు రాజేంద్రకుమార్ స్వీకరించారు. సినీనిర్మాత సీతారామరాజు రాజ్యోత్సవ పురస్కారాన్ని అందుకున్నారు.

నవీన్‌కు సాధక ప్రశస్తి ప్రదానం

పావగడ,న్యూస్‌టుడే: తాలూకాలోని కిలార్లహళ్లి నవీన్‌కు సామాజిక సేవలకుగాను సాధక ప్రశస్తిని ప్రదానం చేశారు. కొరటెగెరెలో బుధవారం పత్రికా దినోత్సవం, సాధకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నవీన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తూ దాదాపు 6 లక్షల మంది కళాశాల, పాఠశాల విద్యార్థులకు నైతిక శిక్షణ, జీవన విలువలు, పోక్సో చట్టం, మత్తు పదార్థాల వినియోగం వల్ల దుష్పరిణామాలు, పరీక్షలు ఎదుర్కొనడానికి మెలకువలను నేర్పించారు. తన సొంత ఖర్చుతో అన్ని ప్రాంతాలు తిరుగుతూ అందరికీ అవగాహన కల్పించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, మాజీ లోకాయుక్త అధికారి సంతోష్ హెగ్డే, సిద్ధరబెట్ట వీరభద్రస్వామీజీ, కుంచిటిగ సంస్థాన మఠాధిపతి హనుమంతస్వామీజీ, కర్ణాటక కార్యనిరత పత్రకర్తర ధ్వని రాష్ట్రాధ్యక్షుడు బంగ్ల మల్లికార్జున, తహశీల్దారు మంజునాథ చేతులపై నవీన్‌కు ప్రశస్తిని అందించి సన్మానించారు.

ఆస్తిపన్ను వసూలు అభియాన్

జయనగరలో వాణిజ్య వ్యాపార సముదాయాల వద్ద వివరాలు తెలుపుతున్న అధికారులు సిబ్బంది

బెంగళూరు(బాణసవాడి),న్యూస్‌టుడే: ఆస్తి పన్ను వసూలు అభియాన్‌ను బుధవారం నగరంలోని బెంగళూరు దక్షిణ నగర పాలికె అధికారులు చేపట్టారు. ఆస్తిపన్ను చెల్లించని దుకాణాలు, పన్నుబకాయిలు చెల్లించని ఆస్తుల యజమానుల ఇళ్ల ముందు పాలికె సంయుక్త కమిషనర్ మధుపటేల్ నేతృత్వంలో అధికారులు సిబ్బంది బ్యానర్లు చేతపట్టుకుని ప్రదర్శనలు నిర్వహించారు. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించకపోతే చట్టప్రకారం ఆస్తులను స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం వేస్తామని ఆమె హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా ఆస్తి పన్ను చెల్లించాలని సూచించారు. ఆస్తిపన్ను బకాయిలు ఉన్న వ్యాపార వాణిజ్య భవనాల ముందు ఇక ప్రదర్శనలు నిర్వహిస్తామని, చెల్లించకపోతే న్యాయస్థానం అనుమతులతో తాళాలు వేస్తామని హెచ్చరించారు.

సంతోష్ ట్రోఫీలో సర్వీసెస్ జట్టుకు అగ్రస్థానం

కప్‌తో విజేత సర్వీసస్ జట్టు క్రీడాకారులు

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: నగర పుట్‌బాల్ క్రీడాప్రాంగణంలో బుధవారం ముగిసిన 79వ సంతోష్‌ట్రోఫీ జాతీయ పుట్‌బాల్ పోటీలో సర్వీసెస్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. ఈ గెలుపుతో తదుపరి అంచెకు క్వాలిఫై అయింది. ఐదు రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. చివరి రోజు మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టు 2-1 గోల్స్ తేడాతో లక్ష్యద్వీప్ జట్టుపై జయభేరి మోగించింది. రోషన్‌పన్నా, విజయ్ చెరో గోల్ సాధించారు. ఓటమి జట్టు నుంచి బీసీనిజాముద్దీన్ ఒక్క గోల్ కొట్టాడు. ఈ పోటీలను బెంగళూరు జిల్లా పుట్‌బాల్ సంఘం జనరల్ సెక్రటరీ ఎం.శ్రీధరన్ ప్రారంభించారు. ఈ మైదానంలోనే జరిగిన మరో మ్యాచ్‌లో గోవా జట్టు 2-0 గోల్స్‌తో కర్ణాటకపై నెగ్గింది. స్టాన్లీ టి.ఫర్నాండీస్, జోష్వా డిసిల్వా చెరో గోల్ చేసి గోవా జట్టును గెలిపించారు.

వినియోగదారులు హక్కుల రక్షణకు చట్టాలు

సభలో మాట్లాడుతున్న జెఎంఎఫ్‌సీ సీనియర్ సివిల్ జడ్జి గౌడ జగదీష్ రుద్రే

ముళబాగిలు: వినియోగదారులకు సేవ చేయడం మహద్భాగ్యమని తాలూకు లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షుడు, జెఎంఎఫ్‌సీ సీనియర్ సివిల్ జడ్జి గౌడ జగదీష్ రుద్రే పేర్కొన్నారు. నగరంలోని రామప్రియా ఎడ్యుకేషన్ కళాశాల్లో బుధవారం తాలూకా లీగల్ సర్వీస్ కమిటీ, లాయర్స్ అసోసియేషన్ నిర్వహించిన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. వినియోగదారులు మోసపోకుండా రక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను రూపొందించాయన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రసాదరెడ్డి అధ్యక్షత వహించారు. తాలూకా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎన్.సతీష్ కుమార్, ప్రధానకార్యదర్శి హెచ్.నగేష్, ఉపాధ్యక్షుడు సి.వి.శ్రీనివాస్. సి.సుబ్రహ్మణ్యం, ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న న్యాయమూర్తి సోమశేఖర్

చిత్రదుర్గం: తమ హక్కులపై వినియోగదారుల్ని చైతన్య పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా ఒకటో అదనపు న్యాయమూర్తి సోమశేఖర్ పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ జాతీయ వినియోగదారుల దినోత్సవం 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి వినియోగదారుడు తాను కొనుగోలు చేసిన వస్తువులకు తప్పనిసరిగా రసీదులను పొందాలన్నారు. తొలిసారిగా దేశంలో 1986 డిసెంబరు 24న ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారన్నారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల వ్యాజ్యాల పరిహార వేదిక అధ్యక్షులు మీనా, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మహేశ్వరప్ప, అధికారులు సిద్రామ మారిహాల్, చన్న బసప్ప, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

ఓపెన్ కరాటేలో సత్తాచాటిన చైత్రశ్రీ

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: ఆరో జాతీయ స్థాయి ఓపెన్ కరాటే పోటీల్లో నగరవాసి అంతర్జాతీయ కరాటే క్రీడాకారిణి చైత్రశ్రీ మహిళల విభాగంలో జరిగిన కటా, కుముటే రెండూ విభాగాల్లో బంగారు పతకాలను సాధించి తన సత్తాను నిరూపించుకొంది. బెళగావి జిల్లా కరాటే సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో చైత్రశ్రీ పతకాలను సాధించిన ఆనందాన్ని బుధవారం న్యూస్‌టుడేతో పంచుకొంది.

లోగో ఆవిష్కరణ

కార్యక్రమంలో పాల్గొన్న సౌమ్యారెడ్డి, గండసీ సదానందస్వామి, మంత్రి రామలింగారెడ్డి తదితరులు

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే: టీఎస్ఎన్ కాన్వెంట్ వార్షిక వేడుకలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యక్రమాన్ని విల్సన్ గార్డెన్ మరిస్వామి కల్యాణమండపంలో ఘనంగా ఆచరించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామలింగారెడ్డి సంస్థ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పురస్కారాల్ని అందించి ప్రోత్సహించారు. ముఖ్య అతిథులుగా సౌమ్యారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు యువరాజ్, పీఈసీఏ అధ్యక్షుడు గండసీసదానందస్వామి, అస్లాం పాషా, కన్నడ షఫి తదితరులు పాల్గొన్నారు.

సోదరి ఇంట్లోనే దోపిడీ..నిందితులకు బేడీలు

చిక్కబళ్లాపుర, న్యూస్‌టుడే: తన ఇద్దరు కుమారులతో కలిసి బురఖా ధరించి సొంత అక్క ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన ఇనాయత్ పాషా (54), అతని కుమారులు షారుఖ్ పాషా (25), సాహిల్ పాషా (23)లను శిడ్లఘట్ట ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10న తన అక్క ముబారక్ ఇలాహినగరలోని ఇంట్లో ఒక్కర్తే ఉన్నట్లు గుర్తించిన ఇనాయత్ పాషా తన కుమారులు ఇద్దరితో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమెపై దాడి చేసి, నోటికి టేపు చుట్టి కుర్చీలో కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో బంగారం, వెండి, నగదుతో కలిపి రూ.60 లక్షల సొత్తు దోచుకుని పరారయ్యారు. దోపిడీ అనంతరం ఆమె మరో సోదరుడు సిరాజ్ రావడంతో దోపిడీ విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రతిష్ఠాత్మకంగా క్రీడా కూట

పోటీల లోగోను ఆవిష్కరిస్తున్న తుమకూరు జిల్లా బాధ్యమంత్రి పరమేశ్వర్, ఎమ్మెల్యేలు జయచంద్ర, వెంకటేష్ జిల్లాధికారి శుభాకల్యాణ్

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: యువ సబలీకరణ క్రీడాశాఖ, కర్ణాటక ఒలింపిక్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 16 నుంచి 22దాక తుముకూరులో జరగనున్న 'కర్ణాటక క్రీడాకూట' పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సకల సన్నాహాలు చేస్తున్నట్టు హోంమంత్రి, తుమకూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డా.జి.పరమేశ్వర్ తెలిపారు. బుధవారం కంఠీరవ క్రీడాప్రాంగణంలోని ఒలింపిక్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కర్ణాటక క్రీడాకూట 2025-26 లాంఛనాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమకూరును స్మార్ట్‌సిటీ పథకంలో కంఠీరవ క్రీడామైదానం మాదిరిగానే రూ.70 కోట్ల ఖర్చుతో జిల్లా క్రీడాప్రాంగణాన్ని నిర్మించామన్నారు. సింథటిక్ ట్రాక్‌తో పాటు క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించి జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించే సామర్థ్యం కల్పించినట్లు చెప్పారు. తుమకూరు జిల్లాలో కృష్ణ జింక పేరుగాంచింది. అందువల్ల ఈ క్రీడా పోటీలకు కృష్ణ జింకను లాంఛనంగా ఉంచామన్నారు. కర్ణాటక ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు కె.గోవిందరాజు గత 25 ఏళ్ల నుంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి టి.బి.జయచంద్ర, పావగడ ఎమ్మెల్యే హెచ్.వి.వెంకటేశ్, కర్ణాటక ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు డా.కె.గోవిందరాజు, ప్రధాన కార్యదర్శి టి.అనంతరాజ్, క్రీడా శాఖ కమిషనర్ ఆర్.చేతన్, తుమకూరు జిల్లాధికారి శుభకల్యాణ్, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యానిర్వహణాధికారి ప్రభు పాల్గొన్నారు.

సురక్షితమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ప్రముఖులు

పావగడ,న్యూస్‌టుడే: ప్రతి మనిషి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటేనే పదికాలాల పాటు సురక్షితంగా జీవించొచ్చని గ్రేడ్-2 తహశీల్దారు ఆర్.వి.ప్రసాదు అన్నారు. తాలూకాలోని నిడిగల్లు హోబళి వి.హెచ్.పాళ్య గ్రామ కమ్యూనిటి హాలులో బుధవారం నిర్వహించిన పౌర సరఫరాల శాఖ ఆహార అదాలత్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అధికారులు, విక్రయదారులు, వినియోగదారులకు ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకోవడానికి, కల్తీని అరికట్టడానికి ఈ అదాలత్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. బీపీఎల్ కార్డు పొందిన 75 ఏళ్లు పైబడిన ఒంటరి వృద్ధులకు త్వరలో అన్న సువిధ పథకం కింద ఇంటి దగ్గరకే రేషన్ అందించనున్నట్లు ఆహార శాఖ అధికారి శశికళ తెలిపారు. అర్హత కలిగిన వారు రేషన్ దుకాణాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. తాలూకాలో కొత్త రేషన్ కార్డుల కోసం 3613 దరఖాస్తులు రాగా, 2734 ఆమోదం పొందాయని, 879 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రఘు, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు దయానంద్, విఎస్ఎస్ఎన్ అధ్యక్షుడు, సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

BEFORE THE HON'BLE DEPUTY REGISTRAR OF CHITS (O/o DISTRICT REGISTRAR) ANANTAPURAMU.

Dispute No. DRA/CFS/91/2025

Between:

M/s. Dhanalakshmi Srinivasan Chit Funds (Andhra) (P) Ltd., Hindupur. **... Disputant**

AND

Tabreez Ahamed and others **... Opponents**

NOTICE TO OPPONENT No. 1 and 4

1. Tabreez Ahamed, S/o Naraz Ahamed, A/a 30 years, R/at D/No. 1, Floor Mill Road, Ist Cross, Nazarabad, Tumkur.
4. Vasiulla Khan S/o Habbebulla Khan, A/a 43 years, R/at D/No. 03, Ayesha Manjil, T.Siddaraju Layout, Veerasagara Extension, Near Lal Edsha Manjil, Tumkur, Tumkur Dist.

Whereas the Disputant Chit Fund Company in the above Dispute has instituted the above Dispute for recovery of money for **Rs. 3,25,451/-** and the same is posted for your appearance in the said Court on the **07-01-2026** by 11.00 a.m. If you failed to attend the said court on the said date, the matter will be heard and decied as exparte.

By Order of Deputy Registrar of Chits O/of the District Registrar, Registration and Stamps Dept. D.No. 6-3-134, 1st Floor, Ram Nagar, Ananthapuramu.

BEFORE THE HON'BLE DEPUTY REGISTRAR OF CHITS (O/o DISTRICT REGISTRAR) ANANTAPURAMU.

Dispute No. DRA/CFS/90/2025

Between:

M/s. Dhanalakshmi Srinivasan Chit Funds (Andhra) (P) Ltd., Hindupur. **... Disputant**

AND

Harisha and others **... Opponents**

NOTICE TO OPPONENT No. 3 and 4

3. H.N.Umesha S/o T.M.Nanjundappa A/a 49 years, working as a Primary School Asst., Govt. Lowyer Primary School, Rangenahalli (V), Kuridi (Post), Gowribidanur Taluk, Chikkaballapur Dist. R/o. D/No. 162, Canara Bank Road, Hossur (V&P), Gowribidanur Taluk, Chikkabalpur Dist.
4. H.T.Venkatesh Prasad S/o H.V.Thippaiah, A/a 57 years, Working as a Primary School Asst., Govt. Lowyer Primary School, Poorjallahalli (V), Kalinayaluananalli (P), Gowribidanur (T), Chikkaballapur Dist. R/of D/No. 179, Kumbara, Chikkannakkannavaragalli, Gowribidanur (T), Chikkaballapur Dist.

Whereas the Disputant Chit Fund Company in the above Dispute has instituted the above Dispute for recovery of money for **Rs. 81,048/-** and the same is posted for your appearance in the said Court on the **07-01-2026** by 11.00 a.m. If you failed to attend the said court on the said date, the matter will be heard and decied as exparte.

By Order of Deputy Registrar of Chits O/of the District Registrar, Registration and Stamps Dept. D.No. 6-3-134, 1st Floor, Ram Nagar, Ananthapuramu.

బళ్ళారి

• బళ్ళారి • రాయచూరు • కొప్పళ • విజయనగర • చిత్రదుర్గ

నేడు బసవగీతె సత్య సంవాదం విడుదల

మాన్వి,న్యూస్‌టుడే: సాహి పత్రికా సంపాదకుడు బసవరాజస్వామి రచించిన బసవ గీతె సత్య సంవాద 9 సంపుటాల గ్రంథం విడుదల కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక బీవీఆర్ శిక్షణ సంస్థలో నిర్వహిస్తున్నట్లు సంచాలకుడు పరమేష్ తెలిపారు. తాలూకా కన్నడ సాహిత్య పరిషత్, బసవ సేవా ప్రతిష్ఠాన, శరణు సాహిత్య పరిషత్, తాలూకా ప్రైవేట్ శిక్షణ సంస్థల ఒక్కూట ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మాజీ శిక్షణాధికారి డి. జి. కర్కిహళ్లి ప్రారంభిస్తారు. బసవ కేంద్రం గౌరవాధ్యక్షుడు డాక్టర్ బసవప్రభుపాటిల్, రచయిత బసవరాజ్‌స్వామి, బసవకేంద్రం అధ్యక్షుడు రంగప్ప, కసాప అధ్యక్షుడు శరణబసవ, బీవీఆర్ శిక్షణ సంస్థ అధ్యక్షుడు బి. వి. రెడ్డి తదితరులు పాల్గొంటారు.

యువ రచయితలదే సాహిత్య పరంపర బాధ్యత

మాన్వి, న్యూస్‌టుడే: దేశంలోనే సాహిత్యపరంగా రాష్ట్రం పేర్గాంచిందని ఈ పరంపర కొనసాగించేందుకు యువ రచయితలు కృషి చేయాలని దళిత ప్రముఖుడు బాలస్వామి కొడ్లి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ బాలిక ప్రభుత్వ కళాశాల్లో తాలూకా కన్నడ సాహిత్య పరిషత్ ఏర్పాటు చేసిన దత్తి ఉపన్యాస కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రానికి దక్కనన్ని జ్ఞానపీఠ్ అవార్డులు రాష్ట్రానికి దక్కాయంటే ఇక్కడి సాహిత్యానికి ఉన్న పట్టును గుర్తించాలన్నారు. కన్నడ భాష సంస్కృతులకు ముప్పు వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కసాప అధ్యక్షుడు శరణబసవ నీర్‌మాన్వి, ప్రిన్సిపల్ నాగమల్లేశ్, ప్రముఖులు జి. నాగరాజ్, హంపణ్ణ, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల క్రిస్మస్ పండగ ఆచరణ

మాన్వి, న్యూస్‌టుడే: స్థానిక బీవీఆర్ ఈ-టెక్నో పాఠశాలలో బుధవారం చిన్నారుల క్రిస్మస్ పండగ ఆచరించారు. విద్యార్థులు ఆధ్వర్యంలో ఏసు జనన వృత్తాంతాన్ని తెలిపే రూపాకాన్ని ప్రదర్శించారు. విద్యార్థుల క్రిస్మస్ వేషధారుణలు ఆకట్టుకున్నాయి. పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రిస్మస్ కేకు కోశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు బి. వి. రెడ్డి, కార్యదర్శి పద్మావతి, ప్రధానోపాధ్యాయుడు సర్మత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఏసు జననం రూపకం ప్రదర్శించిన విద్యార్థులు

కేకులు పంచిన ఎమ్మెల్యే నాయక్

ఎమ్మెల్యే హంపయ్యానాయక్, యువజన కాంగ్రెస్ నాయకుడు రవి బోసురాజు బుధవారం సిరివార, మాన్వి తాలూకాల్లోని పలు చర్చిలకు తరలివెళ్లి నిర్వాహకులకు కేకులు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో చర్చిల నిర్వాహకులు కాంగ్రెస్ నాయకులను సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ వివిధ సమితుల నిర్వాహకులు పాల్గొన్నారు.

జిల్లా పాలనాధికారి ఆకస్మిక తనిఖీలు

రాయచూరు, న్యూస్‌టుడే: జిల్లా పాలనాధికారి నీతిష్ మంగళవారం సాయంత్రం నగరంలోని బాలబాలికల విద్యాలయాలు, వసతి గృహాలు, ప్రత్యేక పాఠశాలల్ని ఆకస్మికంగా సందర్శించారు. తొలుత వసతి కేంద్రంలో బాలల సురక్షత, ఆరోగ్య రక్షణ కోసం తీసుకున్న జాగ్రత్తలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులను పరిశీలించారు. రుచి, శుచితో కూడిన భోజనాన్ని ఇవ్వాలని, సకాలంలో టీకాలు వేయించాలని సూచించారు. అనంతరం వీక్షణాలయానికి వెళ్లి వంట గది, బాలల గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. బాలుర, బాలికల మందిరంలో పిల్లల్ని అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. చదువులో వారు ఎలా రాణిస్తున్నారని ఉద్యోగులతో విచారించారు. నిజలింగప్ప కాలనీలోని బుద్ధిమాంద్య పిల్లల ప్రత్యేక పాఠశాల, పబ్లిక్ గార్డెన్స్‌కు దగ్గర్లోని ఆశాదీప విశేష బడిలో సౌకర్యాలను చూశారు. జిల్లా నిరూపణాధికారి కుమార్, జిల్లా దివ్యాంగుల శాఖ అధికారిణి శ్రీదేవి, జిల్లా బాలల రక్షణ విభాగం అధికారి కిరిలింగప్ప జిల్లా పాలనాధికారి వెంట ఉన్నారు.

నూనె ప్యాకెట్‌ను పరిశీలిస్తున్న నీతిష్

28న జాతీయ పత్రికా దినోత్సవం

రాయచూరు, న్యూస్‌టుడే: సమాచార పౌర సంబంధాల శాఖ, జిల్లా పత్రికా సంపాదకుల సంఘం సహకారంతో ఈ నెల 28న జాతీయ పత్రికా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ అధ్యక్షుడు విజయకుమార్ జాగటకల్ వెల్లడించారు. ఆయన బుధవారం పత్రికా భవన్‌లో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. విలేకర్ల అత్యవసర నిధిని ఎమ్మెల్సీ వసంతకుమార్, గిల్డ్ వెబ్‌సైట్‌ను ఎంపీ కుమార్ నాయక్ ఆవిష్కరిస్తారని వివరించారు. ఏడాది పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని శాసనసభ్యులు శివరాజ్ పాటిల్, బసనగౌడ దద్దల్ ప్రారంభిస్తారని, పేపర్ బాయ్‌లకు జర్కిన్‌లను నగరపాలక సంస్థ కమిషనర్ జుబిన్ మహోపాత్ర పంపిణీ చేస్తారని వివరించారు. సమావేశంలో గిల్డ్ ప్రతినిధులు ఎం. జయరామ్, వెంకటేష్ హూగార, శ్రీకాంత్ సావూరు, ఖాన్ సాబ్ మెమిన్, సణ్ణ ఈరణ్ణ ఉన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న విజయకుమార్

పీజీలో ప్రవేశాల ప్రక్రియ షురూ

రాయచూరు, న్యూస్‌టుడే: కలబురగి కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ మొదలైందని అర్థశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ బసవరాజ్ సోమనమరడి వెల్లడించారు. మొత్తం 27 పీజీ కోర్సులకు సీఈటీ ద్వారా సీట్లను భర్తీ చేస్తారని తెలిపారు. కల్యాణ కర్ణాటకలోని (ఏడు జిల్లాలు) విద్యార్థులకు కల్పించిన ఎనిమిది శాతం రిజర్వేషన్లను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.. ఆయన బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. డిగ్రీలో ఐదు, ఆరు సెమిస్టర్లు చదువుతున్న వారు రాత పరీక్ష రాయటానికి అర్హులని తెలిపారు. డిసెంబరు 14న ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, జనవరి 14 రాత్రి 11.50 గంటలకు ముగుస్తుందన్నారు. ఆసక్తి కల్గిన విద్యార్థులు కేంద్రీయ విద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

24-12-2025 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1612.63	1628.00
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	149	545
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	8,769	7,386
నీటి నిల్వ (టి.ఎం.సి)	43.028	86.731

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

కాంగ్రెస్ దళిత విభాగానికి నియామకాలు

రాయచూరు, న్యూస్‌టుడే: రాయచూరు నగర బ్లాక్ కాంగ్రెస్ దళిత కులాల విభాగానికి నియమితులైన ప్రతినిధులకు బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. ఎం. ఎం. వీరరాజు మంచాల, రమేష్, రామకృష్ణ (ఉపాధ్యక్షులు), విజయప్రసాద్, సిద్ధప్ప రాంపూరు, వెంకటేష్ అరోలికర్, అరవింద పట్టి(ప్రధాన కార్యదర్శులు), జంబణ్ణ భండారి, విజయకుమార భండారి, హనుమంత బోవి, వీరేశ్ బోవి, శ్రీనివాస్ బోవి(కార్యదర్శులు), కమలేశ్, నరసింహులు, జి. ప్రసాద్, చంద్రశేఖర్ (సంఘటన కార్యదర్శులు) నియామకపత్రాలను అందుకున్నారు. దళిత విభాగం నగరాధ్యక్షుడు విశ్వనాథ్ పట్టి నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కేపీసీసీ ప్రధాన కార్యదర్శి కె. శాంతప్ప, నాయకులు జయణ్ణ, శివమూర్తి, తాయన్న నాయక్, రవి బోసురాజు, కేశకుమార్ హాజరయ్యారు.

నియామక పత్రాలు అందుకొన్న ప్రతినిధులు

నూతన ప్రతినిధుల ప్రమాణ స్వీకారం

రాయచూరు, న్యూస్‌టుడే: జిల్లా కార్యనిరత విలేకర్ల సంఘం నూతన ప్రతినిధుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నిర్వహించనున్నారు. స్థానిక కన్నడ భవన్‌లో సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది. రాష్ట్రాధ్యక్షుడు శివానంద తగడూరు, ప్రధాన కార్యదర్శి లోకేశ్, రాష్ట్ర సమితి సభ్యుడు బసవరాజ నాగడదిన్ని, మాజీ సభ్యుడు శివమూర్తి హాజరవుతారు. విలేకరులు తరలి వచ్చి విజయవంతం చేయాలని నూతన అధ్యక్షుడు ఆర్. గురునాథ్, ప్రధాన కార్యదర్శి సిద్ధయ్య స్వామి కుకనూరు కోరారు.

మృతదేహాల తరలింపునకు అక్రమ వసూళ్లు

రాయచూరు, న్యూస్‌టుడే: రిమ్స్(రాయచూరు వైద్య విజ్ఞాన ఆసుపత్రి) శ్రద్ధాంజలి వాహన డ్రైవర్ అబ్దుల్ మతీన్ మృతదేహాలను తరలించటానికి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని సామాజిక కార్యకర్త అంబాజీ రావ్ మైదనకర్ ఆరోపించారు. ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. శవాలను ఉచితంగా తరలించాల్సి ఉండగా అబ్దుల్ రూ. 5 వేల నుంచి రూ. 6 వేలను వసూలు చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఇంటింటికీ క్యాలండర్ల పంపిణీ

మాన్వి,న్యూస్‌టుడే: తాలూకా కమ్మవారి సంఘం ముద్రించిన నూతన సంవత్సరం 2026 క్యాలండర్ విడుదల చేశారు. బుధవారం కమ్మసంఘం సముదాయ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నెక్కంటి శ్రీనివాస్‌రావు సంఘం సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సమాచారంతో కాలమానిని ముద్రించామని రెండు రోజుల్లో మాన్వి, సిరివార తాలూకాల్లో అన్ని క్యాంపులకు ఇంటింటా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కార్యదర్శి గొడవర్తి శ్రీనివాస్, కోశాధికారి మల్లికార్జున, ఉపాధ్యక్షుడు పుట్టప్రసాద్, జి. సురేష్‌కుమార్, సుంకర రమేష్, మాజీ అధ్యక్షుడు ఎం. ఆర్. రాము, ప్రముఖులు జి. సుబ్బారావు చౌదరి, నాగేశ్వరరావు, ఉండవల్లి రాంబాబు, జి. పాపారావు, కృష్ణమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న కమ్మవారి సంఘం ప్రముఖులు

వినియోగదారులకు హక్కులపై అవగాహన

రాయచూరు, న్యూస్‌టుడే: వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వినియోగదారుల వేదిక అధ్యక్షుడు కె. వి. సురేంద్రకుమార్ కోరారు. జిల్లా పాలనా యంత్రాంగం ఆధ్వర్యాన బుధవారం నగరంలోని ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సురేంద్ర ప్రసంగిస్తూ లాభాల కోసం ప్రభుత్వం విధించిన పన్ను కంటే ఎక్కువ చూపి వంచించే వ్యాపారుల పట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నియమాలను ఉల్లంఘించిన వారికి గతేడాదిలో రూ. 10 కోట్లకు పైగా జరిమానా విధించినట్లు తెలిపారు. జిల్లా న్యాయసేవల ప్రాధికార సభ్య కార్యదర్శి హెచ్. ఎ. సాత్విక్, వేదిక సభ్యుడు ప్రభుదేవ్ ప్రసంగించారు. జిల్లా ఆహార, పౌర సరఫరాల శాఖ ఉప నిర్దేశకుడు నజీర్ అహ్మద్, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు నజీర్, జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ శావంతగేరా, న్యాయవాది గౌరి హాజరయ్యారు.

ప్రసంగిస్తున్న అధ్యక్షుడు సురేంద్రకుమార్

గుంతల్ని ఇలాగేనా పూడ్చేది?

రాయచూరు, న్యూస్‌టుడే: లింగసూగూరు తాలూకా హట్టి పట్టణ పరిధిలోని జలధార పథకంలో తాగునీటి పైపులు వేయటానికి రహదారుల్లో తవ్విన గుంతలను సక్రమంగా పూడ్చడం లేదని సహాయక కమిషనర్ (ఎ. సి) బసవణ్ణప్పకు సీపీఎం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం తాలూకా కార్యదర్శి రమేష్ వీరాపూరు నాయకత్వంలో సభ్యులు రియాజ్, హాజి, చెన్నబసవ, నింగప్ప, వనజాక్షి, శాంతకుమారి మనవిపత్రాన్ని అందజేశారు. ఉదాహరణకు పామనకల్లూరు క్రాస్ నుంచి కాకానగర్ వరకు పైపులైన్ కోసం 22 ఇంచుల రోడ్డును తవ్వి, పనులు పూర్తయ్యాక ఏడు ఇంచుల లోపే పైపైన పూడ్చి పనులు ముగించారని బసవణ్ణ దృష్టికి తీసుకొచ్చారు. ఇలా చేయడం వల్ల రహదార్లు దెబ్బతిని ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. నాణ్యతగా నిర్మించేలా సూచనలు చేయాలని, అయినా గుత్తేదారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు.

ఏసీకి వినతిపత్రం సమర్పిస్తున్న సీపీఎం శ్రేణులు

(c) eenadu

సీఎస్‌గా అనూగార్గ్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అనూగార్గ్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమిస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పాలనా విభాగం (జీఏ) అధికారవర్గాలు దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుత సీఎస్ మనోజ్ ఆహూజా డిసెంబరు 31న ఉద్యోగ విరమణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి ఈ సర్వోన్నత పోస్టు చేపట్టేది ఎవరన్నది చర్చనీయాంశమైంది. సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఎట్టకేలకు ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఒడిశా క్యాడర్ అధికారిణి అనూగార్గ్‌వైపు మొగ్గు చూపారు. దీంతో రాష్ట్రానికి ఆమె తొలి మహిళా సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆమె అభివృద్ధి కమిషనర్, జల వనరుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా, సహాయ ప్రధాన కార్యదర్శి (ఏసీఎస్)గా విధులు నిర్వహిస్తున్నారు. 2029 మార్చి వరకు ఆమె సర్వీసులో ఉంటారు. అభివృద్ధి ఒడిశా ధ్యేయంగా కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టిన మోహన్ సర్కారు అనుభవం, సమర్థత గల అనూగార్గ్‌కు సర్వోన్నత పోస్టు కేటాయించింది.

ప్రత్యేక ఆర్థిక జోన్‌గా మూడు నగరాలు

సమావేశంలో సీఎం మోహన్, మంత్రి కృష్ణచంద్ర

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్, కటక్, పూరీ నగరాలు ప్రత్యేక ఆర్థిక జోన్‌గా విస్తరిస్తున్న నేపథ్యంలో విశాలమైన రోడ్లు, ఇతర సౌకర్యాలు అమలుకు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌లో ఎంతో ప్రత్యేకత గల ఈ మూడు నగరాలు పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ముందంజ వేస్తున్న తరుణంలో జనాభా ఇంకా పెరుగుతుందని, దీనికి అనుగుణంగా సౌకర్యాల కల్పన అవసరమన్నారు. జనవరి నెలాఖరులోగా డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల మంత్రి కృష్ణచంద్ర మహాపాత్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ ఆహూజా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రజల మనిషి రామచంద్ర ఉలక

రామచంద్ర ఉలక విగ్రహావిష్కరణలో భూపేష్ తదితరులు

రాయగడ, న్యూస్‌టుడే: సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా సేవలందించి రాష్ట్రాభివృద్ధికి, ఆదివాసీల అభివృద్ధికి కృషి చేసిన రామచంద్ర ఉలక ప్రజల మనిషి అని, ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అన్నారు. బుధవారం సీఆర్పీఎఫ్ ఛౌక్ సమీపంలో ముక్త పార్కులో రామచంద్ర ఉలక విగ్రహావిష్కరణ సభలో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యఅతిథిగా రావాల్సిన రాష్ట్ర మంత్రి బిభూతి భూషణ్ జెనా సకాలంలో రాకపోవడంతో ఆగ్రహించిన అతిథులు రాష్ట్ర మంత్రి రాకుండానే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తేజస్వి మైదానంలో బహిరంగ సభ జరిగింది. ఎమ్మెల్యే అప్పల స్వామి కద్రక పాల్గొన్నారు.

11 జిల్లాల్లో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: వ్యవసాయశాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి కనకవర్ధన్ సింగ్‌దేవ్ అధ్యక్షతన మంగళవారం రాత్రి భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌లో 2025-26 ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కార్యక్రమంలో మంత్రులు సురేష్ పూజారి (రెవెన్యూ, విపత్తుల నివారణ), రబినారాయణ నాయక్ (పంచాయతీ రాజ్), కృష్ణచంద్రపాత్ర్ (ఆహార, పౌరసరఫరాలు), ప్రదీప్ బల సామంత (సహకారం), వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవిందపాఢి, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్‌కుమార్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం సేకరణ పరిస్థితిపై ఉపముఖ్యమంత్రి సింగ్‌దేవ్, మంత్రులు, అధికారులు

అన్నదాతలకు న్యాయం చేయండి

ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో మండీల వద్ద ఇబ్బందులు, ఆయాచోట్ల జరుగుతున్న ఆందోళనలపై కూలంకషంగా చర్చించారు. అధికారులు ఈ దిశగా దృష్టి సారించాలని, సక్రమంగా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి సింగ్‌దేవ్ ఆదేశించారు. సమీప భవిష్యత్తులో అన్నదాతల్లో అసంతృప్తి తలెత్తకూడదని, ధాన్యం విక్రయాలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారందరికీ న్యాయం చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

4,39,294 మె.ట. సేకరణ

ఇంతవరకు బరగడ్, బొలంగీర్, బౌద్ధ్, ఝార్సుగుడ, కలహండి, కొరాపుట్, నవరంగపూర్, నువాపడ, సంబల్‌పూర్, సోన్‌పూర్, సుందర్‌గఢ్ జిల్లాల్లో మండీలు తెరిచారు. ఈ 11 జిల్లాల్లో 4,39,294 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. బరగడ్‌లో అత్యధికంగా 36,356 మంది రైతుల నుంచి 1,63,288 టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా, 9,41,433 మందికి టోకెన్లు కేటాయించినట్లు సమీక్షలో వెల్లడైంది.

ఓటరు దినోత్సవానికి సన్నాహాలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: జనవరి 25న ఓటరు దినోత్సవం నేపథ్యంలో జన జాగరణ ధ్యేయంగా భువనేశ్వర్‌లో విద్యార్థులతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.ఎస్.గోపాలన్ అధ్యక్షతన భువనేశ్వర్‌లోని కార్యాలయంలో మంగళవారం రాత్రి జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహణకు సంబంధించి సన్నాహక సమావేశం జరిగింది. మిగతా జిల్లాల్లోని కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు, ఓటుహక్కు అందరూ వినియోగించుకోవాలంటూ అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఎన్నికల కార్యాలయం కార్యదర్శి సుశాంత కుమార్ మిశ్ర, ఖుర్దా పాలనాధికారి అమృత్ రుతురాజ్, సహాయ ఎన్నికల అధికారి లక్ష్మీప్రసాద్ సాహు తదితర అధికారులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న ఆర్.ఎస్.గోపాలన్

సీఎం ఆవేదన

రూ.10 లక్షల పరిహారం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: చాంద్‌బలి బాలికపై హత్యాచారం ఘటనపై ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి ఆత్మకి శాంతి కలగాలని జగన్నాథుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి కారణమైన నిందితులకు కఠిన శిక్ష తప్పదని, బాధిత కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.

వ్యోమకేషరాయ్

దిగంబర్‌దాస్

ప్రభాతి పరిఢ

నేడు బిజద ఆధ్వర్యంలో బంద్

చాంద్‌బలి ఘటనపై చాంద్‌బలి బిజద ఎమ్మెల్యే వ్యోమకేష్ రాయ్ విలేకర్లతో మాట్లాడుతూ ఇంకెన్ని ఘోరాలు జరిగితే మోహన్ సర్కారు మొద్దునిద్ర వీడుతుందని నిలదీశారు. గోపాల్‌పూర్, గొళంత్ర, భువనేశ్వర్‌లలో ఇటీవల కాలంలో వరుసగా అత్యాచారాలు, హత్యలు జరిగాయని, ఆత్మాహుతి ఘటనలూ నమోదైనా రాష్ట్రంలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని పాలకులు చెప్పుకోవడం అత్యంత దురదృష్టకరం కాగా చాంద్‌బలి ఘటనపై గురువారం బిజద బంద్ నిర్వహిస్తుందన్నారు. కాంగ్రెస్ నేత దిగంబర్ దాస్ విలేకర్లతో మాట్లాడుతూ బంద్‌కు తాము మద్దతిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు పెట్రేగాయని, భాజపా వాటికి కొమ్ముకాస్తోందని, కాంగ్రెస్ దీన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఘటన నిందనీయం

చాంద్‌బలిలో పదేళ్ల బాలికపై హత్యాచారం ఘటన నిందనీయం, తనను తీవ్ర ఆవేదనకు లోను చేసినట్లు ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడ భువనేశ్వర్‌లో విలేకర్లకు చెప్పారు. దీనికి ప్రభుత్వం మాత్రమే జవాబుదారీ కాదని, ప్రతి పౌరుడు స్పందించాలన్నారు. ఇటీవల కాలంలో జరిగిన ఘటనల్లో నిందితులంతా అరెస్టయ్యారని, ప్రభుత్వం మౌనంగా లేదన్నారు. చాంద్‌బలి ఘటనలో ప్రధాన నిందితుడు అరెస్టు కాగా, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని, నిందితులకు కఠిన శిక్ష తథ్యమని చెప్పారు.

ఎస్సీబీలో 17 అంతస్తుల పార్కింగ్

7 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అటెండర్ల విశ్రాంతి గృహాలు

ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై సమీక్షిస్తున్న సీఎం మోహన్, మంత్రి ముఖేష్, అధికారులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కటక్‌లోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రి పరిధిలో 17 అంతస్తుల పార్కింగ్ వ్యవస్థ, మరో 7 ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రుల చేరువలో అటెండర్ల విశ్రాంతి భవనాలు నిర్మిస్తారు. మంగళవారం రాత్రి భువనేశ్వర్‌లోని లోక్‌సేవాభవన్‌లో ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌మాఝి ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. కటక్ ఎస్సీబీ వైద్య కళాశాల రాష్ట్రంలో కీలకమైంది. దీనికి ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. పార్కింగ్ భవన నిర్మాణానికి 6.51 ఎకరాల స్థలం సేకరిస్తారు. 12 అంతస్తుల్లో వాహనాలు పార్కింగ్ అవుతాయి. మిగతా అయిదు భవనాల్లో పాలనా కార్యాలయం, బి.ఫార్మా, డి.ఫార్మా కళాశాల భవనాలు, ఇన్ఫర్మేషన్ సెంటర్లు నిర్మిస్తారు. కటక్, బ్రహ్మపుర, బుర్లా, సుందర్‌గఢ్, కొరాపుట్, బరిపద, బొలంగీర్ మెడికల్ కళాశాల ఆసుపత్రుల పరిధుల్లో అటెండర్ల భవనాలు నిర్మాణమవుతాయి. దీనికి సంబంధించి నివేదికలు (డీపీఆర్) వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం ఆదేశించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ముఖేష్ మహాలింగ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహూజా, సీఎం కార్యదర్శి శాశ్వత మిశ్ర, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అశ్వథి.ఎస్, ఎన్‌హెచ్‌ఎం సంచాలకురాలు డా. బృంద.డి తదితర అధికారులు పాల్గొన్నారు.

భువనేశ్వర్‌లో రాష్ట్ర యువ మహోత్సవాలు

ఉత్సవాలకు వచ్చిన యువతుల బృందం

బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే: రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రస్థాయి యువ మహోత్సవాలు-2025 ప్రారంభమయ్యాయి. భువనేశ్వర్‌లోని కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఈ నెల 26 వరకు నిర్వహిస్తున్న ఇందులో వివిధ జిల్లాల నుంచి యువతీయువకుల బృందాలు కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు చేరుకున్నాయి. వివిధ జిల్లాలకు చెందిన వెయ్యిమంది యువత ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మూడు రోజుల మహోత్సవాల్లో వీరికి సైన్స్ మేలా, పెయింటింగ్, జానపద బృంద నృత్యాలు, ఆధునిక బృంద నృత్యాలు, కథా రచనలు, స్టోరీ రచనలు, ప్రకటనలు తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఒకే వేదిక, ఒకే మాట, ఒకే భవిష్యత్తు లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవాల్లో యువతీయువకులు తమ నైపుణ్యాలను చాటుకుంటూ ప్రతిభా ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

ధనుయాత్ర ప్రారంభం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: చారిత్రకమైన బరగఢ్ ధనుయాత్ర బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలు బరగఢ్ ఎంపీ ప్రదీప్ పురోహిత్, పాలనాధికారి ఆదిత్య గోయల్‌లు ప్రారంభించారు. దేవకీ, వసుదేవల వివాహంతో రంగస్థలంపై నాటక ప్రదర్శన మొదలైంది. దీనికి ముందుగా వివిధ కళాత్మక రూపాలు బరగఢ్‌లో ప్రదర్శితమయ్యాయి. దీంతో సందర్శకుల తాకిడి మొదలైంది.

చమురు కంపెనీల భద్రతపై సమీక్ష

పోలీసు అధికారులు, పెట్రో కంపెనీల ప్రతినిధుల సమావేశం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కటక్‌లోని పోలీసుశాఖ ప్రధాన కార్యాలయంలో క్రైంబ్రాంచ్ డీజీ వినయతోష్ మిశ్ర అధ్యక్షతన చమురు కంపెనీల భద్రతపై మంగళవారం రాత్రి సమీక్షా సమావేశం జరిగింది. పరదీప్, ఇతర జిల్లాల్లోని పెట్రోలియం సంస్థల సరకు రవాణా, అండర్ గ్రౌండ్ పైపులైన్ల భద్రతపై కూలంకషంగా చర్చ జరిగింది. ఆయాచోట్ల భద్రతా ప్రమాణాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని నిర్ణయించారు. పరదీప్‌లో ఓఎన్‌జీసీకి చెందిన చమురు శుద్ధి కర్మాగారం, పైపులైన్ల విస్తరణ, ఇతర అనుబంధ సంస్థల నిర్మాణాలపై దృష్టి సారించాలని తీర్మానించారు. సమావేశంలో నిఘాశాఖ సంచాలకుడు ఆర్.పి.కొచె, శాంతిభద్రతల సంచాలకుడు సంజయ్‌కుమార్, సహాయ పోలీసు కమిషనర్ నర్సింగభొళా, కేంద్ర మండల డీఐజీ సత్యజిత్ నాయక్, ఐఓసీఎల్ సీజీఎం (సెక్యూరిటీ) కమల్‌శీల్, సీజీఎం (ఆపరేషన్స్) తరుణ్ కె.బిశాయి, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, గెయిల్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

491 అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం

కేంద్రాల ప్రారంభోత్సవంలో ఉపముఖ్యమంత్రి ప్రభాతి. పక్కన మంత్రి నాయక్, అధికారులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: మహిళా, శిశు సంక్షేమశాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడ బుధవారం మధ్యాహ్నం వర్చువల్ మాధ్యమంలో 491 అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభించారు. భువనేశ్వర్‌లోని లోక్‌సేవాభవన్‌లో ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ కేంద్రాల్లో స్వచ్ఛత, మంచినీరు, విద్యుత్తు సరఫరా, మరుగుదొడ్లకు ప్రాధాన్యమిచ్చామన్నారు. చిన్నారులకు పౌష్టికాహారంలో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నామని, సమృద్ధ ఒడిశాలో అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి రబినారాయణ నాయక్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శోభాశర్మ, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గిరీష్.ఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆదివాసీల పట్టాలు ఒడియా, ఆంగ్ల భాషల్లో

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఆదివాసీల ఆస్తుల పట్టాలు (రికార్డ్ ఆఫ్ రైట్స్) ఒడియా, ఆంగ్ల భాషల్లో రాస్తారు. గిరిజన గ్రామాల ఆలయాలు ఆధునికీకరణ చేస్తారు. అర్చకులకు ప్రతినెలా గౌరవ వేతనం చెల్లిస్తారు. మంగళవారం రాత్రి భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌లో ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి అధ్యక్షతన ఎస్టీ సంక్షేమ పరిషత్ సమావేశం జరిగింది. అందాలకు నిలయాలైన గిరిజన ప్రాంతాల్లో ఏకో టూరిజం ప్రాజెక్టులు, ట్రైబల్ హోం స్టే తదితర నిర్మాణాలు చేసి ఆదివాసీల ఆర్థిక ప్రమాణాలు పెంచాలని నిర్ణయించారు. ఇటీవల కాలంలో లోక్‌భవన్‌కు వచ్చిన ఆదివాసీ ప్రతినిధులు గవర్నరు కంభంపాటి హరిబాబుకి తమ ప్రాంతాల సమస్యలు లిఖితపూర్వకంగా తెలిపారు. ఇవి పరిశీలనకు రాగా సంక్షేమ పథకాలు అమలుచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏకలవ్య ఆశ్రమ స్కూళ్లలో చదువులు, ప్రమాణాలు, సౌకర్యాలపై కూలంకషంగా చర్చ జరిగింది. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి నిత్యానంద గొండ్, కేంఝర్, నవరంగపూర్ ఎంపీలు అనంతనాయక్, బలభద్ర మాఝి, పరిషత్‌కు చెందిన ఇతర సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో సీఎం మోహన్, మంత్రి నిత్యానంద, ఎంపీలు, అధికారులు

క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు

విద్యుత్ అలంకరణలో కేథలిక్ చర్చి

శాంతి భవన్ చర్చి ఆవరణలో రూపొందించిన బాల ఏసు జనన విశేషాలు

కొరాపుట్, పర్లాఖెముండి, రాయగడ, న్యూస్‌టుడే: క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జోరుగా సాగుతున్నాయి. పర్లాఖెముండిలోని కేథలిక్ చర్చి విద్యుత్ దీపాల కాంతుల్లో కనువిందు చేస్తోంది. రాయగడలోని బాల ఏసు అలరించింది. గురువారం ఉదయం ఏసు సందేశం, కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు, భక్తి గీతాలాపన వంటి కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

ఘనంగా సీపీఐ శత వార్షికోత్సవాలు

మాట్లాడుతున్న నారాయణ రెడ్డి. వేదికపై సీపీఐ కేంద్ర, రాష్ట్ర, జిల్లా నాయకులు తదితరులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా కేంద్రం ఛత్రపురంలో సీపీఐ శత వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఇందులో ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావం, లక్ష్యాలు, పోరాటం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు తదితరాలను వారు వివరించారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన శత వార్షికోత్సవాల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఎన్.నారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ వేడుకల్లో పార్టీ జాతీయ నేతలు రామకృష్ణ పండా, కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రశాంత కుమార్ మిశ్ర, జిల్లా కార్యదర్శి శ్రీహర్ష రథ్, నీలకంఠ దాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానికులు హాజరయ్యారు.

27న రత్నభాండాగారం సలహా సంఘం భేటీ



జస్టిస్ బిశ్వనాథ్ రథ్

గోపాలపూర్, న్యూస్‌టుడే: ఈ నెల 27న జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన శ్రీక్షేత్ర రత్నభాండాగారం సలహా సంఘ సమావేశం జరగనుంది. పూరీ జగన్నాథుని రత్నభాండాగారం మరమ్మతులు, సంపద లెక్కింపునకు ప్రభుత్వం జస్టిస్ రథ్ అధ్యక్షతన గతంలో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జస్టిస్ రథ్ పూరీలో విలేకర్లతో మాట్లాడుతూ భాండాగారం మరమ్మతులు పూర్తి కాగా, సంపద లెక్కింపు ఏ ప్రాతిపదికన చేపట్టాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారన్నారు. 1978లో చివరిసారిగా లెక్కింపు జరగ్గా, నాటి వివరాలు పరిశీలిస్తామన్నారు. సంఘం సమావేశం తర్వాత లెక్కింపు తేదీలు, నియమావళి (ఎస్ఓపీ) ప్రభుత్వం జారీ చేస్తుందన్నారు. దీనిపై న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ విలేకర్లతో మాట్లాడుతూ తొలుత భాండాగారం సంఘం సమావేశమవుతుందని, అనంతరం పాలకవర్గం సమావేశమై ప్రభుత్వానికి సూచనలు చేస్తుందన్నారు. దీనికి అనుగుణంగా లెక్కింపు తేదీలు ప్రకటిస్తామన్నారు. ఈ ప్రక్రియ సుమారు నాలుగైదు నెలలు జరుగుతుందని, లెక్కింపు ఆషామాషీ కాదని చెప్పారు. అన్ని కోణాల్లో సమీక్షించి దీనిపై నిర్ణయం జరుగుతుందన్నారు.

టీ కప్పులు.. మన్నంటిన లాభాలు

వినూత్న ఆలోచనతో రూ.లక్షల ఆదాయం

– న్యూస్‌టుడే, రాయగడ పట్టణం

సాధారణంగా చాలామంది గాజు లేదా కాగితపు కప్పుల్లో టీ తాగుతుంటారు. ప్రస్తుత రోజుల్లో మరికొంత మంది మట్టికప్పుల్లో తాగేందుకు ఇష్టపడుతున్నారు. దీనివల్ల టీ రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యంపై ఎలాంటి దుష్పరిణామాలు చూపవని నమ్ముతున్నారు. దీంతో వీటి వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన కేంద్రపడకు చెందిన ఓ వ్యక్తి మట్టి టీ కప్పుల తయారీపై దృష్టిపెట్టాడు. ఏటా రూ.లక్షల ఆదాయాన్ని గడించడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కేంద్రపడ జిల్లాలోని మర్షాగయి సమితి పౌరకులా గ్రామానికి చెందిన మకరకేతన్ సాహు(49) మట్టి కళాకృతులను రూపొందిస్తుంటారు. దీనికి సంబంధించి 1999లో ఓ సంస్థలో హస్తకళ గురించి శిక్షణ ఇస్తుండేవారు. ఇందుకోసం అందదుతున్న జీతం కుటుంబపోషణకు సరిపోకపోవడంతో, ఉద్యోగం వదిలి 2016లో సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. మట్టితో వివిధ కళాకృతులు తయారు చేస్తూ ఉపాధి పొందేవారు.

రూపొందించిన బొమ్మలు

మారిన వ్యాపారం

స్థానికంగా కొంతమంది దుకాణదారులు మట్టి టీ కప్పులు తయారు చేయమని కేతన్‌ను కోరడంతో, అప్పటి నుంచి ఆయన వ్యాపార రూపురేఖలు మారిపోయాయి. వీటికి మంచి డిమాండ్ పెరగడంతో మట్టి టీ కప్పుల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.5 లక్షల రుణం తీసుకొని వ్యాపారం మొదలుపెట్టి సుమారు పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు కేతన్. ముఖ్యంగా భువనేశ్వర్, కటక్ వంటి పెద్ద నగరాల్లో వీటికి డిమాండ్ పెరిగింది.

పొలంలో మట్టి తవ్వుతున్న మకర్

ఎస్‌హెచ్‌జీ నుంచి రుణ సాయం

పీఎంఈజీపీ రుణం కోసం పలు సమయంలో రూ.2 వడ్డీ రేటుతో స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ) నుంచి రూ.5 లక్షలు రుణం తీసుకొని కులాడీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించాను. వీటి తయారీకి వ్యవసాయ భూమిలో 3-5 అడుగుల లోతులో లభించే మట్టి అనుగుణంగా ఉంటుంది. ఖర్చులు, జీతాలు అన్ని పోనూ పోనూ నెలకు రూ.22 వేలకు పైగా ఆదాయం(ఏడాదికి సుమారు రూ.3 లక్షలు) వస్తోంది. - మకర్ కేతన్



(c) eenadu

సైకత యానిమేషన్‌తో 'క్రిస్మస్' శుభాకాంక్షలు

'క్రిస్మస్'ను పురస్కరించుకుని బ్రహ్మపురకు చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా బుధవారం రంగుల సైకత యానిమేషన్‌ను తీర్చిదిద్ది పండగ శుభా కాంక్షలు తెలిపాడు. యానిమేషన్‌లో శాంతాక్లాజ్, ప్రార్థ నాలయం, క్రిస్మస్ చెట్టు తదితరాలతోపాటు వన్యప్రా ణుల్ని సంరక్షించాలని కోరుతూ జింక తదితర ఆకృ తుల్ని రూపొందించాడు.- న్యూస్‌టుడే, బ్రహ్మపుర నగరం

జాతీయ జు జిత్సు పోటీల్లో రాష్ట్ర బాలలకు పతకాలు

పతకాలతో బాలలు. చిత్రంలో కోచ్ తదితరులు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: హల్‌ద్వని (ఉత్తరాఖండ్)లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ క్రీడల ఇండోర్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగిన జాతీయ సబ్‌జూని యర్, జూనియర్ జు జిత్సు పోటీల్లో రాష్ట్ర బాలబాలికలు ప్రతిభ చాటారు. ఇందులో బాలికల విభాగంలో సబ్‌జూనియర్ 40 కిలోల కేట గిరీలో శ్రేయాంశీ త్రిపాఠి నే-వజ, ఫైటింగ్ అంశాలలో పసిడి, కాంస్య పతకాలు, జూనియర్ 57 కిలోల కేటగిరీలో పాలక్ ప్రియదర్శిని మహంతి నే-వజ, ఫైటింగ్ అంశాలలో రజత, కాంస్య పతకాలు గెలు చుకున్నారు. ఇతర కేటగిరీల్లో సాన్వి సాహు, కోనా మహేష్ రెడ్డి ఫైటింగ్ అంశంలో చెరో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.

'ఉత్తమ మహిళా సైక్లిస్టు' ట్రోఫీ విజేత స్వస్తి సింగ్

ట్రోఫీ, పతకాలతో స్వస్తి

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: రుద్రపూర్ (ఉత్తరాఖండ్)లో ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగిన 77వ సీనియర్ జాతీయ ట్రాక్ సైక్లింగ్ పోటీల్లో రాష్ట్ర మహిళా సైక్లిస్టు స్వస్తి సింగ్ ఎక్కువ పతకాలు సాధించి 'ఉత్తమ మహిళా సైక్లిస్టు' ట్రోఫీ సొంతం చేసుకుంది. మొత్తం పోటీల్లో మహిళా ఎలైట్ కేటగి రీలో నిర్వహించిన 4 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు వ్యక్తిగత పర్స్యూట్, స్ప్రింట్, వ్యక్తిగత ఒమ్నియమ్ రేస్ తదితర అంశాలలో పోటీపడిన స్వస్తి మూడు పసిడి, రెండు రజత పతకాలను గెలుచుకుంది. మంగ ళవారం రాత్రి జరిగిన ముగింపు వేడుకల్లో ఎక్కువ పతకాలు కైవసం చేసుకున్న ఆమెను ఉత్తమ మహిళా సైక్లిస్టు టైటిల్‌తో నిర్వాహకులు సత్కరించి ట్రోఫీ, టైటిల్ బహూకరించారు.

'కాలుష్య ధ్రువపత్రం' కోసం చోదకుల పాట్లు

ఫిబ్రవరి ఒకటి వరకూ గడువు పొడిగింపు

కళ్లికోట వర్సిటీ కూడలిలో సంచార వాహనం వద్ద బారులు

బ్రహ్మపుర నగరం, భువనేశ్వర్, రాయగడ పట్టణం: 'కాలుష్య ధ్రువపత్రాలు' లేని వాహనాలకు వచ్చే జనవరి నుంచి పెట్రోలు బంకుల్లో చమురు వేయవద్దన్న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ నిర్ణ యంతో చోదకులు పరుగులు తీస్తున్నారు. బ్రహ్మపురలోని కళ్లికోట వర్సిటీ కూడలి, ధర్మనగర్ కూడలి తదితర ప్రాంతాల్లోని కాలుష్య తనిఖీ సంచార వాహనాల వద్ద బుధవారం ఉదయం నుంచే ద్విచక్ర, కార్లు, ఆటోలు తదితర వాహనాల చోదకులు బారులు తీరి కని పించారు. కొన్నిచోట్ల సంచార వాహనాల్లో కొంతసేపు సర్వర్ సమస్య తలెత్తడంతో చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చోద కుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టు కుని రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా ఆదే శంతో ఈ గడువును 2026 ఫిబ్ర వరి ఒకటో తేదీ వరకూ పొడి గించినట్లు ఆ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

నైపుణ్య కార్మికులకు మంచి రోజులు

మంత్రి ప్రదీప్ బల సామంత

దీపం వెలిగించి కార్యక్రమం ప్రారంభిస్తున్న మంత్రి ప్రదీప్, పక్కన అధికారులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాగి, ఇత్తడి, అల్యూమినియంలతో కళారూపాలు తీర్చిదిద్దుతున్న నైపుణ్య కార్మికులకు మంచి రోజు లని, వారిని ప్రభుత్వం అన్నివి ధాలా ప్రోత్సహిస్తుందని చేనేత, జౌళి శాఖల మంత్రి ప్రదీప్ బలసా మంత చెప్పారు. బుధవారం భువనేశ్వర్‌లోని ఒక అతిథి భవనంలో అంత రించిపోతున్న ప్రాచీన కళాకృతులకు ఆదరణ పెంచడానికి ప్రభుత్వం నిర్ణ యించింది. ఈ నేపథ్యంలో మంత్రి అధ్యక్షతన అవగాహనా సదస్సు జరి గింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రదీప్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్యక్రమాల వల్ల కొమ్ము, ధాతువులతో కళాఖండాలు తీర్చిదిద్దు తున్న నిపుణులకు చేయూతనిస్తామన్నారు.

పీఎం రాష్ట్రీయ బాల్ పురస్కార్‌కు గజపతి క్రీడాకారిణి ఎంపిక

జోత్స్నకు పురస్కారం అందజేస్తున్న మునీంద్రా

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: దిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ఈనెల 26న జరగనున్న పీఎం రాష్ట్రీయ బాల్ పురస్కార్‌కు రాయ గడ సమితి పేకాట గ్రామానికి క్రీడాకారిణి జ్యోత్స్న సబర్ ఎంపికైంది. బుధవారం పర్లాఖెముండిలోని కలెక్టర్ కార్యాలయంలో ఇన్‌ఛార్జి కలెక్టర్ మునీంద్రా హన్నాగ జోత్స్నకు పుష్పగుచ్ఛం అందజేసి అభినం దనలు తెలిపారు. ఈ పురస్కారానికి గజపతి జిల్లా నుంచి మొట్టమొదటి సారిగా క్రీడాకారిణి ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొని వెయిట్ లిఫ్టింగ్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించిందని తెలిపారు. జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్‌కుమార్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళన: బిజద

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, బిజద నేతలు

జయపురం, నవరంగపూర్, న్యూస్‌టుడే: మరో 48 గంటల్లో మండీల వద్ద ధాన్యం కొనుగోలు చేయకుంటే ఈనెల 26న జిల్లా సరఫరా కార్యాలయాన్ని చుట్టుముడతా మని బుధవారం జయపురం పట్టణం బిజద కార్యాలయంలో జరిగిన మీడియా సమావే శంలో మాజీ మంత్రి రబినారాయణ నందో పేర్కొన్నారు. మండీ ప్రారంభమై 13 రోజులు గడిచినా నేటికీ ధాన్యం కొనుగోలు చేయ లేదన్నారు. సమావేశంలో బాలారాయ్, బాలింకిరావు, రాజేంద్రకుమార్, ఎ.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ● నవరంగపూర్ జిల్లాలో నాలుగు సమితుల్లో మండీలు తెర వాలని రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 5-10 కిలోల కోతలను విధించా లని మిల్లర్లు డిమాండ్‌ను రైతులు వ్యతిరేకిం చారు. మాజీ ఎంపీ ప్రదీప్‌మాఝి నేతృ త్వంలో జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు బృంద త్రిపాఠి నేతృత్వంలో ఆందోళన చేశారు. జోరిగా వ్‌లో రహదారిపై నిరసిస్తూ, చందహండిలో ధాన్యం బస్తాలు వేసి రాస్తారోకో చేశారు.

రహదారి పక్కన కూరగాయలు కొన్న మంత్రి

రహదారి పక్కన వంకాయలు కొనుగోలు చేస్తున్న మంత్రి బిభూతి

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర వాణిజ్య, రవాణాశాఖల మంత్రి బిభూతి భూష ణ్‌జెనా రహదారి పక్కన కూరగాయలు కొను గోలు చేశారు. రాయగడలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ఆసక్తి కర ఘటన చోటు చేసుకుంది. కారులో వెళుతూ రహదారి పక్కన విక్రయిస్తున్న వంకా యలను మంత్రి స్వయంగా కొనుగోలు చేశారు.

భారత్ పార్లమెంట్ సంయుక్త కార్యదర్శిగా జయపురం వాసి

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణానికి చెందిన డా. సాగరికదాస్ భారత పార్ల మెంట్ సంయుక్త కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈ సంద ర్భంగా స్థానిక ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

దీపాల మధ్య అమ్మవారు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పట్టణంలోని కెవిటి వీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి ఆలయంలో సహస్ర దీపారాధన కార్యక్రమం చేపట్టారు. గోదాదేవి అమ్మవారి ముగ్గు వేసి చుట్టూ దీపాలు వెలిగించారు.

గంజాం జిల్లాలో ధాన్యం మండీలు శుభారంభం

దిగపొహండి సమితిలోని మండీలో ధాన్యం సేకరణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే సిద్ధాంత్ మహాపాత్ర్, పాలనాధికారి కీర్తివాసన్ తదితరులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లావ్యాప్తంగా వివిధ సమితుల్లో మంగళవారం మండీల్లో ధాన్యం సేకరణ ప్రారంభమైంది. దిగపొహండి సమితిలోని పొసిగుడ, దక్షిణాపూర్ సహకార సమితుల వద్ద జిల్లాస్థాయి కార్యక్రమాలు జరిగాయి. ఆయాచోట్ల దిగపొహండి ఎమ్మెల్యే సిద్ధాంత్ మహాపాత్ర్, గంజాం పాలనాధికారి వి.కీర్తి వాసన్, బ్రహ్మపుర సబ్‌కలెక్టరు అవినాష్ కుమార్, పౌర సరఫరాల, సహకార శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమాచార బోర్డు ఏర్పాటు చేయాలి

జయపురం, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా చందహండి సమితి కుహాడి పంచాయతీ వద్ద భయార్‌గుమ్మ జలపాతం వద్దకు వెళ్లేం దుకు సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం స్థానిక యువకులు బీడీవో బైనుగండ్‌కు వినతిపత్రాన్ని అందజే శారు. జిల్లాలో ఇది ప్రసిద్ధమైన జలపాతం, వేలాది సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని, సూచన బోర్డులు లేక ఇబ్బంది పడుతున్నారని యువకులు పేర్కొన్నారు.

హాకీ టోర్నీ కమిటీకి రాష్ట్ర క్రీడాశాఖ అభినందన

అమిత్ రోహిదాస్ హాకీ స్టిక్‌పై సంతకం చేస్తున్న క్రీడాశాఖ కార్యదర్శి సచిన్ యాదవ్

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర క్రీడా శాఖ సహకారంతో రవుర్కెలాలోని పన్‌పోష్ స్పోర్ట్స్ హాస్టల్, బిర్సాముండా హాకీ మైదానంలో జరి గిన ఏడో అంతర్జాతీయ గోల్డ్ కప్ హాకీ పోటీలు విజ యవంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో టోర్నీ కమిటీ ప్రతినిధులు బుధవారం, ఒలింపియన్ అమిత్ రోహిదాస్ రాష్ట్ర క్రీడాశాఖ అధికారులను మంగళవారం కలిశారు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం కాంప్లెక్స్‌లో రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి సచిన్ యాదవ్, ఇతర అధికారులతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఒలిం పియన్ అమిత్ హాకీ స్టిక్‌పై కార్యదర్శి సచిన్ యాదవ్ ఇతర అధికారులు సంతకాలు చేశారు.

జాతీయ వినియోగదారుల దినోత్సవం

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: జాతీయ విని యోగదారుల దినోత్సవాన్ని పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలోని వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధ వారం నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు రోక్కం లోకనాథం, ఉపాధ్యక్షుడు ఎం.బంగారి, కార్యదర్శి తనూజ శర్మ తదితరులు పాల్గొన్నారు.

వేతనాలు చెల్లించాలని ఆందోళన

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లాలో ఉపాధిహామీలో భాగంగా కార్మికులకు వేతనాలు అందజేయాలని కోరుతూ బుధవారం కాంగ్రెస్ తరపున ఆందోళన చేశారు. జిల్లా అధ్య క్షురాలు లిపికామాఝి నేతృత్వంలో బృందావన్ త్రిపాఠి, పద్మసాయి మాఝి, బనమాలి బొత్ర, ప్రహ్లాద్ హియాల్ తదితరులు పాల్గొని ప్రధాన మంత్రి, కేంద్ర గృహశాఖ మంత్రి చిత్రపటాలను తగులబెట్టి ఆందోళన చేశారు.

కొరాపుట్‌లో తగ్గిన ఉష్ణోగ్రత

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లాలో ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉంది. దమన్‌జోడిలో రెండు రోజులుగా చలి ప్రభావం తీవ్రంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు గణ నీయంగా పడిపోయి ప్రజలు గజగజ లాడుతు న్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉందని బుధవారం ఉదయం 2.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

వారణాసి మహోత్సవంపై చర్చ

మాట్లాడుతున్న డంబురుధర్, సాయమ్మ తదితరులు

కాశీనగర్: ఈ ఏడాది జరగనున్న వారణాసి మహోత్సవంపై సమితి కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. గతేడాది మహోత్సవ ఆదాయ, వ్యయ లెక్కలు ఇప్పటికీ సమర్పించ కపోవడంతో ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఉత్సవం నిర్ణయం మళ్లీ వాయిదా పడింది. బీడీవో డంబురుధర్ మల్లిక్, సమితి అధ్యక్షురాలు బల్ల సాయమ్మ పాల్గొన్నారు.

వ్యవసాయ అధికారులు, వ్యాపారుల సమీక్ష

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణ ఎంజీ రోడ్డులో ఉన్న విత్తనాల సరఫరా కార్యాల యంలో సమితి వ్యవసాయ శాఖాధికారి శితికంఠదాస్ నేతృత్వంలో విత్తనాల వ్యాపారులతో సమీక్షా సమావేశం జరిగింది. రానున్న రోజుల్లో రబి సాగుకు విత్తనాల కోసం రైతులు రాష్ట్ర వ్యవసాయ ఐడిలో దరఖాస్తు చేసుకుంటారని, విక్రయించుకునేందుకు వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలని మార్కెటింగ్ అధికారి భద్రమ్ చక్రధర్ సూచించారు.

కార్యకర్తలు ఒకే లక్ష్యంతో పనిచేయాలి

కొరాపుట్, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో ఓపీసీసీ అధ్య క్షుడు భక్తచరణ దాస్ పర్యటించారు. మల్కాన్‌గిరిలోని ఎంవీ 29లో జరిగిన సంఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లేందుకు కొరాపుట్ సర్క్యూట్ హౌ స్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఓపీసీసీ అధ్యక్షుడిని కలిశారు. పొట్టంగి ఎమ్మెల్యే రామచంద్ర కడం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రూపక్ తురుక్, సీనియర్ నాయకులు నిమై సర్కార్‌లు కలిసి జిల్లాలోని పరిస్థితులపై చర్చించారు. అనంతరం మల్కాన్‌గిరి పర్యటనలో పాల్గొన్నారు.

సర్క్యూట్‌హౌస్‌లో ఓపీసీసీ అధ్యక్షుడు భక్తచరణదాస్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

మజ్జిగౌరి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలన

కమిషనర్ జెనా, చిత్రంలో బిడిక తదితరులు

రాయగడ, న్యూస్‌టుడే: ఉత్కళ ఆంధ్రుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ లలాటెందు జెనా పరిశీలించారు. మంగళవారం రాయగడ చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ప్రత్యేక దర్శనానికి రూ.300 టిక్కెట్ ధర నిర్ణయించడంపై భక్తులు తహసీల్దార్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు రాయి సింగ్ బిడిక, సభ్యులు ఇప్పిలి సన్యాసి రాజు, బాబూ దిలై పాల్గొన్నారు.

విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో ర్యాలీ

పర్లాఖెముండి, జయపురం, న్యూస్‌టుడే: బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన దీపు చంద్రదాస్ మృతికి న్యాయం జరగా లంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ కార్యకర్తలు బుధవారం పర్లాఖెముండిలోని జగన్నాథ మందిరం నుంచి పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. కైలాష్ చంద్ర గౌడ్, లోకనాథ్ మిశ్ర తదితరులు పాల్గొన్నారు. ● ఈ ఘటనను నిరసిస్తూ కొరాపుట్ జిల్లా దశమంతపూర్ యువకులు మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. పట్ట ణంలో ప్రధాన ప్రాంతాల్లో ర్యాలీ చేశారు.

పర్లాఖెముండిలో ర్యాలీ చేపడుతున్న కార్యకర్తలు

ముగిసిన ఇడితాల్ ఉత్సవాలు

విజేతలకు బహుమతి అందిస్తున్న అతిథులు

రాయగడ, గుణుపురం: స్థానిక కళాకారులను ప్రోత్స హించేందుకు, కళలు, సంస్కృతి పరిరక్షణ నిర్వహించిన గుణుపురం ఇడితాల్ ఉత్సవాలు మంగళవారం రాత్రితో ముగిసింది. ఈ కార్యక్రమానికి జడ్పీ అధ్యక్షురాలు సరస్వతి మాఝి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ నవీన్‌చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. ● రాయ గడ జిల్లా సాంస్కృతిక ఉత్సవం చొయితి సంబరాలు శుక్ర వారం నుంచి ఐదు రోజుల పాటు జీసీడీ క్రీడా మైదానంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

పరిశ్రమపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణ పారిశ్రామికవాడ లోని రేష్మి మెటలిక్స్ పరిశ్రమ వల్ల విపరీతమైన వాయు కాలుష్యం కమ్ముకుంటోందని దీనివల్ల తమ పిల్లలు అనా రోగ్యం పాలవు తున్నారని కొందరు తల్లులు ఎస్డీఓ సురభి సింఘాకు మంగ ళవారం ఫిర్యాదు చేశారు. పరి శ్రమ నుంచి విడుదలైన విపరీతమైన కాలుష్యం వల్ల జలుబు, దగ్గు, కళ్లు మంటలతో తరచూ వైద్యుడ్ని సంప్రదించాల్సి వస్తోందని తెలిపారు. ఎస్డీఓ సురభికి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. తగిన చర్యలు తీసుకోవాలని విన్న వించుకున్నారు.

ఫిర్యాదు చేసిన మహిళలు

ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగితే ఊరుకోం

మాట్లాడుతున్న రంజిత్ పట్నాయక్, కూర్చుని ఉన్న సంఘం సభ్యులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: ఈ ఏడాది ధాన్యం కొనుగోలులో ఏవైనా అవకతవకలు జరిగితే సహించేది లేదని నవనిర్మాణ రైతు సంఘం సభ్యులు అన్నారు. బుధవారం గుసాని సమితి ఉప్ప లాడ గ్రామ ప్రాంతంలో ఉన్న మండీ వద్ద స్థానిక రైతులతో సమావేశం నిర్వహించారు. సంఘం జాతీయ కన్వీనర్ అక్షయ్‌కుమార్, రాష్ట్ర కన్వీనర్ ఎండీ మనూర్ ఆలీ, జిల్లా కన్వీనర్ రంజిత్ పట్నాయక్, జడ్పీ సభ్యుడు ఎస్.బాలరాజు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రచార రథం ప్రారంభం

జెండా ఊపి రథాన్ని ప్రారంభిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్ మునీంద్రా హన్నాగ. పక్కన సబ్ కలెక్టర్ అనూప్ పండా

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడం కోసం బుధవారం ప్రచార రథం ప్రారంభించారు. ప్రాంతీయ మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని కలెక్టర్ కార్యా లయం ప్రాంగణంలో ఇన్‌ఛార్జి కలెక్టర్ మునీంద్రా హన్నాగ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈనెల 30 నుంచి మండీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

బోర్డు ఉన్నతస్థాయి సమావేశం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పట్టణ పురపాలక సంఘం పనితీరుపై పురాధ్యక్షురాలు కల్యాణి ఘోష్‌కు ప్రభుత్వం నోటీసు పంపిన సంగతి తెలిసిందే. దీంతో పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని పురాధ్యక్షురాలు కల్యాణి ఘోష్ మీడియాకు తెలిపారు.

తమ డిమాండ్లు పరిష్కరించండి

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఒప్పంద మహిళా పారిశుద్ధ్య కార్మికులు బుధవారం తమ డిమాండ్లు పరిష్కరించాలని ర్యాలీ నిర్వహించారు. తమ వేతనాలు పెంచాలని, విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఒప్పంద పారి శుద్ధ్య కార్మికురాలి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.

వృద్ధులకు రగ్గులు అందజేత

అపరాజిత లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధ వారం వీరనారాయణపురం గ్రామంలో 90 మంది వృద్ధులకు రగ్గులు అందజేశారు. అధ్యక్షుడు జి. రామకృష్ణ, రజిత, బరాటం అవంతి తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, రాయగడ

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

జేబీ శతజయంతి వేడుకలకు రండి

నవీన్‌కు నమస్కరిస్తున్న నిరంజన్ పట్నాయక్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: అసోం మాజీ (దివంగత) గవర్నరు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జానకి వల్లభ్(జేబీ) పట్నాయక్ శతజయంతి వేడుకలు జనవరి 3న నిర్వహించ నున్నారు. ఇందుకోసం పీసీసీ మాజీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ అధ్యక్షతన సంఘం ఏర్పాటైంది. భువనేశ్వర్‌లో వేడుకలు జరగనుండగా సంఘం ప్రతినిధులు మంగళవారం రాత్రి నవీన్ నివాస్‌లో మాజీ ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్‌పట్నాయక్‌ను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు.

మహిళా సమాజం సాంస్కృతికోత్సవాలకు సన్నాహాలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర లోని 'ఆంధ్ర మహిళా సమాజం' 119వ వార్షికో త్సవాలు గురువారం నిర్వహించనున్నారు. స్థానిక కాపువీధిలోని సమాజం ఆవరణలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఇవి ఏర్పాటవుతున్నాయి. వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బృంద గానంలో ఔత్సాహిక గాయినులకు గురువు టి.తరిణిరావు శిక్షణ ఇస్తుండగా, నృత్య గురువు బి.శివప్రసాద్ సహకరిస్తున్నారు.

'భద్ర శైల' నృత్య రూపకం కోసం సాధన చేస్తున్న మహిళా సమాజం ప్రతినిధులు

సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా రాయ్‌ఘర్ ఠాణా పరిధిలో ఉన్న దాస్ పూర్ గ్రామం వద్ద రహదారి పక్కన సగం కాలిన మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐఐసీ రఘునాథ్ మాఝి తెలిపిన వివరాల ప్రకారం.. మంటలు చెలరేగడంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆపారు. మృత దేహానికి పరీక్షలు చేయించి జిల్లా ప్రధానాసు పత్రి శవాల గదిలో భద్రపరిచారు. బంధువులు రాకపోతే మృతదేహానికి శాఖ తరపున అంత్య క్రియలు నిర్వహిస్తామని, ఆ మృతదేహం మహిళదని, ముందుగానే హత్య చేసి గుర్తించ కూడదని నిందితులు తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు ఆచూకీ తెలియరాలేదు. కొరాపుట్ శాస్త్రీయ బృందం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

యువకుడి ఆత్మహత్య

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా ఛత్రపురం రైల్వే స్టేషన్ సమీపాన బాల కృష్ణపూర్ వద్ద మంగళవారం రాత్రి భువనేశ్వ ర్‌వైపు వెళుతున్న 'వందే భారత్' ఎక్స్‌ప్రెస్ రైలు ముందుకు దూకి ఓ గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైలు ఛత్రపురం స్టేషన్‌లో సుమారు నలభై నిముషాలపాటు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న జీఆర్పీ ఠాణా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అత్యాచారం కేసులో ఒకరి అరెస్టు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: పశ్చిమ మిద్నా పూర్ జిల్లా సబంగ్ పరిధిలో షేక్ షారుక్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నింది తుడు పక్కింటికి చెందిన 11 ఏళ్ల బాలికపై ఈ నెల 12న అత్యాచారం చేశాడని బాలిక తల్లి 22న పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మోసగాడి అరెస్టు: నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం, ఖుర్దా, నయాగడ్ తదితర జిల్లాల్లోని వివిధ ఠాణాల పరిధుల్లో గ్రామీణ ప్రాంతాల మహి ళల్ని మోసం చేసిన వ్యక్తిని గంజాం జిల్లా కళ్లి కోట ఠాణా పోలీసులు అరెస్టు చేసి మంగళ వారం న్యాయస్థానానికి తరలించారు. నింది తుడు పూరీ జిల్లా కృష్ణప్రసాద్ ఠాణా పరిధి లోని గోపాలపూర్ గ్రామానికి చెందిన జ్ఞాన రంజన్ దాస్ అని గంజాం ఎస్పీ కార్యాలయం అధికారులు రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. దాస్ నుంచి రూ.1,37,100ల నగదు, 35 గ్రాముల బంగారు ఆభరణాలు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. నిందితుడు ఆయా జిల్లాల్లో పేద మహిళల్ని లక్ష్యంగా చేసుకుని, బ్యాంకు ఉద్యో గిగా, పాలనాధికారి కార్యాలయం అధికారిగా పరిచయం చేసుకున్నాడు. బాధితులకు మోదీ ప్రభుత్వం సొంతిల్లు నిర్మాణానికి రూ.4.30 లక్షలు మంజూరు చేసిందని పేర్కొని, వారికి రూ.4.30 లక్షల నకిలీ చెక్ అందజేసి నమ్మిం చాడు. వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము లేదని, అందుకు కొంత సొమ్ము జమ చేయాలంటూ కొందరి నుంచి నగదు, మరికొందరు మహిళల నుంచి బంగారు ఆభరణాలు కాజేసి మోసగిం చాడు. కళ్లికోట ఠాణా పరిధిలోని అలపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళను ఇదే విధంగా మోసగించి, ఆమె నుంచి రూ.50 వేలు కాజేసి, రూ.4.30 లక్షల చెక్‌ను అందజేశారు. అది నకి లీదని బ్యాంకు అధికారులు చెప్పడంతో పోలీసు లకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీ సులు నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

మహిళను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర గుసానినువాగాం ప్రాంతంలోని ఓ వీధిలో ఇంటి పెరట్లోని సుమారు ముప్పై అడుగుల లోతున్న నూతిలో మంగళవారం రాత్రి ఓ మహిళ (33) పడిపోయినట్లు బ్రహ్మపుర అగ్నిమాపక సిబ్బం దికి సమాచారం అందింది. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని తాళ్లు, నిచ్చెన సాయంతో ఆమెను కాపాడి ప్రాథమిక చికిత్స చేశారు. అనం తరం ఆమెను వారి వాహనంలోనే స్థానిక ఎమ్కే సీజీ ఆసుపత్రిలో చేర్పించారు. బాధిత మహిళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని అగ్నిమాపక కేంద్రం అధికారులు పేర్కొన్నారు.

విజిలెన్స్ వలలో రెవెన్యూ అధికారి



బాసుదేవ భొయ్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: సంబల్‌పూర్ రెవెన్యూ సెటి ల్మెంట్ అధికారి బాసుదేవ భొయ్ బుధవారం విజిలెన్స్ వలలో పడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభి యోగం మేరకు సంబల్‌పూర్, బరగఢ్‌లలోని నాలుగుచోట్ల భోయ్‌కి చెందిన ఆస్తులపై అధికా రులు దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు. ప్రాథ మిక వివరాల మేరకు విలాసవంతమైన భవ నాలు, ప్లాట్లు, నగలు, నగదు పట్టుబడగా, సోదాలు కొనసాగుతున్నాయి.

ఆందోళన కలిగిస్తున్న దారి దోపిడీలు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: బందుగాం నుంచి రాయగడ వెళ్లే మార్గం గత కొద్దిరోజులుగా దారి దోపిడీలకు నిలయంగా మారింది. రాయగడ జిల్లా జెకే పూర్‌కు చెందిన శ్రీరాములు మజ్జి తన భార్య పద్మతో మంగళవారం మధ్యాహ్నం నీలావడిలో అగ్నిగంగమ్మ మందిరం దర్శనానికి ద్విచక్ర వాహ నంపై వచ్చారు. తిరిగి వెళుతుండగా గారడి పంచాయతీ గాలిపెండిలి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి మారణాయుధాలతో బెదిరించి పద్మ బంగారు మంగళసూత్రాన్ని దోచుకున్నట్లు బాధితులు సాయంత్రం బందుగాం ఠాణాలో పోలీ సులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

(c) eenadu

ఎంఎస్‌బీవై ప్రాజెక్టుల అమలుపై సమీక్ష

మంత్రి కృష్ణచంద్రకు పనుల గురించి వివరిస్తున్న ఉషాపాడి, చిత్రంలో ఇతర అధికారులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సాహరీ బికాస్ యోజన (ఎంఎస్‌బీవై) అమలవుతున్న తీరుపై బుధవారం మధ్యాహ్నం భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌లో పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల మంత్రి కృష్ణచంద్ర మహాపాత్ర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పథకం కింద రూ.1,200 కోట్లు కేటాయించగా, 6,700 ప్రాజెక్టులు అమలవుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉషాపాడి తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మూడు నెలలే మిగిలి ఉండటంతో పనులు వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

బాల్యవివాహాలతో అనర్థాలు

పలాస, న్యూస్‌టుడే: బాల్యవివాహాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి పార్వతి అన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం కమిషనర్ ఇ.శ్రీనివాసులు అధ్యక్షతన అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులతో మిషన్‌వాత్సల్య, బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు లేని దంపతులు దత్తత కోరుకుంటే మిషన్ వాత్సల్య వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. బాల్యవివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

మన్యంలో కమ్మని కాఫీ!

– న్యూస్‌టుడే, పాచిపెంట

అరకు కాఫీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరని చెప్పొచ్చు.. అంత అద్భుతంగా ఉంటుందా రుచి. దానికి మించి రుచిని అందిస్తోంది మన మన్యం కాఫీ. ఇక్కడ పండే సతాబి, తంగలాం రకాల గింజల నుంచి వచ్చే పొడి.. పాలతో కలిసి ఘుమఘుమలు వెదజల్లుతోంది. మనమూ ఓ సారి తాగేద్దాం రండి.

పీవో చొరవతో..

దాదాపు రెండు దశాబ్దాల కిందట పార్వతీపురం ఐటీడీఏ పీవోగా పనిచేసిన దమయంతి పాచిపెంట మండలంలోని సతాబి, తంగలాం పంచాయతీల్లో ఉన్న పలు గిరిజన గ్రామాల్లో పర్యటించారు. అక్కడ కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుందని భావించారు. అప్పట్లో విత్తనాలు, నీడ నిచ్చే మొక్కలు సరఫరా చేశారు. అనంతరం పీవోగా వచ్చిన లక్ష్మీశ ప్రోత్సాహం మేరకు 2019లో విశాఖ కాఫీ బోర్డు అధికారులు పర్యటించి, రకాలను గుర్తించారు. ఈ కొండ ప్రాంతాలు అన్నివిధాలా అనుకూలమని తేల్చారు.

ప్రస్తుతం ఇలా..

ఏటా నవంబరులో పూత ప్రారంభమై జనవరి నెలాఖరు వరకు దశలవారీగా పంట చేతికందుతుంది. ఎకరాకు 50 నుంచి 60 కిలోల గింజలు వస్తాయి. కొందరు స్థానికంగానే ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఇంకొందరు అల్లూరి జిల్లాతో పాటు అరకు, గుమ్మకోట, సుంకరమెట్ట, కాశీపట్నం సంతలకు తరలిస్తున్నారు.

అరకుకు మించిన రుచి

పంట సాగుకు ప్రోత్సాహం

సతాబి సమీపంలో విరగ్గాసిన కాఫీ తోట

వందల ఎకరాల్లో..

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకుకు సమీపంలో పాచిపెంట మండలంలోని తంగలాం, చిట్టెపురం, పనసలపాడు, మెట్టపాడు, జాకరమెట్ట, సతాబి, కరిడివలస తదితర గిరిజన గ్రామాలున్నాయి. ఒక్కో చోట 25 నుంచి 30 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గతేడాది ఐటీడీఏ 30 ఎకరాలకు సరిపడే మొక్కలిచ్చింది. ఈ ఏడాది మరో 20 ఎకరాలకు అందించనుంది. గింజల నుంచి వ్యర్థాలను వేరు చేసే పరికరాలను ఇప్పటికే సమకూర్చింది.

గింజల నుంచి వ్యర్థాలు వేరుచేస్తున్న గిరిజనులు

అన్ని విధాలా అనుకూలం:

'సతాబి, తంగలాం తదితర ప్రాంతాలు కాఫీ తోటల పెంపకానికి అనుకూలం. సముద్ర మట్టానికి 1000 నుంచి 1500 అడుగుల ఎత్తు ఉంటుంది. సతాబి 900 అడుగుల దూరంలో ఉంది. దీంతో ఫ్లేవర్ లాంగ్ గింజలు వస్తున్నాయి' అని ఉద్యానశాఖ ఏపీవో ప్రత్యూష తెలిపారు.

కొనుగోలు చేస్తాం..

'పంట సాగవుతున్న గ్రామాలకు జీసీసీ(గిరిజన సహకార సంస్థ) సిబ్బందిని పంపిస్తాం. రైతుల వివరాలు, సాగు విస్తీర్ణం, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు సేకరిస్తాం. ప్రస్తుతం స్థానికంగా అరబిక్ చెర్రీ రకం అందుబాటులో ఉంది. నాణ్యత బట్టి ధర నిర్ణయించి కొనుగోలు చేస్తాం. నగదును నేరుగా ఖాతాల్లో జమచేస్తాం' అని జీసీసీ డీఎం జె.రామారావు తెలిపారు.

సి.వి.రామన్ వర్సిటీ స్నాతకోత్సవం

విద్యార్థులకు డిగ్రీలు అందజేస్తున్న అతిథులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని సి.వి.రామన్ గ్లోబల్ విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం మంగళవారం రాత్రి జరిగింది. ముఖ్యఅతిథిగా వర్సిటీ వ్యవస్థాపకుడు, సింగపూర్‌కి చెందిన విజయ్‌కుమార్ ఇవటూరి పాల్గొని, శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో రామన్ వర్సిటీ విద్యార్థులు సాధించిన విజయాల గురించి చెప్పారు. 1,228 మంది విద్యార్థులకు గాను 28 మందికి పసిడి పతకాలు అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ అధ్యక్షుడు సంజీవ్ కుమార్ రౌత్, ఉపకులపతి ఆచార్య బంశీధర్ మాఝి, ఉన్నత విద్యాశాఖ సహాయ కార్యదర్శి సుకాంత్ కుమార్ ప్రధాన్, బోర్డు మెంబరు శరత్‌చంద్ర భద్ర, శైలజారౌత్, ప్రో ఉపకులపతి ఆచార్యులు శ్రీదేవి, రిజిస్ట్రార్ డా. బనితా పండా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: రబీలో సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి.ఉదయ్‌బాబు అన్నారు. బుధవారం బల్లిపుట్టుగలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా రైతులకు రబీలో సాగు చేసే పంటలు, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. పొలాల్లో ఎలుకలు, అడవిపందుల సమస్యకు రైతులు సామూహికంగా చర్యలు తీసుకుంటే వాటి నుంచి పంటలు రక్షించుకోగలమని తెలిపారు. ఏడీఏ టి.భవానీ శంకర్, వ్యవసాయ శాస్త్రవేత్త వై.సురేష్, ఏవో పి.శ్రీదేవి, వ్యవసాయ సహాయకులు జగదీష్ పాల్గొన్నారు.

కాళ్లకు చక్రాలు.. ఖాతాలో పతకాలు

స్కేటింగ్‌లో రాణిస్తున్న వైద్య విద్యార్థిని

న్యూస్‌టుడే, జలగ(శ్రీకాకుళం)

ఐదేళ్ల వయసు నుంచి కాళ్లకు చక్రాలు కట్టుకుని ప్రతిభ కనబరుస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో ఇప్పటివరకు 188 పతకాలు సాధించింది. శ్రీకాకుళం నగరంలోని సర్వజనాసుపత్రిలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం విద్యార్థిని రెడ్డి వెంకట రమ్యశ్రీ. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్-2025లో సత్తా చాటి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఆమెను 'న్యూస్‌టుడే' పలకరించగా 'వైద్యురాలిగా సమాజానికి సేవ చేయడం.. క్రీడాకారిణిగా దేశానికి పేరు తీసుకురావడం రెండింటినీ సమానంగా కొనసాగించడమే నా లక్ష్యం' అని పేర్కొంది.

క్రీడా కోటాలో సీటు

విజయనగరానికి చెందిన వివేకానందస్వామి 25 ఏళ్ల కిందట విశాఖపట్నంలో స్థిరపడ్డారు. తల్లి అనూష గృహిణి. వారి కుమార్తె రమ్యశ్రీ 2008లో స్కేటింగ్ సాధన ప్రారంభించింది. అప్పట్నుంచి వివిధ పోటీల్లో సత్తా చాటుతోంది. క్రీడా కోటాలో వైద్య కళాశాలలో సీటు సొంతం చేసుకుంది.

స్కేటింగ్ చేస్తున్న రెడ్డి వెంకట రమ్యశ్రీ

- ఇప్పటివరకు 17 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. అఖిల భారత విశ్వవిద్యాలయ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించింది.

విజయాలు

- ప్రపంచ రోలర్ గేమ్స్ (2019)లో పాల్గొని డౌన్‌హిల్ ఈవెంట్‌లో 15వ స్థానంలో నిలిచింది.
- జాతీయ స్థాయి పోటీల్లో 7 స్వర్ణ, 7 రజత, 4 కాంస్య పతకాలు సొంతం చేసుకుంది.
- రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో 16 స్వర్ణ, 5 రజత, 6 కాంస్య పతకాలు సాధించింది.
- ఇటీవల విశాఖపట్నంలో జరిగిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీల్లో ఆల్ఫైన్ ఈవెంట్‌లో స్వర్ణం, డౌన్‌హిల్‌లో కాంస్య పతకాలు సాధించి మలేసియా అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించింది.
- 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ పోటీల్లో ఏటా పతకాలు సాధిస్తోంది. ఆల్ఫైన్, డౌన్ హిల్, రింక్, రోడ్ ఈవెంట్లలో విశేష ప్రతిభతో ప్రత్యేకంగా నిలిచింది.

రుణాలు పొంది రాణిస్తున్నారు..

– న్యూస్‌టుడే, పలాస గ్రామీణం, హరిపురం(మందస)

ఆతివలు వ్యాపార, వాణిజ్య రంగాలలో రాణించేందుకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తక్కువ వడ్డీలకే రుణాలు, రాయితీలను ప్రకటించింది. వీటిని పొంది పలువురు కిరాణా, గాజులు, టైలరింగ్, కూరగాయల దుకాణం, బెకరీ, ఆవులు, గొర్రెలు, మేకలు, పూజ సామగ్రి క్రయవిక్రయాలు, మిల్లుల నిర్వహణ తదితర వ్యాపారాలు చేస్తున్నారు.

★ వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరికి చెందిన కప్పు చంద్రవతి శ్రీ రాధాకృష్ణ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రధాన మంత్రి ఫుడ్ మేనేజ్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం కింద రూ.8.19 లక్షలు రుణం తీసుకున్నారు. ఆ డబ్బుతో సొంత గ్రామంలోనే ఆయిల్ మిల్లును ఆమె ప్రారంభించారు. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి నూనెలు ఉత్పత్తి చేసే నెలకు ఆమె సుమారు రూ.10 వేల నుంచి రూ. 12 వేలు సంపాదిస్తున్నారు.

★ మందసకు చెందిన గోరు ధనలక్ష్మి సింహాద్రి అప్పన్న గ్రూప్‌లో సభ్యురాలు. ఈమెకు స్త్రీ నిధి ద్వారా మూడు నెలల కిందట రూ.50 వేలు రుణం అందించారు. ఆ డబ్బులతో పూజ సామగ్రి, కూరగాయలు, పండ్ల దుకాణం పెట్టారు. వ్యాపారం బాగానే సాగుతోంది. నెలకు రూ. 10 వేలు వరకు ఆదాయంతో తన కుటుంబానికి ఆర్థిక దన్నుగా ఉంటున్నారు.

మందసలో దుకాణం నిర్వహిస్తున్న ధనలక్ష్మి

మండలం	డ్వాక్రా సంఘాలు	పొదుపు మహిళలు
పలాస	1,091	12,206
వజ్రపుకొత్తూరు	1,985	22,851
మందస	2,006	22,030

★ పలాస మండలం మామిడిపల్లికి చెందిన వంకల జీవిత శ్రీ మంజునాథ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె సుమారు రెండేళ్ల కిందట ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ (పీఎంఈజీపీ) పథకం కింద రూ.5 లక్షలు రుణం తీసుకున్నారు. ప్రభుత్వం 35 శాతం రాయితీ కూడా ఇచ్చింది. జీడి పిక్కలు కట్ చేసే మిషన్లు కొనుక్కుని వాటి ద్వారా సుమారు 30 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. నెలకు సుమారు రూ.25 వేలు వరకు ఆర్జిస్తున్నారు.

జీవనోపాధి పెంపొందించుకొండి

రుణాలు పొంది వ్యాపారాలు చేస్తూ మహిళలు ఆర్థికంగా బలపడి జీవనోపాధిని పెంపొందించుకుంటున్నారు. డిజిటల్ ఎంసీపీ ప్రకారం డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నాం. విజయవంతమైన వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి మహిళా ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించాలని కోరుతున్నాం.
– గొడబ ప్రసాదరావు, సెర్ప్ ఏపీఎం, వజ్రపుకొత్తూరు మండలం

ఏపీ ఎన్జీవో జిల్లా కార్యవర్గం ఎన్నిక

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లా ఏపీ ఎన్జీవో సంఘానికి బుధవారం ఎన్నికలు జరిగాయి. పార్వతీపురం ఎన్జీవో హోంలో ఎన్నికల అధికారులైన విజయనగరం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌బాబు, కార్యదర్శి ఎ.సురేష్ నామినేషన్లు స్వీకరించారు. 17 పదవులకు ఒక్కో నామినేషన్ దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో బుధవారమే కార్యవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి జీవీఆర్ఎస్ కిశోర్, సహాధ్యక్షుడిగా జి.సూర్యనారాయణ, ఉపాధ్యక్షులుగా బి.రామకృష్ణ, టి.వెంకటనాయుడు, ఎస్.భాస్కరరావు, వై.జయప్రకాశ్, పి.సురేష్‌కుమార్, ఎస్.పద్మ, కార్యదర్శిగా కె.రంగాచారి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె.విజయకుమార్, సంయుక్త కార్యదర్శులుగా వి.శ్రీనివాసరావు, సీహెచ్.శంకరరావు, వి.గణపతిరావు, పి.చంద్రశేఖర్, ఎం.శ్రీధర్, రేఖావాణి, కోశాధికారిగా పి.పద్మ ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకుడిగా రాష్ట్ర కార్యదర్శి ఎ.రంజిత్‌నాయుడు హాజరయ్యారు. 700 మందికిపైగా ఉద్యోగులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పథకాలపై మరింత శ్రద్ధ

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో గిరిజనుల ఉన్నతికి తీసుకొచ్చిన పథకాల అమలుపై ఆయా మండలాల ఎంపీడీవోలు శ్రద్ధ తీసుకోవాలని, ఫలితాలు గిరిజనులకు అందాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో బుధవారం జరిగిన 'సుపరిపాలన' సదస్సులో మాట్లాడారు. ప్రసవ నిరీక్షణ కేంద్రాలను గిరిజన గర్భిణులు సక్రమంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పథకాల అమలులో సమస్యలుంటే.. ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆసుపత్రులను ఎంపీడీవోలు, కమిషనర్లు సందర్శించాలని ఆదేశించారు. జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ పవర్‌స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో హేమలత, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, డ్వామా పీడీ రామచంద్రరావు, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు, ఎస్డీసీలు, తదితరులు పాల్గొన్నారు.

పట్టణాల్లో చాయ్ రస్తాలు..!

● స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక భరోసా

న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు స్వావలంబన సాధించేలా చాయ్ రస్తా పేరిట టీ దుకాణాల ఏర్పాటుకు మెప్మా అడుగులు వేస్తోంది. ఆసక్తి కనబరిచిన వారికి బ్యాంకు రుణం అందించి ఆర్థిక భరోసా కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పురపాలక సంఘాల పరిధిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

బ్రాండ్ ఇమేజ్

- వివిధ సంస్థలకు తగినట్లుగా బ్రాండ్ ఇమేజ్‌తో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తారు.
- బటన్ నొక్కితే టీ, కాఫీ వచ్చేలా యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తారు.
- పెట్టుబడి రూ.6.60 లక్షలు, ముడి సరుకుకు రూ. 50 వేలు అవసరం.
- తొలి విడతలో 56 యూనిట్లు ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

వెంగళరావుకాలనీలో డ్వాక్రా సంఘం సభ్యురాలు ఏర్పాటు చేసిన టీ దుకాణం

పురపాలక సంఘం	సంఘాలు	సభ్యులు
ఆమదాలవలస	750	8,700
పలాస-కాశీబుగ్గ	1,198	12,317
ఇచ్ఛాపురం	2,880	30,011
శ్రీకాకుళం నగరపాలక సంస్థ	813	8,482

తయారీ, నిర్వహణపై శిక్షణ

● శిక్షణ కేంద్రాల్లో పలు రకాల పానీయాల తయారీ, తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చేలా తర్ఫీదు ఇస్తారు. ● ఒక్కో ఔట్‌లెట్‌ను నలుగురు మహిళలు కలిసి నిర్వహించుకునేలా సిద్ధం చేస్తారు. ● 80-100 అడుగుల స్థలంలో కంటెయినర్ స్టాల్ అందుబాటులోకి తీసుకొస్తారు. 18-55 ఏళ్ల వయసు కలిగి ఉండి ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలి.

● దరఖాస్తు చేసుకున్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు దుకాణం నిర్వహణపై మూడు రోజుల పాటు గుంటూరు, విజయవాడలో శిక్షణ ఇస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి

చాయ్ రస్తా యూనిట్ల ఏర్పాటుతో మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడికి అవసరమైన నిధి బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తాం. సాంకేతికత, ఇతర సాయం సంబంధిత సంస్థ అందిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తుంది. – ఎస్.వెంకటరావు, పీడీ, మెప్మా, శ్రీకాకుళం

కూటమి బలోపేతానికి కృషి చేయాలి

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి బలోపేతానికి అందరూ కృషి చేయాలని తెదేపా మండలాధ్యక్షుడు లోపింటి పద్మనాభం అన్నారు. లొద్దపుట్టి కూడలిలోని ధనరాజ తులసమ్మ ఆలయం వద్ద బుధవారం అన్ని పంచాయతీల నాయకులతో సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీపీ దక్కత డిల్లీరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు బాబ్జీ, తెదేపా మండల కార్యదర్శి డి.కామేష్, డి.సూర్యనారాయణ, బోర ప్రసాద్, హరీష్, ఎర్రయ్య, లోహిదాస్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

విజయాల వాకిట్లో అవస్థల పాఠాలు

సీతాపురం ఉన్నత పాఠశాలలో కానరాని సౌకర్యాలు

గదుల కొరతతో ఆరుబయట తరగతుల నిర్వహణ

– న్యూస్‌టుడే, టెక్కలి

సీతాపురం ఉన్నత పాఠశాలకు టెక్కలి మండలంతో పాటు జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. దశాబ్ద కాలంగా పదో తరగతిలో ఏటా 90 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధిస్తుండటంతో పాటు ట్రిపుల్ ఐటీలో ఏడాదికి 5కు తగ్గకుండా ఇక్కడి విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు. టెక్కలి పట్టణంలో పలు ఉన్నత పాఠశాలలున్నా విద్యార్థులు సీతాపురం వచ్చి విద్యను అభ్యసిస్తున్నారంటే ఇక్కడి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. అంతవరకు బాగానే ఉన్నా ఈ విద్యాలయంలో కనీస సౌకర్యాలు లేవు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు అందుబాటులో లేకపోవడంతో ఆరుబయట పాఠాలు బోధిస్తున్నారు. రోజూ ప్రార్థన చేసుకునేందుకు సైతం సరిపడా స్థలం లేదు. ఇరుకు స్థలంలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. 581 మంది విద్యార్థులకు కేవలం ఆరు మరుగుదొడ్లు మాత్రమే ఉండటంతో పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు.

★ పేరు: జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, సీతాపురం
★ విద్యార్థుల సంఖ్య: 581
★ అవసరమైన తరగతి గదులు: 15
★ అందుబాటులో ఉన్నవి: 7
★ మరుగుదొడ్లు: 6

నాడు- నేడు.. అదే గోడు

గత ప్రభుత్వం నాడు-నేడులో భాగంగా పాఠశాలలో మొదటి, రెండో అంతస్తులో పనులు చేపట్టారు. శ్లాబ్ వేసి గోడలు కట్టి వదిలేశారు. ఫ్లోరింగ్ సహా ఇతర పనులేవీ పూర్తికాలేదు. దీంతో తరగతుల నిర్వహణకు వీలుకావడం లేదు. పాఠశాలలో సిబ్బంది కూర్చునేందుకు, సైన్స్ ప్రయోగాలకు సంబంధించి పరికరాలు ఉంచేందుకు అనువైన గదులు లేవు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ఉన్నత ఫలితాలు సాధిస్తున్నా.. ప్రభుత్వం వైపు నుంచి వారికి తోడ్పాటు లేకపోవడంతో అవరోధాలు ఎదురవుతున్నాయి.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

ఏళ్లుగా పాఠశాలలో సమస్యలు వేధిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులకు వీటిని విన్నవించాం. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సైతం విద్యాలయాన్ని సందర్శించారు. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.
– టి.పద్మావతి, ప్రధానోపాధ్యాయురాలు

ఉప్పొంగింది.. ఉసూరుమనిపించింది

ఇచ్ఛాపురం వద్ద బాహుదా నది ప్రస్తుతం పిల్ల కాలువను తలపిస్తోంది. రెండు నెలల కిందట 50 వేల క్యూసెక్కుల వరద చేరడంతో తీరాన ఉన్న సుమారు 20 అడుగుల ఎత్తయిన శివుడి విగ్రహం తల భాగం వరకు మునిగిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన వారు రానున్న వేసవిని సులభంగా గట్టెక్కవచ్చని భావించారు. కొంత కాలానికే మళ్లీ పూర్వ స్థితికి వచ్చింది. నది ఆధారంగానే పలు గ్రామాలకు, పురపాలక సంఘానికి తాగు, సాగునీరు అందుతుండటంతో ఎద్దడి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ముందుగానే స్పందించి కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌ను 'న్యూస్‌టుడే' సంప్రదించగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఇళ్ల మధ్య మురుగు తిష్ఠ

పలాస మండలం గోపీవల్లభాపురం పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీలో జనావాసాల మధ్య మురుగు నిలిచి ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన వ్యాపిస్తోందని, దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి రవి దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.
– న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

ప్రమాదాల కూడలి

ఇచ్ఛాపురం మండలంలో బలరాంపురం, రాజపురం తదితర ప్రాంతాలకు వెళ్లే మలుపు వద్ద నిత్యం ప్రమాదాలే. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కానరాక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మూడు రోడ్ల కూడలి కావడం, మరో వైపు రోడ్డుపై రాళ్లు తేలి వేగ నియంత్రికలు లేకపోవడం తరచూ ప్రమాదాలకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ జేఈ ధనంజయను వివరణ కోరగా ప్రతిపాదనలు పంపించామని, మంజూరుకాగానే సమస్య పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

బావి నీరు కలుషితం..

ఇచ్ఛాపురం కోటవీధిలో ఉన్న మంచి నీటి బావి మందుబాబుల అడ్డాగా మారింది. ఒకప్పుడు పరిసర ప్రాంతాల వారు ఇక్కడ నుంచే తాగేనీటిని సేకరించుకుని వెళ్లేవారు. ప్రస్తుతం రాత్రివేళ పలువురు మద్యం సీసాలు తాగేసి నూతిలో పడేయడంతో నీరు కలుషితం అవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను పుర కమిషనర్ రమేష్ వద్ద ప్రస్తావించగా, పోలీసుల సహకారంతో బావిని సంరక్షిస్తామని తెలిపారు.
–న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

వృథాగా పోతోంది..

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో తాగునీరు లీకులతో వృథాగా పోతోంది. కోసంగిపురం కూడలి నుంచి పారిశ్రామిక వాడ మధ్యలో పైపులైన్ల నుంచి నీరు లీకవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఏఈ కిరణ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా సిబ్బందిని పంపించి మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, పలాస

కాలువ నిర్మించండి..

స్వేచ్ఛావతి అమ్మవారి వీధిలోని ప్రధాన కాలువ అభివృద్ధికి నోచుకోవడం లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. వర్షం పడితే రోడ్డుపైకి మురుగంతా ప్రవహిస్తోందని చెబుతున్నారు. ఈ సమస్యను పుర కమిషనర్ నల్లి రమేష్ వద్ద ప్రస్తావించగా త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
–న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

(c) eenadu

వ్యక్తిగత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: చదువుతోపాటు వ్యక్తిగత నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్ తెలిపారు. ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ తరఫున క్రీడల్లో ఉత్తమంగా రాణిస్తున్నవారికి అవార్డులు అందించే కార్యక్రమం బుధవారం తిరుచ్చిలో జరిగింది. పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్, కమల్‌హాసన్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కమల్‌హాసన్ కేవలం నటుడు మాత్రమే కాదని వివిధ సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా చాలామందిని చదివిస్తున్నారని తెలిపారు. కమల్‌హాసన్ కృషిని పాఠంగా తీసుకోవాలన్నారు. అనంతరం కమల్‌హాసన్ మాట్లాడుతూ.. క్రీడాకారుడి త్యాగాన్ని అర్థం చేసుకుంటే ప్రజాస్వామ్యం అర్థమవుతుందన్నారు. తమిళనాడులో అతిత్వరలో ఒలింపిక్ క్రీడాకారులు రాబోతున్నారని చెప్పారు. ప్రపంచ వేదికపై అన్ని రంగాల్లో గెలవడం సూపర్ పవర్ లక్షణమని తెలిపారు.

మాట్లాడుతున్న కమల్‌హాసన్

మమ్మల్ని విడిపించండి

■ మాలిలో బందీలుగా ఉన్న తమిళుల ఆవేదన

చెన్నై, న్యూస్‌టుడే: పశ్చిమాఫ్రికాలోని మాలిలో అపహరణకు గురైన రాష్ట్రానికి చెందిన బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను విడుదల చేశారు. అక్కడి కోబ్రి నగరంలో విద్యుత్తు ప్రాజెక్టు పనులు చేస్తున్న భారతీయ కార్మికులు ఐదుగురిని నవంబరు 6న సాయుధ దుండగులు అపహరించారు. బాధితులు తమిళనాడులోని తెన్‌కాశి జిల్లా కడైయనల్లూర్‌కు చెందిన ఇసక్కి రాజా, దళపతి సురేశ్, తూత్తుకుడి జిల్లా కొడియంకుళానికి చెందిన పొన్నుదురై, పేచ్చిముత్తు, పుదియవన్‌గా గుర్తించారు. తమవారిని విడిపించాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టరు కార్యాలయంలో, పలువురు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇసక్కిరాజా, దళపతి సురేశ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో... తమను విడిపించాలంటూ పనిచేస్తున్న సంస్థకు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎలాగైనా కాపాడేందుకు చర్యలు చేపట్టాలని బంధువులను కోరారు. తమను ఇక్కడకు పనికి పంపిన పుళియంకరైకు చెందిన ఏజెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

వన్యప్రాణులతో ఎలా మెలగాలి?

■ పాఠశాల స్థాయిలో వినూత్న ప్రయోగం

వన్యప్రాణులున్న ప్రాంతాల్లో నివసించే పిల్లలు వాటిని చూసి ఏమనుకుంటారు? ఒక్కోసారి ఊళ్లోకి వస్తుంటాయి, బీభత్సం చేస్తుంటాయి. ఎందరినో గాయపరుస్తుంటాయి. ఇలాంటి వాతావరణంలో పిల్లల పరిస్థితేంటి? ఇది ఒకవైపు. మరోవైపు ఆ పర్యావరణంలో భాగమైన మనుషులతోనూ సఖ్యతగా ఉంటాయి. ఈ పరిస్థితుల్ని పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఎలా అర్థం చేసుకోవాలి, అడవులకు పక్కనే ఉన్న ప్రాంతాల్లోని వారెలా వ్యవహరించాలి? ఈ విషయాలు తెలుసుకునేందుకు పరిశోధక బృందం వినూత్న ప్రయోగం చేసింది.

ఈనాడు-చెన్నై

బెంగళూరుకు చెందిన వన్యప్రాణుల అధ్యయన కేంద్రం (సీడబ్ల్యూఎస్), యూఎస్‌లోని డ్యూక్ విశ్వవిద్యాలయం, ఫ్లోరిడా విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు తమిళనాడుకు వచ్చి పశ్చిమ కనుమల్లోని పాఠశాలల్ని సందర్శించారు. ప్రత్యేకించి కోయంబత్తూరు, తిరుప్పూరు పరిధిలోని అన్నామలై వన్యప్రాణుల అభయారణ్యానికి అనుకుని ఉన్న గ్రామాల్ని చూశారు. అక్కడి 51 పాఠశాలల నుంచి 2,104 మంది విద్యార్థుల్ని ఎంపికచేశారు. వారంతా 5-7 తరగతులకు చెందినవారు. బాలబాలికలు సగం, సగం మంది ఉండేలా చూసుకున్నారు. అడవికి అత్యంత దగ్గరి గ్రామాల్లో ఉండటంతో అసలు వారికి పర్యావరణం, వన్యప్రాణులపై ఉన్న అభిప్రాయమేమిటని తెలుసుకోవాలనే ఆసక్తి చూపించారు. ఈ మొత్తం పరిశీలన్ని తాజాగా విడుదల చేశారు.

తొలుత విద్యార్థుల్లో అసంతృప్తి

పాఠశాలల్లోని విద్యార్థులతో పరిశోధకులు సర్వే నిర్వహించారు. 'అడవుల్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నందుకు ఎంత ఆనందంగా ఉన్నారు' అని ప్రశ్నించినప్పుడు.. కొందరు అసంతృప్తిని సమాధానమిచ్చారు. 'వన్యప్రాణుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని ప్రధానంగా భావిస్తున్నారా' అనే ప్రశ్నకు ఇదే తరహా సమాధానాలు వచ్చాయి. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక కార్యాచరణ చేశారు. వన్యప్రాణులు, మనుషుల మధ్య మంచి సంబంధాలపై ఆసక్తి కలిగేలా ప్రత్యేక పాఠ్యాంశాల్ని రూపొందించారు. స్థానికంగా ఉండే అడవుల్ని ఉదాహరణలుగా జోడించారు. మన వన్యప్రాణులు, మన పర్యావరణం, వన్యప్రాణులతో సహవాసం, భవిష్యత్తు వన్యప్రాణులు.. ఇలా 4 కేటగిరీల్లో పాఠాల్ని విద్యార్థులకు బోధించారు. అడవులు ఎంత అవసరం, అందులోని జీవుల పాత్ర.. మనుషులు వాటితో సఖ్యతగా ఉండాల్సిన అవసరం, తీసుకోవాల్సిన

జాగ్రత్తలు ఇలాంటి చాలా అంశాల్ని వారిముందుంచారు. అడవులు, వన్యప్రాణుల నేపథ్యంగా ఆసక్తికర ఆటలు, పజిల్స్, సంభాషణలు, సెయింటింగ్స్‌లాంటివి చేయించారు. దీంతో పిల్లల్లో ఆసక్తి బాగా పెరిగింది.

80 శాతం మందిలో మార్పు

పూర్తిస్థాయి అవగాహన తీసుకొచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు వన్యప్రాణుల రక్షణపై సానుకూలంగా మారారు. ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. వన్యప్రాణుల గురించి తెలుసుకోవడం, అడవులకు దగ్గర్లో గ్రామాలుండటం, పులులు ఇతర జంతువుల విలువను తెలుసుకోవడం, వన్యప్రాణుల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం తదితర అంశాలపై 80శాతం మంది విద్యార్థులు సానుకూలంగా స్పందించారు. వారి వ్యవహారశైలి, ప్రవర్తనలో మార్పులు చూపించారు. 'అన్నామలై టైగర్ రిజర్వ్'లో పులుల శాతం పెరగడం ఇష్టపడతారా అని అడిగినప్పుడు 30శాతం మంది అయిష్టంగా ఉన్నా.. ఇతర వన్యప్రాణులు, వాటి రక్షణపై సానుకూలంగా స్పందించారు. మొత్తం మీద పాఠశాలలో నేర్పించిన ఈ తరహా పాఠాలు విద్యార్థుల్లో గొప్పమార్పులు తెచ్చాయని పరిశోధక బృందం తెలిపింది.

ఆ తరహా పాఠాలు అవసరం

కొన్నినెలల పాటు చేసిన ప్రయోగం ద్వారా విద్యార్థుల్లో పక్కటి అవగాహన వచ్చిందని, పర్యావరణం, వన్యప్రాణుల ప్రాధాన్యతను వారు నేర్చుకోగలిగారని పరిశోధకులు తెలిపారు. అడవులకు దగ్గరగా ఉండే కుటుంబాలు, విద్యార్థుల్లో వాటిపై పూర్తిస్థాయి అవగాహన లేకపోతే పలు దుష్ఫరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని, వాటితో ఎలా వ్యవహరించాలో తెలియనప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, వన్యప్రాణుల రక్షణకు కదిలేలా ప్రణాళికలు చేస్తున్నప్పుడు... అడవులకు దగ్గరగా ఉండే గ్రామాల్లోనే వాటిమీద ఎక్కువ అవగాహన అవసరమని తెలిపారు. ఇందుకోసం పాఠశాల నుంచి విద్యార్థుల్ని అవగాహనపరిచేలా ప్రత్యేక కార్యక్రమాలు, పాఠ్యాంశాలు తీసుకొస్తే మంచి ఫలితాలుంటాయని నిరూపించామన్నారు.

ఎడప్పాడి పళనిసామికి గుణపాఠం చెబుతాం: ఓపీఎస్

సైదాపేట, న్యూస్‌టుడే: ఎడప్పాడి పళనిసామి ఉన్నంత వరకు అన్నాడీఎంకేలో చేరే అవకాశం లేదని, 2026 ఎన్నికల్లో ఈపీఎస్‌కు తగిన గుణపాఠం చెబుతామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పరిరక్షణ కళగం సమన్వయకర్త ఒ.పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. అన్నాడీఎంకే హక్కుల పరిరక్షణ కళగం జిల్లా కార్యదర్శుల సమావేశం మంగళవారం చెన్నై వేప్పేరిలో జరిగింది. జిల్లా కార్యదర్శులతో ఓపీఎస్ విడివిడిగా ఆలోచనలు జరిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి తదితర పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఓపీఎస్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈపీఎస్ నేతృత్వంలో అన్నాడీఎంకే 11 ఎన్నికల్లో పరాజయం పాలైందన్నారు. అన్నాడీఎంకేను పళనిసామి పతనం వైపు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఎడప్పాడి పళనిసామి పేరు చెప్పేందుకే సిగ్గుగా ఉందని తెలిపారు. ఎడప్పాడి పళనిసామి లేని అన్నాడీఎంకేను ఏకం చేద్దాం అనే వైద్యలింగం అభిప్రాయాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు.

విలేకర్లతో మాట్లాడుతున్న ఒ.పన్నీర్‌సెల్వం

అధ్యాపకులు, ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: అధ్యాపకులు, ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఉన్నతవిద్యాశాఖ మంత్రి కోవి చెళియన్ విడుదల చేసిన ప్రకటనలో.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, విద్య, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులు, మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా 2025-26 సంవత్సరానికి పోస్టుల బదిలీ కోసం జనరల్ కౌన్సెలింగ్ జరపనున్నారన్నారు. ప్రభుత్వ కళాశాల్లో పని చేసే అధ్యాపకులు, లైబ్రేరియన్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు, సాంకేతిక సిబ్బంది, మంత్రిత్వ శాఖ ఉద్యోగులు బుధవారం నుంచి జనవరి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కళాశాల విద్య డైరెక్టరేట్ పరిధిలోని ఉద్యోగులు www.nonteaching.dcetransfer.in అనే వెబ్‌సైట్‌లో, డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోనివారు www.tndotetransfer.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

క్రిస్మస్ సందర్భంగా విద్యుద్దీపకాంతుల్లో చెన్నై సెయింట్ థెరిసా చర్చి

శాంథోం చర్చి..

ఆహార ప్రదర్శన 28 వరకు పొడిగింపు

సైదాపేట, న్యూస్‌టుడే: తమిళనాడు మహిళాభివృద్ధి సంస్థ తరఫున చెన్నైలో జరుగుతున్న ఆహార ప్రదర్శన 28 వరకు పొడిగించారు. ఇందులో 235కి పైగా రకాల ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. 24 వరకు జరుగుతుందని ప్రకటించగా భారీ స్పందన కారణంగా 28 వరకు పొడగించినట్లు మహిళాభివృద్ధి సంస్థ తెలిపింది.

స్విట్జర్లాండ్‌లోని గ్రిండెల్వాల్డ్ గ్రామంలో ఇళ్లను పోలిన విధంగా క్రిస్మస్ సందర్భంగా కొడైకెనాల్‌లోని ఓ ప్రైవేట్ రిసార్టులో జింజర్ బిస్కెట్ హౌస్ రూపొందించారు. ఇందుకు 4,500 అల్లం బిస్కెట్లు, ఇతర పదార్థాలను ఉపయోగించారు. తయారీకి ఐదురోజులు పట్టిందని, కొత్త సంవత్సరం వరకు ప్రదర్శనకు ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు.

-ఆర్కేనగర్, న్యూస్‌టుడే

విక్టోరియా పబ్లిక్ హాల్ ప్రారంభం

చెన్నై, న్యూస్‌టుడే: పునరుద్ధరించిన విక్టోరియా పబ్లిక్ హాలును ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. చెన్నై సాంస్కృతిక చిహ్నంగా ఉన్న విక్టోరియా పబ్లిక్ హాలును దాని ప్రాచీనత దెబ్బతినకుండా రూ.32.62 కోట్లతో పునరుద్ధరణ పనులను చెన్నై మహానగర పాలకసంస్థ చేపట్టింది. పనులు ముగిసిన నేపథ్యంలో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ప్రారంభించారు. విక్టోరియా పబ్లిక్ హాలుకు ప్రత్యేక లోగో, వెబ్ పేజీ ఆవిష్కరించారు. జీసీసీ ప్రధాన కార్యాలయమైన రిప్పన్ బిల్డింగ్ ప్రాంగణంలో రూ.74.70 కోట్లతో చేపట్టనున్న కార్పొరేషన్ కౌన్సిల్ హాలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రులు కె.ఎన్.నెహ్రూ, పి.కె.శేఖర్‌బాబు, మేయర్ ప్రియ, ఎంపీలు కళానిధి వీరాసామి, గిరిరాజన్ తదితరులు పాల్గొన్నారు.

వెలుగులీనుతున్న విక్టోరియా పబ్లిక్ హాల్

హేతువాద యోధుడు పెరియార్

చెన్నై, న్యూస్‌టుడే: సమానత్వాన్ని పరిరక్షించడమే పెరియార్‌కు చెల్లించే కృతజ్ఞత అని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. ద్రావిడ ఉద్యమ పితామహుడు, హేతువాది తండై పెరియార్ వర్ధంతి సందర్భంగా అన్నాసాలైలోని ఆయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి బుధవారం ముఖ్యమంత్రి స్టాలిన్ పుష్పాంజలి ఘటించారు. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి తన 'ఎక్స్' పేజీలో... తమిళులు తలవంచకుండా, ఆధిక్యతకు బానిసకాకుండా, హేతువాద ఆలోచనలతో సాటి మనిషిని ప్రేమించే సమానత్వాన్ని పరిరక్షించడమే పెరియార్‌కు చెల్లించే కృతజ్ఞతగా పేర్కొన్నారు. పెరియార్ అనే మహాసూర్యుడిని దొంగిలించలేక, తిని జీర్ణించుకోలేక ఇబ్బందిపడే భాగస్తుల కూటమి మోసపూరిత ఆలోచనల్ని పతనం చేసేందుకు ఐక్యతా భావంతో ఏకతాటిపైన తమిళనాడు నిలిస్తే అదే తమ విజయమని వెల్లడించారు.

పెరియార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్

పెరియార్ చిత్రపటం వద్ద విజయ్

చెన్నై: తండై పెరియార్ చూపిన సమానత్వ మార్గంలో పయనించి సామాజిక న్యాయాన్ని పొందడానికి ప్రతిజ్ఞ చేద్దామంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్ పిలుపునిచ్చారు. తండై పెరియార్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఆయన తన 'ఎక్స్' పేజీలో.. సమాజంలో పాతుకుపోయిన మూఢ నమ్మకాలను, అసమానతలను రూపుమాపేందుకు పోరాడిన హేతువాద యోధుడు పెరియార్ అని తెలిపారు.

ఏసీ లగ్జరీ బస్సులు ప్రారంభం

చెన్నై, న్యూస్‌టుడే: స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన 20 అత్యాధునిక ఏసీ లగ్జరీ బస్సులను ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. రూ.34.30 కోట్లతో ఆ బస్సులు కొనుగోలు చేశారు. ఈ తరహా బస్సులను రాష్ట్ర రవాణా శాఖ ద్వారా తొలిసారి ప్రవేశపెట్టడం గమనార్హం. ప్రభుత్వ రవాణా సంస్థ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని 1,05,778 మంది ఉద్యోగులకు రూ.3.33 కోట్ల విలువైన గోడ గడియారాలను అందించడానికి సూచనప్రాయంగా 10 మందికి వాటిని ముఖ్యమంత్రి అందించారు. మంత్రులు సామినాథన్, శివశంకర్, పి.కె.శేఖర్‌బాబు, మేయర్ ప్రియ తదితరులు పాల్గొన్నారు.

బస్సులో వసతులను ముఖ్యమంత్రికి వివరిస్తున్న మంత్రి శివశంకర్

కార్యకర్తలు నా వైపే ఉన్నారు: రామదాస్

సైదాపేట, న్యూస్‌టుడే: పార్టీ కార్యకర్తలు తనవైపే ఉన్నారని పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్ తెలిపారు. పెరియార్ వర్ధంతిని పురస్కరించుకుని విలుపురం జిల్లా దిండివనం తైలాపురం తోటలోని పెరియార్ విగ్రహానికి రామదాస్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పీఎంకేలో 99 శాతం మంది తనవైపే ఉన్నారని స్పష్టం చేశారు. అన్బుమణి పీఎంకేలోనే లేరని పేర్కొన్నారు. ఆయన్ను ఇదివరకే పార్టీ నుంచి తొలగించానని గుర్తు చేశారు. 29న జరిగే సర్వసభ్య సమావేశం చెల్లదని చెప్పేందుకు అన్బుమణికి అర్హత లేదన్నారు.

సర్వసభ్య సమావేశం లోగో విడుదల..

సైదాపేట: సేలంలో 29న జరిగే పీఎంకే సర్వసభ్య సమావేశ లోగోను మంగళవారం విళుపురంలో విడుదల చేశారు. పీఎంకే గౌరవాధ్యక్షుడు జీకే మణి, ఎమ్మెల్యే అరుళ్ తదితర పలువురు పాల్గొన్నారు. జీకే మణి మాట్లాడుతూ.. సమావేశానికి 4 వేల మంది సభ్యులకు ఆహ్వానం పంపామన్నారు. దేశమే కొనియాడే పోరాట యోధుడు రామదాస్‌ను అన్బుమణి హేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి గురించి ఏ పార్టీతోనూ ఇంతవరకు చర్చలు జరపలేదని తెలిపారు.

విడుదల చేస్తున్న జీకే మణి, ఎమ్మెల్యే అరుళ్ తదితరులు

ఎంజీఆర్ వర్ధంతి సందర్భంగా బుధవారం చెన్నైలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి, నేతలు ◗ భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు తమిళిసై తదితరులు

రైతులకు రూ.289.63 కోట్ల పరిహారం

టీనగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు ఊరటనిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 నవంబరు, డిసెంబరు, 2025 జనవరి మాసాల్లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల కోసం రూ.289.63 కోట్ల ఉపశమన నిధిని విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్ సెల్వం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.66 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధులతో సుమారు 3.60 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందులో 2.80 లక్షల మంది రైతులకు రూ.254.38 కోట్లు, 80,383 మంది ఉద్యాన రైతులకు 35.25 కోట్లు పరిహారాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

రామేశ్వరంలో జాలర్ల సమ్మె

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: మత్స్యకారులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ రామేశ్వరంలో జాలర్లు సమ్మె నిర్వహించారు. రామేశ్వరం నుంచి చేపలవేటకు వెళ్లిన 12 మంది జాలర్లను సరిహద్దులు దాటి చేపలు పట్టారని శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసింది. వారిని విడిచిపెట్టాలని మంగళవారం బాధిత కుటుంబీకులతోపాటు 300 మందికిపైగా తంగచ్చిమఠంలో రాస్తారోకో చేశారు. చేపల వేటకు వెళ్లకుండా సమ్మె కొనసాగించారు. ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడంతో సమ్మె విరమించుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే కూటమి ఆందోళన

చెన్నై, న్యూస్‌టుడే: గాంధీ పేరును తొలగించి వంద రోజుల ఉపాధి హామీ పథకాన్ని నిర్మూలించే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని. . అందుకు అన్నాడీఎంకే వంత పాడుతోందని విమర్శిస్తూ డీఎంకే నేతృత్వంలోని లౌకికవాద ప్రగతిశీల కూటమి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఆందోళనలు జరిగాయి. చెన్నైలోని మేడవాక్కంలో జరిగిన ఆందోళనలో ద్రావిడర్ కళగం అధ్యక్షుడు కె.వీరమణి, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్, డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్.ఎస్.భారతి, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు, ఎంపీ తమిళచ్చి తంగపాండియన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, అన్నాడీఎంకేకు నిరసనగా నినాదాలు చేశారు.

ప్రసంగిస్తున్న తిరుమావళవన్

సబర్బన్ సర్వీసులు పెంచాలి

రైల్వే ప్రయాణికుల డిమాండు

వడపళని, న్యూస్‌టుడే: తిరువళ్లూరు, అరక్కోణం, తిరుత్తణి నుంచి చెన్నై సెంట్రల్, మూర్ మార్కెట్ వరకు సబర్బన్ రైళ్ల సంఖ్యను పెంచాలని పలువురు ప్రయాణికులు డిమాండు చేస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి నిత్యం ఉద్యోగులు, చిరువ్యాపారులు సహా లక్ష మంది ప్రయాణిస్తుంటారు. సబర్బన్ రైళ్లు సకాలంలో రాకపోవడంతో అనుకున్న సమయానికి గమ్యానికి చేరుకోలేకపోతున్నారు. ● దక్షిణ రైల్వే సేకరించిన డాటా మేరకు తిరువళ్లూరు, అరక్కోణం అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లుగా తేలింది. తిరువళ్లూరు స్టేషనులో రైలు కోసం 25 నిమిషాలు వేచి ఉండాల్సి వస్తోందని, ఫలితంగా అరక్కోణంలో రద్దీ పెరుగుతోందని ప్రయాణికుల సంఘం తెలిపింది. గతంలో ఈ మార్గంలో నడుస్తున్న 54 సర్వీసులను తిరిగి ప్రారంభించక పోవడంతో సమస్య తలెత్తిందని 'రైల్ ప్యాసింజర్స్ అసోసియేషన్' అధ్యక్షుడు రాయ్ రొసారియో అన్నారు.

అరక్కోణం స్టేషనులో వేచి ఉన్న ప్రయాణికులు

కొత్తవి అవసరం లేదు..

కొత్త రైళ్లను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని ఆవడిలో ఆగే రైళ్లను తిరువళ్లూరు, అరక్కోణం వరకు పొడిగించాలని డిమాండు చేస్తున్నారు. తద్వారా తిరువళ్లూరు, ఆవడి, తిరుత్తణిలో ప్రయాణికులు వేచి ఉండే సమయం తగ్గుతుందని రాయ్ చెప్పారు. డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ(డీఆర్‌యూసీసీ) మాజీ సభ్యుడు కె.భాస్కర్ మాట్లాడుతూ.. ఆవడి లోకోకార్ షెడ్‌లో నిర్వహణ కోసం నాలుగు రైళ్లు మాత్రమే వెళ్తున్నాయని, మిగిలిన 16 రైళ్లను పట్టాభిరాం సైడింగ్, తిరువళ్లూరు, అరక్కోణం వరకు పొడిగించవచ్చని సూచించారు.

15 నిమిషాల వ్యవధిలో..

తిరువళ్లూరు నుంచి చెన్నై సెంట్రల్‌కు 15 నిమిషాలకు, అరక్కోణం, తిరుత్తణి నుంచి 30 నిమిషాలకో సర్వీసు ఉండాలని ఆయన పేర్కొన్నారు. రైళ్ల రాకపోకల సమయ పట్టికను నవీకరించడం లేదని, స్టేషనులో రైళ్ల సమయాల వివరాలు కూడా లేవని భాస్కర్ అన్నారు.

విజ్ఞప్తులు పరిశీలిస్తున్నాం..

ఆలస్యంగా నడిచే రైళ్లతో పాటు రద్దు చేసినవాటిని ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. పలువురు ప్రయాణికుల నుంచి అందిన విజ్ఞప్తులు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

వాలీబాల్ విజేత పెరియపాళ్యం జట్టు

కప్పు అందిస్తున్న ఎమ్మెల్యే గోవిందరాజన్

పెరియపాళ్యం, న్యూస్‌టుడే: పెరియపాళ్యం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు మంగళ, బుధవారాల్లో నిర్వహించారు. 30 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో పెరియపాళ్యం, తండమానగర్ జట్లు తలపడగా పెరియపాళ్యం జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు ఎమ్మెల్యే గోవిందరాజన్ బహుమతులు అందజేశారు.

పట్టాలు దాటేందుకు పైవంతెనలు ఉపయోగించుకోండి

వడపళని, న్యూస్‌టుడే: దక్షిణ రైల్వే ఆర్పీఎఫ్ ఐజీ అరుళ్ జ్యోతి ఆదేశాల మేరకు బుధవారం విల్లివాక్కం స్టేషన్‌లో ప్రయాణికుల భద్రత, అతిక్రమణ నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టేషనులు, రైలు ప్రయాణికుల్లో భయాన్ని నెలకొల్పి, రైల్వే ట్రాక్ దాటడంతో జరిగే ప్రమాదాలు తెలియజేసేందుకు అవగాహన కల్పించారు. పై నడక దారి వంతెన, సబ్‌వేలను ఉపయోగించుకోవాలని సూచించారు. స్టేషన్లలో ఉన్న లిఫ్టులు, ఎస్కలేటర్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విల్లివాక్కం ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

మామల్లపురంలో పర్యాటక శాఖ తరఫున నిర్వహిస్తున్న భారత నృత్యోత్సవంలో ప్రదర్శన ఇస్తున్న తిరుప్పూర్‌కు చెందిన తప్పెట కళాకారుల బృందం
-ఆర్కేనగర్, న్యూస్‌టుడే

కళ్లకురిచ్చి కొత్త కలెక్టరేట్ ప్రారంభం 26న

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి కొత్త కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్ 26న ప్రారంభించనున్నారు. కళ్లక్కురిచ్చి సమీపంలోని వీరచోళపురంలో 35.18 ఎకరాల విస్తీర్ణంలో రూ.139.41 కోట్లతో 8 అంతస్తుల్లో కలెక్టరేట్‌ను నిర్మించారు. అనంతరం మణలూర్‌పేట్టైలో కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం తిరువణ్ణామలై వెళ్లనున్నారు. డీఎంకే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సమస్యగా మారిన క్రోంపేట సబ్‌వే

- ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం
- ప్రారంభానికి అనుమతించని పోలీసులు

- న్యూస్‌టుడే, వడపళని

చెన్నైలోని క్రోంపేట రాధానగర్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన సబ్‌వే ప్రస్తుత వివాదంలో చిక్కుకుంది. క్రోంపేటలోని 'ఎల్‌సీ 27' రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ కారణంగా దశాబ్దాలుగా ట్రాఫిక్ రద్దీ పెరిగి, నిత్యం అటుగా వెళ్లేవారు సమస్యలు ఎదుర్కొన్నారు. 2009లో రాష్ట్ర హైవేస్, దక్షిణ రైల్వేలు సంయుక్తంగా రూ.14.75 కోట్ల వ్యయంతో అక్కడ సబ్‌వే నిర్మాణానికి పనులు ప్రారంభించాయి. స్థల సేకరణలో సమస్యలు, ఇతర కారణాలతో ప్రాజెక్టులో 16ఏళ్ల జాప్యం జరిగింది. ప్రస్తుతం సబ్‌వే నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

వన్‌వేగానే వినియోగం

సబ్‌వేను అందుబాటులోకి తీసుకొచ్చి ఎల్‌సీ-27 రైల్వే గేటును శాశ్వతంగా మూసివేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రైల్వే శాఖ చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి కూడా కోరింది. అనుమతి ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ తాంబరం పోలీసు కమిషనరేట్ నుంచి ట్రాఫిక్ సాధ్యాసాధ్యాల నివేదికను అడిగారు. రాధానగర్ నుండి జీఎస్టీ రోడ్డు వైపునకు నిర్వహించిన ట్రయల్ రన్‌తో ట్రాఫిక్ సురక్షితంగా ఉంటుందని తెలిసింది. జీఎస్టీ రోడ్డు నుంచి రాధానగర్‌కు సబ్‌వే ద్వారా వాహనాలను అనుమతించడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడుతుందని నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో ఎల్‌సీ-27 రైల్వే గేటును శాశ్వతంగా మూసివేయడానికి పోలీసుల నుంచి సానుకూల సమాధానం రాలేదు. జీఎస్టీ రోడ్డు నుంచి రాధానగర్ వరకు వన్‌వేగా మాత్రమే వాహనాలు వెళ్లడానికి వీలు కల్పించారు. సబ్‌వే నిర్మాణం జరిగినా వన్‌వే మార్గంగా మాత్రమే పనిచేయనుంది.

రాధానగర్ సబ్‌వే

స్థానికుల అసంతృప్తి

ఎట్టకేలకు సబ్‌వే నిర్మాణం పూర్తయినా అది కాదని నుంచి ఈ రకమైన సమాధానం రావడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజిక కార్యకర్త, న్యూకాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సంతానం మాట్లాడుతూ.. సబ్‌వే కోసం 20 ఏళ్లకు పైగా పోరాడామని, కానీ ఇప్పుడు నిరుపయోగంగా మారిందని అన్నారు. ఎవరికీ అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పర్యాటకుల రాకకు నిషేధం

అటవీశాఖ తరఫున ఏర్పాటు చేసిన బ్యానర్

విల్లివాక్కం, న్యూస్‌టుడే: నీలగిరి జిల్లా ఊటీ, కున్నూర్, కోత్తగిరిలో కొద్దిరోజులుగా దట్టమైన మంచు కురుస్తోంది. తేయాకు తోటలు, పచ్చిక బయళ్లు, కారగాయల పంటల్లో పైభాగం పూర్తిగా మంచుతో కప్పి కనిపిస్తున్నాయి. మంచును తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా మంచును తిలకించేదుకు రాకూడదని అటవీశాఖ హెచ్చరిక బ్యానర్ ఏర్పాటు చేసింది.

ప్రార్థనాలయాల వద్ద ప్రత్యేక భద్రత

విల్లివాక్కం, న్యూస్‌టుడే: మహానగరంలో క్రిస్మస్ కోసం 8 వేల మంది పోలీసులను భద్రతా విధులకు నియమించినట్లు చెన్నై నగర పోలీసు కమిషనర్ అరుణ్ తెలిపారు. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు రద్దీ ప్రాంతాలు, మైలాపూర్ శాంథోం చర్చి, బెసెంట్‌నగర్ వేలాంగన్ని చర్చి, అన్నాసాలై సెయింట్ జార్జి చర్చి, ప్యారిస్ ఆంథోనియార్ చర్చి, సైదాపేట చిన్నమలై చర్చి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత కొనసాగుతుందన్నారు. మెరీనా, శాంథోం, బెసెంట్‌నగర్, నీలాంగరై తదితర ప్రాంతాల్లో ప్రజలు సముద్రంలోకి దిగకుండా చర్యలు చేపట్టామన్నారు.

ముఖ్యమంత్రి స్టాలిన్‌తో క్లబ్ నిర్వాహకులు

సీఎంను కలిసిన అన్నానగర్ టవర్ క్లబ్ నూతన నిర్వాహకులు

చెన్నై, న్యూస్‌టుడే: అన్నానగర్ టవర్ క్లబ్ నూతన నిర్వాహకులు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. క్లబ్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే రంగనాథన్, ఉపాధ్యక్షుడిగా శివకుమార్, కార్యదర్శిగా మురళీబాబు, సంయుక్త కార్యదర్శిగా మనోజ్‌కుమార్, కోశాధికారిగా జయచంద్రన్, కార్యవర్గ సభ్యులుగా అవినాశ్, కుమార్, మధురాకవి, మోహన్, నిరంజన్, పార్థసారథి, రాజశేఖర్, రమేశ్, సతీశ్, వెంకటేశన్, యువరాజ్ ఎన్నికయ్యారు. రంగనాథన్ నేతృత్వంలో నూతన నిర్వాహకులు స్టాలిన్‌ను డీఎంకే ప్రధానకార్యాలయంలో కలిశారు. వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రయాణికులతో కిళాంబాక్కం బస్టాండ్ కిటకిట

విల్లివాక్కం, న్యూస్‌టుడే: పాఠశాలలకు అర్ధ వార్షిక సెలవులు, క్రిస్మస్, నూతన ఏడాది సెలవులు ఇవ్వడంతో చెన్నై తదితర ప్రధాన నగరాల నుంచి సొంత ఊర్లకు వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మంగళవారం రాత్రి రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌లు రద్దీగా మారాయి. ఎగ్మూరు, తాంబరం రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిశాయి. రైళ్లలో స్థలంచాలక మెట్లపై వేలాడుతూ కనిపించారు. చెన్నై కిళాంబాక్కం బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీని అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. ఎస్‌టీసీ సంస్థ తిరుచ్చి, మదురై, నెల్లైలాంటి నగరాలకు ప్రత్యేక సర్వీసులు నడిపింది. ప్రైవేట్ బస్సుల చార్జీలు భారీగా పెరిగాయి. చెన్నై నుంచి మదురైకి రూ.1,900 నుంచి రూ.4 వేలు వరకు వసూలు చేస్తున్నారు.

బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

పుదువైలో నకిలీ మందుల తయారీ వ్యవహారం

మాజీ ఐఎఫ్ఎస్ అధికారి అరెస్టు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో నకిలీ మందుల తయారీ వ్యవహారంలో మాజీ ఐఎఫ్ఎస్ అధికారి అరెస్టయ్యారు. పరిశ్రమ యజమాని రాజా వద్ద జరిపిన దర్యాప్తులో భాగంగా జీఎస్టీ చెల్లింపునకు పుదుచ్చేరి అటవీశాఖలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి సత్యమూర్తి సాయపడ్డారని వెల్లడించాడు. ఆయనకు రూ.12 కోట్లు ఇచ్చినట్లు, ఇతర అధికారుల ద్వారా సాయం చేశారని రాజా తెలిపాడు. అజ్ఞాతంలో ఉన్న సత్యమూర్తిని హోసూరులో సీబీసీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం రాత్రి అరెస్టు చేసింది. పుదుచ్చేరి విజిలెన్స్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరుపుతున్నారు. తనకు సన్నిహితంగా ఉన్న జీఎస్టీ అధికారుల పేరును సత్యమూర్తి వెల్లడించారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ కార్యాలయంలో పనిచేసే సూపరింటెండెంట్ వద్ద విచారణ ప్రారంభించారు. ఆమెను అరెస్టు చేయడానికి కేంద్రప్రభుత్వం వద్ద ముందస్తు అనుమతి పొందే ప్రయత్నంలో సీబీసీఐడీ పోలీసులు నిమగ్నమయ్యారు.

అరెస్టైన సత్యమూర్తి

'ఉపాధి హామీ'లో గాంధీ పేరు తొలగించినందుకు ఆందోళన

కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నాయకులు

ఊత్తుకోట, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని మహాత్మాగాంధీ పేరును తొలగించడానికి నిరసనగా డీఎంకే కూటమి పార్టీ కార్యకర్తలు బుధవారం ఆందోళనకు దిగారు. ఊత్తుకోట సమీపం సీతంజేరిలో జరిగిన ఆందోళనకు పూండి ఉత్తర యూనియన్ డీఎంకే కార్యదర్శి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. జిల్లా ఉప కార్యదర్శి ఉమామహేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మరో ఉప కార్యదర్శి రవి, పూండి ఉత్తర యూనియన్ కార్యదర్శి పొన్నుస్వామి, పెద్ద సంఖ్యలో డీఎంకే, వీసీకే, ఉభయ కమ్యూనిస్టు, ఎండీఎంకే పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుత్తణి: ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ తిరుత్తణి తూర్పు యూనియన్ డీఎంకే ఆధ్వర్యంలో నిరసన జరిగింది. కార్యదర్శి ఆర్తిరవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఎంకే నాయకుడు తిరుత్తణి ఎం.భూపతి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ తరఫున అన్బు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ సామిరాజ్, వీసీకే తదితర కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

అరక్కోణం: రాణిపేట జిల్లా నెమిలి బస్టాండ్ వద్ద డీఎంకే నాయకులు ఆందోళన నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడాన్ని ఖండించారు. నాయకులు వడివేలు తదితరులు పాల్గొన్నారు.

యువకుడి హత్య వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడి హత్య వ్యవహారంలో జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ విచారణ జరిపారు. తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కులం గాంధీనగర్‌కు చెందిన కరుప్పసామి కుమారుడు సుడలైముత్తు(27), మరో వర్గంతో మద్యం దుకాణంలో ఏర్పడిన గొడవల్లో డిసెంబరు 19న హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసునమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ ఎస్సీ కమిషన్ చెన్నై ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ ఎస్.రవివర్మన్ మంగళవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. నెలవారీ పింఛన్, ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి భద్రతవంటివి అందిస్తామని హామీ ఇచ్చారు. మూడునెలలకు సరిపడా నిత్యావసరాలను అందించాలని అధికారులకు సూచించారు.

బాధిత కుటుంబీకులతో మాట్లాడుతున్న రవివర్మన్

అన్నామలైపై పరువునష్టం దావాలో క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా

చెన్నై, న్యూస్‌టుడే: భాజపా నేత అన్నామలైపై డీఎంకే ఎంపీ టి.ఆర్.బాలు దాఖలు చేసిన పరువునష్టం దావాలో జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా పడింది. ఎంపీ టి.ఆర్.బాలు, ఆయన కుమారుడైన మంత్రి టి.ఆర్.బి.రాజా, కుటుంబ సభ్యులు 21 సంస్థలను నడుపుతున్నారని, రూ.10వేల కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టారంటూ 2023 ఏప్రిల్ 14న భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై ఆరోపించారు. దీనిపై సైదాపేట 17వ మేజిస్ట్రేట్ కోర్టులో అన్నామలైపై టి.ఆర్.బాలు పరువునష్టం దావా వేయగా ప్రస్తుతం అన్నామలై తరఫున క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతోంది. జడ్జి సెంథిల్‌కుమార్ సమక్షంలో పిటిషన్ బుధవారం మళ్లీ విచారణకు రాగా కోర్టుకు టి.ఆర్.బాలు, అన్నామలై హాజరుకాలేదు. ఇరుతరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు క్రాస్ ఎగ్జామినేషన్‌ను జనవరి 20కి జడ్జి వాయిదా వేశారు.

మీంజూరులో ఆక్రమణల తొలగింపు

పొన్నేరి, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా మీంజూరు నుంచి చెన్నై వండలూరు వరకు సుమారు 60 కిలోమీటర్ల దూరానికి రోడ్డును విస్తరించనున్నారు. దీని కోసం ఆక్రమణలు తొలగించాలని జిల్లా కలెక్టర్ ప్రతాప్ రహదార్ల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో మీంజూరులో సీఐ వేలుమణి నేతృత్వంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య సదరు శాఖాధికారులు బుధవారం 50కి పైగా దుకాణాలు తొలగించారు. గృహాలను స్వతహాగా తొలగించుకునేందుకు నెల రోజులు అవకాశం ఇచ్చారు.

క్రీడా మహోత్సవం ముగింపు నేడు

గిండి, న్యూస్‌టుడే: కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయంలో జరుగుతున్న 'క్రీడా మహోత్సవం-2025' గురువారం ముగియనుంది. కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. ప్రధాని మోదీ వీసీ ద్వారా సందేశం అందించనున్నారు.

విగ్రహాలను మార్చడం సరికాదు

టీనగర్, న్యూస్‌టుడే: పార్లమెంటు ఆవరణలో మహాత్మాగాంధీ, డా.అంబేడ్కర్ వంటి మహనీయుల విగ్రహాలను ప్రధాన ప్రవేశద్వారం నుంచి తొలగించి వెనుక వైపునకు తరలించడంపై డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ జన్మదిన వేడుకల సందర్భంగా మంగళవారం రాత్రి సేలం జిల్లా ఓమలూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుల విగ్రహాలను మార్చడం వారిని అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.

పెరియార్‌కు ఘన నివాళి

పెరియార్ విగ్రహానికి అంజలి ఘటిస్తున్న మంత్రి రాజేంద్రన్

టీనగర్, న్యూస్‌టుడే: ద్రవిడ కళగం వ్యవస్థాపకుడు తంధై పెరియార్ ఇ.వి.రామస్వామి వర్ధంతిని సేలం జిల్లాలో డీఎంకే వర్గీయులు బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. సేలం జిల్లా కలెక్టరేట్ సమీపంలోని పెరియార్ విగ్రహానికి డీఎంకే నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవ ఉద్యమం కోసం పెరియార్ చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. రాష్ట్ర మంత్రి రాజేంద్రన్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో డీఎంకే, ద్రవిడ కళగం తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు.

పాలిటెక్నిక్‌లో పునఃప్రవేశానికి 31 వరకు గడువు

వడపళని, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతూ మధ్యలో మానేసిన విద్యార్థులకు మళ్లీ చేరేందుకు 'డైరక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్' (డీఓటీఈ) అవకాశాన్ని కల్పించింది. విద్యార్థులు గత ఏడాది హాజరు తక్కువగా ఉండి, మానేసిన వారు తిరిగి చేరవచ్చు. ఒకసారి కోర్సులో ప్రవేశించిన తర్వాత ఆరేళ్లకు మించి ఉండకూడదు. ఈ సదుపాయం రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలలకు వర్తిస్తుంది. అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఈనెల 31వ తేదీలోగా విద్యార్థులకు తిరిగి చేరే అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గడువు తేదీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించే అవకాశం లేవన్నారు. విద్యార్థులు మళ్లీ ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు.

EENADU Classifieds
JOBS
Red Sandal in 100 Acres at Rapur Highway Facing Tirupati Dt. Each plot 720 Sft. for Marketing Team Leader. 9346768145.

క్షతగాత్రుడి కుటుంబానికి ప్రభుత్వ సాయం వెల్లడి

చెన్నై, న్యూస్‌టుడే: ఏనుగు దాడిలో క్షతగాత్రుడి కుటుంబానికి ప్రభుత్వ సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈరోడు జిల్లా ఎరగనహళ్లి గ్రామానికి చెందిన ఆళ్మాదన్(60) తన ఇంటి సమీపాన ఈనెల 13న అడవి ఏనుగు దాడికి గురై కర్ణాటకలోని మైసూర్ ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్షను సీఎం పబ్లిక్ రిలీఫ్ ఫండ్ నుంచి అందించాలని ఆదేశించారు.

కాజా, నవాస్ కనిలకు సానుభూతి..

చెన్నై: రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ హార్బరు కాజా, రామనాథపురం ఎంపీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్, ఇండియన్ ముస్లిం లీగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవాస్ కనిలకు సోదర వియోగం కలిగింది. వారి సోదరుడు సిరాజుదీన్ మరణించడంపై ముఖ్యమంత్రి స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. సోదరుడిని కోల్పోయి బాధపడుతున్న హార్బరు కాజా, నవాస్ కని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

కేక్ అందిస్తున్న ముఖ్యమంత్రి ● క్రిస్మస్‌తాత వేషధారణలో స్టాలిన్‌కు స్వాగతం పలుకుతున్న చిన్నారులు

మైనారిటీలకు అండగా ఉంటాం

ముఖ్యమంత్రి స్టాలిన్

చెన్నై, న్యూస్‌టుడే: మైనారిటీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. డీఎంకే మైనారిటీ సంక్షేమ హక్కు విభాగం తరఫున పెరంబూర్‌లోని డాన్‌బాస్కో పాఠశాల ప్రాంగణంలో మంగళవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రికి శాంతాక్లాజ్ వేషధారణలోని పలువురు చిన్నారులు ఘనస్వాగతం పలికారు. క్రిస్మస్ కేక్‌ను ముఖ్యమంత్రి కోసి హిందూ మతపెద్దలు సహా పలువురికి అందించారు. పలువురికి సంక్షేమ సహాయాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర సమీకృత అభివృద్ధి, నిర్మాణ నిబంధనలు 2019 మేరకు మత సంబంధిత నిర్మాణాలకు జిల్లా కలెక్టరు ఎన్‌ఓసీని డిమాండ్ చేయకుండా ప్రాజెక్టు అనుమతిని అందించనున్నట్లు ప్రకటించారు. 2019-2024 మధ్య కాలంలో ప్రాజెక్టు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న మత సంబంధిత నిర్మాణాలకు ఇది వర్తిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో లౌకికవాద శక్తులు ఏకమై ప్రజలకు అండగా ఉన్నప్పుడు నిరంకుశత్వ శక్తులు ఏమీ చేయలేవన్నారు. మైనారిటీలకు అండగా డీఎంకే, లౌకికవాద ప్రగతిశీల కూటమి ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు కె.ఎస్.నెహ్రూ, పి.కె.శేఖర్‌బాబు, మేయర్ ప్రియ, ఎంపీలు కళానిధి వీరాసామి, గిరిరాజన్, ఎమ్మెల్యేలు ఇనిగో ఇరుదయరాజ్, తాయగం కవి, జోసెఫ్ సామువేల్, వెట్రియళగన్, మైనారిటీల కమిషన్ ఛైర్మన్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు సన్మానం

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై మైలాపూర్ స్పోర్ట్స్ ట్రస్ట్(ఎంఎస్‌టీ) ఇటీవల దుబాయ్‌లో జరిగిన 'యూత్ అసోసియేషన్ పారా గేమ్స్ 2025'లో పతకాలు సాధించిన ఇద్దరు క్రీడాకారులను సన్మానించింది. బేబీ సహనా రవి, నితిష్ వై పారా టేబుల్ టెన్నిస్‌లో అత్యుత్తమంగా రాణించారని ట్రస్ట్ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఆర్‌ఏపురంలోని పూర్వ విద్యార్థుల క్లబ్‌లో సన్మాన కార్యక్రమం జరిగింది. ఖేల్‌రత్న పురస్కార గ్రహీత శరత్ కమల్ ముఖ్య అతిథిగా విచ్చేసి యువ ఛాంపియన్లను సత్కరించారు. ప్రపంచస్థాయిలో పారా అథ్లెట్లను తీర్చి దిద్దడంలో కీలకపాత్ర పోషించినందుకు ఎంఎస్‌టీ కోచ్‌లు శ్రీనివాసరావు(ద్రోణాచార్య పురస్కార గ్రహీత), మురళీధరరావు(అంతర్జాతీయ కోచ్), మీనాక్షి(రాష్ట్ర కోచ్) సత్కారాలందుకున్నారు.

విజేతలను సన్మానిస్తున్న నిర్వాహకులు

గృహాల కొనుగోలుకు 'ఆన్‌లైన్' సౌకర్యం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: టీఎన్‌హెచ్‌బీ(తమిళనాడు హౌసింగ్ బోర్డు) పథకాల్లో గృహాలు, ఇంటి స్థలాల కొనుగోలుకు 'ఆన్‌లైన్' సౌకర్యం కల్పించారు. గృహ పథకాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, స్థలాల వివరాలు టీఎన్‌హెచ్‌బీ వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఆ మేరకు సంబంధిత డివిజినల్ కార్యాలయాలను సంప్రదించగా సహకరించడం లేదన్న ఫిర్యాదులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త వెబ్‌సైట్ https://propertysales.tnhb.tn.gov.in/ రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌లో ప్రజలు పేర్లు నమోదు చేసుకోవాలి. టీఎన్‌హెచ్‌బీ విక్రయ విభాగ అధికారులు సంప్రదించి అవసరమైన వివరాలు తెలియజేస్తారు.

తెలుగు వికాస సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నేడు

గుమ్మిడిపూండి, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపం పాదిరివేడులోని తెలుగు వికాస సమితి జిల్లాలో తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తోంది. సమితి ఆధ్వర్యంలో బిళ్ళాకుప్పంలోని శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం ఉదయం 11 గంటలకు రంగోలి పోటీలు నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షురాలు మాచర్ల శాంతా భాస్కర్, కార్యదర్శి వెలుగుల కృష్ణమోహన్ సంయుక్తంగా బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనదలిచే వారు 8682878551, 9047370653 నంబర్లలో సంప్రదించాలన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు కాలమానిని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.

అరుణాచలేశ్వర ఆలయంలో హుండీల లెక్కింపు

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలోని హుండీలలో భక్తులు చెల్లించిన కానుకలను బుధవారం లెక్కించారు. ఆలయంలో ఉన్న హుండీలతోపాటు గిరి ప్రదక్షిణ బాటలో అష్టలింగం ప్రాంతంలో పెట్టిన హుండీల కానుకలను వందమందికిపైగా ఆలయ సిబ్బంది లెక్కించారు. రూ.6,04,48,154 నగదు, 235 గ్రాముల బంగారం, 2,270 గ్రాముల వెండి ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

కానుకలు లెక్కిస్తున్న సిబ్బంది

ఆదియోగి రథయాత్ర ప్రారంభం

అరక్కోణం, న్యూస్‌టుడే: ఆదియోగి రథయాత్రను మైలాడుదురై సమీపంలోని ధర్మపురం ఆధీనంలో శ్రీలశ్రీ మాసిలామణి దేశిక జ్ఞాన సంబంధం పరమాచార్య స్వామి దీపారాధన చేసి ప్రారంభించారు. ఈశా ఆధ్వర్యంలో మొదలైన ఈ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా సాగుతుంది. రథంలో ఏడు అడుగుల ఆదియోగి విగ్రహాన్ని కొలువుదీర్చారు. నాలుగు రథాలు రాష్ట్రంలోని నాలుగు దిక్కుల్లో యాత్ర కొనసాగిస్తాయి.

మైలాడుదురై వద్ద ప్రారంభిస్తున్న ధర్మపురం ఆధీనం తదితరులు

పంటలను పాడుచేస్తున్న అడవి పందులు

అరక్కోణం, న్యూస్‌టుడే: కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలోని గొడవాడి, నల్లట్టిపాళ్యం, కోడంగిపాళ్యం తదితర ప్రాంతాల్లో అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది. అవి రాత్రిపూట గుంపుగా పంటలను పాడుచేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల అభ్యర్థన మేరకు అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేయగా అవి తప్పించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తుపాకులతో కాల్చి చంపి అటవీ ప్రాంతంలో పాతిపెట్టారు.

ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి

సైదాపేట, న్యూస్‌టుడే: ప్రజలు అందించిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు చెన్నై పోలీసు కమిషనర్ అరుణ్ ఆదేశించారు. బుధవారం జరిగిన గ్రీవెన్స్ డేలో కమిషనర్ ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్నారు. ఉప కమిషనర్ గీతా తదితర పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న చెన్నై పోలీసు కమిషనర్ అరుణ్

26, 27 తేదీల్లో పాక్షికంగా మెము సర్వీసులు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై ఎగ్మూరు-విళుపురం సెక్షన్‌లోని ఓలకూర్ యార్డులో జరుగుతున్న సాంకేతిక పనుల కారణంగా 26, 27 తేదీల్లో ఈ కింది మెము సర్వీసులను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. * **66045** తాంబరం-విళుపురం మెము 09.45 రైలు తొళుప్పేడు వరకు నడుస్తుంది. * **66046** విళుపురం-చెన్నై బీచ్ మెము 13.40 రైలు తొళుప్పేడు నుంచి బయలుదేరుతుంది.

విజేతలకు బహుమతులు పంపిణీ

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లాలో ఆదిద్రావిడ సంక్షేమశాఖకు చెందిన హాస్టళ్లలో చదివే విద్యార్థుల మధ్య కలెక్టరేట్ ప్రాంగణంలోని క్రీడామైదానంలో వివిధ పోటీలు నిర్వహించారు. 111 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వారికి కలెక్టర్ ప్రతాప్ బుధవారం బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. సదరు శాఖ జిల్లా అధికారి సెంథిల్ తదితరులు పాల్గొన్నారు.

కొత్త ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా పూందమల్లి శాసనసభ నియోజకవర్గ పరిధి అగరమేల్ పంచాయతీలోని 4 బూత్‌లలో మొత్తం 3,839 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా విడుదల చేసిన ముసాయిదా జాబితాలో మృతి చెందిన పలువురి పేర్లు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో అధికారులు సర్ ప్రక్రియ సరిగా నిర్వహించలేదనడానికి ఇది నిదర్శనమని ఆరోపించారు. వారిపై జిల్లా కలెక్టర్ ప్రతాప్ చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు.

ఆర్కేపేటలో ఉచిత వైద్య శిబిరం

పళ్లిపట్టు, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా ఆర్కేపేట లయన్స్ క్లబ్ తరఫున ఉచిత వైద్య శిబిరం బుధవారం క్లబ్ అధ్యక్షుడు జ్యోతి నేతృత్వంలో వహించారు. ఆర్కేపేట పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. లయన్స్ క్లబ్ కార్యదర్శి బి.మేఘనాథన్, కోశాధికారి ఎం.నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.

సీట్ల కేటాయింపు అవాస్తవం: టీటీవీ

అరక్కోణం, న్యూస్‌టుడే: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తేని జిల్లా ఆండిపట్టు వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీయే కూటమిలో 6 సీట్లు కేటాయించారన్న వార్త నిజం కాదన్నారు. ఫిబ్రవరి 24 తర్వాత పొత్తును ప్రకటిస్తానని గతంలోనే తాను చెప్పానని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో ఏఎంఎంకే భాగస్వామ్యం ఉన్న కూటమి అఖండ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. 234 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి తగినంత మంది నిర్వాహకులు ఉన్నారని తెలిపారు.

జీవన్మృతుని అవయవాలు దానం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈరోడ్ జిల్లాకు చెందిన రంజిత్ ఈశ్వరమూర్తి(25) ఈనెల 17వ తేదీన ద్విచక్ర వాహనంలో పెరుందురై సమీపంలో వెళ్తుండగా ప్రమాదానికి గురై గాయాలపాలయ్యాడు. సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి ఉన్నతవైద్యం కోసం కోవై కేఎంసీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా మంగళవారం జీవన్మృతుడయ్యాడు. ఆయన అవయవాలు దానం చేయడానికి సోదరి కార్తిక, బావ ప్రవీణ్ ముందుకొచ్చారు. వైద్యులు కాలేయం, మూత్రపిండాలు, నేత్రాలను సేకరించి అవసరమైనవారు చికిత్స పొందుతున్న ఆసుపత్రులకు పంపారు.

సేలంలో పీఎంకే సమావేశం 29న

అరక్కోణం, న్యూస్‌టుడే: పీఎంకే సమావేశం నిర్వహించే అధికారం తమ నాయకుడు అన్బుమణికి మాత్రమే ఉందని న్యాయవాది బాలు బుధవారం అరియలూర్‌లో విలేకరులకు తెలిపారు. వచ్చే ఆగస్టు 26 వరకు ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారన్నారు. పార్టీలో గందరగోళం సృష్టించడానికే కొంతమంది ప్రకటనలు గుప్పిస్తున్నారని, చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లఘించినందుకు జీకే మణిని వివరణ కోరుతూ నోటీసులు పంపారన్నారు. సేలంలో 29న పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుందన్నారు.

(c) eenadu

ట్రెయిన్ తొలి సింగిల్ విడుదల

విజయ్ సేతుపతి

చెన్నై, న్యూస్‌టుడే: మిష్కిన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న చిత్రం 'ట్రెయిన్'. కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, నరేన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. చిత్రీకరణ పనులు పూర్తయిన నేపథ్యంలో తొలి సింగిల్ 'కన్నకుళిక్కారా'ను చిత్రబృందం విడుదల చేసింది. కమలహాసన్ రాసిన పాటను నటి శృతిహాసన్ పాడగా మిష్కిన్ సంగీతం అందించారు.

కెన్ కరుణాస్ సినిమా చిత్రీకరణ పూర్తి

కెన్ కరుణాస్

చెన్నై, న్యూస్‌టుడే: నటుడు కరుణాస్ తనయుడు కెన్ కరుణాస్ మెగాఫోన్ పట్టి కథానాయకుడిగా ఓ చిత్రంలో నటించారు. ఇందులో సూరజ్ వెంజరమూడు, శ్రీదేవి, అనిష్మ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. పార్వతి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మితమవుతోంది. చిత్రీకరణ పనులు పూర్తయినట్లు చిత్రబృందం ప్రకటించింది. 60 రోజుల్లో పూర్తి చేసినట్లు వెల్లడించింది.

50 లక్షల వీక్షణలు దాటిన 'సిగ్మా' టీజర్

చెన్నై, న్యూస్‌టుడే: నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సిగ్మా'. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజు సుందరం, అన్బుదాసన్, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తైన నేపథ్యంలో టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఈ టీజర్ తమిళం, తెలుగు భాషల్లో కలిపి 50 లక్షల వీక్షణలు దాటింది.

టీజర్‌లోని దృశ్యం

చెన్నై మహానగర పాలక సంస్థ తరఫున శుభ్రత కార్మికుల కోసం సైదాపేటలోని వెస్ట్ జోన్స్ రోడ్డు, గంగై అమ్మన్ ఆలయ వీధిలో నిర్మించిన ఆహార పంపిణీ కేంద్రాలను బుధవారం ప్రారంభిస్తున్న మంత్రి మా.సుబ్రమణియన్ -న్యూస్‌టుడే, చెన్నై

నీటిలో నిల్చుని చిన్నారులను ఆనందపరుస్తున్న క్రిస్మస్‌తాత వేషధారి

వీజీపీలో ప్రత్యేక ప్రదర్శన

విల్లివాక్కం, న్యూస్‌టుడే: క్రిస్మస్, నూతన ఏడాదిని పురస్కరించుకుని ఈసీఆర్‌లో ఉన్న వీజీపీ మెరైన్ కింగ్‌డమ్ మ్యూజియంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నీటిలో నిల్చుని క్రిస్మస్‌తాత వేషధారి సందర్శకులను పలకరించారు. వీజీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవిదాస్ మాట్లాడుతూ.. ప్రదర్శన జనవరి 4 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఉదయం 11, మధ్యాహ్నం 12, సాయంత్రం 3, 5, 6 గంటలకు ఐదు ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.

ఇంట్లోకి ప్రవేశించిన నల్ల చిరుతపులి

కోయబంత్తూరు, న్యూస్‌టుడే: కోయంబత్తూరు జిల్లా మరుదమలై ప్రాంతంలోని లేబర్ కాలనీలో నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంట్లోకి బుధవారం నల్ల చిరుతపులి పిల్లతో కలిసి ప్రవేశించింది. కొద్దిసేపటి తర్వాత ఆ పులి పిల్లను ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయింది. ఇంటి నుంచి అరుపులు విన్న స్థానికులు విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. అసిస్టెంట్ ఫారెస్టు కన్జర్వేటర్ విజయకుమార్, ఫారెస్టు ఆఫీసర్ తిరుమురుగన్ నేతృత్వంలో సిబ్బంది బోనుతో సంఘటనా స్థలానికి చేరుకుని నల్ల చిరుత పులి పిల్లను పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.

క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి

టీనగర్, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ జన్మదిన వేడుకల సందర్భంగా సేలంలో క్రీడా సంబరాలు బుధవారం జరిగాయి. సేలం కార్పొరేషన్ డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి రాజేంద్రన్ జెండా ఊపి జిల్లాస్థాయిలో 'రెడ్ టెన్నిస్ క్రికెట్' పోటీలను ప్రారంభించారు. పార్టీ సేలం జిల్లా నిర్వాహకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి కాసేపు క్రికెట్ ఆడారు

నల్లకన్నును కలవద్దు: వీరపాండియన్

చెన్నై, న్యూస్‌టుడే: సీపీఐ సీనియర్ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు నల్లకన్ను జన్మదినం సందర్భంగా ఆయన్ను నేరుగా కలవద్దని పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ విజ్ఞప్తి చేశారు. ఆయన తన ప్రకటనలో... నల్లకన్ను కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. కుటుంబ సభ్యులు మినహా ఇతరులు ఆయన్ను కలిసేందుకు, మాట్లాడేందుకు అనుమతించడం లేదన్నారు. ఈనెల 26న ఆయన 101వ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు, మిత్రులు, ప్రజలు ఆయన్ను నేరుగా కలవడాన్ని తప్పనిసరిగా మానుకోవాలని కోరారు.

నర్సుల వినూత్న నిరసన

టీనగర్, న్యూస్‌టుడే: ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ నర్సులు చేపట్టిన నిరసన దీక్ష బుధవారం నాటికి ఏడో రోజుకు చేరింది. తిరునెల్వేలి జిల్లా పాళయంగోట్టయ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి ఆవరణలో నర్సులు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ యూనిఫారానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తమ వృత్తికి గౌరవం లేదని, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

చెన్నైలో సమాధి వద్ద నివాళులర్పిస్తున్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మద్దతుదారులు ● శశికళ ● టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్

ఎంజీఆర్‌కు ఘన నివాళి

సైదాపేట, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం పలువురు రాజకీయ నేతలు నివాళులర్పించారు. చెన్నై మెరినాలోని ఎంజీఆర్ సమాధి వద్ద అన్నాడీఎంకే తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి, మాజీ మంత్రులు, ఇతర సీనియర్ నేతలు నివాళులర్పించారు. సామాజిక న్యాయబాటలో ప్రయాణం కొనసాగిద్దామని ఈపీఎస్ నేతృత్వంలో ప్రతిజ్ఞ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పరిక్షణ కళగం సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, ఆయన మద్దతుదారులతో కలిసి నివాళులర్పించారు. శశికళ, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తదితర పలువురు నేతలు తమ మద్దతుదారులో కలిసి నివాళులర్పించారు. **టీనగర్:** ఎంజీఆర్ వర్ధంతి బుధవారం సేలం జిల్లాలోని ఆత్తూర్‌లో జరిగింది. సేలం అన్నాడీఎంకే విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆత్తూరు ఎమ్మెల్యే జయశంకరన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు మౌన ప్రదర్శన నిర్వహించారు. ఎంజీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. **తిరుత్తణి:** తిరుత్తణిలోని చిత్తూరు బైపాస్ కూడలి వద్ద ఉన్న ఎంజీఆర్ విగ్రహానికి అన్నాడీఎంకే ఆర్గనైజింగ్ కార్యదర్శి, మాజీ ఎంపీ తిరుత్తణి హరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ సీనియర్ నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

తిరుత్తణిలో..

తూత్తుకుడి జిల్లా ఆరోగ్యపురం ప్రాంతంలో సెయింట్ జోసఫ్ లెప్రసీ హాస్పిటల్‌ను ఫ్రాన్సిస్కాన్ మిషనరీస్ ఆఫ్ మేరీ పేరుతో అరుట్ సోదరీమణులు నడుపుతున్నారు. 75 ఏళ్లుగా కొనసాగుతున్న ఆసుపత్రిలో ప్రస్తుతం 100మందికిపైగా కుష్ఠు వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. ఆ వ్యాధి నుంచి కోలుకున్న కొందరి పునరావాసం కోసం ఆస్పత్రి ప్రాంగణంలో కొవ్వొత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాటిని సేవా దృక్పథంతో తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఆ ఆదాయాన్ని రోగుల కోసమే నియోగిస్తున్నారు. వివిధ ఆకారాల్లో తయారు చేసిన మైనపు ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి. -ఆర్కేనగర్, న్యూస్‌టుడే

సంక్షేమ సేవలకు ప్రతిరూపం

సేలంలో అరుదైన శిల్పం లభ్యం

టీనగర్, న్యూస్‌టుడే: అరుదైన 'సతికల్'(మహాసతి శిల్పం) రాష్ట్రంలో వెలుగు చూసింది. దానిని సేలం జిల్లా వాళప్పాడి సమీపంలోని శివకుమార్ అనే రైతు పొలంలో చారిత్రక పరిశోధకులు ఈనెల 20న కనుగొన్నారు. శిలపై ప్రతిమరూపంలో ఉన్న వ్యక్తి పేరు కట్టయ్య గౌండర్ అని పరిశోధకుల ద్వారా తెలిసింది. స్థానికులు ఆయన్ను కులదైవంగా పూజిస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు చరిత్రను సేలం చారిత్రక పరిశోధన కేంద్రం సభ్యులు తాజాగా ప్రపంచానికి చాటిచెప్పారు. సుమారు 17 లేదా 18వ శతాబ్దంలో ఈ ప్రాంత ప్రజల క్షేమం కోసం పోరాడిన వీరుడు కట్టయ్య గౌండర్. ఆయన మరణాన్ని తట్టుకోలేక సహగమనం చేసిన ఆయన భార్య జ్ఞాపకార్థం ఈ శిలను ప్రతిష్ఠించినట్లు గుర్తించారు. * 17, 18వ శతాబ్దాల్లో సతి లేదా ఉడంకట్టయ్ ఏరుదల్ అనే ఆచారం భారతీయ సమాజంలో బలంగా ఉండేది. భర్త మరణిస్తే భార్య కూడా చితిలో దూకడం అత్యున్నత త్యాగంగా భావించేవారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ సతికల్ శిల్పాలు కేవలం మరణానికి చిహ్నాలు మాత్రమే కాదు. ఆ దంపతులు అక్కడి ప్రజల సంక్షేమం కోసం చేసిన సేవలకు ప్రతిఫలంగా స్థానికులు వారిని దైవ సమానులుగా చూసేవారు. 300 ఏళ్లు గడిచినా స్థానికులు ఇప్పటికీ ఆ వీరుడిని తమ దైవంగా భావించి పూజించడం నాటి సామాజిక విలువలను తెలియజేస్తోందని సేలం పరిశోధకులు పేర్కొంటున్నారు. వాళప్పాడి మత్తూరు మారియమ్మన్ ఆలయంలో కూడా ఇలాంటి శిల ఒకటి ఇప్పటికే డాక్యుమెంట్ చేసినట్లు వారు విలేకరులకు తెలిపారు.

వాళప్పాడిలో గుర్తించిన శిల్పం

తమిళ్‌మగన్ హుస్సేన్‌కు ఈపీఎస్ పరామర్శ

సైదాపేట, న్యూస్‌టుడే: చెన్నై కీల్పాక్కం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ తమిళ్‌మగన్ హుస్సేన్‌ను బుధవారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి పరామర్శించారు. వెంట పలువురు నేతలు ఉన్నారు.

తమిళ్‌మగన్ హుస్సేన్‌తో మాట్లాడుతున్న ఈపీఎస్

మరో ఐదు రైళ్లకు వన్‌టైమ్ పాస్‌వర్డ్

వడపళని, న్యూస్‌టుడే: దక్షిణ రైల్వేలోని మరో ఐదు రైళ్లకు 'వన్ టైమ్ పాస్ వర్డ్'ను ప్రామాణీకరణ చేసినట్లు దక్షిణ రైల్వే బుధవారం ప్రకటనలో పేర్కొంది. రైళ్ల వివరాలు..

☛ **12656** డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్, **12842** చెన్నై సెంట్రల్-హావ్‌డా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, **13352** అల్లెప్పీ-ధన్‌బాద్, **22158** చెన్నై ఎగ్మోరు-ముంబై సీఎస్ఎంటీ, **22160** చెన్నై సెంట్రల్-ముంబై సీఎస్ఎంటీ రైళ్లకు 23వ తేది నుంచి అమల్లోకి వచ్చిందని ప్రకటనలో తెలిపింది.

హస్తకళల దుకాణం ప్రారంభం

వేలూరు, న్యూస్‌టుడే: వేలూరు జిల్లా సత్వాచారి వద్ద వికలాంగులు తయారు చేసిన హస్తకళల విక్రయ దుకాణం బుధవారం ప్రారంభించారు. కలెక్టర్ సుబ్బులక్ష్మి పాల్గొని మేడ్ బై స్పెషల్ హ్యాండ్స్ అనే దుకాణాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు దివ్యాంగులఆర్థిక పురోగతిలో ప్రధానపాత్ర పోషిస్తుందన్నారు.

దివ్యాంగుడి నుంచి చిత్రం అందుకుంటున్న కలెక్టర్ సుబ్బులక్ష్మి

విద్యార్థిని లైంగికంగా వేధించిన కానిస్టేబుల్ సస్పెన్షన్

అరక్కోణం, న్యూస్‌టుడే: చెన్నైలోని ఓ న్యాయ కళాశాలలో కోయంబత్తూరుకు చెందిన ఓ విద్యార్థిని చదువుతోంది. విద్యార్థిని శనివారం కోయంబత్తూరు నుంచి చెన్నైకి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణిస్తోంది. కాట్పాడి సమీపంలో అదే బోగీలో ప్రయాణిస్తున్న కోయంబత్తూరు ఆర్.ఎస్.పురం పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న షేక్ మహ్మద్ తనను లైంగికంగా వేధించాడని తన సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేసి కాట్పాడి రైల్వే పోలీసులకు అందచేసింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అరక్కోణం రైల్వే పోలీసులకు చేరవేశారు. అరక్కోణం రైల్వేస్టేషన్లో షేక్ మహ్మద్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. విచారణ ఆధారంగా అధికారులు బుధవారం కానిస్టేబుల్ షేక్ మహ్మద్‌ను సస్పెండ్ చేశారు.

సముద్రంలో ఫైబర్ పడవ దగ్ధం

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా తిరువొట్రియూరుకు చెందిన జాలరి జగన్ తన ఫైబర్ పడవలో వాసు, రాజు, దీనాతో పళవేర్కాడు సముద్రంలో బుధవారం చేపలు పడుతుండగా అకస్మాత్తుగా నిప్పంటుకుంది. జగన్ సహా నలుగురు సముద్రంలో దూకడంతో ప్రాణాపాయం తప్పింది. సముద్రంలో మరో పడవలో చేపలు పడుతున్న జాలర్లు రక్షించారు. దగ్ధమైన బోటును ఒడ్డుకు చేర్చారు. పడవలో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

కాలిపోతున్న పడవ

యువకులపై దాడి చేసిన వ్యక్తికి దేహశుద్ధి

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరు వీఎంనగర్‌లో యువకులు కొందరు బుధవారం ఆడుకుంటుండగా పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి అక్కడకు చేరుకున్నాడు. కర్రతో దాడి చేయడంతో ముగ్గురు యువకులు గాయపడ్డారు. వారిని బంధువులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దర్యాప్తులో అతను బిహార్‌కు చెందిన రుష్టంకుమార్ పాండేగా తేలింది.

జైల్లో హిజ్రాల విధ్వంసం
కేసు నమోదు

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా పుళల్ కేంద్ర కారాగారంలో సుమారు 500 మందికి పైగా మహిళా ఖైదీలు ఉన్నారు. దాడి కేసులో అరెస్టయిన చెన్నై ఎన్నూరుకు చెందిన హిజ్రాలు అభి, సుజి, గంజాయి కేసులో పోలీసులు అరెస్టు చేసిన హిజ్రా సంజన ఇతర ఖైదీలతో తరచూ గొడవపడ్డారు. ముగ్గురిని తిరుచ్చి జైలుకు తరలించేందుకు అధికారులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న హిజ్రాలు వారు ఉంటున్న గదిలోని ట్యూబ్ లైట్లు, ఇతర వస్తువులను బుధవారం ధ్వంసం చేశారు. జైలర్ అల్లిరాణి ఫిర్యాదు మేరకు సీఐ శరవణన్ హిజ్రాలు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

గుంతలో పడి విద్యార్థి మృతి

సంతోష్

అరక్కోణం: రాణిపేట జిల్లా నెమిలి పంచాయతీ యూనియన్‌కు చెందిన పనపాకం వద్ద ఓ ప్రైవేటు కంపెనీ భవనాలను నిర్మిస్తోంది. చుట్టూ ప్రహరీ నిర్మించే నిమిత్తం 10 అడుగుల గుంత తవ్వారు. పెరువళయం పంచాయతీ కల్పాలంపట్టు గ్రామానికి చెందిన ఉమాపతి, రేవతి దంపతుల కుమారుడు సంతోష్(8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి స్నేహితుడితో కలిసి మల విసర్జనకు వెళ్లి ప్రహరీ నిర్మాణానికి తవ్విన గుంతలో చేరిన నీటిలో పడ్డాడు. ఇది చూసిన సంతోష్ స్నేహితుడు కేకలు వేయడంతో కంపెనీ సిబ్బంది, సంతోష్ తల్లి తండ్రి పరుగున వచ్చి బాలుడిని బయటకు తీసి చూడగా అప్పటికే మృతి చెందాడు.

వంట చేస్తుండగా మహిళ...

పొన్నేరి, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపం ఉప్పరపాళ్యానికి చెందిన దేవి(45) ఈనెల 19న ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో తీవ్రంగా గాయపడింది. బంధువులు చెన్నై కీల్పాక్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. పొన్నేరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో పోలీసు దుర్మరణం

ఆర్కేనగర్: రోడ్డు ప్రమాదంలో పోలీసు ప్రాణాలు కోల్పోయారు. తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడికి చెందిన సతీష్‌కుమార్(40) ఆ ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంలో విధులకు బయలుదేరారు. కూత్తనల్లూర్ ప్రాంతంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన సతీష్‌కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

భార్య, పిల్లలపై రెండో భర్త హత్యాయత్నం
చికిత్స పొందుతూ నలుగురి మృతి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: కుటుంబ గొడవల కారణంగా భార్య, పిల్లలు, ఆమె అత్తపై రెండో భర్త పెట్రోల్ పోసి అంటించి హత్యాయత్నం చేసిన ఘటనలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. పోలీసుల కథనం మేరకు... శివకాశి పట్టణంలోని ఓడై ముస్లిం వీధికి చెందిన అలీ ఫాతిమా మొదటి భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆమె ఇద్దరు పిల్లలు, అత్తతో కలిసి జీవిస్తోంది. పదేళ్ల క్రితం అక్బర్ అలీ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్త ప్రమాద బీమా మొత్తం రూ.11 లక్షలు తనకు ఇవ్వాలని అక్బర్ అలీ భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో భార్య, పిల్లలు, ఆమె అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటలు అతనికి కూడా అంటుకోవడంతో అందరూ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్బర్ అలీ, ఫాతిమా అలీ, ఆమె అత్త, ఆమె కుమారుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. మరో కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

అవ్వను కత్తితో నరికిన మనవడి అరెస్ట్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అవ్వను నరికిన మనవడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం మేరకు.... తూత్తుకుడి పోల్పేట్టై ప్రాంతానికి చెందిన మారిముత్తు తన అవ్వ కరుప్పాయి అమ్మాల్(62)ను మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ బుధవారం ఉదయం గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో కత్తితో విచక్షణరహితంగా నరికాడు. తీవ్రంగా గాయపడిన కరుప్పాయి అమ్మాల్‌ను స్థానికులు చికిత్స కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో వృద్ధురాలు చికిత్స పొందుతోంది. వడభాగం పోలీసులు కేసునమోదు చేసి మారిముత్తును అరెస్ట్ చేశారు.

లంచం కేసులో ఇద్దరు..

పువియరసన్, బాలకృష్ణన్

పళ్లిపట్టు, న్యూస్‌టుడే: ఆర్కేపేట యూనియన్ చిన్న సానూర్ మల్లావరం గ్రామానికి చెందిన రైతు సుబ్రమణి తన పొలానికి పట్టా పేరు మార్పు చేయాలని సానూర్ మల్లావరం గ్రామ నిర్వహణ అధికారి పువియరసన్‌ను కోరారు. అందుకు వీఏఓ రూ.15 వేలు లంచం డిమాండ్ చేశారు. రైతు సుబ్రమణి తిరువళ్లూరు అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. అనిశా డీఎస్పీ జయకుమార్ సలహా మేరకు రైతు రసాయనం పూసిన నోట్లను బుధవారం వీఏఓ పువియరసన్, ఆయన సహాయకుడు బాలకృష్ణన్‌కు ఇస్తుండగా అనిశా పోలీసులు అరెస్టు చేశారు.

గూండాచట్టం కింద ఒకరు...

విల్లివాక్కం: ఊటీలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని మంగళవారం గూండాచట్టం కింద అరెస్ట్ చేశారు. నీలగిరి జిల్లా ఊటీ సమీపంలోని జక్కలోరై ప్రాంతానికి చెందిన నంజుండన్(35) అవివాహితుడు. ప్రభుత్వరవాణా సంస్థలో తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేసిన అతను గత నెలలో తేనాడుకంబై ప్రాంతంలో జరిగిన వివాహంలో పాల్గొన్నాడు. మద్యం మత్తులో ఉన్న అతను ఓ బాలికకు మాయమాటలు చెప్పి చాటుగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదని బెదిరించాడు. బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులతో చెప్పింది. వారు ఊటీ ఆల్ ఉమన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ విజయ నేతృత్వంలోని పోలీసులు దర్యాప్తు చేసి నంజుండన్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఎన్ఎస్ నిషా సిఫారసు మేరకు కలెక్టర్ లక్ష్మీభవ్య తన్నీరు నంజుండన్‌ను గూండాచట్టం కింద అరెస్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

ద్విచక్ర వాహనం, మొబైల్ లాక్కొన్న ముగ్గురు...

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈరోడ్ జిల్లా భవానికి చెందిన జాన్సన్ సోమవారం కాలింగరాయన్ వంతెనపై కాలువ తీరంలో ఒంటరిగా నిల్చుని ఉండగా అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు జాన్సన్ ద్విచక్ర వాహనం, మొబైల్ లాక్కొని పరారయ్యారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చిత్తోడు పోలీసులు మణికుమార్, శివకుమార్, సురేష్‌ను మంగళవారం అరెస్ట్ చేసి ద్విచక్ర వాహనం, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.

హత్య కేసులో మరొకరు..



విజయకుమార్

విల్లివాక్కం, న్యూస్‌టుడే: రాశిపురం సమీపంలో వృత్తి పోటీ కారణంగా బియ్యపు వ్యాపారి కోనేరుపట్టి మేట్టువీధికి చెందిన లోగనాథన్(52)ను దారుణంగా హత్య చేశారు. హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. కట్టనాచ్చంపట్టి ప్రాంతానికి చెందిన ఆరుముగం కుమారుడు హార్స్ విజయకుమార్ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించి అతన్ని మంగళవారం అరెస్ట్ చేశారు.

పోక్సో చట్టం కింద వృద్ధుడు..

ఊత్తుకోట: తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట సమీప మేల్‌చిత్రపాక్కానికి చెందిన కాత్తవరాయన్(70) రైతు కూలీ. 9వ తరగతి చదివే విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. విద్యార్థిని తల్లి స్థానిక మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ఊత్తుకోట కోర్టులో హాజరు పరిచి పుళల్ జైలుకు తరలించారు.

డ్రగ్స్ కేసులో ఐదుగురు..

సైదాపేట: చెన్నై కేకేనగర్ ప్రాంతంలో మెథాంఫెటమైన్ డ్రగ్ కలిగి ఉన్న ఐదుగురిని పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... చెన్నై కేకే నగర్ పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో పోలీసులు కేకే నగర్ మనుసామి రోడ్డు ఆర్‌టీవో గ్రౌండ్ వద్ద మంగళవారం గస్తీ నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద మెథాంఫెటమైన్ అనే డ్రగ్‌ను గుర్తించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి వారి నుంచి 7.04 గ్రాముల మెథాంఫెటమైన్, 5 సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరవింద్, ముగిలన్, క్రిస్టోఫర్, గుణచంద్రన్, మనోజ్‌గా గుర్తించారు. బుధవారం కోర్టులో హాజరుపరిచారు.

ప్రేయసిని బెదిరించిన ప్రేమికుడు..

అరక్కోణం, న్యూస్‌టుడే: చెన్నై సాలిగ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతి, తెరువేర్కాడుకు చెందిన సిరాజుల్ ఇస్లాం అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిరాజుల్ ఇస్లాం ప్రవర్తన యువతికి నచ్చకపోవడంతో రోజూ గొడవ జరిగేది. విసుగు చెందిన ప్రేమికురాలు ఇకపై కలిసి ఉండనని, విడిపోతున్నానని ప్రేమికుడికి తెలిపింది. ఆగ్రహించిన ప్రేమికుడు వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. భయపడిన యువతి విరుగంబాకం ఉమెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిరాజుల్ ఇస్లాంను బుధవారం అరెస్టు చేశారు.

కాలేజీ సీటు పేరుతో మోసం చేసిన మహిళ..

లక్ష్మీప్రియ

సైదాపేట: వెటర్నరీ కాలేజీలో సీటు ఇప్పిస్తానని చెప్పి మోసానికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అశోక్‌నగర్‌కు చెందిన ఆంటోని అమృత్‌రాజ్‌కు 2023లో చిన్నదురై, లక్ష్మీప్రియ, అరుణ్, మంజునాథ అనే వారు పరిచయమయ్యారు. అమృత్‌రాజ్ కుమారుడికి వెటర్నరీ కాలేజీలో సీటు ఇప్పిస్తామని చెప్పడంతో మూడు విడతలుగా రూ.42 లక్షలు ఇచ్చాడు. వారు సీటు ఇప్పించలేదు. అమృత్‌రాజ్ వారిని నిలదీయగా రూ.4.44 లక్షలు తిరిగి చెల్లించారు. మిగిలిన డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తూ వచ్చారు. అమృత్‌రాజ్ కేకే నగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు లక్ష్మీప్రియను అరెస్టు చేసి ఆమె నుంచి రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

మద్యం మత్తులో భార్య చేతిని నరికిన భర్త..

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: మద్యం మత్తులో భార్య చేతిని నరికిన భర్త ఆపై దానిని కాలువలో పారేసిన ఘటన నాగపట్టినం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వేదారణ్యం సమీపంలోని నాగకుడైయాన్ గ్రామానికి చెందిన మదన్‌రాజ్ భార్య ఇలక్కియ. వారికి పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. ఇలక్కియ కత్తిరికులం ప్రాంతంలో మెడికల్ షాప్ నడుపుతోంది. మద్యానికి బానిసైన మదన్‌రాజ్ తాగడానికి డబ్బులు ఇవ్వాలని తరచూ భార్యను హింసించేవాడు. మంగళవారం రాత్రి మద్యం మత్తులో భార్యతో మదన్‌రాజ్ గొడవపడడంతో ఆమె అత్తవారింటికి బయలుదేరివెళ్లింది. ఆమెను వెంబడించిన మదన్‌రాజ్ తన వద్ద ఉన్న కత్తితో ఇలక్కియ ఎడమ చేతిని నరికి కాలువలో విసిరేశాడు. రక్తపుమడుగులో నొప్పితో విలవిలాడుతున్న ఇలక్కియను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మదన్‌రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

(c) eenadu

అండగా నిలిచిన వారిని వరించిన పదవులు

- అక్రమ కేసులు ఎదుర్కొన్న వారికి సముచిత స్థానం
- లోక్‌సభ నియోజకవర్గ కార్యవర్గాన్ని ప్రకటించిన తెదేపా అధిష్ఠానం

ఈనాడు-ఏలూరు: లోక్‌సభ నియోజకవర్గ తెదేపా కమిటీల్లో పార్టీకి వీర విధేయులుగా ఉంటూ నిబద్ధతతో పనిచేసిన వారికి కార్యవర్గంలో సముచిత స్థానం లభించింది. వైకాపా అరాచకాలను ఎదురొడ్డి నిలిచి అక్రమ కేసులు ఎదుర్కొన్న వారిని పదవులు వరించాయి. కార్యవర్గ కూర్పు బాగుందని అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమైంది. తెదేపా జిల్లా అధ్యక్షులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ప్రధాన కార్యదర్శిగా జగ్గవరపు ముత్తారెడ్డిని ఈనెల 21న నియమించిన పార్టీ అధిష్ఠానం మిగిలిన పూర్తి స్థాయి కార్యవర్గాన్ని బుధవారం ప్రకటించింది. అన్ని నియోజకవర్గాలు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉన్న సీనియర్లు, యువత, మహిళలకు పదవులు దక్కాయి. కార్యవర్గ పదవులు దక్కించుకున్న వారిలో కొందరికి నామినేటెడ్ పదవులు ఉన్నాయి.

● జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జగ్గవరపు ముత్తారెడ్డి చింతలపూడి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు. 2008లో కోటగిరి విద్యాధరరావు ప్రజారాజ్యంలో వెళ్లగా అప్పటి నుంచి చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలన్నీ ఆయన నేతృత్వంలోనే జరుగుతున్నాయి. రా కదలిరా సభ, యువగళం పాదయాత్రను నియోజకవర్గంలో విజయవంతం చేశారు. కష్టించి పని చేసినవారికి పదవులు దక్కుతాయి అనేందుకు నా నియామకమే నిదర్శనమన్నారు ముత్తారెడ్డి. వరసగా మూడు సార్లు తెదేపా హయాంలో చింతలపూడి మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా పనిచేశారు.

● ఏలూరుకు చెందిన చల్లా ప్రసాదును మీడియా కోఆర్డినేటర్‌గా నియమించారు. తెదేపా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని అక్కసుతో గత ప్రభుత్వం ఆయనపై అన్యాయంగా ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించింది.

● ఉపాధ్యక్షుడిగా నియమితులైన దెందులూరు నియోజకవర్గానికి చెందిన బొప్పన సుధాకర్‌పై ఏకంగా వైకాపా ప్రభుత్వం 12 కేసులు నమోదు చేసింది. అయినప్పటికీ ఎక్కడా భయపడకుండా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కలపర్రు టోల్‌ప్లాజా వద్ద నిరసన తెలపగా ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపగా కొన్ని రోజులు జైల్లో ఉన్నారు. విజయరాయి సొసైటీ ఛైర్మన్ నామినేటెడ్ పదవి దక్కింది. పెదవేగి మండల పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

● ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన ఆగిరిపల్లి మండలం తోటపల్లికి చెందిన ఆరేపల్లి శ్రీనివాసరావుపై వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించటంతో పాటు రౌడీషీట్ తెరిచి ఇబ్బంది పెట్టింది. అప్పటి నూజివీడు ప్రజాప్రతినిధి పాల్పడే అక్రమాలను బహిర్గతం చేసినందుకు ఏకంగా ఆయనపై 10 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో రెండు ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు ఉన్నాయి. 29 రోజులు జైలు జీవితం గడిపారు.

రేషన్ దుకాణాల్లో గోధుమ పిండి

జనవరి నుంచి పంపిణీ

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: రేషన్ కార్డుదారులకు శుభవార్త. గత కొన్నాళ్లుగా చౌక దుకాణాల్లో బియ్యం, పంచదార మాత్రమే ఇస్తుండగా.. ఇకపై గోధుమ పిండి కూడా ఇవ్వనున్నారు. కొత్త ఏడాది ఆరంభంలో.. ఒక్కో కార్డుకు కిలో చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 60-70 వరకు పలుకుతోంది. రేషన్ దుకాణాల్లో రూ.20కే అందించనున్నారు. జిల్లాలోని మిగతా ప్రాంతాలకూ దశలవారీగా గోధుమ పిండి అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

తొలుత జిల్లా కేంద్రంలో.. తొలుత జిల్లా కేంద్రంలో గోధుమ పిండి ఇవ్వనున్నారు. ఏలూరు నగరంలో మొత్తం 46,668 కార్డులున్నాయి. ఒక్కో కార్డుకు కిలో చొప్పున ఇవ్వడానికి సుమారు 62 టన్నులు అవసరం. ఇప్పటి వరకు జిల్లాకు పది టన్నుల గోధుమ పిండి ప్యాకెట్లు వచ్చాయి. మిగతావి త్వరలోనే రానున్నాయని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి తెలిపారు.

ఆద్యంతం.. ఉత్కంఠభరితం | మూడో రోజు బ్యాటర్ల హవా | 8లో

ఏసు రాక కోసం.. స్తుతించే లోకం!

కాంతులీనుతున్న ఏలూరు ఐపీఎం చర్చి

ఏలూరు మన్నా చర్చిలో కొవ్వొత్తులతో విశ్వాసులు

జీసస్ ప్రేయర్ హాల్‌లో బాలలతో కలిసి నృత్యం చేస్తున్న పాస్టర్ సంపత్‌కుమార్

జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. చర్చిలను వివిధ రకాల విద్యుద్దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచే విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాల ఏసుకు కొవ్వొత్తులతో స్వాగతం పలికారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు తదితర ప్రాంతాల్లో సంబరాలు మిన్నంటాయి. **– న్యూస్‌టుడే, ఏలూరు ఆధ్యాత్మికం, గ్రామీణ**

కలలు కల్లలై.. కన్నీటి కడలై..

విజయవాడలో చదువుతున్న బిడ్డల్ని చూసేందుకు వెళ్తూ తల్లిదండ్రులు....

ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగెట్టిన ఓ యువతి..

దుర్భర జీవితాలను సాకలేక తల్లీకూతుళ్లు..

కష్టపడి కలల కొలువు పొందిన యువకుడు..

ఎంతో ఉత్తమ భవిష్యత్తు ఉన్న విద్యార్థిని..

కుక్కను తప్పించబోయి ఒకరు..

చెక్‌డ్యామ్‌లో పడి మరొకరు..

చెట్టుపై నుంచి జారి ఇంకొకరు..

అడవిలో ఓ మహిళ..

ఇలా.. ఒకే రోజు ఏకంగా 11 మంది తనువు చాలించారు..

వీరంతా ఎన్నో కలలు కన్నారు..

కానీ విధి కాటేసింది..

ఈ విషాదంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బుధవారం వెక్కివెక్కి ఏడ్చింది. ఆ 11 మంది ఇంట శోకసంద్రం అయింది.

8లో

కొమ్మకాస్తున్న ప్రమాదం

వేలేరుపాడు సంత బజారుకు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భారీ చెట్టుకు ఉన్న కొమ్మ రోడ్డును కమ్మేసి ప్రమాదకరంగా ఉంది. ఆ దారిలో లోడు లారీలు, బస్సులు వెళ్లడానికి ఇబ్బందులు తప్పడంలేదు. అంతే కాకుండా బలమైన గాలులు వీచినప్పుడు కింద పడే ప్రమాదముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కొమ్మలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, వేలేరుపాడు గ్రామీణ**

వెచ్చించడమే.. వచ్చిందేమీ లేదు

పరిశీలన

- సంపద ఇవ్వని కేంద్రాలు
- గాడిన పడని నిర్వహణ

కొయ్యలగూడెం గ్రామీణ, పోలవరం, న్యూస్‌టుడే: జిల్లాలో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణ గాడి తప్పింది. అధికారుల మెప్పు కోసం చేసే హడావుడి మినహా క్షేత్రస్థాయిలో సాధించిందేమీ లేదు. ఎవరైనా తనిఖీలకు వచ్చినప్పుడు రహదారి పక్కన బాగా కనిపించే షెడ్డు దగ్గరకు తీసుకెళ్లి అప్పటికప్పుడు సిద్ధం చేసిన వర్మీ కంపోస్టు నమూనాలను ప్రదర్శించి ఆర్భాటం చేస్తున్నారు. ఆ మాత్రం తనిఖీలకే షెడ్ల మరమ్మతుల పేరుతో రూ. లక్షలు వృథా ఖర్చు చేస్తున్నారు.

● అచ్యుతాపురంలో సంపద కేంద్రం పైకప్పు రేకులకు, మరమ్మతులకు గతేడాది రూ. 2 లక్షలు వెచ్చించారు. చుట్టూ ఫెన్సింగ్ కోసం ఇటీవల రూ. 3 లక్షలు ఖర్చు చేశారు. మైనర్ పంచాయతీగా ఉన్న ఈ గ్రామానికి వచ్చే ఆదాయం స్వల్పమే. ఇన్నేళ్లలో చెత్తను తెచ్చి వేరు చేసింది లేదు. కనీసం వర్మీ కంపోస్టు అమ్మి సొమ్ము చేసిందీ లేదు. ఉన్న నిధులను నీళ్ల ప్రాయంగా వాడేశారు.

● పరింపూడి పంచాయతీలో సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉపాధి నిధులు రూ. లక్షలు ఖర్చు చేసి నిర్మించిన సంపద కేంద్రం పక్కనే ఉన్న పులివాగు వరదలకు నీట మునిగి పాడైంది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారాయి. కొన్నినెలల కిందట మరో రూ. 3 లక్షలు ఖర్చు చేసి మళ్లీ అక్కడే షెడ్డు నిర్మించారు. గ్రామం నుంచి తెచ్చిన చెత్తను తగులబెడుతున్నారు. పైసా సంపద సమకూరలేదు. సరికదా సంపద కేంద్రం వృథాగా మిగిలింది.

జిల్లాలో ఇలా...	పంచాయతీలు: 547	సంపద కేంద్రాలు: 537

● పోలవరం మండలం కొత్త పైడిపాక పునరావాస కాలనీ సమీపంలో సంపద కేంద్రాన్ని సుమారు రూ. 14 లక్షలు పెట్టి కట్టారు. 15 ఏళ్ల కిందట ఇటుకల కోట మార్గంలో రూ. 9.50 లక్షల ఖర్చుతో నిర్మించిన షెడ్డు స్థల వివాదంలో చిక్కుకుని శిథిలమైంది. కొత్త షెడ్డుకు ఫెన్సింగ్ వేసి తాళం వేశారు. అడపాదడపా చెత్త తెచ్చి పోసి తగలేస్తున్నారు.

ఘోరంగా విఫలం

ఇంటింటా సేకరించిన చెత్తను తెచ్చి తడి, పొడిగా వేరు చేయాలి. తడి చెత్త ద్వారా వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేసి స్థానిక రైతులకు నామమాత్రపు ధరకు అమ్మడం, పొడి చెత్తలో ప్లాస్టిక్/పాలిథీన్ వ్యర్థాలను చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి విక్రయించడం ద్వారా పంచాయతీలకు అదనంగా ఆదాయం అందుతుంది. ఈ పనులన్నీ చేయడానికి గ్రామస్థుల నుంచి నామమాత్రపు రుసుము వసూలుకు పంచాయతీలకు వెసులుబాటు ఉంది. కానీ గ్రామాల్లో చెత్తను కేంద్రాలకు చేరవేయడంలో ఘోరంగా విఫలమవుతున్నారు.

❑ సంపద కేంద్రాలను జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో పని చేయించేలా కార్యాచరణ అమలు చేయనున్నట్లు ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు చూస్తున్న కొవ్వూరు డీఎల్పీవో వై. అమ్మాజీ చెప్పారు.

కొల్లేరు ఉత్సవానికి ఏర్పాట్లు: కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: కొల్లేరు ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో ఉత్సవ ఏర్పాట్లపై బుధవారం అధికారులతో సమీక్షించి మాట్లాడారు. కొల్లేరు ప్రాంతానికి ప్రస్తుతం విదేశీ వలస పక్షులొచ్చే సమయమన్నారు. వాటిని ప్రజలు తిలకించేలా రెండ్రోజులపాటు ఉత్సవం నిర్వహించాలన్నారు. తదనుగుణంగా అనువైన తేదీలు నిర్ణయించాలన్నారు. కొల్లేరు ఉత్సవంలో పాల్గొనేవారు సమీప దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా చొరవ చూపాలన్నారు. ఈ మేరకు వాటి వివరాలు తెలిపేలా సూచికలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు. .

29న ఉద్యోగ మేళా

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయంలో జిల్లా ఉపాధి కార్యాలయం, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యాన ఈ నెల 29న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రమేశ్ కుమార్ తెలిపారు. వివరాలకు 88868 82032 నంబరును సంప్రదించాలని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వైకాపా హయాంలో.. కైకలూరులో పీడీఎస్ బియ్యం కుంభకోణం

అప్పటి డీఎంపై క్రమశిక్షణ చర్యలు, అభియోగాలు నమోదు

ఈనాడు-ఏలూరు: కైకలూరు, న్యూస్‌టుడే: వైకాపా హయాంలో కైకలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని బియ్యం గోదాముల్లో చోటుచేసుకున్న భారీ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దీనికి బాధ్యులైన అప్పటి కృష్ణాజిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ కె. రాజ్యలక్ష్మిపై క్రమశిక్షణ చర్యలు, అభియోగాలు నమోదు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టినా పట్టించుకోలేదని, ఎంఎల్ఎస్ గోదాముల నిర్వహణపై ఆమెకు నిఘా, పర్యవేక్షణ కొరవడిందని విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై విచారణ చేసిన అధికారులు ఆమె విధి నిర్వహణలో వైఫల్యం చెందారని ప్రభుత్వానికి నివేదించారు. డిప్యూటీ కలెక్టర్ హోదా అధికారిణి అయిన రాజ్యలక్ష్మి ప్రస్తుతం ఏపీఎస్‌డబ్ల్యూఈఆర్ఐఈఎస్ సంయుక్త కార్యదర్శి-2గా పని చేస్తున్నారు.

అవినీతి జరిగిందిలా..

గతంలో కృష్ణాజిల్లా పరిధిలో కైకలూరు ఉన్నప్పుడు స్థానిక బియ్యం నిల్వల గోదాముల్లో అంతులేని అవినీతి చోటుచేసుకుందని శాఖ విజిలెన్స్ విచారణలో వెల్లడైనా ఆమె పట్టించుకోలేదు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టడం, పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం, నిధుల దారి మళ్లింపు జరిగినట్లు విచారణలో తేలింది. రూ. 5.45 కోట్లు అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయింది. అప్పటి వైకాపా ప్రజాప్రతినిధుల అండతో నాడు అక్కడ పనిచేసిన కొందరు అధికారులు కుమ్మక్కై పేదలకు చేరాల్సిన వేలాది టన్నుల పీడీఎస్ బియ్యం, ఇతర నిత్యవసరాలను పక్కదారి పట్టించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 122 రేషన్ దుకాణాలకు చెందిన 5526 బస్తాల బియ్యం, 4556 కిలోల కందిపప్పు, 3.5 టన్నుల కందిపప్పు, 524 బస్తాల మధ్యాహ్న భోజన పథకం బియ్యం ఇవ్వకుండానే డీలర్లకు సరఫరా చేసినట్లు గోదాము అధికారులు తప్పుడు రిలీజింగ్ ఆర్డర్లు సృష్టించారు. ఈ బండారం విచారణలో బయటపడింది. అప్పటి గోదాము ఇన్‌ఛార్జి బి. హుళ్లకేశ్వరరావుతో పాటు కంప్యూటర్ ఆపరేటర్, ప్రైవేటు గుమాస్తాను ప్రధాన నిందితులుగా చూపి వారిని విధుల నుంచి తొలగించారు.

మంత్రి చొరవతో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కైకలూరు బియ్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. ఆయన చొరవ తీసుకుని అక్రమాలపై విచారణ జరిపించటంతో అక్రమాలు నిగ్గు తేలాయి.

ప్రత్యేక రైళ్ల సేవల పొడిగింపు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నస్రత్ ఎం. మండ్రూపాకర్ తెలిపారు. జనవరి 16, 23, 30 తేదీల్లో నరసాపురం-ఎస్ఎంవీటీ బెంగళూరు(07153); 17, 24, 31 తేదీల్లో ఎస్ఎంవీటీ బెంగళూరు-నరసాపురం (07154) రైళ్లు నడపనున్నట్లు చెప్పారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రతి శుక్రవారం సోలాపూర్-అనకాపల్లి(01477), వచ్చే నెల 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి శనివారం అనకాపల్లి-సోలాపూర్(01478) రైళ్లు తిరుగుతాయని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నంబర్ కనిపించాలి.. పత్రాలు ఉండాలి

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ సంబంధిత పత్రాలు కలిగి ఉండాలని సీఐ సుభాశ్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రద్దీ కూడళ్లలో ఎస్సై వీరప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలను గుర్తించి స్టేషన్‌కు తరలించారు. జరిమానాలతోపాటు వాహనాలకు నంబర్ ప్లేట్లు బిగించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లు సరిగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని ఆయన వెల్లడించారు.

జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ ఆవరణలో వాహనదారులకు కౌన్సెలింగ్ ఇస్తున్న సుభాశ్

దక్షిణ భారత సైన్స్ పోటీలకు ఎంపిక

ప్రశంసాపత్రాలు అందుకున్న జిల్లా విద్యార్థినులు(కుడి వైపున్న వారు)

ఏలూరు విద్యా విభాగం, గ్రామీణం- న్యూస్‌టుడే: విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా బాలికలు ప్రతిభ కనబరిచారు. ఏలూరు మండలం చాటపర్రు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎస్. శరణ్య, బి. గాయత్రి ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకుంది. దెందులూరు గారపాటి హైమావతిదేవి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని మహ్మద్ హసీనాబేగం తయారు చేసిన మాథ్స్ మేడ్ ఫర్ ఈజీ ప్రదర్శన సైతం తొలి స్థానం సొంతం చేసుకొని.. దక్షిణ భారత స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారికి ఎస్సీఈఆర్టీ సంచాలకుడు ఎంవీ కృష్ణారెడ్డి ప్రశంసాపత్రాలు, జ్ఞాపిక అందజేశారు. విజేతలను జిల్లా సైన్స్ అధికారి సోమయాజులు, డీఈవో వెంకట లక్ష్మమ్మ అభినందించారు.

మన చేతిలో.. సకల సేవల ఉమంగ్

అందుబాటులో 2374 సర్వీసులు

విస్సాకోడేరు (పాలకోడేరు), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సేవలను మరింత దగ్గర చేర్చేందుకు ఉమంగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కేంద్ర సంస్థలకు సంబంధించి 866, రాష్ట్ర, స్థానిక సంస్థలవి 1508 ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అత్యవసర సహాయం (హెల్ప్ లైన్) సేవలను కూడా సులభంగా పొందవచ్చు.

ముఖ్యమైనవి ఇవే: ట్రావెల్స్, హెల్త్, వెల్‌నెస్, పోలీస్, న్యాయ సహాయం, రేషన్, ఆధార్, రవాణా, విద్య, నైపుణ్య శిక్షణ, ఉద్యోగం, ఉపాధి, బిల్లుల చెల్లింపు, మహిళలు, పిల్లలు, వృద్ధుల సంరక్షణ, ఈ- డిస్ట్రిక్ సర్వీస్, రైతు, వ్యవసాయం, యువత ఉపాధి కల్పన, సోషల్ సెక్యూరిటీ, పెన్షనర్స్, ప్రజా ఫిర్యాదులు.

ప్రభుత్వ పథకాలు కూడా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సుమారు 15 ముఖ్య శాఖలకు సంబంధించిన 5870 పథకాల పూర్తి వివరాలను యాప్‌లో పొందుపర్చారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, బ్యాంకింగ్, వ్యాపారం, విద్య, వైద్యం, రుణాలు, రాయితీలు తదితర సేవలను కూడా పొందవచ్చు.

☛ ఆధార్ సేవలతో పాటు ఉద్యోగుల, పెన్షనర్ల భవిష్యనిధి (పీఎఫ్), జీవన్ ప్రమాణ్ డిజిటల్ నిర్ధరణ వంటి సేవలను అతి సులభంగా పొందవచ్చు. మున్సిపాలిటీ ఇంటి, కుళాయి పన్ను చెల్లింపులు, రేషన్ , బస్సు, రైల్వే, విమాన సర్వీసుల వివరాలు, టిక్కెట్ బుకింగ్ సేవలు ఉన్నాయి.

UMANG
THE SP R T OF NEW N A

అత్యవసర నంబర్లు ఈ యాప్ మన చరవాణిలో ఉంటే అత్యవసర (హెల్ప్‌లైన్) సేవల నంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నేరుగా యాప్ నుంచే ఆయా నంబర్లకు ఫోన్ చేయవచ్చు. రైతులు, వృద్ధులు, విద్యార్థులు, మహిళలు, చిన్నపిల్లలు, ఆరోగ్యం, పోలీస్, రైల్వే సంస్థల అత్యవసర సేవలు ఉన్నాయి.

డిజిటల్ లాకర్ ఈ యాప్‌లో డిజిటల్ లాకర్ సౌకర్యం కూడా ఉంది. ఆధార్, రేషన్, విద్య, ఇతర ధ్రువపత్రాలను నేరుగా డౌన్‌లోడ్ చేసుకుని డిజిటల్ లాకర్‌లో భద్రపరుచుకోవచ్చు.

డౌన్‌లోడ్ ఇలా.. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి యూఎంఏఎన్‌జీ అని టైప్ చేస్తే యాప్ కనిపిస్తుంది. అది ఇన్‌స్టాల్ చేసుకుని మీ చరవాణి నంబరు, ఈ మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఆరేళ్ల సేవ.. ఆర్తులకు తోవ!

నిరాశ్రయులకు క్షవరం చేయిస్తున్న ప్రతినిధులు

ఏలూరు శాంతినగర్‌లోని మన్నాచర్చి ఆధ్వర్యంలో బుధవారం నిరాశ్రయులకు క్షవరాలు, తలస్నానాలు చేయించారు. సుమారు 350 మందికి పైగా దివ్యాంగులు, నిరుపేదలు, నిరాశ్రయులకు నిత్యావసర సరకులు, నూతన దుస్తులు పంపిణీ చేశారు. జ్యోతిరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరేళ్లుగా ప్రతినెలా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రస్టీ, పాస్టర్ ఎం. జ్యోతిరాజు తెలిపారు. ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో ముందస్తుగా ఎంపిక చేసిన 350 మందికి నెలనెలా సరకులు, దుస్తులను అందజేస్తున్నామని.. త్వరలో నిరాశ్రయులకు ఆశ్రమం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. **– ఈనాడు, ఏలూరు**

రబీకి 52 వేల టన్నుల యూరియా: డీఏవో

ఏలూరు గ్రామీణ న్యూస్‌టుడే: జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 52,962 టన్నుల యూరియా పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా తెలిపారు. డిసెంబరు నెలాఖరుకు 24,108 టన్నుల యూరియాను అవసరం కాగా.. ఇప్పటికే 27,408 టన్నులు సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు, మార్క్‌ఫెడ్ గోదాములు, హోల్‌సేల్, రిటైల్ వర్తకుల వద్ద అందుబాటులో ఉంచామన్నారు.

'పది' విద్యార్థులకు అందని అల్పాహారం

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థికి పదో తరగతి కీలకం. ఇక్కడ కష్టపడి చదివి మంచి మార్కులు సాధిస్తే ఉన్నత చదువులకు బాటలు వేసినట్లే. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే ఎక్కువ మంది చదువుతారు. ఇక్కడి పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ నెల ఆరో తేదీ నుంచి వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండి ఆకలితో ప్రత్యేక తరగతులు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వంతో పాటు దాతలు కూడా అల్పాహారం అందించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

యాజమాన్యం	పాఠశాలలు	విద్యార్థులు
ప్రభుత్వ	9	629
జిల్లా పరిషత్తు	189	10,432
పురపాలక	7	826

దూర ప్రాంతాల వారికి ఇబ్బందులు

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రోజుకో సబ్జెక్టు చొప్పున రెమిడియల్ తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాతి నుంచి 4 గంటల వరకు నాలుగు సెషన్లు ఉంటాయి. చివరి సెషన్‌లో చదివించిన సబ్జెక్టుపై 4 నుంచి 5 గంటల మధ్య పరీక్ష పెడతారు. దీంతో 8 గంటలకు పాఠశాలకు రావాలంటే 5 నుంచి 10 నిమిషాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు అరగంట ముందుగానే బయల్దేరాల్సి ఉంటుంది. సాయంత్రం ఇంటికి వెళ్లే సరికి 6 గంటలవుతోంది. అప్పటి వరకు ఆకలితో అలమటించాల్సి వస్తోంది. దీంతో కొందరు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. సాయంత్రం అల్పాహారం అందిస్తే ఉత్సాహంగా చదువుతారు.

లోక కల్యాణార్థం మహా యజ్ఞం

అలంకరణలో శివలింగం

నిడమర్రు మండలం మందలపర్రులో అతిరుద్ర మహాయజ్ఞం కొనసాగుతోంది. మూడో రోజు బుధవారం యజ్ఞ క్రతువును ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు సందర్శించారు. ఈ సందర్భంగా ముక్కంటిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. 66 మంది వేద పండితుల నేతృత్వంలో ఉదయం నుంచి రాత్రి వరకు యజ్ఞం సాగింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి వీక్షించారు. వారికి నిర్వాహకులు అన్న సమారాధన చేపట్టారు. **– న్యూస్‌టుడే, నిడమర్రు**

(c) eenadu

మొదటి మ్యాచ్‌లో గెలుపొందిన నూజివీడు శ్రీశారద జూనియర్ కళాశాల జట్టు

రెండో మ్యాచ్‌లో విజయం సాధించిన ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల జట్టు

మూడో మ్యాచ్‌లో విజేత నూజివీడు ట్రిపుల్ ఐటీ జూనియర్ కళాశాల విద్యార్థులు

ఆద్యంతం.. ఉత్కంఠభరితం

మూడో రోజు బ్యాటర్ల హవా

ఏలూరు నగరం, న్యూస్‌టుడే: 'ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ప్రజెంట్స్' 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్- 2025 క్రికెట్ పోటీలు ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల క్రీడా మైదానంలో బుధవారం కొనసాగాయి. మూడో రోజు బ్యాటర్ల హవా సాగింది. ఓ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. యందవ శ్రీహర్ష, చింతపర్తి వినయ్, ముదునూరి విజయ్‌లు అంపైర్లుగా వ్యవహరించారు.

శ్రీశారదే గెలుపు.. ఉదయం సీఆర్ఆర్ జూనియర్ కళాశాల(ఏలూరు)× శ్రీశారద జూనియర్ కళాశాల(నూజివీడు) మధ్య తొలి మ్యాచ్ జరిగింది. సీఆర్ఆర్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత పది ఓవర్లలో 92 పరుగులు చేసింది. ఎం.సాయి రామ్ మూడు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో శ్రీశారద జూనియర్ కాలేజ్ జట్టు క్రీడాకారులు సత్తా చాటి 96 పరుగులు చేశారు. అవినాష్ 35 బంతుల్లో 41 పరుగులు చేయడంతో.. ఆ జట్టు సులభంగా విజయం సాధించింది.

సూపర్ ఓవర్‌లో రామచంద్రే విజయం.. రెండో మ్యాచ్ ఆశ్రం మెడికల్ కళాశాల(ఏలూరు)× రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల(ఏలూరు) మధ్య నిర్వహించారు. తొలుత రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. పది ఓవర్లకు 109 పరుగులు సాధించారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆశ్రం వైద్య కళాశాల అంతే స్కోర్ చేసింది. సూపర్ ఓవర్‌లో రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. ఆ జట్టులో నాగబాబు ఉత్తమ బ్యాటర్‌గా, గౌతమ్ ఉత్తమ బౌలర్‌గా నిలిచారు.

ధనాధన్ ట్రిపుల్ ఐటీ.. మధ్యాహ్నం ట్రిపుల్ ఐటీ జూనియర్ కాలేజ్(నూజివీడు) × డీఎల్‌టీసీ ఐటీఐ(ఏలూరు) మధ్య నిర్వహించిన మూడో మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ట్రిపుల్ ఐటీ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సాయితేజ(55), కె.సందీప్(52) అర్ధ శతకాలు సాధించడంతో.. ఆ జట్టు 183 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందు ఉంచింది. ఛేదనలో డీఎల్‌టీసీ ఐటీఐ బ్యాటర్లు తడబడ్డారు. దాంతో ట్రిపుల్ ఐటీ భారీ విజయం నమోదు చేసింది.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ క్రికెటర్స్ ఆఫ్ ది డే సాయితేజ, సందీప్

ASRAM HOSPITALS

మ్యాచ్‌ల వివరాలు

25-12-2025 (గురువారం) ఆశ్రం మెడికల్ కాలేజ్, ఏలూరు గ్రౌండ్‌లో

- ఉదయం 8 గం॥లకు: సీఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్, ఏలూరు X ట్రిపుల్ ఐటీ జూనియర్ కాలేజ్, నూజివీడు
- ఉదయం 11.00 గం॥లకు: సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్, ఏలూరు X రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజ్, ఏలూరు
- మధ్యాహ్నం 2 గం॥లకు: ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ కాలేజ్, నూజివీడు X ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఏలూరు

26-12-2025 (శుక్రవారం) ఆశ్రం మెడికల్ కాలేజ్, ఏలూరు గ్రౌండ్‌లో

- ఉదయం 8 గం॥లకు: శ్రీ శారద జూనియర్ కాలేజ్, నూజివీడు X హేలాపురి జూనియర్ కాలేజ్, ఏలూరు
- ఉదయం 11.00 గం॥లకు: 25వ తేదీ ఉదయం 11 గంటలకు గెలిచిన జట్టు X 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గెలిచిన జట్టు
- మధ్యాహ్నం 2 గం॥లకు: 25వ తేదీ ఉదయం 8 గంటలకు గెలిచిన జట్టు X 26వ తేదీ ఉదయం 8 గంటలకు గెలిచిన జట్టు

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

రైతులను భాగస్వాముల్ని చేద్దాం: కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి పంట రుణాల మంజూరు ఆర్థిక స్థాయి నిర్ణయంలో రైతులను భాగస్వాములు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో పంట రుణాల నిర్ణయంపై బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. ★ జిల్లాలో అర్హులందరికీ కార్మిక చట్టాలు వర్తింపజేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన, ఇతర పథకాల అమలుపై బుధవారం అధికారులతో సమావేశమ మాట్లాడారు.

29న ఈపీఎఫ్‌వో 'నిధి ఆప్‌కే నికట్'

వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఆయా జిల్లాల్లో 'నిధి ఆప్‌కే నికట్'ను ఈ నెల 29న నిర్వహించనున్నట్లు సహాయ పీఎఫ్ కమిషనర్ యు.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పాలకోడేరులోని ఆనంద ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, ఏలూరు జిల్లాకు సంబంధించి దేవరపల్లి వద్ద పరమేష బయోటెక్ లిమిటెడ్ వద్ద నిధి ఆప్‌కే నికట్ శిబిరాలు జరుగుతాయని తెలిపారు. ఆయా జిల్లాల పరిధిలోని పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్‌మెంట్లు ఈ శిబిరాలకు హాజరై తమ సమస్యలపై ఫిర్యాదులు అందించవచ్చని, పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చన్నారు.

ఏడడుగులు.. ఏడు నెలలకే కన్నీళ్లు!

- అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
- పోలీసుల అదుపులో భర్త

ఆమె.. పెళ్లిపై ఎన్నెన్నో కలలుగంది..
భర్తపై ఇంకెన్నో ఆశలు పెట్టుకుంది..
వైవాహిక జీవితం అద్భుతమని ఊహించింది..
కోటి ఆకాంక్షలతో మెట్టింట్లో అడుగెట్టింది..
ఆమె.. ఏడు నెలలకే కలలు కల్లలయ్యాయి..
ఆశలు అడియాసలయ్యాయి..
అద్భుత భావనలు అంధకారమయ్యాయి..
ఆకాంక్షలు కన్నీటి చారలయ్యాయి..

పెదపాడు, న్యూస్‌టుడే: వివాహమైన ఏడు నెలలకే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాద ఘటన ఇది. పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీశ్ కథనం మేరకు.. విజయనగరం జిల్లా చుక్కవలస గ్రామానికి చెందిన రెడ్డి జ్యోతి అలియాస్ హారిక(21)కు ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన రెడ్డి అనిల్‌తో ఏడు నెలల కింద పెళ్లయింది. భర్త కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లోని ఓ కార్ల షోరూంలో సర్వీసు మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల పెదపాడు మండలం అప్పనవీడులోని ప్రైవేటు పశువుల సంత సమీప ఓ అపార్ట్‌మెంట్‌లో నవ దంపతులు కొత్త కాపురం పెట్టారు. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి జ్యోతి మృతి చెందినట్లు పెదపాడు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై కట్టా శారదా సతీశ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతురాలి మెడ కమిలి ఉండటంతో.. చుట్టుపక్కల వారిని విచారించారు.

పొంతన లేని సమాధానాలు.. ఆపై కాకినాడలో ఉంటోన్న మృతురాలి సోదరి చింతా శ్రావ్య, బంధువులకు పోలీసులు విషయాన్ని తెలియజేశారు. ఈలోపు క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి అపార్ట్‌మెంట్‌తో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో భర్త లేకపోవడం.. తర్వాత అపార్ట్‌మెంట్‌కు చేరుకొని తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పడం.. స్థానికులు చెప్పిన విషయాలకు.. అనిల్ చెబుతోన్న సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు బుధవారం అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేశారు. విచారణానంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ, ఎస్సైలు పేర్కొన్నారు.

II ప్రాణాలు.. అనంతలోకాలు

అనుమానాస్పద స్థితిలో తల్లీకుమార్తెలు

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలం పెనుమాకలంకలో తల్లీకుమార్తెల మృతి కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. . గ్రామానికి చెందిన ఘంటసాల పార్వతి(60) మొదటి భర్త గతంలో చనిపోవడంతో కొవ్వాడలంకకు చెందిన రాంబాబును రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్త 12 ఏళ్ల కిందట మృతి చెందడంతో మొదటి భర్త కుమార్తె నాగమణి(42)తో కలిసి పెనుమాకలంక సచివాలయం సమీపంలో రేకులతో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. రెండు రోజులుగా తల్లీకుమార్తెలు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన వస్తుండటంతో స్థానికులు బుధవారం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. లోపల నుంచి గడియవేసి ఉండటంతో బలవంతంగా తెరిచారు. అప్పటికే ఇద్దరి మృతదేహాలు కిందపడి ఉబ్బిపోయి ఉన్నాయి. సమాచారం అందుకున్న మండవల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై విచారణ చేశారు. నాగమణి మిషన్ కుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇరుగుపొరుగు వాళ్లతో వారికి పెద్దగా సంబంధాలు లేవని స్థానికులు తెలిపారు. కనీసం వీరికి ఆధార్, రేషన్ కార్డులు లేవని, ఎవరి సాయాన్ని ఆశించరని చెబుతున్నారు. దుర్భర పరిస్థితులను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి లోనై విషపదార్థాన్ని తీసుకుని మృతి చెంది ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండో భర్త కుమార్తె ముంగర కామాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై రామచంద్రరావు తెలిపారు.

మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు

చెట్టుపై నుంచి జారిపడి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం రెండో పట్టణంలో చెట్టు కొమ్మలు నరికేందుకు పైకి ఎక్కి ప్రమాదవశాత్తూ కిందకు జారి పడి వ్యక్తి మృతి చెందాడు. రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. గొల్లవానితిప్ప రోడ్డుకు చెందిన కె.వెంకన్న (40) మరో వ్యక్తితో కలిసి శ్రీరామపురంలోని ఓ నివాసం దగ్గర ఉన్న చెట్టు కొమ్మలను బుధవారం మధ్యాహ్నం కొడుతున్నారు. ఆ సమయంలో వెంకన్న కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. 108 అత్యవసర వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి వెంకన్న మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎస్సై కె.రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుమార్తెలను చూసేందుకెళ్లి..

రహదారి ప్రమాదంలో భర్త, చికిత్స పొందుతూ భార్య మృతి

మండవల్లి, న్యూస్‌టుడే: తాము కూలిపనులు చేసుకుంటున్నా తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం కలలుగన్నారు ఆ భార్యాభర్తలు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమైనా ముగ్గురు పిల్లల్నీ ఉన్నత చదువులు చదివిస్తున్నారు. విజయవాడలో చదువుకుంటున్న బిడ్డల్ని చూసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందిన హృదయ విదారక ఘటన ఇది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కానుకొల్లుకు చెందిన పాలెపు వెంకన్న(41), గృహలక్ష్మి(37)లకు ఇంటర్, డిగ్రీ చదువుతున్న కుమార్తెలతోపాటు కుమారుడు ఉన్నారు. కుమార్తెలిద్దరూ విజయవాడలో వసతి గృహంలో ఉంటూ చదువుతున్నారు. ఈ నెల 21న కుమార్తెలను చూసేందుకు వెంకన్న, గృహలక్ష్మి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. విజయవాడ కంకిపాడు కోమటికుంట లాకుల వద్ద కారు ఢీకొనడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. గృహలక్ష్మి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మృతదేహాలకు పూలదండలు వేసి నివాళులర్పించి పిల్లలను ఓదార్చారు. వారిద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

వెంకన్న, గృహలక్ష్మి (పాతచిత్రం)

కుక్కను తప్పించబోయి

మండవల్లి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనానికి అడ్డువచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో చోదకుడు మృతి చెందిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదినేపల్లి మండలం వడాలికి చెందిన మట్టా ఏడుకొండలు(36) తుక్కు వ్యాపారం చేసుకుంటూ తాడేపల్లిగూడెంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం వడాలి నుంచి తాడేపల్లిగూడేనికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. జాతీయ రహదారి 165పై కానుకొల్లు వద్ద అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో దానిని తప్పించే క్రమంలో పక్కనే నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఏడుకొండలు తలకు తీవ్ర గాయం కావడంతో 108 వాహనంలో గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎస్సై రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గేదెలకు నీళ్లు పెట్టడానికెళ్లి.. చెక్ డ్యాంలో పడి

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: గేదెలకు నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెక్ డ్యాంలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాముల వెంకట సుబ్బారావు(40) వ్యవసాయం చేస్తూనే గేదెలను మేపుతూ జీవిస్తాడు. ఈ నేపథ్యంలో ఉదయం మేత కోసం గేదెలను గ్రామంలోని మెట్ట మీదకు తోలుకెళ్లాడు. సాయంత్రం సమయంలో గేదెలకు నీళ్లు పెట్టేందుకు అక్కడ ఉన్న చెక్ డ్యాం దగ్గరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి చెక్ డ్యాంలో పడి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తెలిపారు.

మర్లగూడెం అడవిలో మహిళ మృతదేహం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం మండలం మర్లగూడెం సమీపాన అడవిలో ఒక మహిళ మృతదేహం ఉండటాన్ని స్థానికులు బుధవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై దుర్గామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం సరిపల్లికి చెందిన పామర్తి శిల్పారాణి(25) భర్త కొంత కాలం కిందట చనిపోయారు. దీంతో ఆమె తన ఇద్దరు కుమార్తెలతో పుట్టింటి వద్ద ఉంటున్నారు. ఆమె తీరుపై కుటుంబీకులు నెల కిందట మందలించారు. దీంతో జంగారెడ్డిగూడెంలో ఇల్లు అద్దెకు తీసుకుని చిన్న కుమార్తెతో కలిసి ఉంటున్నారు. పెద్ద కుమార్తె ఏలూరులో వసతి గృహంలో ఉండి చదువుకుంటున్నారు. శిల్పారాణి చరవాణికి నాలుగు రోజులుగా తండ్రి ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాఫ్ వస్తుంది. ఆమె నాలుగు రోజులుగా ఇంటికి రాకపోవడంతో చిన్న కుమార్తెను ఇంటి యజమాని కుటుంబీకులకు అప్పగించారు. అడవిలో గుర్తించిన మృతదేహం వద్ద లభ్యమైన ఆనవాళ్ల ప్రకారం మృతురాలు శిల్పారాణిగా గుర్తించారు. మొహం నుజ్జు నుజ్జై గుర్తించలేని విధంగా ఉంది. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి అడవిలోకి తీసుకొచ్చి మొహంపై బలంగా కొట్టి చంపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతురాలి సోదరుడు మహేశ్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: చొప్పరామన్నగూడెంలో ఘంటశాల దీపిక(17) అనే ఇంటర్ విద్యార్థిని బుధవారం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..గ్రామానికి చెందిన ఘంటశాల సునీత భర్త వెంకటేశ్వరరావు చనిపోవడంతో కొయ్యలగూడెంలోని ఐటీఐ కళాశాలలో పనిచేస్తూ కుమార్తె దీపిక, కుమారుడితో జీవనం సాగిస్తున్నారు. ఉదయం ఆసుపత్రి పనిమీద సునీత దేవరపల్లి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తలుపులకు గెడపెట్టి ఉంది. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా వంట గదిలో దీపిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. తన కుమార్తె కుటుంబ ఆర్థిక పరిస్థితులు గురించి బాధపడేదని, తనకు ఆరోగ్యం పాడవడం వల్ల మనస్తాపంతో మరణించి ఉంటుందని తల్లి సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీపిక (పాతచిత్రం)

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి దుర్మరణం

గోకవరం, మారేడుమిల్లి, న్యూస్‌టుడే: కష్టపడి డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా కొలువు సాధించారు. కుటుంబానికి దూరంగా ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ సెలవు కావడంతో కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు స్వగ్రామం బయలుదేరాడు. మార్గంమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. వివరాలివీ.. ఏలూరు రాణినగర్‌కు చెందిన రెడ్డి రాజేష్(38) ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా కొలువు సాధించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి గ్రామం సోమిరెడ్డిపల్లి ఏపీఆర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా అక్టోబర్‌లో విధుల్లో చేరారు. ఉద్యోగరీత్యా మారేడుమిల్లిలోనే ఉంటున్నారు. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఏలూరులో నివాసం ఉంటున్నారు. కుటుంబాన్ని ఇక్కడకు తరలించేందుకు ఇంటికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిస్మస్ సెలవుకు తోడు ఆదివారం వరకు సెలవు పెట్టి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై స్వగ్రామం బయలుదేరారు. గోకవరం దాటిన తరువాత బావాజీపేట సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. రోడ్డుపై పడి తలకు గాయమవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గడ్డితో వెళ్లే ట్రాక్టర్‌ను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు యువకులు కోరుకొండ గ్రామంలోని పశ్చిమ గానుగూడెంకు చెందినవారిగా గుర్తించారు. గోకవరంలో సినిమా చూసేందుకు వీరు ముగ్గురు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వీరిలో ఇద్దరికి గాయాలు కావడంతో 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై పవన్‌కుమార్ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాజేష్ (పాత చిత్రం)

EENADU e Classifieds

FINANCIAL SERVICES

బ్యాంక్/ప్రైవేట్ తనఖాలో ఉన్న ఇళ్ల స్థలాలు, పొలాలు ఫ్యాక్టరీలు, స్థిరాస్తులపై అతి తక్కువ వడ్డీకి వెంటనే లోన్స్ కలవు. ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ కలవు. * నో బ్రోకర్స్, నో సిబిల్ * M.S.R.గ్రూప్, వైజాగ్ ✆9121314141

PERSONAL CLASSIFIEDS

CHANGE OF NAME

I TUMPATI KAMALA, W/o. Sai Kondala Varaprasad, R/O. D.No. 5-6, Kappalakunta Village, Dwarakatirumala Mandi, EluruMy passport bearing no -M4447093, my Name is wrongly noted as "TUMPATI KAMALA KUMARI" instead of "TUMPATI KAMALA". In fact my name is TUMPATI KAMALA.

I TUMPATI KAMALA, W/o. Sai Kondala Varaprasad, R/o.D.No. 5-6, Kappalakunta Village, Dwarakatirumala Mandi, Eluru My Pass Port bearing no -M4447093, my spouse name is wrongly noted as "SRI KINDALA VARA PRASAD TUMPATI" instead of "TUMPATI SAI KONDALA VARA PRASAD". In fact my spouse name is "TUMPATI SAI KONDALA VARA PRASAD.

REAL ESTATE

S పెప్సీలాండ్ కన్సల్టెన్సీ APCRDA లేఅవుట్‌లో ప్లాట్స్, విల్లాస్, కమర్షియల్ షాప్స్, ఫ్లాట్స్, పొలాలు అమ్మకం. అమ్మలన్నా కొనాలన్నా సంప్ర॥ ఏలూరు-విజయవాడ. ✆ 98481 91172.

PROPERTY FOR SALE

FOR SALE
Sale of Commercial Property on 18.09.2025, having an extent of 2097.49 Sq.Mtrs or 2508.67 Sq.yds along with buildings there on 30.12.2025 situate at Railway Station Road, Tadepalligudem,Andhra Pradesh. For further details call Mr. Ramesh Kumar on 888 611 2124 and Mr. Sasikanth on 798 99 25473

JOBS

WANTED Chief Managers, Good Salaries/ Incentives/ Marketing/ Networking/ Retired/ Age above 30 yrs. Cont. Cell: 98494 21277.

హైదరాబాద్‌లో ఇంటిపని కోసం ఫ్యామిలీ (భర్త+భార్య) కావలెను. ఉచిత వసతి, మంచి జీతం ఇవ్వబడును. ✆ 83286 09240, 94400 87074.

రాజు న్యూరో హాస్పిటల్, రాజమండ్రినందు పనిచేయుటకు హాస్పిటల్ సూపర్‌వైజింగ్‌లో అనుభవం కలిగిన ★సూపర్‌వైజర్లు డే షిఫ్ట్ మరియు నైట్ షిఫ్ట్‌లోకి కావలెను. ✆ 9885396111

TO LET

COMMERCIAL

భీమవరం- పి.పి.రోడ్ పాత సత్యనారాయణ థియేటర్ ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లో 1st ఫ్లోర్ 22X27=590 Feets అద్దెకు కలదు. ✆ 96662 12346.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 6.95 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం CLASSIFIEDS

తెదేపా జిల్లా కమిటీ నియామకం

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: తెదేపా ఏలూరు పార్లమెంట్(జిల్లా) కమిటీని పార్టీ అధిష్ఠానం నియమించింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బడేటి చంటి(ఏలూరు), జగ్గవరపు ముత్తారెడ్డి(చింతలపూడి) నియమితులైన విషయం విదితమే. తాజాగా మిగతా కార్యవర్గాన్ని బుధవారం పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఉపాధ్యక్షులుగా గూడవల్లి శ్రీనివాస్(ఏలూరు), రావూరి రామకృష్ణ(చింతలపూడి), ముసునూరు వెంకట సీత(నూజివీడు), కావల కోదండ రాంబాబు(ఉంగులూరు), వంగపండు సత్యనారాయణ(ఉంగుటూరు), పోసిన పాండురంగారావు(కైకలూరు), పల్లెం ఏడుకొండలు(కైకలూరు), బొప్పన సుధాకర్(దెందులూరు), ఆకుల అరుణకుమారి(పోలవరం) నియమితులయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఆహ్మద్ ఖాజా షేక్(ఏలూరు), దొండపాటి ఏసుపాదం(నూజివీడు), ఆరేపల్లి శ్రీనివాస్(నూజివీడు), పారేపల్లి వెంకట రామయ్య(పోలవరం), బోయిన గోవర్ధనరావు(కైకలూరు), ఉప్పలపాటి రాంప్రసాద్(దెందులూరు), కొమ్మరం మల్లేశ్వరరావు(పోలవరం), జంపన సూర్యనారాయణ(ఏలూరు), బొల్లు నాగజ్యోతి(చింతలపూడి)ని ఎంపిక చేశారు. ★ అధికార ప్రతినిధులుగా పూజారి నిరంజన్(ఏలూరు), పాకంటి ఝాన్సీరాణి(చింతలపూడి), బొర్రా రాజ్‌పాల్(చింతలపూడి), శలగల గోపి(ఉంగుటూరు), జారం చాందిని(పోలవరం), గుడిపూడి రేవతి(దెందులూరు), సంపెంగ వేణుగోపాల తిలక్(దెందులూరు), పులవర్తి శామ్యూల్(కైకలూరు), వీరకుమార్(నూజివీడు) నియమితులయ్యారు. కార్యదర్శులుగా చింతాటి జ్యోతి(ఏలూరు), చెరువుగట్టు రామ్మోహనరావు(చింతలపూడి), తలపంటి వెంకట రాజశేఖర్(నూజివీడు), అంబళ్ల కృష్ణకుమారి(ఉంగుటూరు), దేవరపల్లి ఆదాం(దెందులూరు), గుల్లపూడి దుర్గ(పోలవరం), మౌనిక నాగలక్ష్మి(కైకలూరు), గుమ్మళ్ల నాగార్జున(పోలవరం), తానంకి సురేశ్(దెందులూరు) నియమితులయ్యారు. కోశాధికారిగా యర్రా వెంకటలక్ష్మి(ఉంగుటూరు), కార్యాలయ కార్యదర్శిగా ఉప్పాల జగదీశ్ బాబు(ఏలూరు), మీడియా సమన్వయకర్తగా చల్లా ప్రసాదరావు(ఏలూరు), సామాజిక మాధ్యమాల సమన్వయకర్తగా మానెల్లి బాలు(పోలవరం) నియమితులయ్యారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా) (కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -135 రిటైల్ ధర 162 చికెన్ విత్ స్కిన్ - 235, చికెన్ స్కిన్‌లెస్ - 267.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 152, 161, 172 చికెన్ విత్ స్కిన్ - 294 చికెన్ స్కిన్‌లెస్ - 304.

92.7FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

పాపికొండల బోట్లు ఫుల్

దేవీపట్నం, న్యూస్‌టుడే: క్రిస్మస్ పండగ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం నుంచి పాపికొండల విహార యాత్రకు సందర్శకుల తాకిడి పెరిగింది. గురువారం నుంచి శనివారం వరకు మొత్తం బోట్లు ఇప్పటికే బుకింగ్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేవీపట్నం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఒకటి, ప్రైవేట్ 14 చొప్పున మొత్తం 15 బోట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో బోటు బుధవారం ప్రారంభించారు. దీనికి కొన్ని అనుమతులు లభించాయి. ఇంకా నిరభ్యంతర ధ్రువీకరణ (ఎన్ఓసీ) రావాల్సి ఉందని కంట్రోల్ రూం అధికారులు చెప్పారు. ఇది కూడా అందుబాటులోకి వస్తే బోట్ల సంఖ్య 16కు చేరనుంది.

ఆడేస్తాం.. గెలిచేస్తాం

క్వార్టర్ ఫైనల్స్‌కు నాలుగు జట్లు

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: భీమవరంలోని గన్నాబత్తుల, కేజీఆర్ కళాశాలల క్రీడా మైదానాల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ లీగ్ పోటీల్లో నాలుగో రోజైన బుధవారం నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. తొలి మ్యాచ్‌లో ఖమ్మం జట్టు 41 పరుగులు చేయగా అమలాపురం 42 పరుగులు చేసి విజయం సాధించింది. భీమవరం- విశాఖ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్‌లో భీమవరం గెలిచింది. మూడో మ్యాచ్‌లో రాజమహేంద్రవరం జట్టు 93 పరుగులు సాధించగా శ్రీకాకుళం 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తిరుపతి జట్టు 72 పరుగులు చేయగా అమలాపురం 68 పరుగులు చేసి పరాజయం పొందింది. ఇంకో మ్యాచ్‌లో రాజమహేంద్రవరం జట్టు 76 పరుగుల లక్ష్యాన్ని గుడివాడ జట్టు ముందు ఉంచగా 5 పరుగుల తేడాతో ఓడింది. చివరిగా కాకినాడ జట్టు 76 పరుగులు చేయగా చెన్నై 10 పరుగుల తేడాతో ఇంటి బాట పట్టింది.

నిషేధిత కలుపు మందు స్వాధీనం

చింతలపూడి, న్యూస్‌టుడే: చింతలపూడి పట్టణం మెరకవీధిలో నిషేధిత కలుపు మందు గ్లైసిల్‌ను అనధికారికంగా నిల్వ ఉంచి అమ్మకం చేస్తున్న ఇంటిపై విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి దాడి చేసినట్లు ఏవో మురళీకృష్ణ తెలిపారు. సుమారు రూ.3.14 లక్షల విలువైన 406 లీటర్ల గ్లైసిల్‌ను ఎస్.లాల్‌చంద్ అనే వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసి అమ్మకం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సరకును సీజ్‌చేసి, సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్ ఏవో మీరయ్య పాల్గొన్నారు.

తహసీల్దారుపై కారం చల్లి దాడి చేసిన ఘటనపై కేసు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం మండలం ఇనుమూరులో తహసీల్దారు పీవీ చలపతిరావు, రెవెన్యూ సిబ్బందిపై కారం చల్లి, వాహనాలు ధ్వంసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుర్గామహేశ్వరరావు తెలిపారు. గ్రామంలో భూ సమస్యలపై ఉన్నతాధికారుల ఉత్తర్వులను అమలు చేసేందుకు వెళ్లిన తనపైన, సిబ్బందిపైనా దాడి చేశారని తహసీల్దారు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పండగ వేళ అండగా!

మృతుల కుటుంబాలకు చింతమనేని చేయూత

పెదవేగి (పెదపాడు), న్యూస్‌టుడే: నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది వ్యవధిలో కుటుంబ సభ్యులను కోల్పోయి... పండగలకు దూరంగా ఉంటోన్న సుమారు 4 వేల కుటుంబాలకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆత్మీయ పంచుతున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరాది, సంక్రాంతి పర్వదినాల సందర్భంగా స్వయంగా తయారు చేయించిన కేజీ అరెసలు, అర కేజీ చెక్కలు, స్వీట్ల సంచిని బాధిత కుటుంబాలకు అందజేస్తున్నారు. బుధవారం పెదవేగి మండలంలోని సుమారు 200 బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే నేరుగా మిఠాయిలు సంచులు పంపిణీ చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని.. వారిలో సంతోషం నింపే ప్రయత్నం చేశారు.


అమ్మపాలెంలో క్రిస్మస్ సందర్భంగా పిండి వంటల సంచి అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్

(c) eenadu

ఏలూరు

• ఏలూరు • దెందులూరు • ఉంగుటూరు

నూనె గింజల సాగుతో ఆర్థిక పరిపుష్టి

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: తక్కువ ఖర్చుతో నూనె గింజలు సాగు చేసి.. రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని ఏలూరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త కె.ఫణికుమార్ అన్నారు. షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక పథకంలో భాగంగా పెదవేగి మండలం తాళ్లగోకవరంలో నూనె గింజల సాగుపై బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫణికుమార్ మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న పండిస్తున్న ప్రాంతాల్లో నువ్వులు, వేరుశనగ సాగు చేయాలన్నారు. రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటించి చిరు ధాన్యాల సాగు వైపు అడుగులేయాలని వ్యవసాయాధికారి సీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. అనంతరం రైతులకు కలుపు మందు ప్యాకెట్లు అందజేశారు. ఉద్యానశాఖ హెచ్‌వో ఎం.రత్నమాల, ఆర్‌ఎస్‌కే సిబ్బంది పాల్గొన్నారు.

సకాలంలో అనుమతుల మంజూరు: కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఏకగవాక్ష విధానంలో అందిన దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహించాలన్నారు. ఏలూరులో తివాచీల క్లస్టర్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం వెంకటరావు, నాబార్డు డీడీఎం అనిల్‌కాంత్ తదితరులు పాల్గొన్నారు.

వెలుగులు నింపలేక

ఉంగుటూరు మండలం కైకరంలో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం(వెల్‌నెస్ సెంటర్) అలంకారప్రాయంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో మొత్తం రూ.25.80 లక్షలు వెచ్చించి భవనం నిర్మించారు. విద్యుత్తు కనెక్షన్ ఇవ్వకపోవడంతో.. నిరుపయోగంగా వదిలేశారు. ప్రస్తుతం పసుతుల్లేక పాత గదిలో వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. - న్యూస్‌టుడే, కైకరం(ఉంగుటూరు)

రోడ్డు వేయలేక

పెదవేగి మండలం ముండూరు నుంచి పేదల కాలనీకెళ్లే అంతర్గత రహదారి అధ్వానంగా తయారైంది. కంకర తేలడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ ద్విచక్ర వాహన చోదకులు కంకర తప్పించే క్రమంలో అదుపు తప్పిపడి గాయాల పాలవుతున్నారు. - న్యూస్‌టుడే, ముండూరు(పెదవేగి)

అంచు బాగోలేక

ఏలూరు ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి ఆశ్రం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మించిన తమ్మిలేరు వంతెన దెబ్బతింది. వారధి మొదట్లోని అంచు కుంగిపోయి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఈ మార్గంలో రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియక చోదకులు భయాందోళన చెందుతున్నారు. - న్యూస్‌టుడే, ఏలూరు నగరం

గుంత పూడ్చలేక

ఉంగుటూరు మండలం నారాయణపురంలోని కాలువ గట్టు రోడ్డులో.. పంచాయతీ పైపులైన్ లీకేజీ అయింది. దాన్ని మరమ్మతు చేసేందుకు సిబ్బంది గుంత తవ్వారు. దాన్ని పూడ్చకపోవడంతో ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. రహదారిని ఆనుకొని గొయ్యి ఉండటంతో.. వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు.
- న్యూస్‌టుడే, నారాయణపురం(ఉంగుటూరు)

చెత్త తొలగక

గణపవరం మండలం జల్లికాకినాడ నుంచి కేశవరం కూడలి కెళ్లే రోడ్డు దుర్గంధ భరితంగా మారింది. జల్లికాకినాడ ఇళ్లలో సేకరించిన చెత్తాచెదారం తీసుకొచ్చి రహదారి వెంబడి పడేస్తున్నారు. దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఈవోపీఆర్డీ సత్యనారాయణ తెలిపారు. - గణపవరం, న్యూస్‌టుడే

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఏలూరు అర్బన్:	80085 74486	ఏలూరు టూటౌన్:	80085 74487
దెందులూరు:	80085 74535	పెదపాడు, పెదవేగి:	80085 74483
భీమడోలు:	80085 74527	నిడమర్రు గ్రామీణం:	97040 21765
ఉంగుటూరు:	94939 90333	గణపవరం:	99480 66777

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ? స్థానిక సత్రంపాడు కూడలిలోని వంతెనపై కాలిబాట రాళ్లు పగిలిపోయాయి. ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. - శివరామకృష్ణారావు
✔ కాలిబాట రాళ్లను సరిచేయిస్తాం. - భానుప్రతాప్, కమిషనర్

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ? గజ్జెలవారి చెరువు చేపల మార్కెట్ ప్రాంగణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. అపరిశుభ్రత కారణంగా మార్కెటుకొచ్చేవారు ముక్కులు మూసుకుంటున్నారు. - కృష్ణమోహన్
✔ పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చేస్తాం. - శివారెడ్డి, ఉప కమిషనర్, నగరపాలక సంస్థ

దెందులూరు, న్యూస్‌టుడే: ? గోపన్నపాలెం- పెదవేగి మార్గంలోని మద్యం దుకాణం సమీపాన ప్లాస్టిక్, వ్యర్థాలు దిబ్బలా పేరుకుపోయాయి. రోజుల తరబడి తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. పంచాయతీ సిబ్బందికి చెప్పినా ఫలితం లేదు. - వెంకటేశ్వరరావు
✔ పారిశుద్ధ్య సిబ్బందితో వ్యర్థాలు తొలగింపజేస్తాం. దుర్వాసన రాకుండా బ్లీచింగ్ చల్లిస్తాం. - స్టానిష్‌బాబు, పంచాయతీ కార్యదర్శి

పెదపాడు, న్యూస్‌టుడే: ? వీరమ్మకుంట- పాతముప్పర్రు రహదారిలోని మంచినీటి చెరువు సమీప మలుపులో ప్రమాదకరంగా మారింది. ఇక్కడ భారీ గోతులుండటంతో.. రాత్రివేళ వాహనదారులు అదుపు తప్పి పడుతున్నారు. - కనకరాజారావు, చోదకుడు
✔ గోతులు పూడ్చించడానికి తక్షణ చర్యలు తీసుకుంటాం. రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతాం. - శేషుకుమార్, ర.భ.శా. ఏఈ

నీటి వృథాకు అడ్డుకట్ట

నిడమర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల సమీప ఆంజనేయస్వామి ఆలయం పక్కనున్న పంచాయతీ కుళాయికి బిరడా అమర్చారు. 'నీటి వృథా... అరికట్టేదెలా' శీర్షికన బుధవారం 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి పంచాయతీ కార్యదర్శి సంజీవరావు స్పందించి, సమస్య పరిష్కరించారు.

కేంద్రాలున్నా.. సంపద సున్నా!

అన్ని చోట్లా నిరుపయోగంగా మారిన వైనం

☆ పెదవేగి మండలం విజయరాయిలో రాయన్నపాలేనికెళ్లే రోడ్డులోని చెరువు ఒడ్డున సంపద కేంద్రం నిర్మించిన దృశ్యమిది. చెరువులోకి నీరు చేరడంతో కేంద్రానికెళ్లే దారి లేకుండా పోయింది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన కేంద్రం నిరుపయోగంగా మారింది.

☆ పెదకడిమిలోని సంపద కేంద్రం తొట్టెలో మద్యం సీసాలు, ప్లాస్టిక్ సీసాలు పేరుకుపోయిన చిత్రమిది. గ్రామంలో రూ.5.62 లక్షలు నిర్మించి దీన్ని నిర్మించారు. కేంద్రానికి వినియోగంలోకి తేకపోవడంతో.. దాని చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచి మందుబాబులకు అడ్డాగా మారింది.

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు వడివడిగా అడుగులేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో.. ప్రభుత్వాల లక్ష్యం నీరుగారిపోతోంది. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో సంపద కేంద్రాలు నిర్మించారు. ఆ తర్వాత వైకాపా సర్కారు అధికారంలోకి రావడంతో.. వాటి నిర్వహణను విస్మరించింది. ఫలితంగా కేంద్రాల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి.

రూ.లక్షలు బూడిదలో..

పెదవేగి మండలంలో మొత్తం 30 పంచాయతీలున్నాయి. రూ.లక్షలు వెచ్చించి అన్నిచోట్ల సంపద కేంద్రాలు నిర్మించారు. నిర్వహణ లోపంతో అన్ని గ్రామాల్లో నిరుపయోగంగా తయారయ్యాయి. ఊరికి దూరంగా ఉన్నాయన్న కారణంగా.. పలుచోట్ల పారిశుద్ధ్య సిబ్బంది సంపద కేంద్రాలకు చెత్త తరలించడం లేదు. రహదారుల పక్కన పారబోసి.. దహనం చేస్తున్నారు. ఫలితంగా పారిశుద్ధ్యం నానాటికీ లోపిస్తోంది. అధికారులు స్పందించి కేంద్రాలను వినియోగంలోకి తేవాలని గ్రామీణులు కోరుతున్నారు. సంపద కేంద్రాలను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకొస్తామని ఈవోపీఆర్డీ షరీఫ్ తెలిపారు.

స.హ.చట్టంపై అవగాహన అవసరం

రాజుపేట(పెదపాడు), న్యూస్‌టుడే: సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని వ్యవసాయాధికారి షేక్ ఖాసిం సూచించారు. రాజుపేటలో స.హ.చట్టంపై బుధవారం ప్రదర్శన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత తీసుకురావచ్చన్నారు. కూటమి నాయకురాలు మంగామణి, సిబ్బంది పాల్గొన్నారు.

తెదేపా బలోపేతానికి కృషి: బడేటి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో తెదేపా మరింత బలోపేతానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆయన్ను.. స్థానిక బడేటి విడిది కార్యాలయంలో చింతలపూడి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు బుధవారం సన్మానించారు. చంటి మాట్లాడుతూ.. తెదేపా జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రబాబునాయుడు, లోకేశ్ తనపై ఉంచిన బాధ్యతకు న్యాయం చేస్తానని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, తెదేపా కామవరపుకోట మండలాధ్యక్షుడు కె.సత్యనారాయణ, రంగాపురం సర్పంచి ఎం.రాము తదితరులు పాల్గొన్నారు.

చంటిని సన్మానిస్తున్న చింతలపూడి నియోజకవర్గ నాయకులు

కూటమి పాలనలో రాష్ట్రాభివృద్ధి

పెదవేగిన్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి పథాన పయనిస్తోందని సొసైటీ అధ్యక్షుడు తాతా సత్యనారాయణ అన్నారు. స్థానిక సాయిబాబా ఆలయం నుంచి జడ్పీ పాఠశాల వరకు రూ.40 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఏసు జన్మించె.. లోకం పులకించె!

ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి. బాల ఏసు జననం సందర్భంగా.. బుధవారం అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి, కేకులు కోసి సంబరాలు చేసుకున్నారు. ఏలూరు బిషప్ హౌస్‌లో వేడుకలు మిన్నంటాయి. బిషప్ పొలిమేర జయరావు దివ్య బలిపూజ, ప్రార్థనలు చేశారు. పెదపాడు, పెదవేగి, దెందులూరు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాల్లోని చర్చిల్లోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రార్థనా మందిరాలను వివిధ రకాల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. - న్యూస్‌టుడే బృందం

పెదపాడు: నాటకం ప్రదర్శిస్తున్న విద్యార్థులు

ఏలూరు: బిషప్ జయరావును సన్మానిస్తున్న పాదర్లు

ఏలూరు: అమీనాపేట లూథరన్ చర్చిలో కేక్ కోస్తున్న విశ్వాసులు

ప్రకటన / నోటీసు

మహారాజశ్రీ తాడేపల్లిగూడెం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
I.A.No. 253/2024 O.S. 220/2024
బిట్వీన్:
శ్రీమతి గుళ్ళిపల్లి పద్మజ్యోతి ... పిటిషనర్/వాది
And
శ్రీమతి చిరికి రవణమ్మ ... రెస్పాండెంట్/ప్రతివాది
To
ప్రతివాది: చిరికి రవణమ్మ, W/o. రామానాయుడు, సరిపల్లి (V), గణపవరం (M), W.G.Dt.

పై నెంబరు దావా వాది తనకు మీవల్ల రావలసిన ప్రామిసరీ నోటు బాకీ వసూలు నిమిత్తం తెచ్చి శ్రీ కోర్టు వారి ద్వారా ఎన్ని పర్యాయములు దావా సమన్లు / నోటీసులు పంపించినను మీరు తీసుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా Avoid చేయుచున్నందున మీకు దావా సమన్లు / నోటీసులు Substituted సర్వీసు ద్వారా అమలు చేయుటకు శ్రీ కోర్టువారు ఉత్తర్వులు యిచ్చి ది. 02-01-2026 తేదికి వాయిదా వేసియున్నారు. కాబట్టి ది. 02-01-2026 తేదీ ఉదయం 10.30 ని॥ లగాయితూ మీరు స్వయంగా కానీ వకీలు ద్వారా కానీ పై కోర్టునందు హాజరై పై పిటిషన్ మీ అభ్యంతరములు తెలియపర్చుకోవలెను. లేనియెడల దావా మీ పరోక్షమున తీర్మానించబడునని యిందుమూలముగా మీకు తెలియజేయడమైనది.

(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)
వాయిదా 02-01-2026
Sd/- P.V.V.Satyanarayana
Advocate, Tadepalligudem
Cell: 93469 13014, 97013 55773
తాడేపల్లిగూడెం
24-12-2025

ప్రకటన / నోటీసు

మహారాజశ్రీ తాడేపల్లిగూడెం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
O.S. 220/2024
బిట్వీన్:
శ్రీమతి గుళ్ళిపల్లి పద్మజ్యోతి ... వాది
And
శ్రీమతి చిరికి రవణమ్మ ... ప్రతివాది
To
ప్రతివాది: చిరికి రవణమ్మ, W/o. రామానాయుడు, సరిపల్లి (V), గణపవరం (M), W.G.Dt.

పై నెంబరు దావా వాది తనకు మీవల్ల రావలసిన ప్రామిసరీ నోటు బాకీ వసూలు నిమిత్తం తెచ్చి శ్రీ కోర్టు వారి ద్వారా ఎన్ని పర్యాయములు దావా సమన్లు / నోటీసులు పంపించినను మీరు తీసుకోకుండా ఉద్దేశ్యపూర్వకంగా Avoid చేయుచున్నందున మీకు దావా సమన్లు / నోటీసులు Substituted సర్వీసు ద్వారా అమలు చేయుటకు శ్రీ కోర్టువారు ఉత్తర్వులు యిచ్చి ది. 02-01-2026 తేదికి వాయిదా వేసియున్నారు. కాబట్టి ది. 02-01-2026 తేదీ ఉదయం 10.30 ని॥ లగాయితూ మీరు స్వయంగా కానీ వకీలు ద్వారా కానీ పై కోర్టునందు హాజరై పై దావాలో మీ అభ్యంతరములు తెలియపర్చుకోవలెను. లేనియెడల దావా మీ పరోక్షమున తీర్మానించబడునని యిందుమూలముగా మీకు తెలియజేయడమైనది.

(శ్రీ కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)
వాయిదా 02-01-2026
Sd/- P.V.V.Satyanarayana
Advocate, Tadepalligudem
Cell: 93469 13014, 97013 55773
తాడేపల్లిగూడెం
24-12-2025

విరిసిన సృజన

'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: స్థానిక శ్రీరామ్ నగర్‌లోని శ్రీశ్రీ పాఠశాలలో బుధవారం 'ఈనాడు' ఆధ్వర్యాన ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జిపై జరిగిన ప్రశ్నావళి పోటీల్లో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జీఎస్ పవన్, ఆర్.పూర్ణ కార్తిక్, ఎం.ధన్యశ్రీ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వారికి శ్రీశ్రీ విద్యాసంస్థల ఛైర్మన్ ఎంబీఎస్ శర్మ బహుమతులు ప్రదానం చేశారు. ఉపాధ్యాయులు సీహెచ్ రామలక్ష్మి, సీహెచ్ శాంతకుమారి, కె.గీతిక, సీహెచ్ దివ్య, కె.విజయలక్ష్మి పర్యవేక్షించారు. ✦ స్థానిక సరస్వతి విద్యానికేతన్‌లో నిర్వహించిన ప్రశ్నావళి పోటీలో విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. సీహెచ్ భరత్‌కుమార్(ప్రథమ), టి.త్రినాథ్(ద్వితీయ), ఎస్.సాయి(తృతీయ) స్థానాలు కైవసం చేసుకున్నారు. వారికి కరస్పాండెంట్ జి.పద్మజ బహుమతులు అందజేయగా.. ఉపాధ్యాయులు బి.సాయి నరేంద్రకుమార్, కె.నవ్యశ్రీ, వి.మాధవి పర్యవేక్షించారు.

బహుమతులిస్తున్న శ్రీశ్రీ విద్యాసంస్థల ఛైర్మన్ శర్మ తదితరులు

విజేతలతో సరస్వతి విద్యానికేతన్ ప్రతినిధులు

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1.11 లక్షల విరాళం సమకూరింది. భీమడోలు మండలం పొలసానిపల్లికి చెందిన వి.వీర వెంకట లక్ష్మి ఆలయ కార్యాలయంలో ఈ విరాళాన్ని బుధవారం జమ చేశారు. దాతను ఆలయ సూపరింటెండెంట్ దుర్గా ప్రసాద్ అభినందించి స్వామి ప్రసాదాలు, నిత్యాన్నదాన పత్రాన్ని అందజేశారు.

దాతకు పత్రాన్ని అందజేస్తున్న సూపరింటెండెంట్ దుర్గా ప్రసాద్

బాల వేంకన్నకు వెండి కిరీటం కానుక

నిడమర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక శ్రీబాల వేంకటేశ్వరస్వామి విగ్రహాలకు వెండి కిరీటాలు కానుకగా సమకూరాయి. నిడమర్రుకు చెందిన కొట్టే ప్రసాద్ రూ.1.50 లక్షలు వెచ్చించి సుమారు రెండు కిలోల వెండితో కిరీటాలు తయారు చేయించారు. వీటిని బుధవారం ఆలయ ధర్మకర్త దొరబాబుకు అందజేశారు.

స్వామికి అలంకరించిన ఆభరణాలు

రాష్ట్ర స్థాయిలో బాలల ఘనత

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వివిధ పోటీల్లో జిల్లా విద్యార్థులు ఘనత సాధించారు. ఆంగ్ల మాధ్యమ వ్యాసరచన పోటీలో ఏలూరు శర్వాణీ పాఠశాల విద్యార్థిని టి.శ్రావ్య, తెలుగు మాధ్యమం వక్తృత్వ పోటీలో ఉంగుటూరు మండలం నారాయణపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి మహీధర్, ఆంగ్లమాధ్యమ వక్తృత్వ పోటీలో ఏలూరు సెయింట్ థెరిసా కళాశాల విద్యార్థిని ఎస్‌కే రేష్మ రాష్ట్ర స్థాయిలో బహుమతులు సొంతం చేసుకున్నారు. వారిని డీఈవో వెంకట లక్ష్మమ్మ అభినందించారు.

బహుమతి అందుకుంటున్న విద్యార్థిని శ్రావ్య

27న క్యాన్సర్‌పై సదస్సు

భీమడోలు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కమ్యూనిటీ పారా మెడికల్స్, ప్రైమరీ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. ఈ నెల 27న క్యాన్సర్, అవయవదానంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఏలూరు సమీప ఆశ్రం ఆసుపత్రిలో సదస్సులు ఉంటాయని ఆ సంఘ కార్యదర్శి ఎం.జయరామ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నేత్రపర్వంగా శ్రీవారి రథోత్సవం

ఏలూరు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: స్థానిక రామచంద్రరావు పేటలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 27 నుంచి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆరంభ సూచిగా బుధవారం స్వామివారి రథోత్సవం నిర్వహించారు. రథంపై స్వామి, అమ్మవార్లను ఉంచి అలంకరించారు. ఎమ్మెల్యే బడేటి చంటి రథాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. నగర వీధుల్లో రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆలయ ఛైర్‌పర్సన్ రమాదేవి, సభ్యులు శ్రీనివాసరావు, నెహ్రూబాబు, ఈవో సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.

వాజ్‌పేయీ జీవితం స్ఫూర్తిదాయకం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని వాజ్‌పేయీ శత జయంతి సందర్భంగా.. స్థానిక ఆశ్రం కూడలిలోని ఆయన కాంస్య విగ్రహం వద్ద బుధవారం రాత్రి భాజపా నాయకులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్ మాట్లాడుతూ.. భారత రాజకీయాల్లో వాజ్‌పేయీ ధ్రువ తారన్నారు. ఆయన సంస్కరణలతోనే దేశం అభివృద్ధి పథాన పయనిస్తోందని పేర్కొన్నారు.

కష్టజీవుల వెన్నంటే ఎర్రజెండా: సీపీఐ

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కష్ట జీవుల వెన్నంటే ఎర్రజెండా ఉంటుందని సీపీఐ రాష్ట్ర, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్, బండి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సీపీఐ శత వార్షికోత్సవం సందర్భంగా.. ఏలూరు ప్రాంతీయ సమితి ఆధ్వర్యంలో బుధవారం ద్విచక్ర వాహన ప్రదర్శన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. కార్మిక, కర్షక, విద్యార్థి యువజన సంఘాలకు సీపీఐ పోరాటాలు నేర్పిందని గుర్తుచేశారు.

(c) eenadu

పోలవరం
•పోలవరం •చింతలపూడి

క్రిస్మస్ సందడి

జంగారెడ్డిగూడెం పట్టణం, కామవరపుకోట, చింతలపూడి, న్యూస్‌టుడే: చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో క్రిస్మస్ సందడి మొదలైంది. చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రార్థనలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. క్రీస్తు పుట్టుకను తెలియజేసేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీఎస్ఐ, ఆర్సీఎం చర్చిలను విద్యుత్తు దీపాలతో ముస్తాబు చేశారు. భారీ నక్షత్రాలు, క్రిస్మస్ ట్రీలు, శాంతా, పశువుల పాకలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రార్థనా మందిరాల్లో బాల ఏసు రాకను స్వాగతిస్తూ గీతాలను ఆలపించారు.

★ తడికలపూడిలో ఏసుక్రీస్తు రాకను స్వాగతీస్తూ కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు.

ఫాతిమాపురం ఆర్సీఎం చర్చి

రామవరంలో మెగా వైద్య శిబిరం

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: ఏలూరు ఆశ్రమ హాస్పిటల్, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్, చిన్ని సేవా ట్రస్ట్ వారి సహకారంతో రామవరంలో బుధవారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి మారుమూల గ్రామాల నుంచి గిరిజనులు తరలివచ్చారు. ఏడు విభాగాల డాక్టర్లతోపాటు.. ఈసీజీ సౌకర్యాన్ని కల్పించారు. రోగులకు చికిత్స చేసి మందులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ, కుక్కునూరు సీఐ యేసోబు, ఎస్సైలు రాజారెడ్డి, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈసీజీ చేయించుకుంటున్న రోగి వద్ద సీఐ, ఎస్సైలు

నిధులు పోసి.. లక్ష్యం నీరుగార్చి!

అంగన్‌వాడీ కేంద్రాల్లో అధ్వానంగా పోషణ వాటికలు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఆరోగ్యకరమైన పోషకాహారం అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన పోషణ వాటికల నిర్వహణ అధ్వానంగా మారింది. బయట నుంచి కొనుగోలు చేసిన కూరగాయలు, ఆకుకూరలనే తీసుకొచ్చి కేంద్రాల్లో వినియోగిస్తున్నారు.

జంగారెడ్డిగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ద్వారకాతిరుమల, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాల్లో 219 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు 2,988 మంది, 3 సంవత్సరాల లోపు పిల్లలు 5,371 మంది, గర్భిణులు 1,083, బాలింతలు 941 మంది ఉన్నారు. 219 కేంద్రాలకు గాను 119 పోషణ వాటికలు పెంచడానికి ఎంపిక చేశారు. ఇందుకోసం ప్రతి కేంద్రానికి ఖర్చుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం సక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 పథకం ద్వారా రూ.10 వేలు వంతున నిధులు విడుదల చేసింది.

దేవినేనివారిగూడెంలోని కేంద్రం వద్ద ఇలా..

అంగన్‌వాడీ కేంద్రం ప్రాంగణంలో లేదా అందుబాటులో ఉన్న కనీసం మూడు సెంట్ల స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలయ్యే మెనూకు అనుగుణంగా అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలు పండించాల్సి ఉంది. ఇలా పండించిన వాటిని వండి పిల్లలకు వడ్డించాల్సి ఉంది. మిగిలిన వాటిని గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేయాలి.

ఇదేం నిర్వహణ.. ఎంపిక చేసిన ఆయా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో కొద్దిపాటి స్థలాల్లో తూతూ మంత్రంగా పోషణ వాటికలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల పట్టించుకోక అధ్వానంగా మారాయి. కొన్ని చోట్ల పోషణ వాటికల్లో గడ్డి, పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మొక్కలు చనిపోయాయి.. ఇటీవల కురిసిన వర్షాలకు పోషణ వాటికల్లోని కూరగాయలు, ఆకు కూరల మొక్కలు చనిపోయాయి. మళ్లీ మొక్కలు నాటుతున్నారు. సక్రమంగా నిర్వహించని వారిపై చర్యలు తీసుకుంటాం.
- బ్యూలా, సీడీపీవో, జంగారెడ్డిగూడెం.

10 AM to 1 PM మేమున్నాం.. మీకు తోడుగా..
జంగారెడ్డిగూడెం: 80085 74478
కొయ్యలగూడెం: 80085 74947
చింతలపూడి: 76759 19086

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ? రాముడుకుంట చెరువులో విద్యుత్తు మోటారు ప్యానెల్ బోర్డు విద్యుత్తు స్తంభానికి వేలాడుతోంది. దీని వల్ల బయటకు వచ్చి ప్రమాదకరంగా ఉన్నాయి. - **వెంకట్రావు, స్థానికుడు**
? సూరపురాజుకుంట నుంచి ఆర్టీవో కార్యాలయానికి వెళ్లే రోడ్డు ఇరువైపులా తుప్పలు పెరిగాయి. - **సత్యనారాయణ**
✔ బోర్డు బాగు చేయడంతోపాటు తగిన రక్షణ చర్యలు చేపడతాం, తుప్పలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.
- రమణ, పురపాలక కమిషనర్, జంగారెడ్డిగూడెం
చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: ? స్టేట్‌బ్యాంకు కాలనీలో డ్రెయిన్లు లేక ఇబ్బంది పడుతున్నాం. - **రామారావు,**
✔ డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతాం. మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటాం. - **రాంబాబు, నగర పంచాయతీ కమిషనర్.**

భూవివాదంలో గిరిజనులకు న్యాయం చేయాలి

ఇనుమూరులో ధ్వంసమైన మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న నేతల బృందం

బుట్టాయగూడెం, కుక్కునూరు, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం మండలం ఇనుమూరులో నెలకొన్న భూవివాదంలో గిరిజనులకు న్యాయం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు కోరారు. ఆయన నేతృత్వంలో ప్రజా సంఘాల నేతల బృందం బుధవారం ఇనుమూరు గ్రామాన్ని సందర్శించారు. వివాదాస్పద భూమి, ధ్వంసమైన మొక్కజొన్న చేనును పరిశీలించారు. అనంతరం ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో వెంకటేశ్వర్లు మాట్లాడారు. గిరిజనులు సాగు చేస్తున్న మొక్కజొన్న చేనును ధ్వంసం చేసి, దాడికి దిగిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మొడియం నాగమణి, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోలోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గిరిజన మహిళపై దాడిచేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కుక్కునూరులో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు.

మోదెల సందర్శన

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం మోదెల గ్రామాన్ని ఐటీడీఏ ఉపవిద్యాశాఖాధికారి కేఆర్‌పీ కుమార్ సందర్శించారు. గ్రామస్థులతో మాట్లాడి... గ్రామంలోని విద్యార్థుల వివరాలు సేకరించారు. తమకు పాఠశాల లేక చదువుకునేందుకు కి.మీ. దూరం నడవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోయారు. గ్రామంలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని ఆయనకు వినతిపత్రం అందజేశారు.

ప్రజల భాగస్వామ్యంతో ముందుకు..

స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్ పత్రాలను ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్

చింతలపూడి, న్యూస్‌టుడే: స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను నియోజకవర్గ స్థాయిలో అమలు చేయడం, పర్యవేక్షించడం కోసం 'నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక యూనిట్' ను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలిపారు. పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయ ఆవరణలో 'నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక యూనిట్'ను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని వనరులను సద్వినియోగం చేసుకొని ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

తొట్టె సరే.. నీరొచ్చే దారేదీ?

అచ్యుతాపురంలో మూగజీవుల దాహార్తి తీర్చడానికి ప్రధాన రహదారి పక్కన కట్టిన తాగునీటి తొట్టె ఇది. ఇందుకు ఉపాధి హామీ నిధులు సుమారు రూ.35 వేలు ఖర్చు చేశారు. కానీ కుళాయి కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో తొట్టెలోకి నీరు చేరే దారి లేక నిరుపయోగంగా తయారైంది. వర్షం వస్తే తొట్టెలో చేరే నీటితోనే పశువుల దాహార్తి తీర్చుకోవాల్సి పరిస్థితి. దీనిపై పంచాయతీ కార్యదర్శి పవన్ మాట్లాడుతూ నీటి సరఫరాకు వీలుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
- న్యూస్‌టుడే, కొయ్యలగూడెం గ్రామీణ

ఎల్ఎన్‌డీపేటలో గాయపడిన బాలుడు

పోలవరం, న్యూస్‌టుడే: మండలంలోని ఎల్ఎన్‌డీ పేట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం చిన్నపిల్లల మధ్య జరిగిన గొడవలో బాలుడు కె. సాత్విక్ గాయపడ్డాడు. వెంటనే స్థానికులు పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించినట్లు ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ పి.రాంబాబుదొర చెప్పారు.

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి

సదస్సులో మాట్లాడుతున్న హబీబ్ బాషా

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌కె హబీబ్ బాషా తెలిపారు. ద్వారకాతిరుమల మండలం జాజులకుంటలో పొలం పిలుస్తోంది కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో లాభసాటి వ్యవసాయం కోసం సీఎం సూచించిన ఐదు సూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రి టెక్నాలజీ, ఫుడ్ ప్రోసెసింగ్, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల ఉద్యానశాఖాధికారి అమర్‌నాథ్, వ్యవసాయశాఖాధికారి చెన్నకేశవులు, వ్యవసాయ విస్తరణ అధికారి లోకేష్, గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్ లోవరాజు తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్నలో సస్యరక్షణ అవసరం.. కామవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంటకు కాండం తొలచు పురుగు ఆశించిందని, సస్యరక్షణ చేపట్టాలని వ్యవసాయాధికారి ముత్యాలరావు తెలిపారు. బుధవారం కామవరపుకోట పరిసరాల్లో పంట పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై రైతులకు వివరించారు.

రబీలో 'ఈ-పంట' నమోదు తప్పనిసరి

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: రబీ సీజన్‌లో మండలంలో 1100 ఎకరాల్లో మొక్కజొన్న, 4800 ఎకరాల్లో వర్జీనియా పొగాకు సాగు జరుగుతోందని మండల వ్యవసాయాధికారి పోశారావు చెప్పారు. సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ-పంట యాప్‌లో తప్పక నమోదు చేయించాలని రైతులకు సూచించారు. మండలంలో పలు ఎరువుల దుకాణాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. యూరియా, తదితర నిల్వలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మండలంలో ప్రస్తుతం 580 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. అవసరమైన మేరకు మాత్రమే రైతులు యూరియా కొనుగోలు చేసి వినియోగించాలని చెప్పారు.

రూ.లక్షల వ్యయం.. గబ్బిలాలకు నిలయం..!



కొయ్యలగూడెంలో ఆరేళ్ల కిందట రూ.32లక్షలు ఖర్చు చేసి మండల సమాఖ్య భవనాన్ని నిర్మించారు. కింది భాగంలో వెలుగు మండల సమాఖ్య కార్యాలయం నిర్వహిస్తున్నారు. పై భాగంలో ఉపాధి హామీ పథకం కార్యాలయం కోసం వినియోగించాలని అప్పట్లోనే అనుకున్నారు. అయితే తలుపులు, కిటికీలు, ఇతర పనులు పూర్తి కాక అప్పటి నుంచి ఖాళీగా వదిలేయడంతో గబ్బిలాలు చేరాయి. గది పైభాగానికి వేలాడుతూ పిల్ల గబ్బిలాలు సందడి చేస్తున్నాయి. దీనిపై ఎంపీడీవో కిరణ్‌కుమార్ మాట్లాడుతూ త్వరలోనే అవసరమైన పనులు పూర్తి చేసి ఉపాధి కార్యాలయాన్ని తరలిస్తామన్నారు. **- న్యూస్‌టుడే, కొయ్యలగూడెం గ్రామీణ**

వేలం ప్రకటన

మహారాజ శ్రీ జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) వారి కోర్టులో
E.P No.16/2025 IN O.S No.199/2024
BETWEEN
బర్ల కొండలరావు, తండ్రి: చిన్న అప్పలస్వామి, వయస్సు 52 సం॥లు, హిందు, మగ, నివాసం: కొత్త రామయ్యపేట గ్రామం, పోలవరం పంచాయితీ, పోలవరం మండలం, ఏలూరు జిల్లా. - డి.హెచ్.ఆర్
AND
మేడూరి రామచంద్రరావు, తండ్రి: బాలకృష్ణ, వయస్సు 43 సం॥లు, హిందు, మగ, నివాసం: కొత్త రామయ్యపేట గ్రామం, పోలవరం పంచాయితీ, పోలవరం మండలం, ఏలూరు జిల్లా. - జె.డి.ఆర్
పై నెంబరు ఈ.పి గ్రంధములో జె.డి.ఆర్ యొక్క సంపూర్ణ స్వాధీన హక్కు భుక్తములో ఉన్న ఈ క్రింద షెడ్యూలు ఆస్తిపై ది. 13-01-2026న ఉదయం 10.30 ని॥ల లగాయతు పై కోర్టు వారి సమక్షంలో, పై కోర్టు వారిచే వేలం నిర్వహించబడును. కావున వేలంలో పాల్గొని పాడుకోదలచిన వారు ది. 13-01-2026న ఉదయం 10-30 ని॥లకు పై కోర్టులో హాజరు కాగలరు. సదరు వేలపు షరతులు పై కోర్టు వారి నజారత్ నందు అడిగి తెలుసుకొనవలయును.
వేలం షెడ్యూలు వివరములు
ఏలూరు జిల్లా, పోలవరం సబ్ రిజిస్ట్రార్ వారి ఆఫీసులో చేరిన, పోలవరం పంచాయితీ, కొత్తరామయ్యపేట గ్రామం, ఆర్.యస్.నెం. 324 రులో ప్లాట్ నెం. 120రులో చ.గ. 242లు లలో గల ఆర్.సి.సి డాబాకు హద్దులు.
తూర్పు: రోడ్డు; **దక్షిణం:** ప్లాట్ నెం. 119రు; **పడమర:** ప్లాట్ నెం. 113రు; **ఉత్తరం :** ప్లాట్ నెం. 121 రు.
యీ హద్దుల మధ్య గల చ.గ. 242లు స్థలము. ఇందలి డోర్ నెం. 195గా గల ఆర్.సి.సి డాబా సమస్త యీజిమెంటు హక్కులతో సహా మొత్తంగా వేలం కావింపబడును.
డి.హెచ్.ఆర్ వాల్యు : రూ.4,00,000/-
అమీనా వాల్యు : రూ.5,00,000/-
మార్కెటు వాల్యు : రూ.4,75,440/-
సొబ్బన ఆనందరావు, అడ్వకేట్,
పోలవరం, ఫోన్ నెం. 94414 13688

ఇదేనా స్వచ్ఛ సంకల్పం ?

ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో తుప్పుపట్టిన చెత్త సేకరణ వాహనాలు

వేలేరుపాడు, న్యూస్‌టుడే: వేలేరుపాడు మండలంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. మండల కేంద్రంలోని సంతబజారు కూడలి, కొయిదా రహదారి, జగన్నాథపురం, వేలేరుపాడు ఎస్సీకాలనీ, మసీదు రోడ్డుతో పాటు మేడేపల్లి, రామవరం, కట్కూరు, తిరుమలాపురం గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తచెదారం పడేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమల విజృంభణతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో చెత్త సేకరణ వాహనాలు ఉన్నా.. వాటిని వినియోగించక పోవడంతో పలు వాహనాలు తుప్పు పట్టి ఎందుకూ పనికి రాకుండా పడి ఉన్నాయి. దీంతో స్వచ్ఛ సంకల్పం నెరవేరడం లేదు. దీనిపై ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వెంటనే చెత్త చెదారాన్ని తొలగించడంతో పాటు వాహనాలు వినియోగంలోకి తెస్తామని చెప్పారు.

ఒకవైపే కాదు.. రెండో వైపు చూడండి..

కన్నాపురంలో సుబ్బారాయుడి గుడి వద్ద తూర్పు కాలువపై కల్వర్టు ఇటీవల భారీ వర్షాలకు కొట్టుకుని పోయింది. గుడివైపు కల్వర్టు, అనుసంధాన(అప్రోచ్) రోడ్డు పూర్తిగా కొట్టుకునిపోగా, రెండో చివర కోతకు గురై ప్రమాదకరంగా తయారైంది. దీనిపై 'ఈనాడు'లో గతంలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యవసర మరమ్మతుల పేరుతో గుడి సమీపంలోని అప్రోచ్, కల్వర్టును కలుపుతూ మట్టి తెచ్చి పోసి రాకపోకలను పునరుద్ధరించారు. ఇందుకు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. రెండో వైపు కోతకు గురైన భాగాన్ని వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితిపై చిన్నతరహా జలవనరులశాఖ కొయ్యలగూడెం డీఈఈ మనోజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. **- న్యూస్‌టుడే, కొయ్యలగూడెం గ్రామీణ**

ప్రభుత్వ భూమిని ఆక్రమించి చెరువు తవ్వకాలు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో వివాదాస్పద ప్రభుత్వ పోరంబోకు భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకుని అందులో చేపల చెరువు తవ్వుతున్నాడని గ్రామానికి చెందిన తూంపాటి ప్రసాద్ 112కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. గ్రామంలోని పూర్వ సర్వే నెం.220లో సుమారు 9 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఘంటా శ్రీనివాసరావు చెరువును తవ్వడమే కాకుండా దారులకు ముళ్ల కంపలు వేసి మూసి వేసి రైతులను ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రైతులను, పొలాల్లో ఉన్న పశువుల వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అందులో సుమారు 5 రోజుల నుంచి తవ్వకాలు జరుపుతున్నా .. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో సర్వే నెం.220లో ఉన్న 11.01ఎకరాల్లో ఐదు ఎకరాల భూమిని ఎక్స్ మిలటరీమెన్‌కి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. ఆ భూమిని కొనుగోలు చేశానని తెలిపారు. ఇందులో 1.90ఎకరాల భూమిని తూంపాటి సత్యవతి ఆన్‌లైన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సుమారు 4ఎకరాల ప్రభుత్వ భూమిలో రైతులందరం కలిసి పశువుల చెరువుగా అభివృద్ధి చేశామని, ఆక్రమించలేదని వెల్లడించారు.

సీపీఐ వందేళ్ల పండగ

కుక్కునూరు, న్యూస్‌టుడే: సీపీఐ శత వసంతాల వేడుకలు బుధవారం కుక్కునూరు మండలంలోని పలు గ్రామాల్లో జరిగాయి. గ్రామశాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలు పండగలా నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. సీతారామనగరం గ్రామశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం మండల కార్యదర్శి లక్ష్మయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబరు 26న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పార్టీ ఆవిర్భావం జరిగినట్లు వివరించారు. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా మార్క్స్ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఈ వంద సంవత్సరాల్లో ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్మించిందని వెల్లడించారు.

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: చింతలపూడి మండలం రేచర్లలో సీపీఐ నాయకులు పార్టీ జెండాను బుధవారం ఆవిష్కరించారు.

ఆటల పోటీల్లో విద్యార్థినుల సత్తా

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భీమవరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీల్లో బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు తమ సత్తా చాటారు. కబడ్డీలో కె.నాగలక్ష్మి, ఎన్.మాధురి, జి.సుకన్య, కె.లలిత, కె.నాగలక్ష్మి, వి.చైతన్య, కె.హారిక ప్రథమ, పరుగు పందెంలో ఎన్.మాధురి, ఎం.పావని ద్వితీయ, తృతీయ, షాట్ పుట్‌లో కె.హారిక ప్రథమ, ఎన్.నాగలక్ష్మి తృతీయ స్థానాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సంజీవని కుసుమ తెలిపారు. విజేతలైన విద్యార్థినులను అధ్యాపకులు అభినందించారు.

సారా తయారీకి బెల్లం విక్రయించొద్దు

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: సారా తయారీకి బెల్లం విక్రయించొద్దని ఎక్సైజ్ సీఐ అశోక్ బుధవారం తెలిపారు. చింతలపూడి మండలంలోని బెల్లం వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా రహిత గ్రామాలుగా తీర్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బెల్లం వ్యాపారులు సహకరించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దివ్యాంగ బాలుడికి సాయం

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: అగాపే సంస్థ వ్యవస్థాపకుడు ఉపాధ్యాయుడు బిరుదుగడ్డ ఆశిబాబు ఏడేళ్ల దివ్యాంగ బాలుడు మడి శ్రీనీత్‌కు బుధవారం వీల్ ఛైర్ అందజేశారు. బుట్టాయగూడం మండలం పులిరామన్నగూడెం గ్రామానికి చెందిన మడి శ్రీను, శిరీషల కుమారుడు సికిల్ సెల్ ఎనీమియా కారణంగా నడవలేని స్థితిలో ఉన్నాడు. దీంతో ఈ బాలుడికి ఆశిబాబు వీల్ ఛైర్ అందజేశారు.

నేత్రపర్వంగా శ్రీవారి గ్రామోత్సవం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి గ్రామోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ధనుర్మాసం సందర్భంగా జరిగిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. తొలుత స్వామి, అమ్మవార్లను తొళక్కం వాహనంపై కొలువుతీర్చి హారతులిచ్చారు. అనంతరం స్వామివారు గ్రామంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టివేత

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: 'కొండ గుట్టల్లో కంకర దొంగలు' శీర్షికన ఈ నెల 22న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనంపై తహసీల్దారు ఎన్.నాగరాజు స్పందించారు. ఊట్లగూడెం సమీపంలో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలపై సిబ్బందితో నిఘా ఉంచారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను ఉపేక్షించేది లేదని తహసీల్దారు హెచ్చరించారు.

తీరని ట్రాఫిక్ ఇక్కట్లు

గురుభట్లగూడెం రహదారిలో వాహనాలు ఇలా..

చింతలపూడి, న్యూస్‌టుడే: చింతలపూడి పట్టణంలోని వాహనదారులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలు, కళాశాలల బస్సులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో గురుభట్లగూడెం రహదారి వద్ద రద్దీ ఏర్పడుతోంది. ఇదే సమయంలో ఆయిల్ పాం లారీలు బైపాస్ మార్గంలో కాకుండా ప్రధాన రహదారిపైకి ఎక్కువగా వచ్చేస్తుండటంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. లారీ యజమానులు ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా లారీలను నడుపుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బంది మరీ ఎక్కువ అవుతోంది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 'ఉదయం, సాయంత్రం వేళ కానిస్టేబుల్స్‌ను నిత్యం ఈ రహదారి కూడలి వద్ద ఉంచుతున్నామని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూస్తాం' అని ఎస్సై సతీష్ తెలిపారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు
బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు విద్యార్థినీ, విద్యార్థులకు, అధ్యాపక బృందానికి, అధికారులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
R.P. రాజు R. నిర్మల
వివేకానంద జూనియర్ & డిగ్రీ కాలేజ్
జోనా, జోయిలి
94403 72688, 08821 - 227434

క్రిస్మస్ శుభాకాంక్షలు
సెయింట్ జాన్స్ సి.యస్.ఐ. టౌన్ చర్చ్ జంగారెడ్డిగూడెం
రెవ. దాసరి ఫిన్నీబాబు Presbyter

క్రిస్మస్ శుభాకాంక్షలు
బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు, జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత పాస్టర్స్‌కి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
బ్రదర్ సామ్యూల్ జాషువా గెడ్డం, ఫౌండర్ & ప్రెసిడెంట్
సిస్టర్ సుధ జాషువా గెడ్డం, డైరెక్టర్
హోప్ మినిస్ట్రీస్
Our Branches: రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ...

శ్రద్ధాంజలి
మాకు అత్యంత ఆప్తులు,
శ్రీ బూరుగుపల్లి సుబ్బారావు గారి
అకాల మరణానికి చింతిస్తూ... వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ... వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ...



పరిమి సత్తిపండు - సీనియర్ టీడీపీ నాయకులు
పెనుమర్తి రామ్‌కుమార్ - సీనియర్ టీడీపీ నాయకులు
కాకర్ల కృష్ణకిషోర్ - జంగారెడ్డిగూడెం
కొండ్రెడ్డి కృష్ణకిషోర్ - జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు
చెరుకూరి శ్రీధర్ - సీనియర్ టీడీపీ నాయకులు
అల్లూరి రామకృష్ణ - గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్
బూరుగుపల్లి సూరిబాబు - టీడీపీ నాయకులు
మద్దిపాటి నాగేశ్వరరావు - సీనియర్ టీడీపీ నాయకులు
భోగవల్లి రత్నాజీ - అన్నపూర్ణ నర్సరీ
కూచిపూడి రమేష్‌చౌదరి - టీడీపీ నాయకులు
నిమ్మగడ్డ సత్యనారాయణ (బాబి) - జంగారెడ్డిగూడెం
మేడికొండ రాంబాబు - జంగారెడ్డిగూడెం
చింతల రాంబాబు - జంగారెడ్డిగూడెం
సూరపనేని సత్తిబాబు - జంగారెడ్డిగూడెం
మొగళ్ళపు శ్యామ్ - జంగారెడ్డిగూడెం
ఆలపాటి దుర్గాప్రసాద్ (నాని) - జంగారెడ్డిగూడెం
పరిమి రాంబాబు - రామానుజపురం
ఆండ్రు సుమన్ - జంగారెడ్డిగూడెం
ప్రకృతి కోనల్ నర్సరీ - నరసన్నపాలెం
అల్లూరి చంద్రశేఖర్ - సొసైటీ డైరెక్టర్
చిట్టూరి సూర్యమౌళి - జంగారెడ్డిగూడెం
మొగళ్ళపు వీరేంద్ర - జంగారెడ్డిగూడెం
G.రమేష్‌కుమార్ - జంగారెడ్డిగూడెం
బాలాజీ నర్సరీ - పోలవరపు సాంబశివరావు
సిరి క్లోన్స్ & నర్సరీ - ఆలపాటి దుర్గా రామ్‌ప్రసాద్, వేగవరం గ్రామ టీడీపీ అధ్యక్షులు, సొసైటీ ప్రెసిడెంట్
సద్గురు సాయి నర్సరీ - మహంకాళి శ్రీనివాస్, నర్సరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్

(c) eenadu

నూజివీడు

•నూజివీడు •కైకలూరు

విజేతలకు సత్కారం

కలిదిండి, న్యూస్‌టుడే: ఇటీవల ఏలూరులో నిర్వహించిన పోలీస్‌ క్రీడా వారోత్సవాల్లో 5 కిలోమీటర్ల పరుగుపందెంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన కలిదిండి ఎస్సై వెంకటేశ్వరరావును బుధవారం పలువురు అభినందించారు. గొరిపర్తి సత్తిబాబు ఆధ్వర్యంలో గ్రామస్థులు ఎస్సైను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు. ఈ క్రమంలో జిల్లాస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన బొంగు పెద్దిరాజును సత్కరించి అభినందలు తెలిపారు. కార్యక్రమంలో నీలపాల వెంకటేశ్వరరావు, నున్న భగవాన్‌, ఎన్‌.వెంకటేశ్వరరావు, సుబ్బయ్య, కాశీవరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి

అవగాహన కల్పిస్తున్న వైద్యుడు హేమంత్

కైకలూరు, న్యూస్‌టుడే: వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్‌, కైకలూరు గ్రామీణ సీఐ రవికుమార్‌, ఎస్సై రాంబాబు అన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో మండలంలోని వదర్లపాడు బ్రాంచి కూడలిలో బుధవారం ఆపరేషన్‌ సురక్ష కార్యక్రమంలో భాగంగా వాహన యజమానులు, చోదకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహన ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు అందించాల్సిన ప్రథమ చికిత్సపై కొల్లేటికోట వైద్యాధికారి హేమంత్‌ అవగాహన కల్పించారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తూడుతో ఉప్పుటేరుకు ముప్పు!

కలిదిండి, న్యూస్‌టుడే: కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న ఉప్పుటేరుకు తూడు, కిక్కిస రూపంలో ముప్పు పొంచి ఉంది. 230 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఏరు ఆక్రమణలతో కొంతమేర పూడిపోయింది. మరికొంత భాగం తూడు, కిక్కిసతో నిండిపోయి వంతెనల వద్ద ఇరుక్కుపోతున్నాయి. ఆలపాడు- ఆకివీడు, మద్వానిగూడెం- ఏలూరుపాడు సరిహద్దులో ఉన్న వంతెనలకు రెండు వైపులా కిక్కిస ఏపుగా పెరిగింది. దీనిపై డ్రెయినేజీ శాఖ ఏఈ ప్రసాద్‌ మాట్లాడుతూ ఇటీవలే తూడు తొలగించినా.. ఎగువ నుంచి కొట్టుకునివస్తోందని తెలిపారు. ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

దయాపూర్వక గది ఏర్పాటు..

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: పట్టణంలో ఆత్మల సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో దయాపూర్వక గదిని బుధవారం నూజివీడులోని సమతానగర్‌లో ఏర్పాటు చేశారు. దీనిని సంఘ సభ్యుడు తండేపూడి విజయకుమార్‌ ప్రారంభించారు. సంఘ సేవాకార్యక్రమాల్లో భాగంగా 'మీకు అవసరమైనవి తీసుకోండి.. మీకు అక్కర్లేనివి ఇవ్వండి' అనే నినాదంతో ఈ గదిలో వస్త్రాలు ఉంచారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

పండగ నాడూ పస్తులే..

8 నెలలు జీతాలు లేక కార్మికుల అవస్థలు

కైకలూరు, న్యూస్‌టుడే: నియోజకవర్గ కేంద్రం కైకలూరు పంచాయతీలో కార్మికులకు ఎనిమిది నెలలుగా జీతాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంచాయతీలో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు నిర్వహణ తదితర విభాగాల్లో 81 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ జీతాల రూపంలో నెలకు రూ.11 లక్షల వరకు చెల్లించాలి. పంచాయతీలో సుమారు రూ.8 కోట్ల అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి కార్మికులకు సక్రమంగా జీతాలు చెల్లించిన దాఖలాలు లేవు.

ఎమ్మెల్యే సహకారం.. కార్మికులు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ గత అక్టోబరులో వారికి సొంత నగదు రూ.8.10 లక్షలు అందించారు. కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డీపీవోకు సూచించి రెండు నెలలు గడిచినా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. క్రిస్మస్‌, సంక్రాంతి పండగల నేపథ్యంలో తమ కుటుంబాలు పస్తులతో ఉండాల్సిన దుస్థితి నెలకొందని కార్మికులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఛార్జి అప్పగించక.. పంచాయతీకి ఏడాదికి రూ.2.10 కోట్లు పైగా ఆదాయం వస్తుంది. ప్రస్తుతం వివిధ పన్నుల రూపంలో పంచాయతీలో నిల్వ ఉన్న నగదుతో 2 నెలల జీతాలు చెల్లించొచ్చు. ఇక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఈవో స్థానంలో శాశ్వత ఈవోను ఇటీవల నియమించినా.. ఇప్పటి వరకు ఆమెకు ఛార్జి అప్పగించలేదు. మరోవైపు ఎంపీడీవో అనారోగ్య సమస్యతో సెలవులో ఉన్నారు. దీంతో జీతాల చెల్లింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. కార్మికులు సక్రమంగా విధులకు రాక పలు కాలనీల్లో డ్రెయినేజీ, పారిశుద్ధ్య పనులు అటకెక్కాయి. దీనిపై ఏలూరు డీఎల్‌పీవో వై.అమ్మాజీని సంప్రదించగా పంచాయతీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎంపీడీవోకు చెక్‌ పవర్‌ ఇచ్చామని, కార్మికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోమని సూచించామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నూజివీడు	:80085 74698	ఆగిరిపల్లి:	9121229090
ముసునూరు	:93983 81268	చాట్రాయి:	8008574700
కైకలూరు	:73060 88555	మండవల్లి:	8106099008
కలిదిండి	:90594 84862	ముదినేపల్లి:	8008574693

స్పందనకు వందనం

కైకలూరు, న్యూస్‌టుడే: మండలంలోని సీతనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లేమార్గంలో పంచాయతీ వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. దీనిపై స్థానికుడు హర్షద్‌బాబు 'ఈనాడు' 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా సమస్యను పంచాయతీ ఈవో కుమారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె స్పందించి వెలగని వాటిస్థానంలో కొత్తవి ఏర్పాటు చేయించారు.

రహదార్ల విస్తరణకు రెవెన్యూ సర్వే ప్రారంభం

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: ఎంఎన్‌కే రహదారి విస్తరణకు రెవెన్యూ సర్వే ప్రారంభమైంది. బుధవారం ఏలూరు జాయింట్‌ కలెక్టరు కార్యాలయం నేషనల్‌ హైవే తహసీల్దారు ఆర్‌.పోతురాజు పర్యవేక్షణలో సిబ్బంది మండలంలోని అన్నవరం, హనుమంతులగూడెం, మిట్టగూడెం తదితర ప్రాంతాల్లో ఉన్న భూములను పరిశీలించారు. నూజివీడు పరిధిలో 60 ఎకరాల భూమి అవసరం అవుతుందని గుర్తించామన్నారు. ఇందులో అధిక శాతం ప్రభుత్వ భూమి ఆక్రమణల్లో ఉందని తెలిపారు. వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు వీఆర్వోలు పాల్గొన్నారు.

కొత్త చట్టంతో శ్రామికులకు నష్టం

కలిదిండి, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం నిర్వహణకు రాష్ట్రాలపై భారం మోపేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీనివల్ల శ్రామికులకు పని దినాలు తగ్గిపోతాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శేషపు మహంకాళీరావు తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టనున్న కొత్తచట్టంపై పెదలంకలో బుధవారం ఉపాధి హామీ శ్రామికులు నిరసన తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులు భరించాయని, అలాంటప్పుడే 100 రోజుల పనికి 50 రోజులు కూడా కేటాయించడం లేదని, కొత్త చట్టంలో కేంద్రం 60, రాష్ట్రం 40 శాతం ఖర్చు భరించాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో మహాలక్ష్మి, భాను, కనకదుర్గ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చెక్కు అందిస్తున్న పార్థసారథి

పేదల ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే: మంత్రి

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: పేదల ఆరోగ్య భద్రత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బుధవారం నూజివీడు క్యాంపు కార్యాలయంలో ఆగిరిపల్లి మండలంలోని కృష్ణవరానికి చెందిన జి.శశాంక్‌ కుటుంబ సభ్యులకు రూ.2.24 లక్షలు, వట్టిగుడిపాడుకు చెందిన కె.తిరుపతిరావు కుటుంబానికి రూ.లక్ష విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ఒక్క పేదవాడు డబ్బులు లేక వైద్యానికి దూరం కాకూడదనేది ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. గతంలో వైద్యం చేయించుకున్న వారు బిల్లులను క్యాంపు కార్యాలయంలో అందిస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయిస్తామన్నారు.

వైద్యశిబిరానికి స్పందన

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: ఆర్జీయూకేటీ ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. యానాది కాలనీ, సుంకొల్లు, యనమదల, గొడుగువారిగూడెంలకు చెందిన ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ కార్యక్రమ అధికారులు ఎస్‌.ప్రతిమ, యు.పావని, జి.భానువినోలియా, ఇ.శేషుకుమార్‌ పర్యవేక్షించారు. క్యాడెట్లతో కలిసి ప్లాస్టిక్‌పై అవగాహన ప్రదర్శన నిర్వహించారు.

స్ప్రింగ్‌ బూట్‌ ప్రాముఖ్యంపై అవగాహన

విద్యార్థులకు సూచనలిస్తున్న జయకృష్ణ

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: ఆర్జీయూకేటీ నూజివీడులో బుధవారం టెక్‌జైట్‌ 25 (క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ 2.0) కార్యక్రమంలో భాగంగా కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో 'స్ప్రింగ్‌ బూట్‌ విత్‌ ఏఐ' అనే అంశంపై సాంకేతిక కార్యశాల నిర్వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జి.జయకృష్ణ పాల్గొన్నారు. ఆధునిక సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిలో స్ప్రింగ్‌ బూట్‌ ప్రాముఖ్యత, ఏఐతో జావా సమీకరణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కోడింగ్‌ స్టాండర్డ్స్‌, బెస్ట్‌ ప్రాక్టీసెస్‌, రియల్‌ టైమ్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ విధానాలపై చర్చించారు. కార్యక్రమంలో సీఎస్‌ఈ విభాగ అధ్యాపకులు కేకే.సింగ్‌, రామకృష్ణ, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. క్యాంపస్‌ డైరెక్టర్‌ అమరేంద్ర కుమార్‌, ఏవో లక్ష్మణరావు, అకడమిక్‌ డీన్‌ చిరంజీవి పర్యవేక్షించారు.

క్రీస్తుమార్గం అనుసరణీయం

నూజివీడు: ప్రార్థనలు నిర్వహిస్తున్న సభ్యులు

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: క్రీస్తు ప్రభువు ఎంత గొప్పవాడో ప్రజలకు తెలియాలని, ఆయన బోధనలను అందరూ అనుసరించాలని ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు తెలిపినట్లు నూజివీడు సువార్త క్రైస్తవ సంఘం సభ్యులు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని కృష్ణవిలాస్‌ కళావేదికలో సువార్త వెలుగులో ఆత్మ జ్ఞాన పరిశోధనా సదస్సు నిర్వహించారు. ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. ప్రబోధానంద యోగీశ్వరుల అనుచరులు పాల్గొన్నారు.

ముదినేపల్లి: వీరమల్లు, వినోద్‌లకు పుష్పగుచ్ఛాలు అందిస్తున్న సంఘ పెద్దలు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: వడాలి కాలనీలో క్రీస్తు సమాజం ఆధ్వర్యంలో బుధవారం సెమీ క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెదేపా నియోజకవర్గ కన్వీనర్‌ వీరమల్లు నరసింహారావు, రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్‌ డైరెక్టరు కొడాలి వినోద్‌ పాల్గొని కేకు కోసి ప్రజలకు క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తుమార్గం అనుసరణీయమైనదని, ఆయన బోధనలు స్ఫూర్తిగా తీసుకుని సాటివారిపై ప్రేమ, దయ చూపాలని సూచించారు.

విద్యార్థులు బడికే పరిమితం కాకూడదు

'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీలు

విజేతలకు బహుమతులు అందిస్తున్న డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: విద్యార్థులు బడికే పరిమితం కాకుండా సామాజిక, రాజకీయ, ఆర్థిక సాంఘిక విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలని కొన్నకుంటలోని కుమార్‌ సీబీఎస్‌ఈ ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్‌ డైరెక్టర్‌ పీవీ.కుమార్‌ సూచించారు. బుధవారం పాఠశాలలో 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయిని రత్నకుమారి పర్యవేక్షించారు. ఏజేవీ.సూర్యనారాయణ (9వ తరగతి), ఎం.గాయత్రి లక్ష్మి (9వ తరగతి), ఎం.సన్నీ అరుణ్‌కుమార్‌ (7వ తరగతి) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. విజేతలకు ప్రిన్సిపల్‌ పద్మజ, డైరెక్టర్‌ బహుమతులు అందించారు.

అధ్యయన సామగ్రితో మెరుగైన ఫలితాలు

పుస్తకాలు చూపుతున్న విద్యార్థులు

కోరుకొల్లు (కలిదిండి), న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడానికి అధ్యయన సామగ్రి ఉపయోగపడుతుందని హెచ్‌ఎం ఎన్‌.రాము తెలిపారు. కోరుకొల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు గరికిముక్కుల ఏసురాజు ఆర్థిక సాయంతో 79 మంది విద్యార్థులకు యూటీఎఫ్‌ రూపొందించిన అధ్యయన సామగ్రిని బుధవారం అందించారు. విద్యార్థులకు బాసటగా నిలిచినందుకు ఏసురాజును హెచ్‌ఎం అభినందించారు. సీఆర్పీ సీహెచ్‌.నాగరాజు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చివరి మజిలీకి ఇక్కట్లు

సింహాద్రిపురంలో ఎస్సీ శ్మశాన వాటికలో పెరిగిన పిచ్చిమొక్కలు

ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండలం కొర్లగుంట పంచాయతీ సింహాద్రిపురం ఎస్సీ శ్మశాన వాటిక చుట్టూ పనికిరాని, ముళ్లచెట్లు దట్టంగా పెరిగాయి. గ్రామంలో ఎవరికైనా అంత్యక్రియలు చేసేందుకు అక్కడికి వెళ్లాలంటే స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తుప్పలు, పిచ్చిమొక్కలు, ముళ్లచెట్లు తొలగించి వసతులు కల్పించాలని కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో ఏసుబాబును సంప్రదించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము దేవదాయ ధర్మదాయ శాఖ

శ్రీ పెద్దింటి అమ్మ వారి దేవస్థానము, కొల్లేటికోట గ్రామము, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా.

సీల్డ్‌ టెండర్స్‌ /కొటేషన్స్‌ కొరకు ప్రకటన

Rc. No. 24/2025 Dated 24-12-2025

వ.నెం.	వివరము	కాలపరిమితి	ధరావతు	టెండర్‌ షెడ్యూల్‌ ధర
1	శ్రీ అమ్మ వారికి రోజువారీ పూల అలంకరణ కొరకు దండలు, విడిపువ్వులు సరఫరా/ప్రత్యేక అలంకరణ చేయు లైసెన్స్‌ హక్కు కొరకు	01-02-2026 నుండి 31-01-2027 వరకు (ఒక సంవత్సరము)	10,000/-	500/-
2	శ్రీ అమ్మ వారి దేవస్థానము నందు లడ్డు ప్రసాదము తయారీకి అవసరముగు కిరాణా సరుకులు సప్లయ్‌ చేయు లైసెన్స్‌ హక్కు కొరకు	01-02-2026 నుండి 31-01-2027 వరకు (ఒక సంవత్సరము)	10,000/-	500/-
3	శ్రీ అమ్మ వారి దేవస్థానమునకు అర్చనలకు అవసరమగు కిరాణా సరుకులు సప్లయ్‌ చేయు లైసెన్స్‌ హక్కు కొరకు	01-02-2026 నుండి 31-01-2027 వరకు (ఒక సంవత్సరము)	10,000/-	500/-
4	శ్రీ అమ్మ వారి దేవస్థానము నందు లడ్డు ప్రసాదం తయారీ (లేబర్‌ ఛార్జీతో) చేయు లైసెన్స్‌ హక్కు కొరకు	01-02-2026 నుండి 31-01-2027 వరకు (ఒక సంవత్సరము)	10,000/-	500/-
5	శ్రీ అమ్మ వారి దేవస్థానమునకు శానిటేషన్‌ సామాగ్రి సప్లయ్‌ చేయు లైసెన్స్‌ హక్కు కొరకు	01-02-2026 నుండి 31-01-2027 వరకు (ఒక సంవత్సరము)	10,000/-	500/-
6	శ్రీ అమ్మ వారి దేవస్థానం కౌంటర్‌ నందు అమ్ముటకు రాయలిటీ వస్తువులు సప్లయ్‌ చేయు లైసెన్స్‌ హక్కు కొరకు	01-02-2026 నుండి 31-01-2027 వరకు (ఒక సంవత్సరము)	5,000/-	250/-
7	శ్రీ అమ్మ వారి దేవస్థానమునకు ఫ్లెక్సీలు ప్రింట్‌ చేసి సప్లయ్‌ చేయు లైసెన్స్‌ హక్కు కొరకు	01-02-2026 నుండి 31-01-2027 వరకు (ఒక సంవత్సరము)	2,000/-	250/-
8	శ్రీ అమ్మ వారి దేవస్థానమునకు కండువాలు, శాలువాలు సప్లయ్‌ చేయు లైసెన్స్‌ హక్కు కొరకు	01-02-2026 నుండి 31-01-2027 వరకు (ఒక సంవత్సరము)	2,000/-	250/-

1. పైన ఉదహరించిన లైసెన్స్‌ హక్కులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఉత్తర్వులు జి.ఓ.ఎం.ఎస్‌.నెం లైసెన్స్‌ రూల్స్‌ 866 తేది. 08-08-2003 మరియు జి.ఓ.ఎం.ఎస్‌.నెం. 426, తేదీ 09-11-2015 మరియు శ్రీయుత కమిషనర్‌ దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఉత్తర్వులు ఆర్‌.సి.నెం. 894/J1/2019, తేది. 28-01-2020 అనుసరించి లైసెన్స్‌ హక్కు కొరకు సీల్డ్‌ టెండర్స్‌ కొటేషన్స్‌ దేవాదాయశాఖ అధికారుల సమక్షములో జరుపబడును. 2. సదరు సంస్థ హిందూ మత సంస్థ కావున హిందువులు మాత్రమే టెండర్‌ దాఖలు చేయుటకు / పాటలో పాల్గొనుటకు అర్హులు మరియు దేవస్థానముతో బకాయిలు వున్న వారు కాని, కోర్టు వాజ్యములున్న వారు టెండర్‌ బహిరంగ వేలం పాటలో పాల్గొనుటకు అనర్హులు. 3. టెండర్‌ షెడ్యూలు దేవస్థానము కార్యాలయము పని వేళలలో ది. 03-01-2026 నుండి ది. 06-01-2026 వరకు విక్రయించబడును. 4. సీల్డ్‌ టెండర్‌ దాఖలు చేయు తేది. ది. 07-01-2026 ఉదయము గం. 10.00ల నుండి మధ్యాహ్నం గం. 1.00ల వరకు, అనంతరము సీల్డ్‌ టెండర్స్‌ను మధ్యాహ్నం గం. 2.00లకు దేవస్థాన కార్యాలయము నందు హాజరైన సీల్డ్‌ టెండర్‌ దారుల సమక్షంలో తెరవబడును. 5. సీల్డ్‌ టెండర్స్‌ను తెరిచి, సీల్డ్‌ టెండర్స్‌ సరిపోల్చి ఎవరు తక్కువ మొత్తంను కోట్‌ చేస్తే వారిని లైసెన్స్‌ హక్కు కొరకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయబడును. 6. టెండర్‌ వేయువారు పైన ఉదహరించిన ధరావతు సొమ్ము డి.డి.ను టెండర్‌ కవరులో వేయవలెను. ధరవతు సొమ్ము లేని టెండర్లు పరిశీలించబడవు. 7. సదరు సీల్డ్‌ టెండర్స్‌ వాయిదా వేయుటకు గాని, కారణము తెలపకుండా నిలుపుదల చేయుటకు గాని కార్యనిర్వహణాధికారి వారికి పూర్తి అధికారము కలదు. 8. సీల్డ్‌ కవరు పైన టెండర్‌ వివరము మరియు టెండర్‌ దారు చిరునామ ఫోన్‌ నెంబరుతో సహా వివరముగా వ్రాయవలెను, ఇతర వివరములకు క్రింది ఇచ్చిన నెంబర్‌కు ఫోన్‌ చేసి మరింత సమాచారము తెలుసుకోవలెను.

శ్రీ అమ్మ వారి సేవలో

కొల్లేటికోట సం/- కూచిపూడి శ్రీనివాసు, కార్యనిర్వహణాధికారి

ది. 24-12-2025 ఫోన్‌ నెంబర్‌: 91771 45150

మంచం కోడు తగిలి వ్యక్తి మృతి

మూసాపేట, న్యూస్‌టుడే: మంచం కోడు తగిలి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కూకట్‌పల్లి ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై చంద్రశేఖర్‌, మృతుడి బంధువుల వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలోని తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన జగవరపు సుధీర్‌రెడ్డి(44) కొన్నాళ్ల క్రితం నగరానికి వలసొచ్చారు. ప్రస్తుతం కూకట్‌పల్లి వివేకానంద్‌నగర్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఈయనకు 2006లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. మద్యం తాగిన మైకంలో ఇతను మంగళవారం రాత్రి తూలడంతో ప్రమాదవశాత్తు తల మంచం కోడుకు తగిలింది. దీంతో అతడు మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడి సమీప బంధువులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు సుధీర్‌రెడ్డి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ... నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నూజివీడు పట్టణ ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు. ఆయన కథనం మేరకు.. సోమవారం ముసునూరు మండలం చెక్కపల్లికి చెందిన కె.దుర్గాప్రసాద్‌(19) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నూజివీడు పట్టణ పరిధిలో పోతురెడ్డిపల్లి అడ్డ రోడ్డు వద్ద తిరువూరు నుంచి నూజివీడు వైపు వస్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడటంతో స్థానికులు హుటాహుటిన విజయవాడ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మినుము సాగులో సస్యరక్షణ అవసరం

రైతులకు సూచనలు ఇస్తున్న వెంకటమణి

మండవల్లి, న్యూస్‌టుడే: మినుము సాగులో సస్యరక్షణ చర్యలు అవసరమని ఏడీఏ వెంకటమణి పేర్కొన్నారు. మండలంలోని అల్లీనగరంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఇటీవల వేసిన మినుము మొక్కలు చనిపోయిన పొలాలను పరిశీలించారు. మొక్కలు వేరు కాండం కుళ్లు తెగులుతో చనిపోతున్నాయని నిర్ధారించారు. రైతులంతా కార్బండిజం లీటరు నీటికి ఒక గ్రాము కలిపి మొదళ్ల చుట్టూ భూమి తడిచేలా పిచికారీ చేయాలని తెలిపారు. ఏవో శ్రీనివాసరావు, డీసీ ఛైర్మన్‌ నారగాని నాగేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి

ముదినేపల్లి, న్యూస్‌టుడే: అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని తహసీల్దార్‌ లతీఫ్‌ బాషా, ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో సీడీపీవో వి.దీప్తి ఆధ్వర్యంలో ప్రభుత్వశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీ, రెవెన్యూ, పోలీస్‌, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

తాటాకిల్లు దగ్ధం

చాట్రాయి, న్యూస్‌టుడే: జనార్దనవరంలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో నడిపింటి రాంబాబుకు చెందిన తాటాకిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఆకస్మికంగా మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. తీవ్రతకు గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోవడంతో మంటలను అదుపు చేయడం సాధ్యం కాలేదన్నారు. గృహోపకరణ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఆస్తి నష్టం సుమారు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా. స్థానికులు సకాలంలో స్పందించడంతో ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించలేదు.

ప్రియుడి ఇంటి ముందు యువతి నిరసన

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే : ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని కాకానినగర్‌లో ప్రియుడు బాలు సత్యదేవ్‌ ఇంటి ముందు ప్రియురాలు వరలక్ష్మి నిరసనకు దిగారు. కైకలూరుకు చెందిన వరలక్ష్మి, జగ్గయ్యపేటకు చెందిన బాలు సత్యదేవ్‌ దాదాపు 13 ఏళ్లుగా కలిసి చదువుకుంటున్నారు. ఆరేళ్లుగా ఇద్దరం ప్రేమించుకుంటున్నామని, కొంతకాలంగా యువకుడు మొహం చాటేశాడని వరలక్ష్మి తెలిపారు. గతంలో జగ్గయ్యపేటలో కేసు పెట్టినప్పుడు కూడా సత్యదేవ్‌ తల్లిదండ్రులు నువ్వే మా కోడలు అన్నారని చెప్పారు. 2023లో సత్యదేవ్‌ తనను పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్లి మోసం చేసి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. సత్యదేవ్‌ తల్లిదండ్రులు అతన్ని దాచిపెట్టి.. తనను వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జగ్గయ్యపేట పోలీసులు వచ్చి యువతికి న్యాయం చేస్తామని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

(c) eenadu

క్రీస్తు జననం.. శుభోదయం

విద్యుత్తు వెలుగుల్లో కాకినాడ జగన్నాథపురంలోని సెయింట్ థామస్ చర్చి

గాంధీనగర్‌లోని హౌస్ ఆఫ్ ప్రేయర్‌లో క్రీస్తు జనన రూపకం ప్రదర్శన

రక్షకుడి రాకతో లోకాన వెలుగులు నిండిన వేళ... క్రిస్మస్ పర్వదినాన్ని వేడుకగా నిర్వహించుకునేందుకు అంతా సన్నద్ధమయ్యారు. చర్చిలను విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు. కాకినాడ నగరంలోని చర్చిల్లో అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలకు క్రైస్తవసోదరులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పలువురు శాంతాక్లాజ్ వేషధారణల్లో సందడి చేశారు. - న్యూస్‌టుడే, గాంధీనగర్

చౌకదుకాణాల్లో రాయితీపై గోధుమ పిండి

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: చౌక దుకాణాల్లో వచ్చే నెల నుంచి గోధుమ పిండి పంపిణీ చేస్తారని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయితీపై కిలో రూ.20కు అందజేస్తారని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పోషక పదార్థాలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని జేసీ సూచించారు.

అయిదు తరగతులు.. అప్పుడప్పుడు పాఠాలు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు 174 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉన్నవారు 36 మంది. ఇక్కడ ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలి. ఒకరు బదిలీ అయిన చోట నుంచి ఇంకా రాలేదు. మరో ఇద్దరు వైద్య సెలవుల్లో ఉండటంతో బోధనకు ఆటంకం ఏర్పడింది. ఒక గదిలో 1, 2, 4, మరో గదిలో 3, 5 తరగతులకు చెందిన విద్యార్థులను ఉంచి హైస్కూల్ ఉపాధ్యాయులే ఖాళీ సమయాల్లో పాఠాలు చెబుతున్నారు. - న్యూస్‌టుడే, మామిడికుదురు

మత్తు.. భవిత చిత్తు

మాదక ద్రవ్యాల కేసుల్లో ఇరుక్కుంటున్న యువత

కళాశాలకు వెళ్లాల్సిన, చక్కగా నూతన కొలువుల్లో రాణించాల్సిన వయసులో పలువురు యువత పెడదోవ పడుతున్నారు. సరదా కోసం మత్తు పదార్థాలకు అలవాటుపడి బానిసలుగా మారుతున్నారు. జల్సాల కోసం అమ్మకాలను ఆదాయమార్గంగా ఎంచుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది వందకు పైగా గంజాయి రవాణా కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన నిందితుల్లో ఎక్కువ మంది యువకులే. తాజాగా హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్ కేసుల్లో చిక్కిన నలుగురిలో ముగ్గురు కాకినాడకు చెందినవారే. - ఈనాడు, కాకినాడ

కేసులు నమోదైనా వీడక..

కిర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 12న గంజాయి రవాణా కేసులో ఏడుగురు యువకులను ఈగల్ టీం సహకారంతో అరెస్టు చేశారు. ఒకరిది పాడేరు కాగా మిగతావారు పెద్దాపురానికి చెందిన 22 ఏళ్లలోపు యువకులే. ఏజెన్సీ నుంచి పెద్దాపురానికి 24 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. అయిదుగురిపై ఇదివరకు గంజాయి కేసులు నమోదైనా ఈ మార్గాన్ని వీడలేదు.

● హైదరాబాద్‌లో పట్టుబడిన డ్రగ్ నెట్‌వర్క్‌లో ఇమ్మడి జయసూర్య (ఈవెంట్ మేనేజర్), బొడ్డపు సస్మితాదేవి (సాఫ్ట్‌వేర్ ఇంజినీర్), గొల్ల సాయికుమార్ (ర్యాపిడో డ్రైవర్) కాకినాడకు చెందినవారే. సంపాదనతో సంతృప్తి చెందక మాదక ద్రవ్యాలు వినియోగిస్తూనే అమ్మకాలు సాగిస్తున్నారు. పోలీసులు బుధవారం వీరిని అరెస్టు చేశారు.

చాపకింద నీరులా..

ఏజెన్సీ నుంచి తుని, ప్రత్తిపాడు, రౌతలపూడి, శంఖవరం, కిర్లంపూడి, గండేపల్లి మండలాల మీదుగా గంజాయిని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విద్యార్థులూ ఉంటున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో పట్టుబడిన సైబర్ నేరస్థుల్లో ఇద్దరు కాకినాడ వారున్నారు. తాజాగా మాదక ద్రవ్యాల కేసుల్లో అరెస్టయిన వారిలోను ముగ్గురు ఈ జిల్లా వాసులే. దీంతో కాకినాడ, హైదరాబాద్ మధ్య లింకులపై అక్కడి పోలీసులు ఆరాలు తీస్తున్నారు.

హైదరాబాద్-కాకినాడ లింకులపై ఆరా..

ఏజెన్సీ నుంచి గంజాయి తెచ్చి వాటిని హైదరాబాద్‌కు రోడ్డు, రైలు మార్గాల్లో తరలిస్తున్నారని గుర్తించారు. సామాజిక మాధ్యమాలు, డార్క్ వెబ్‌లను ఉపయోగించి వ్యాపారాలు సాగిస్తున్నట్లు తేలింది. నిందితుల సన్నిహితుల సోషల్ మీడియా ఖాతాలపైనా నిఘా పెట్టారు. గంజాయి, మాదక ద్రవ్యాల అమ్మకాలు, వినియోగం గురించి తెలిస్తే 1972, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి	
గత ఏడాది నుంచి ఇప్పటి వరకు మాదక ద్రవ్యాల కేసులు	107
పట్టుబడిన గంజాయి	8,274 కేజీలు
ద్రవ గంజాయి	555 గ్రాములు
ఎండీఎంఏ మాత్రలు	15

(వీటిని గత నెల 25న విశాఖలోని జిందాల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌లో నిర్వీర్యం చేశారు)

పాపికొండల బోట్లు ఫుల్

దేవీపట్నం, న్యూస్‌టుడే: క్రిస్మస్ పండుగ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్రకు సందర్శకుల తాకిడి పెరిగింది. గురువారం నుంచి శనివారం వరకు మొత్తం బోట్లు ఇప్పటికే బుకింగ్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేవీపట్నం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఒకటి, ప్రైవేట్ 14 చొప్పున మొత్తం 15 బోట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో బోటు బుధవారం ప్రారంభించారు. దీనికి కొన్ని అనుమతులు లభించాయి. ఇంకా నిరభ్యంతర ధ్రువీకరణ (ఎన్‌ఓసీ) రావాల్సి ఉందని కంట్రోల్ రూం అధికారులు చెప్పారు. ఇది కూడా అందుబాటులోకి వస్తే బోట్ల సంఖ్య 16కు చేరనుంది.

అదిరే.. అదిరే..

పట్టు చీరలతో క్యాట్‌వాక్ చేస్తూ... గాగ్రాస్‌తో హొయలొలికిస్తూ.. అందాల భామలంతా కనువిందు చేశారు. కాకినాడ మెయిన్‌రోడ్డులో అపోలో ఆసుపత్రి సమీపంలో నూతనంగా లక్కీ ఫస్ట్ సిగ్నేచర్ మాల్ ఏర్పాటుచేశారు. ప్రారంభ సన్నాహక వేడుకలో భాగంగా బుధవారం సాయంత్రం ఎస్‌ఆర్‌ఎంటీ మాల్‌లో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. అనంతరం మోడల్స్ లక్కీ ఫస్ట్ సిగ్నేచర్‌కు చెందిన వివిధ రకాల అందమైన పట్టు, ఫ్యాన్సీ చీరలు, గాగ్రాస్, లెహెంగాలు ధరించి ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ప్రేక్షకులకు లక్కీ డీప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. - న్యూస్‌టుడే, గాంధీనగర్

పనితీరుతో మెప్పు.. పదవులతో గుర్తింపు

తెదేపా పార్లమెంటరీ కమిటీ సభ్యుల నియామకం

ఈనాడు, కాకినాడ: తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలకు అధిష్ఠానం ప్రకటించింది. ఇదివరకే అధ్యక్ష, కార్యదర్శుల పేర్లను ఖరారు చేయగా తాజాగా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, మీడియా సమన్వయకర్తలు ఇలా 40 మంది సభ్యులతో పూర్తి జాబితాను వెల్లడించింది. కాకినాడ పార్లమెంటరీ కమిటీలో పార్టీకి మొదట్నుంచి విధేయులుగా ఉంటూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోరాటాలు చేసినవారికి చోటు కల్పించారు. సీనియర్లు, యువతకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. వచ్చే ఏడాదిలో జరగనున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీ కూర్పు చేసినట్లు కనిపిస్తుంది.

కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి..

తెదేపాలో దీర్ఘకాలం క్రియాశీలకంగా పనిచేస్తూ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సేవలందించిన అనుభవజ్ఞులైన కార్యకర్తలు, నేతలకు పార్లమెంటరీ కమిటీలో స్థానం కల్పించారు. వైకాపా విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినవారికి గుర్తింపునిచ్చారు.

● ఇనుగంటి సత్యనారాయణ తుని పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. గతంలో మున్సిపల్ ఛైర్మన్‌గాను చేశారు. పార్టీకి నమ్మకస్తుడు కావడంతో పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. ● కాకినాడకు చెందిన కలగ శివరాణి సీనియర్ నాయకురాలు. గతంలో శిశుసంక్షేమశాఖ డైరక్టర్‌గా పనిచేశారు. తాజాగా ఉపాధ్యక్షురాలయ్యారు. ● కాకినాడకే చెందిన తుమ్మల సునీత గత పాలకవర్గంలో కార్పొరేటర్. కౌన్సిల్‌లో ప్రతిపక్ష వాణి గట్టిగా వినిపించారు. ఇప్పుడు అధికార ప్రతినిధిగా అవకాశమిచ్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆమె భర్త రమేశ్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. ● కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి చెందిన పలివెల వెంకట గాయత్రిని కార్యదర్శిగా నియమించారు. ఆమె భర్త ఇదివరకు కార్పొరేటర్.

యువతకు ప్రాధాన్యం..

పార్టీ కమిటీలో 35-40 ఏళ్ల మధ్య 15 మందికి పైగా ఉన్నారు. తెదేపా నుంచి సామాజిక మాధ్యమాల్లో గట్టిగా వాదనలు వినిపించేవారికి ప్రాధాన్యమిచ్చారు. గండేపల్లి మండల యువత అధ్యక్షుడైన కొర్పు సాయితేజ, తుని నియోజకవర్గం డి.పోలవరం మాజీ సర్పంచి పెనిబోతుల సింహాచలం, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుమారుడు రంగనాథ్‌కు చోటు కల్పించారు. కాకినాడకు చెందిన షేక్ రహీమ్ ప్రస్తుతం మైనారిటీ కార్పొరేషన్ డైరక్టర్. కమిటీలో మీడియా సమన్వయకర్తగా నియమించారు.

అన్నింటా సమతూకం..

పార్లమెంటరీ కమిటీలో అన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. సామాజికంగాను అన్ని వర్గాలకు అవకాశమిచ్చారు. బీసీల్లో శెట్టిబలిజ, యాదవ, చేనేత, మత్స్యకారులకు ప్రాధాన్యమిచ్చారు. కాపులకు అంతే స్థాయిలో పదవులిచ్చారు. ఎస్సీలు, మైనారిటీలకు సముచిత స్థానంలో పదవులు ఇవ్వడంతో పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

చినబొడ్డువెంకటాయపాలెంలో మురుగు కాలువలో అడ్డుగా వేసిన గ్రావెల్ గుట్టలు

కాలువ పూడ్చేస్తున్నారు..

తాళ్లరేవు మండలం కోరింగ పంచాయతీ చినబొడ్డువెంకటాయపాలెంలోని ప్రధాన మురుగు కాలువను కొంతమంది పూడ్చేస్తున్నారు. ఇప్పటికే కాలువలోకి అడ్డుగా గ్రావెల్‌ను వేశారు. తాళ్లరేవు, సీతారామపురం, చినవలసల, చినబొడ్డువెంకటాయపాలెం గ్రామాలకు సంబంధించి పంట పొలాలు, ఆక్వా చెరువుల మురుగునీరు ఈ కాలువ మీదుగా గోదావరి పాయలోకి వెళ్తుంది. దీనిని పూడ్చి వేస్తే ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయిన్స్ ఏఈ వీరబాబు వద్ద ప్రస్తావించగా.. మురుగు కాలువలకు అడ్డంకులు కల్పించకూడదని, అలా చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -న్యూస్‌టుడే, తాళ్లరేవు

కరప.. సైన్స్ గడప

వైజ్ఞానిక ప్రదర్శనల్లో విద్యార్థుల సత్తా

విద్యార్థులు ఆశాజ్యోతి, నవ్యశ్రీ వాణిదేవిలను అభినందిస్తున్న నిర్వాహకులు

కరప, కాకినాడ నగరం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో కరప మండల ప్రాజెక్టులు మెరిశాయి. మండలం నుంచి అయిదు ప్రాజెక్టులు దక్షిణ భారత సైన్స్ ఫెస్టివల్, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎంఈవో కె.బులికృష్ణవేణి, ప్రత్తి సత్యనారాయణలు తెలిపారు. విజయవాడలో మంగళ, బుధవారాల్లో జరిగిన రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా నుంచి 11 ప్రాజెక్టులు పాల్గొన్నాయన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను డీఈవో పిల్లి రమేష్ అభినందించారు. జిల్లా నుంచి అయిదు ప్రాజెక్టులు ఎంపికవగా అన్నీ కరప మండలం నుంచే కావడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు.

సౌత్ ఇండియా సైన్స్ ఫెస్టివల్‌కు..

◗ కరప జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆశాజ్యోతి, నవ్యశ్రీ వాణిదేవి, గైడ్ టీచర్ గౌస్ జానీ తయారుచేసిన విండో మస్కిటో ప్రొటెక్టర్ ప్రాజెక్ట్, ◗ గొర్రిపూడి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి వినయ్ తేజ, గైడ్ టీచర్ బెహరా మూర్తి తయారుచేసిన సోలార్ ట్రాకర్ ప్రాజెక్టు, ◗ గురజనాపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వెలుగుబంట్ల వెంకటరమణమూర్తి తయారు చేసిన నెక్స్ట్ జనరేషన్ ఇంట్రాక్టివ్ ప్రోగ్రెస్ ఎనాలసిస్ ప్రాజెక్టులు సౌత్ ఇండియా సైన్స్ ఫెస్టివల్-2026కి ఎంపిక అయ్యాయన్నారు. జనవరి 19 నుంచి 23వరకు హైదరాబాద్‌లో ఈ పోటీలు జరుగుతాయన్నారు.

జాతీయస్థాయికి..

◗ పెద్దాపురప్పాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పల్లవి లాస్య, శన్మంతా, గైడ్‌టీచర్ నాగరాజేశ్వరి తయారు చేసిన రివర్ క్లీనింగ్ బోట్ ప్రాజెక్టు, ◗ కరప జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆశాజ్యోతి, నవ్యశ్రీ వాణిదేవి, గైడ్ టీచర్ గౌస్ జానీ తయారుచేసిన విండో మస్కిటో ప్రొటెక్టర్ ప్రాజెక్టులు గ్రూపు స్థాయిలో జాతీయ స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనకి ఎంపికైనట్లు తెలిపారు.

కరాటే గీత.. పతకాల మోత

రాణిస్తున్న సామర్లకోట బాలిక

పతకాలతో క్రీడాకారిణి గీతామాధురి

సామర్లకోట, న్యూస్‌టుడే: కరాటే పోటీలో దిగితే ప్రత్యర్థిని ఓడించి పతకం గెలవడమే అలవాటుగా మార్చుకుంది సామర్లకోటకు చెందిన గీతామాధురి. తాను ఇస్తున్న పంచ్‌లతో చుక్కలు చూపిస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. పట్టణంలోని పాలపర్తి వీరప్రసాద్, గంగాభవాని దంపతుల కుమార్తె గీతామాధురి. సామర్లకోట భాష్యం పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తండ్రి ప్రసాద్ తనకు ఇష్టమైన కరాటే నేర్చుకోలేకపోయారు. కుమార్తెకు ఆసక్తి ఉండటంతో సంతోషించి.. ప్రోత్సహించారు. కోచ్ శంకర్ వద్ద 2021 నుంచి శిక్షణ పొందుతోంది. నైపుణ్యాన్ని రోజురోజుకూ మెరుగుపర్చుకుంది. ● భవిష్యత్‌లో గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమై ఐపీఎస్ సాధించాలన్నదే తన లక్ష్యమంటున్నారు క్రీడాకారిణి గీతామాధురి.

ఇవీ విజయాలు

● ఈ ఏడాది విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో కాటాలో స్వర్ణం, కుమిటేలో రజతం ● దక్షిణ భారత కరాటే చాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు. ● ఇటీవల సామర్లకోటలో జరిగిన జాతీయ ఓపెన్ కరాటే 2025 ఛాంపియన్ షిప్ బాలికల విభాగంలో గ్రాండ్ ఛాంపియన్ ట్రోఫీ కైవసం. ● 2024లో జాతీయ ఓపెన్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో రజతం, కాంస్య పతకాలు ● 2023లో అంతర్రాష్ట్ర రైయాన్ ర్యూ కరాటే ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం, జాతీయ ఓపెన్ ఛాంపియన్ షిప్‌లో రెండు కాంస్యాలు.

సాధించిన బెల్టులు: విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 2022లో పసుపు బెల్ట్, 2024లో ఆకుపచ్చ, 2025లో నీలం బెల్టు సాధించింది.

దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ

రూ.70.94 కోట్లు మంజూరు

ఈనాడు, కాకినాడ: గ్రామీణ రహదారులు బాగుచేయడానికి ప్రభుత్వం మరోసారి నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే పలు మార్గాలను అభివృద్ధి చేసింది. తాజాగా రహదారులు భవనాల శాఖ పరిధిలోని మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు (ఎండీఆర్), రాష్ట్ర హైవేల్లో బాగా దెబ్బతిన్నవాటి పునరుద్ధరణకు అనుమతులిచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల పరిధిలో 44 ఎండీఆర్ రోడ్లు, ఏడు రాష్ట్ర జాతీయ రహదారులకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

డివిజన్	రోడ్ల సంఖ్య	నిధులు (రూ.కోట్లలో)
అమలాపురం	19	21.80
కాకినాడ	4	4.72
పెద్దాపురం	3	2.12
రాజమహేంద్రవరం	13	15.10
కొవ్వూరు	5	6

(కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం డివిజన్లలో 7 రాష్ట్ర జాతీయ రహదారుల మరమ్మతులను రూ.21.20 కోట్ల అంచనాతో చేపట్టనున్నారు.)

రాను.. అటుబోను

గుంత అంచున తిరుగుతున్న మొసలి

అయినవిల్లి, న్యూస్‌టుడే: ముక్తేశ్వరం రేవు సమీపంలో ఉన్న గుంతలో సంచరిస్తున్న రెండు మొసళ్లను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుప బోన్ తీసుకువచ్చి అమర్చారు. అందులో చిక్కకపోవడంతో గుంతలో ఉన్ననీరు మోటార్ల సహాయంతో బయటకు తోడి మొసళ్లను బంధించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్లు అటవీశాఖ అధికారి తెలిపారు.

లీకులు.. అందని నీళ్లు

పెద్దాపురం, న్యూస్‌టుడే: సామర్లకోట నుంచి పెద్దాపురం పట్టణానికి వచ్చే గోదావరి జలాల పైపులైన్లకు లీకులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సామర్లకోట రహదారిలో దర్గావద్ద, సుధా పరిశ్రమ రెండు చోట్ల లీకులు పడ్డాయి. గతంలో కూడా ఇక్కడే పడటంతో వీటి నివారణకు సుమారు 20 రోజులు పట్టింది. మళ్లీ అదే చోట్ల తిరిగి ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలోనే కాదు జగ్గంపేట రహదారి, ఆర్డీవో కార్యాలయం, సామర్లకోట సీబీఎం పాఠశాల, వీడీవో శిక్షణ కేంద్రం వద్ద పైపులైన్లకు తరచుగా ఎప్పటి నుంచో లీకులు పడుతున్నాయి. వీటిని నియంత్రించడానికి పురపాలిక నిధుల నుంచి వ్యయం చేసినా ఫలితం ఉండటం లేదు. నిపుణులతో లీకులు నివారించడానికి అధికారులు చర్యలు తీసుకుంటే రూ.లక్షల్లో నిధులు వృథా అయ్యేవికావని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఏర్పడిన వాటికి మెకానికల్ జాయింట్లు చేస్తున్నారు. ఇవి ఎంత వరకు ఉంటాయో వేచి చూద్దాం. దీనిపై పురపాలిక కమిషనర్ కె.శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈసారి సాధ్యమైనంత వరకు లీకులు పడకపోవచ్చునని తెలిపారు.

సామర్లకోట రహదారిలో లీకవుతున్న పైపులైన్

కొబ్బరికి మద్దతు ధర దక్కేలా చర్యలు

అమలాపురం కలెక్టరేట్: కోనసీమ జిల్లాలో ఏడాది నుంచి కొబ్బరి ధరలు ఒడుదొడుకులకు గురవుతున్నాయని కలెక్టర్ మహేష్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అంబాజీపేట కొబ్బరి వర్తకులతో సమావేశం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ మూడు నెలల క్రితం వరకు వెయ్యి కాయలు రూ.25 వేల వరకు అమ్ముడు కాగా.. ప్రస్తుతం రూ.14వేల నుంచి రూ.17వేలకు పడిపోయిందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కొబ్బరికి కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు.

పారిశ్రామిక హంగు.. ఉపాధి మెరుగు

న్యూస్‌టుడే, పిఠాపురం, సర్పవరం

పరిశ్రమలు ఏర్పాటు చేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతోపాటు, స్థానికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తున్నారు. వీటికోసం ప్రతిచోటా ప్లాటెడ్ ఫ్యాక్టరీ సముదాయాలకు శ్రీకారం చుట్టింది. ఆరు నియోజకవర్గాల పరిధిలో 49.66 ఎకరాలు సేకరించి, రూ.60.20 కోట్లు నిధులు కేటాయించారు.

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల నిర్మాణానికి తొలివిడతలో పెద్దాపురం, కాకినాడ గ్రామీణం(వాకలపూడి), జగ్గంపేట, పిఠాపురం ఎంపిక చేశారు. ఇక్కడ జీప్లస్‌టూ విధానంలో 20 ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి.

రెండు విడతలుగా ప్రణాళిక..

రెండో విడతలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో శంఖవరం, తుని నియోజకవర్గంలోని హంసవరంలో ఈ పార్కుల ఏర్పాటుకు స్థలాన్ని సేకరించారు. ఇక్కడ జీప్లస్‌టూ 26 ప్లాట్లు సిద్ధం చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు.

పెద్దాపురంలో నిర్మాణదశలో ఉన్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ సముదాయం

జగ్గంపేటలో పనులకు సిద్ధం..

మొదటి విడత నిర్మాణాల్లో భాగంగా పెద్దాపురంలో చివరి దశకు చేరుకోగా వాకలపూడిలో నిర్మాణం జరుగుతోంది. జగ్గంపేటలో శంకుస్థాపన పూర్తయ్యి, పనులు మొదలుపెట్టేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇక పిఠాపురంలో త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. శంఖవరం, హంసవరంలోనూ పనులు మొదలు కానున్నాయి.

నియోజకవర్గం	సేకరించిన స్థలం(ఎకరాల్లో)	నిధులు (రూ.కోట్లలో)
పిఠాపురం	1.88	9.6
పెద్దాపురం	29.77	13
కాకినాడగ్రామీణం	2.99	9.6
జగ్గంపేట	5.2	9.6
ప్రత్తిపాడు	2.82	15
తుని	7.00	13

అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం

ప్లాటెడ్ భవన సముదాయంలో పరిశ్రమకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు యంత్రాలతో వచ్చి వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువుగా తీర్చిదిద్దుతున్నాం. గతంలో స్థలం లేక వ్యాపారాలు పెట్టేవారు కాదు. ఇప్పుడు వ్యాపారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

- ఏ.రమణారెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, కాకినాడ

థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారా?

అధునాతన రోబోటిక్ సర్జరీతో మీ థైరాయిడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం

ప్రయోజనాలు: తక్కువ నొప్పి | తక్కువ రక్తస్రావం | త్వరితంగా కోలుకోవడం

APEX HOSPITALS

ప్రకాష్ నగర్, రాజమండ్రి

Dr. Nitin Rimmalapudi, M.S. Robotic Surgeon

అపాయింట్‌మెంట్ కొరకు సంప్రదించండి 93 922 922 00 సోమవారం నుండి శనివారం

PIJ

PAN INDIA JEWELS SHOW

A PREMIUM JEWELLERY EXHIBITION.

GOLD | DIAMOND | SILVER

26th | 27th | 28th Dec' 2025

VENUE: JK GARDENS JN ROAD, RAJAHMUNDRY

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి

Cell: 80085 97607

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80082 34669

(c) eenadu

‘వికసిత్ భారత్ యంగ్‌లీడర్స్ డైలాగ్’కు అర్హత

అర్హత ధ్రువపత్రంతో శ్రీవల్లి

పి.గన్నవరం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ ఈనెల 13న నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్‌లీడర్స్ డైలాగ్ (వి.బి.వై.ఎల్.డి.)కు పి.గన్నవరం మండలం ఊడుముడికి చెందిన శ్రీవల్లి అర్హత సాధించారు. ‘2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి’ అనే అంశంపై దేశవ్యాప్తంగా యువత నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ఈ పోటీ ఏర్పాటు చేశారు. క్విజ్, వ్యాసరచన.. ఇలా రెండు పోటీల్లో తుది దశకు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా మొదటి దశలో సుమారు 50 లక్షల మంది పాల్గొనగా రెండో దశకు 2.50 లక్షల మంది నిలిచారు. ‘భారత్ సాఫ్ట్‌పవర్’ విభాగానికి సంబంధించి మన రాష్ట్రం నుంచి 560 మంది అర్హత సాధించగా వీరిలో ఇంటర్వ్యూ ద్వారా 74 మంది నిలిచారు. చివరగా 45 మంది అర్హత సాధించారు. వీరిలో రాష్ట్రం నుంచి శ్రీవల్లి ఒకరు. వచ్చే ఏడాది జనవరి 10, 11 తేదీల్లో మూడో దశ పోటీలు ఉంటాయి. దాంట్లో విజేతలుగా నిలిచినవారు స్వామివివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న ప్రధాని నరేంద్రమోదీతో జరిగే సమీక్షలో పాల్గొంటారు.

పెద్దాపురం: విద్యుత్తు వెలుగుల్లో సెయింట్ జాన్ లూథరన్ చర్చి

కాకినాడ జగన్నాథపురంలోని బాప్టిస్ట్ చర్చి

గొల్లప్రోలులో ఓ చర్చిలో..

పిఠాపురం: హార్వెస్ట్ పాఠశాలలో విద్యార్థుల సందడి

క్రీస్తు ఏతెంచెన్

నేడు క్రిస్మస్ పండగను పురస్కరించుకుని జిల్లాలో ముందస్తు సంబరాలు చేశారు. చర్చిలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. పాస్టర్లు సందేశం వినిపించగా, రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. క్రిస్మస్ చెట్లు, పశువుల తొట్టెలో క్రీస్తు జననం, మరియ, ఆకాశంలో నక్షత్రాలు, దేవదూతల వేషధారణలు ఆకట్టుకున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులు శాంతాక్లాజ్, దైవదూతల వేషధారణల్లో ఆకట్టుకున్నారు. ప్రత్యేక గీతాలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

- ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం

స్థలం కొనుగోలు సొమ్మును ఎమ్మెల్యే రామాంజనేయులుకు అందిస్తున్న దాత

రూ.44 లక్షల విలువైన స్థలం విరాళం

భీమవరం పట్టణం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని పంచారామ క్షేత్రం శ్రీ ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న సెంటున్నర స్థలాన్ని దాత కొనుగోలు చేసి ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన గన్నమనేని శివరామకుమార్ రూ.44 లక్షలతో ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. దానికి సంబంధించి నవంబరు 19న కొంత నగదు ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని బుధవారం అందజేశారు. త్వరలో రిజిస్ట్రేషన్ చేయించి దేవస్థానానికి అందిస్తారని ఈవో రామకృష్ణరాజు, ఛైర్మన్ చింతలపాటి బంగార్రాజు తెలిపారు.

ఆరు పదులు.. యోగాతో ఆరోగ్య బాటలు

తీవ్రమైన ఒత్తిడి.. మారిన ఆహార అలవాట్లు.. ప్రస్తుత జీవనశైలితో చిన్నవయసులోనే పలు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఆరు పదుల వయసు దాటే సరికి శారీరకంగా, మానసికంగా బలహీనపడిపోతున్నారు. అలాంటిది ఆ మహిళలు 60 ఏళ్లు దాటినా యోగాతో ఎంతో ఉత్సాహంగా జీవనం సాగిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా నేర్పిస్తున్నారు.

- న్యూస్‌టుడే, తుని, పెదపూడి

18 ఏళ్లుగా సాధన..

మామిడికుదురుకు చెందిన 62 ఏళ్ల నయునాల విజయలక్ష్మి 18 ఏళ్లుగా నిత్యం యోగా సాధన చేస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. ఎం.ఎ. చదివి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఉపాధ్యాయినిగా పనిచేసిన ఆమె 2007లో ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించారు. రోజూ సూర్యనమస్కారాలతో పాటు వజ్రాసనం, శలభాసనం, సర్వాంగాసనం, భుజంగాసనం, మత్స్యాసనం, మయూరాసనంతో పాటు ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రాణాయామం చేస్తున్నారు. రోజూ శాకాహారమే తీసుకుంటానని, కచ్చితమైన సమయాలలో భోజనం చేస్తానంటున్నారు. ఆమె ఆచరించడమే కాదు.. పదిమందికి ఉపయోగపడాలని ఉచితంగా నేర్పిస్తున్నారు.

గిన్నిస్‌బుక్‌లో భాగస్వామి..



తునికి చెందిన అమ్మతల్లి యోగా కార్యక్రమంలో గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో భాగస్వామి అయ్యారు. ఈ ఏడాది జూన్‌లో అరకులో జరిగిన కార్యక్రమంలో 12 సూర్యనమస్కారాలు 108 సార్లు వేసి ఈ ఘనత సాధించారు. దీనికి కారణం 15 ఏళ్లుగా యోగా చేయడమే కారణమని అమ్మతల్లి అంటున్నారు. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. రోజూ ఎన్ని పనులున్నా యోగాసనాలు వేస్తానని, ఒత్తిడి తట్టుకునేందుకు అదొక అద్భుతమైన ఔషధమని చెబుతున్నారు.

చక్కని ఔషధం..

దీర్ఘకాలిక వ్యాధులకు యోగాసనాలు చక్కని ఔషధమని చెబుతున్నారు తునికి చెందిన ఎం.శ్రీదేవి. కొన్నేళ్లుగా మధుమేహం, థైరాయిడ్‌తో బాధపడుతున్నారు. ఆ క్రమంలో మందులు వినియోగిస్తున్నా ప్రయోజనం తాత్కాలికంగా ఉండటంతో ఆరేళ్ల క్రితం యోగా వేయడం నేర్చుకున్నారు. అప్పటి నుంచి రోజూ తప్పకుండా సాధన చేస్తున్నారు. ప్రస్తుతం ఆ రెండూ అదుపులో ఉన్నాయని, ఆరు పదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటున్నానని అంటున్నారు.

ప్రాణాయామంతో ఆయుర్దాయం..

55 దాటిన వారు పద్మాసనం, కూర్చొని, నిలబడి కొన్ని ఆసనాలు వేయొచ్చు. ఈ వయసు వారిలో ఎక్కువమంది మోకాళ్ల, నడుము నొప్పి, గ్యాస్, నిద్రలేమి సమస్యలతో బాధపడతారు. అటువంటి వారు భుజంగాసనం, బ్యాలెన్సింగ్ ఆసనాలు వేయొచ్చు. ప్రాణాయామంతో నిద్రలేమి, గ్యాస్ సమస్యలను అధిగమించి ఆయుర్దాయం పెంచుకోవచ్చు.

- బీవీజీ నాగేంద్ర, యోగా కోచ్

వాహనానికి కవచం.. హెచ్‌ఎస్‌ఆర్‌పీ

▲ హై సెక్యూరిటీ నంబరు ప్లేటు ఇలా పొందొచ్చు..

న్యూస్‌టుడే, రాయవరం, పెదపూడి

మీ కోసం

దేశవ్యాప్తంగా వాహన చోరీలు, నేరాలు, నకిలీ నంబర్ ప్లేట్లతో సంచారం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నంబరు ప్లేటును తప్పనిసరి చేసింది. ఇవి వాహన భద్రతను పెంచడమే కాకుండా నేరాల నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. 2019 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు కూడా వీటిని అమర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలతో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. 15 ఏళ్లలోపు రిజిస్ట్రేషన్ చేసిన ద్విచక్ర, నాలుగుచక్రాలు, ఆటోరిక్షా వాహనాలను వెబ్‌సైట్ ద్వారా ఈ తరహా నంబర్ ప్లేట్లు పొందేలా అవకాశం కల్పించారు.

నమోదు ఇలా..

▲ www.siam.in వెబ్‌సైట్‌లో బుక్ హెచ్‌ఎస్‌ఆర్‌పీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ● అనంతరం సెల్, ఈమెయిల్, రాష్ట్రం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఫోన్ నంబరు, జిల్లా వివరాలను నమోదు చేసి సబ్‌మిట్ చేయాలి. ● వాహన నంబర్, ఛాసిస్ నంబరు వివరాలు నింపాలి. ● కంపెనీలను బట్టి నంబరు ప్లేట్లు ద్విచక్ర వాహనాలకు రూ.320 నుంచి రూ.500 వరకు, నాలుగు చక్రాల వాహనాలకు రూ.600 నుంచి రూ.3 వేల వరకు ఉన్నాయి. వీటిలో కావాల్సింది ఎంపిక చేసుకుని ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించాలి. ● 15 రోజుల తర్వాత ఎంపిక చేసిన షోరూమ్‌కు వెళితే హైసెక్యూరిటీ నంబర్ ప్లేటును వాహనానికి బిగిస్తారు. నిర్దేశిత సమయంలో ప్లేట్లను అమర్చుకోకపోతే తనిఖీల సమయాల్లో వాహనాన్ని బట్టి రూ.500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా వసూలు చేసే అవకాశం ఉంది.

ఇవీ ప్రత్యేకతలు..

▲ లేజర్‌కోడ్: ప్రతి ప్లేట్‌పై యూనిక్ లేజర్ కోడ్ ఉంటుంది. ▲ క్రోమియం హోలోగ్రామ్: నకిలీగా మార్చలేని విధంగా దీన్ని రూపొందించారు. ▲ నాన్-రిమూవబుల్ స్నాప్ లాక్: ఒకసారి అమర్చితే ఇక తొలగించడం సాధ్యం కాదు. ▲ ఐ.ఎన్.డి. బ్లూ బ్రాండ్: దేశవ్యాప్తంగా ఏకరూపత. ▲ ట్రాకింగ్‌కు అనుకూలం: నేర విచారణలో భాగంగా వాహన నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేయడం ద్వారా పోలీసులకు పూర్తి సమాచారం అందుతుంది.

రూ.11 కోట్లతో లోవ ఆలయ అభివృద్ధి

నేటి రాజగోపురం



వందేళ్ల క్రితం లోవ అమ్మవారి ప్రతిమలు

ఉభయ తెలుగురాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన తలుపులమ్మ లోవ దేవస్థానం నేడు ప్రత్యేక వసతులతో దర్శనమిస్తుంది. దీంతో పలు రాష్ట్రాలు, విదేశీ భక్తులు అమ్మవారిని దర్శించుకొనేందుకు వస్తున్నారు. వందేళ్ల కిందటే విదేశీ భక్తులు అమ్మవారి మూలవిరాట్‌ను ఫొటో తీశారు. నేడు అది ప్రత్యేక ఆకర్షణగా మారింది. అనంతరం నాలుగు దశాబ్దాల కిందట ఈ ఆలయాన్ని దేవాదాయశాఖ ఆధీనంలోకి తీసుకొని చిన్న ఆలయంగా నిర్మించారు. అనంతరం భక్తుల సంఖ్య, ఆదాయం పెరగడంతో మరోమారు ఆలయ పునఃనిర్మాణ పనులు చేపట్టారు. నాడు ఏటా వేలల్లో వచ్చే సంఖ్య నేడు లక్షలకు పెరగడం, ఏటా సుమారు రూ.10 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. దీంతో సుమారు రూ.11 కోట్ల వ్యయంతో ఆలయ ఆధునికీకరణ పనులు చేపట్టారు. సుమారు అయిదు అంతస్తులతో కూడిన 120 అడుగుల ఎత్తున రాజగోపురంతోపాటు మహామండపం, ప్రధానాలయాన్ని కృష్ణశిలతో నిర్మించి సుందరంగా తీర్చిదిద్దారు. ఇలా లోవ ఆలయం భక్తులను ఆకట్టుకుంటోంది.

-న్యూస్‌టుడే, తుని గ్రామీణం

ఆ ఉద్యోగులు కదలరంతే..

కమిషనర్ ఆదేశాలు సైతం బేఖాతరు

అన్నవరం: ‘అన్నవరం దేవస్థానంలో పలు విభాగాల ఉద్యోగులకు నిబంధనల ప్రకారం అంతర్గత బదిలీలు జరగాలి. కానీ ఎందుకలా చేయట్లేదు. సిఫార్సులు పట్టించుకోకుండా బదిలీ చేయండి.’ అని అక్టోబరు 25న దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశించారు. కానీ అమలు కావట్లేదు. ప్రధానాలయాల్లో పనిచేస్తున్న ఏఈవోలు, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్, రికార్డు అసిస్టెంట్లు, ఇతర అన్ని రకాల ఉద్యోగులను (రెగ్యులర్, ఒప్పంద, పొరుగు సేవలు) ఏడాదికి, సేల్స్ కౌంటర్ ఉద్యోగులను ఆర్నెళ్లకోసారి రొటేషన్ పద్ధతిపై మార్చాలని గత జూన్‌లో ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. అయినా ఆలయ అధికారులు బేఖాతరు చేస్తుండడం గమనార్హం. కీలకమైన విభాగాల్లో ఒకేచోట దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్నవారు సుమారు 30 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. అంతర్గత బదిలీల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. కీలకమైన సీఆర్వో (వసతి గదులు కేటాయించే) విభాగంలో ఓ సీనియర్ అసిస్టెంట్ దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. గతంలో ఓసారి మార్చినా రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి కేవలం రోజుల వ్యవధిలోనే మళ్లీ యథాస్థానంలోకి వచ్చారు. వ్రతాలు, అకౌంట్స్, ప్రసాదం, ఆలయ, రిసెప్షన్, అన్నదానం, సీ-సెక్షన్, రవాణా విభాగాల్లో పలు క్యాడర్ ఉద్యోగులు దీర్ఘకాలంగా విధుల్లో ఉన్నారు. గతేడాది అంతర్గత బదిలీలు మొక్కుబడిగానే సాగాయి.

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

విజయవాడ(రైల్వేస్టేషన్): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ◆ కాకినాడటౌన్-వికారాబాద్ (07450/07451): ఈ రైలు జనవరి 19న కాకినాడ టౌన్‌లో సాయంత్రం 4.45కి బయలుదేరి 20వ తేదీ ఉదయం 7 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 20వ తేదీ ఉదయం 9 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి రాత్రి 9.15కి కాకినాడ టౌన్ చేరుతుంది. సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్ మీదుగా వెళతాయి. ◆ నాందేడ్-కాకినాడ టౌన్ (07452/07453): ఈ రైలు జనవరి 12వ తేదీ మధ్యాహ్నం 1.30కి నాందేడ్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు కాకినాడటౌన్‌లో బయలుదేరి 14వతేదీ ఉదయం 7 గంటలకు నాందేడ్ వెళుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. ◆ కాకినాడటౌన్-మైసూర్ (07033/07034): ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 16, 17, 19, 20, 23, 24, 26, 27, 30, 31 తేదీల్లో ప్రతి సోమ, మంగళ, శుక్ర, శనివారాల్లో రాకపోకలు సాగిస్తాయి. రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, మంత్రాలయం రోడ్, అనంతపురం, బెంగళూరు మీదుగా వెళతాయి.

రాష్ట్రస్థాయి క్రాస్‌కంట్రీ అథ్లెటిక్స్

పెద్దాపురం: పెద్దాపురం లూథరన్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఏపీ క్రాస్‌కంట్రీ ఛాంపియన్‌షిప్-2025 నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ పురపాలిక ఛైర్మన్ రాజాసూరిబాబురాజు జెండా ఊపి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి సుమారు 400 మంది పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు పాఠశాల ఆవరణలో బహుమతి ప్రదానాన్ని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఓవరాల్‌గా విశాఖపట్నం టీమ్ ఛాంపియన్‌షిప్ సాధించింది. జిల్లా అసోసియేషన్ నుంచి సతీష్ కుమార్, రంగారావు, రాఘవేంద్రరావు, సత్యనారాయణ, ఆకుల హైమా, కొండలరావు, కామిరెడ్డి సుబ్రహ్మణ్యం, రంధి సత్యనారాయణ, తూతిక రాజు, కరస్పాండెంట్ జి.నళిని పాల్గొన్నారు.

జెండా ఊపి పోటీలు ప్రారంభిస్తున్న అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి

42 మందితో తెదేపా జిల్లా నూతన కార్యవర్గం

కాకినాడ నగరం: తెదేపా జిల్లా కమిటీని అధిష్ఠానం ప్రకటించింది. అధ్యక్ష, కార్యర్శులతో కలిపి 42 మందికి స్థానం కల్పించింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షునిగా జ్యోతుల నవీన్‌కుమార్ (జగ్గంపేట), ప్రధాన కార్యదర్శిగా పెంకే శ్రీనివాసబాబా (కాకినాడ గ్రామీణం)లను రెండోసారి నియమించిన విషయం తెలిసిందే. మిగతా కార్యవర్గ సభ్యులను బుధవారం ప్రకటించింది.

✦ ఉపాధ్యక్షులుగా: కందుల చిట్టిబాబు (జగ్గంపేట), నిమ్మకాయల రంగనాథ్ (పెద్దాపురం), ఇనుగంటి సత్యనారాయణ (తుని), పిల్లి శివసాయి రమా ప్రసాద్ (చిన్న), అనిశెట్టి సత్యనారాయణరెడ్డి (పిఠాపురం), గొల్లు వరలక్ష్మి ,వసల సూరిబాబు (ప్రత్తిపాడు), కలగా శివరాణి (కాకినాడ నగరం), చంద్రు వెంకన్నారాయణ చౌదరి (కాకినాడ గ్రామీణం) నియమితులయ్యారు.

✦ కార్యనిర్వాహక కార్యదర్శులుగా: ఉంగరాల గణేష్, చదరం చంటిబాబు (జగ్గంపేట), తాతాపూడి కృష్ణబాబు (పెద్దాపురం), రామదేవు సీతయ్యదొర, దేవు వెంకన్న (కాకినాడ గ్రామీణం), కొండేపూడి సూర్యప్రకాష్ (పిఠాపురం), కొల్లుబోయిన చంద్రరావు (తుని), బత్తుల చైతన్య రాజేష్ (పిఠాపురం), మామిడి లలిత (ప్రత్తిపాడు)లను నియమించారు.

✦ అధికార ప్రతినిధులుగా: తుమ్మల సునీత (కాకినాడ నగరం), పెనుపోతుల సింహాచలం, గాదిరాజు బాబు (తుని), కౌజు నెహ్రూ (కాకినాడ గ్రామీణం), విల్ల సత్యకమలాలయ (పిఠాపురం), బద్ది వెంకటరమణ (ప్రత్తిపాడు), గుమ్మళ్ల విజయలక్ష్మి,వెన్నా పద్మనాభం (పెద్దాపురం), రేఖా బుల్లిరాజు (జగ్గంపేట)లకు అవకాశమిచ్చారు.

✦ కార్యదర్శులుగా: గాది శివరామకృష్ణ (కాకినాడ నగరం), పొలినాటి ధర్మానంద కుమారి (జగ్గంపేట), బొండాల రామలక్ష్మి, గుడాల శంకర్ (పెద్దాపురం), పలివెల వెంకట గాయత్రి (కాకినాడ గ్రామీణం), ఆకాశపు నాగమల్లేశ్వరరావు (పిఠాపురం), గంధం బాపూజీ (తుని), బాతు నాగేశ్వరరావు, జడ్డా పుష్ప (ప్రత్తిపాడు)లకు చోటు దక్కింది.

✦ కోశాధికారిగా గ్రంధి నారాయణరావు (బాబ్జి) (కాకినాడ నగరం), కార్యాలయ కార్యదర్శిగా కోర్పు సాయితేజ (జగ్గంపేట), మీడియా కోఆర్డినేటర్‌గా షేక్ రహీమ్‌బాబు (కాకినాడ నగరం), సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా శీరం చిన్నారావు (కాకినాడ నగరం) వ్యవహరిస్తారు.

AGRI BUSINESS

FOR SALE

Dealers For Selling GSM Motor Switch Very useful for Farmers. Call: 93462 05866.

BUSINESS SERVICES

బంగారం బ్యాంకుల్లో, ముత్తూట్, మనప్పురం ఏ ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. స్పాట్‌క్యాష్ ✆ 9849138626.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఋణాలు, పశ్చిమగోదావరి జిల్లా అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్ స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్ ఇవ్వబడును. సిబిల్ అవసరంలేదు. అయోధ్య కోఆపరేటివ్ సొసైటి బ్యాంక్, ✆ 93969 99669.

బ్యాంక్/ప్రైవేట్ తనఖాలో ఉన్న ఇళ్ల స్థలాలు, పొలాలు ఫ్యాక్టరీలు, స్థిరాస్తులపై అతి తక్కువ వడ్డీకి వెంటనే లోన్స్ కలవు. ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ కలవు. ★ నో బ్రోకర్స్, నో సిబిల్ ★ M.S.R. గ్రూప్, వైజాగ్ ✆91213 14141.

TO LET

COMMERCIAL

రాజమండ్రి, దానవాయిపేటలో 1st ఫ్లోర్ నందు 1600 Sft.తో ఇన్సూరెన్స్, బ్యాంక్స్, డెంటల్‌కి అనుకూలమైనది పార్కింగ్‌తో అద్దెకు. Contact Cell: 83673 36739.

EENADU eClassifieds

JOBS

WANTED male counselors and admission dept staff qualification any Degree, Age limit: 25 to 45 years having experience in Educational organisations will be preferable, salary upto: 18000/- working location: Master minds college. Rajahmundry. Contact: 9248733370.

WANTED Chief Managers, Good Salaries/ Incentives/ Marketing/ Networking/ Retired/ Age above 30 yrs. Cont. Cell: 98494 21277.

WANTED Field Supervisors for Office in Kakinada. Qualification: Any Degree. Contact Cell: 94 94 65 65 19.

హైదరాబాద్‌లో ఇంటిపని కోసం ఫ్యామిలీ (భర్త+భార్య) కావలెను. ఉచిత వసతి, మంచి జీతం ఇవ్వబడును. ✆ 83286 09240, 94400 87074.

రాజమండ్రి ప్రముఖ రెడీమేడ్ గార్మెంట్ షోరూమ్‌లో పండుగ సీజన్ కొరకు పనిచేయుటకు సేల్స్ స్టాఫ్ (పు॥ రూ.500/-, స్త్రీ రూ.300/400) కావలెను. ✆ 90523 81026

కాకినాడజిల్లాలో MNC లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకు, న్యూ ఏజెంట్స్ రిక్రూట్‌మెంట్ చేయడానికి 2 సం॥ మార్కెటింగ్ అనుభవం కలిగిన ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ (M/F) (ఫుల్/పార్ట్ టైం), టెలీకాలర్(F)-1 ఫుల్ టైం కావలెను. 9515238261

రాజు న్యూరో హాస్పిటల్, రాజమండ్రి నందు పనిచేయుటకు హాస్పిటల్ సూపర్‌వైజింగ్‌లో అనుభవం కలిగిన ★ సూపర్‌వైజర్లు డే షిఫ్ట్ మరియు నైట్ షిఫ్ట్‌లోకి కావలెను. ✆ 9885396111

రాజమండ్రిలో తమిళనాడు కాంచీపురం పట్టు కేంద్రంలో ఉద్యోగ అవకాశం. మహిళలకు మాత్రమే, జీతం: 8 to 10 వేలు, అర్హత: ఇంటర్, ఏదైనా డిగ్రీ. ✆ 93613 98511.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 6-95 పై॥

అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	17,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	27,000
గటగట	25,000
కొత్తకాయ: గండేరా	26,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	14,000-15,000
కొత్త (పచ్చి) కాయ	13,000-14,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	135-00
రిటైల్ లైవ్	162-00
డ్రెస్డ్	235-00
స్కిన్‌లెస్	267-00

92.7 FM Rajamahendravaram Mee FM

ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

దారికాచిన మృత్యువు

ఆగిన కారును ఢీకొని ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల మృతి

రంపచోడవరం, రాజోలు, కాట్రేనికోన: రంపచోడవరం మండలం ఐ.పోలవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు మృతి చెందారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రుకు చెందిన విద్యాసాగర్(38), పిగన్నవరం మండలం చాకలిపాలేనికి చెందిన గెద్దం సందీప్(34) చింతూరు మండలంలో పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్నారు. గురువారం క్రిస్మస్ సెలవు కావడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు బుధవారం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. పాలకాలువ దాటిన తర్వాత ఆగి ఉన్న కారును ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికీ కాళ్లు, చేతులు విరిగిపోవడంతోపాటు తలకు గాయాలయ్యాయి. రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సందీప్ అక్కడే మృతిచెందారు. విద్యాసాగర్‌ను రాజమహేంద్రవరం తరలిస్తుండగా గోకవరం సమీపంలో మృతిచెందారు.

మూడు నెలల క్రితం ఉద్యోగోన్నతి..

సందీప్ రాజోలు మండలం బి.సావరం పంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. మూడు నెలల క్రితం ఉద్యోగోన్నతిపై చింతూరు మండలం వెళ్లారు. తండ్రి చనిపోవడంతో అన్నీతానై కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తల్లి ఉపాధి రీత్యా ఇతర దేశంలో ఉంటూ ఇటీవలే స్వగ్రామం వచ్చారు. ఇతని మృతితో చాకలిపాలెం, బి.సావరంలో విషాదఛాయలు అలముకున్నాయి.

విద్యాసాగర్

గెద్దం సందీప్

(పాత చిత్రాలు)

ఇటీవలే కుమారుడి జననం

పల్లంకుర్రులోని చీకురుమెల్లివారిపేటకు చెందిన పి.విద్యాసాగర్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మహాలక్ష్మి, శ్రీరాములు దంపతుల నలుగురు కుమారుల్లో విద్యాసాగర్ చివరివాడు. 2019లో సచివాలయ గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిగా మండలంలోని కుండలేశ్వరంలో విధుల్లో చేరాడు. ఏడాది క్రితం ఉద్యోగోన్నతిపై చింతూరు మండలం సీతనపల్లి పంచాయతీ కార్యదర్శిగా వెళ్లాడు. భార్య మహిళా పోలీసుగా పని చేస్తున్నారు. ఈ దంపతులకు మూడు నెలల క్రితం రెండో కుమారుడు జన్మించాడు.

మద్యం మత్తులో బీభత్సం

గొల్లప్రోలు: గొల్లప్రోలు నందిరాయి వీధిలో నివాసం ఉంటున్న అల్లం రజని ఇంటిలోకి మద్యం మత్తులో మంగళవారం రాత్రి అక్రమంగా ప్రవేశించి కేకలు వేస్తూ బీభత్సం సృష్టించిన ముగ్గురు యువకులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. గొల్లప్రోలుకు చెందిన మద్దాల రాజా, బొమ్మిడి సురేష్ (బాబి), భాను అప్పారావు(చిన్ను)లు కలిసి రజనీని, 8 నెలల గర్భిణిగా ఉన్న ఆమె కుమార్తెను అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిట్టారన్నారు. రజని కుమారుడు వసంత్, అతని స్నేహితులు ఎక్కడున్నారని యువకులు ఇల్లంతా కలియ తిరుగుతూ సామగ్రిని చిందరవందరగా పడవేసి ధ్వంసం చేశారన్నారు. వసంత్, కుటుంబసభ్యులను చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఆసమయంలో రజని కుమారుడు, భర్త ఇంట్లో లేకపోవడంతో వారి దాడి నుంచి తప్పించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. వారి వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

నారాయణరావు మృతిపై ఆర్డీవో విచారణ

తుని గ్రామీణం: కొన్ని నెలల క్రితం ఓ విద్యార్థినిపై అత్యాచారం కేసులో తునికి చెందిన నిందితుడు నారాయణరావు ఆకాల మృతిపై ఆర్డీవో విచారణ చేపట్టారు. బుధవారం మండల రెవెన్యూ కార్యాలయంలో మృతుని కుటుంబ సభ్యులను విచారించి వివరాలు తెలుసుకున్నారు. తుని ఆసుపత్రి వైద్యులను ఆరా తీశారు. నారాయణరావు మృతిపై పలు అనుమానాలు ఉన్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ చేపట్టినట్లు ఆమె తెలిపారు. తహసీల్దార్ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

రైతులతో మాట్లాడుతున్న జేసీ అపూర్వ భరత్

యూరియా వినియోగం తగ్గించాలి

సామర్లకోట గ్రామీణం, న్యూస్‌టుడే: రైతులు వరి సాగులో యూరియా వినియోగం తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని జి.మేడపాడులోని సొసైటీలో యూరియా పంపిణీ విధానాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్డు ద్వారా ఎరువుల సరఫరా సంతృప్తికరంగా ఉందని రైతులు జేసీకి వివరించారు. అనంతరం గ్రామంలో వెదజల్లే విధానంలో సాగు చేసిన పంటలను పరిశీలించారు. ఏడీఏ దుర్గాలక్ష్మీ, ఏవో మురళీధర్, సొసైటీ ఛైర్మన్ పాలకుర్తి వీరభవన్నారాయణ, తోటకూర శ్రీనివాస్, నున్నా సుధాకర్, పుట్టా రాంబాబు పాల్గొన్నారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

తొండంగి: రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పరుగుపందెం పోటీలు బుధవారం పెద్దాపురంలో జరిగాయి. ఈ పోటీల్లో తొండంగి మండలం అద్దరిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పిక్కి జగదీష్ రెండో స్థానంలో నిలిచి జాతీయస్థాయికి ఎంపికైనట్లు హెచ్‌ఎం దుర్గాకుమారి తెలిపారు. ఈ విద్యార్థి జనవరి 24న ఝార్ఖండ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జగదీష్‌ను ఉపాధ్యాయులు పాఠశాల కమిటీ అభినందించారు.

(c) eenadu

కాకినాడ

రైతుబజార్‌లో కూరగాయల ధరలు(కిలోకు)

గాంధీనగర్, న్యూస్‌టుడే: టమాట- 36, 38, చేమదుంపలు- 30, బీట్‌రూట్- 28, కీరదోస- 36, వంకాయలు- 26, 30, 32, 46, బెండకాయలు- 54, బీన్స్‌కాయలు- 60, అల్లం- 68, క్యాప్సికం- 50, పచ్చిమిర్చి- 42, 46, 48, కాకరకాయ- 56, బీర- 60, బొబ్బర్లు- 36, చిలకడదుంపలు- 35, ఒకటి బొప్పాయి 64, క్యాలీఫ్లవర్- 25, 30, క్యాబేజీ- 34, క్యారెట్- 30, ఆనపకాయ- 25, 30, పొట్లకాయ- 25, 30, అరటి దొండకాయలు- 22, 25, బంగాళాదుంపలు- 22, 25, కాయ- 5, 7, మునగాకాడ- 10, 13, మామిడికాయ- ఉల్లి- 28, 32, దోసకాయలు- 34, చిక్కుళ్లు- 26, 10, 15, నిమ్మకాయలు(డజన్) - 18, 24.

నగరంలో సినిమాలు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఆనంద్ సినిమాస్ 4స్క్రీన్- ఈషా, అనకొండ, అఖండ 2, దురంధర్, దేవి మల్టీప్లెక్స్ 4స్క్రీన్- ఛాంపియన్, అనకొండ, పతంగ్, లక్ష్మి- ఈషా, సత్యగౌరి - అనకొండ(ఉ.స), అవతార్ ఫైర్ అండ్ యాష్(మ,రా), తిరుమల- వృషభ, సీఅండ్‌సీ 1- దండోరా, సీఅండ్‌సీ 2- శంబాల, శ్రీప్రియ - ఛాంపియన్, పద్మప్రియ- అఖండ 2, సూర్య1(వాకలపూడి) - ఛాంపియన్, సూర్య 2.- శంబాల.

వాజ్‌పేయీ స్ఫూర్తిని కొనసాగిద్దాం

గాంధీనగర్, న్యూస్‌టుడే: ప్రజలు బాగుంటే దేశం బాగుంటుందని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే, స్వచ్ఛ సమాజం ఏర్పడుతుందని దివంగత ప్రధాని వాజ్‌పేయీ భావించేవారు.. ఆయన స్ఫూర్తిని కొనసాగిద్దామని భాజపా జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. గురువారం భారతరత్న వాజ్‌పేయి జయంతి సందర్భంగా బుధవారం సాయంత్రం రామారావుపేటలోని విక్టోరియా వాటర్ వర్క్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద స్వచ్ఛభారత్, దీపారాధన నిర్వహించారు. బిక్కిన మాట్లాడుతూ గాంధీనగర్ పార్కులో నిర్వహించే వాజ్‌పేయి జయంతి ఉత్సవాలకు అందరూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ రామ్‌కుమార్, దాట్ల కృష్ణవర్మ, రమేష్, సాయికుమార్ యాదవ్, పైడా రవీంద్ర, అప్పల్రాజు, గోడి సత్యవతి, డొడ్డి వీరేంద్ర, చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు.

వాజ్‌పేయీ విగ్రహం వద్ద దీపాలు వెలిగిస్తున్న భాజపా నాయకులు

పోరాట పటిమను పెంపొందించుకోవాలి

గాంధీనగర్: విద్యార్థులు దేశభక్తి, పోరాట పటిమను పెంపొందించుకుని ముందుకు సాగాలని భాజపా సీనియర్ నేత దువ్వూరి సుబ్రహ్మణ్యం అన్నారు. వీర బాల దివస్ కార్యక్రమంలో భాగంగా బుధవారం గాంధీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో చిన్నారులు బాబా జురావర్ సింగ్, బాబా ఫతేసింగ్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమ జిల్లా ఇన్‌ఛార్జి కె.సాయికుమార్ యాదవ్, ఎగ్జిబిషన్ కమిటీ కన్వీనర్ గోడి సత్యవతి, సీనియర్ సుబ్రహ్మణ్య, పాఠశాల హెచ్‌ఎం పీవీఎన్.రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హెల్త్ కార్డులు, బస్‌పాస్‌లు మంజూరు చేయాలి

సాంబమూర్తినగర్: కాకినాడ ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ డ్రైవర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం బుధవారం ఏపీపీటీడీఎం యూనియన్ కార్యాలయంలో ఐ.రవి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, యూనియన్ జిల్లా కార్యదర్శి సత్యానందం, రాష్ట్ర నాయకులు జార్జిబాబు పాల్గొని మాట్లాడారు. సమాన పనికి, సమాన వేతనాలు మంజూరు చేసి వారిని పర్మినెంట్ చేయాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా తోకల ప్రసాద్, అధ్యక్షుడిగా వినోద్, ఉపాధ్యక్షుడిగా ఎన్.శ్రీనుబాబు, కార్యదర్శిగా ఎండీఏ మొహిద్దీన్, ఇతర సభ్యులు ఎన్నికయ్యారు.

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: ఆత్మహత్యాయత్నం చేసిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటనపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన పెంకే దుర్గ (39).. తన భర్త సతీష్ మద్యానికి బానిసయ్యాడని, ఎంత చెప్పినా మారడం లేదనే మనస్తాపంతో ఈ నెల 18న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆమెను జీజీహెచ్‌లో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. దీనిపై మృతురాలి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: కాకినాడ, జగన్నాథపురం, జె.రామారావుపేటకి చెందిన ఎన్.జయలక్ష్మి(80) జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందారు. దీనిపై కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 18న ఆమె ఇంటి వద్ద గ్యాస్ స్టౌపై టీ కాస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. తీవ్రంగా గాయపడడంతో జీజీహెచ్‌లో చేర్చారు. చికిత్స పొందుతూ మృతిచెందారు.

సిగ్నళ్లు.. ట్రాఫిక్ వెతలకు చెల్లు

● నగరంలో పలు చోట్ల ఏర్పాటు

న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

కాకినాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు ఇక తెరపడనుంది. ఇక్కడ పదుల సంఖ్యలో కూడళ్లున్నా.. మూడు చోట్ల మాత్రమే సిగ్నళ్లు ఉండేవి. అవి కూడా కొన్ని రోజుల పని చేసేవి. తర్వాత మూలనపడేవి. దీంతో వాహనాల రాకపోకలు క్రమపద్ధతి లేకుండా పోయింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదాల బారిన పడేవారు. ప్రస్తుతం కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో ముఖ్య కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారు. రియల్ టైం గవర్నెన్స్ సిస్టం ద్వారా సేవలను విస్తరించడానికి ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసిన విషయం తెలిసిందే.

తొలుత 7 చోట్ల ఏర్పాటు

నగరంలోని మొత్తం 13 కూడళ్ల వద్ద సిగ్నళ్లు ఏర్పాటు చేయనున్నారు. వాటిలో 7 ప్రాంతాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మాట్రిక్స్ టెక్నాలజీ వారు సీసీ కెమెరాలు, రెడ్ లైట్ వైలేషన్స్, ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ వంటివి చూస్తారు. లీడ్ స్పేస్ సంస్థ వీటిని తొమ్మిదేళ్ల పాటు నిర్వహించనుంది. ఒక్కో కూడలి వద్ద సుమారు రూ.22 లక్షల మేర ఖర్చు అవుతుందని లీడ్ స్పేస్ సంస్థ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తెలిపారు.

ఎక్కడెక్కడ జరిగించారంటే..

● సర్పవరం ● నాగమల్లితోట ● భాను గుడి ● వైఎస్ఆర్ వంతెన ● టౌన్‌హాల్ ● కల్పనా కూడలి ● జడ్పీ కార్యాలయం

త్వరలో ఈ ప్రాంతాల్లో..

● పాత ఎస్పీ కార్యాలయం ● మూడు లైట్ల సెంటర్ ● డెయిరీఫాం ● బాలాజీచెరువు ● ఇంద్రపాలెం ● అన్నమ్మఘాటీ ● అచ్చంపేట కూడలి, ఉండూరు కూడళ్ల వద్ద కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

జంప్ చేస్తే ఆటోమెటిక్ చలానా..

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎవరూ చూడటం లేదని సిగ్నల్స్ జంప్ చేస్తే మూడో నేత్రం వాహన దారుని గమనిస్తుంది. స్టాప్‌లైన్ దాటితే చలానా వచ్చేస్తుంది. ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అన్నీ పర్యవేక్షిస్తారు. 5 చలానాలు దాటితే ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీల సమయంలో డబ్బులు కట్టాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వాహనం సీజ్ చేస్తారు.

కల్పనాసెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్

ప్రమాదాలు తగ్గుతాయి..

సిగ్నల్స్ ఏర్పాటుతో వాహనదారులు, పాదచారులకు క్రమశిక్షణ అలవాటు అవుతోంది. రోడ్డుప్రమాదాలు తగ్గుతాయి. ట్రాఫిక్ జామ్‌లు ఉండవు. కూడళ్ల వద్ద జీబ్రా లైన్స్ ఉండటం వల్ల భద్రత పెరుగుతుంది.

-ఎన్.రమేష్, సీఐ, ట్రాఫిక్-I

అన్నమ్మఘాటీ పార్కును అభివృద్ధి చేస్తాం

కాకినాడ నగరం: జగన్నాథపురం ఘాటీ సెంటర్ సమీపాన గల అన్నమ్మ చెరువు పార్కును అభివృద్ధి చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ హామీ ఇచ్చారు. బుధవారం అదనపు కమిషనర్ సుధాకర్, ఎస్ఈ వెంకట్రావు, తదితరులతో కలిసి పార్కును సందర్శించారు. అక్కడి సమస్యలపై ఆరా తీశారు. పార్కు ఆవరణలో చెరువు మధ్య ఏర్పాటు చేసిన భారీ బుద్ధుని విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి నాయకుడు డోకుబుర్ర భద్రం మాస్టారు కమిషనర్‌కు పార్కులో సమస్యలు వివరించారు.

దంత వైద్యుల దినోత్సవం

మసీదుసెంటర్: కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో బుధవారం జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా కళాశాల కో ఆర్డినేటర్ బీఈవీఎల్ఎన్ నాయుడు ఆధ్వర్యంలో దంత వైద్యుడు డాక్టర్ అడ్డాల సత్యనారాయణను బుధవారం ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ దంత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలన్నారు. తేజేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రతిభ చాటారు.. విజేతలుగా నిలిచారు..

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: విద్యార్థులు పోటీ తత్వం అలవర్చుకోవాలని కాకినాడ భాష్యం పాఠశాలల జోనల్ ఇన్‌ఛార్జి గోవిందరాజు అన్నారు. కాకినాడ శశికాంత్‌నగర్ భాష్యం పాఠశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో బుధవారం జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, నియామకాలు-రాజీనామాలు తదితర అంశాలపై నిర్వహించిన క్విజ్, జనరల్ నాలెడ్జ్ పోటీలో విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఎం.కౌశిక్ విక్రాంత్(10వ తరగతి) ప్రథమ, ఎన్.నిహిత్‌కుమార్(10వ తరగతి) ద్వితీయ, ఏఎన్‌వీఎస్‌డీ అక్షర(8వ తరగతి) తృతీయ బహుమతులు సాధించారు. ప్రిన్సిపల్ చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయురాలు వై.సూర్యజ్యోతి బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

పోటీలో పాల్గొన్న విద్యార్థులు

విజేతలతో ప్రిన్సిపల్ చంద్రశేఖర్, హెచ్‌ఎం సూర్యజ్యోతి

శ్రీరామకృష్ణ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో..

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ శాంతినగర్‌లోని శ్రీరామకృష్ణ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో బుధవారం జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, నియామకాలు-రాజీనామాలు తదితర అంశాలపై నిర్వహించిన క్విజ్, జనరల్ నాలెడ్జ్ పోటీలో విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలో కె.పుష్ప సత్యశ్రీ(10వ తరగతి) ప్రథమ, టి.శ్రీ రమ్య సాహితి(10వ తరగతి) ద్వితీయ, కె.చరణ్ సాయితేజ(10వ తరగతి) తృతీయ బహుమతులు సాధించారు. కరస్పాండెంట్ కేఎస్ఎన్ శర్మ, వైస్ ప్రెసిడెంట్ వి.రామకృష్ణ, కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు, హెచ్‌ఎం డి.ఉమామహేశ్వరావు, ఇన్‌ఛార్జి ఎ.సుకన్య, ఉపాధ్యాయులు మంగాలక్ష్మి, ప్రవీణ, నిఖిల, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

పోటీలో పాల్గొన్న విద్యార్థులు

విజేతలతో కరస్పాండెంట్ కేఎస్ఎన్ శర్మ, వైస్ ప్రెసిడెంట్ వి.రామకృష్ణ, కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ప్రిన్సిపల్

శ్రీరాముడిగా.. శ్రీకృష్ణుడిగా..

గాంధీనగర్, న్యూస్‌టుడే: ధనుర్మాసం సందర్భంగా మెయిన్ రోడ్డు రామాలయంలో రజత దశావతార అలంకార మహోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారిని నిజరూపమై శ్రీరామావతారంలో అలంకరించారు. దేవాలయం వీధిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో సాయంత్రం శ్రీకృష్ణావతారంలో పూజలందుకున్నారు. ఆయా ఆలయాల్లో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, సామూహిక తిరుప్పావై, పారాయణలు జరిగాయి.

శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తున్న వేణుగోపాలస్వామి

అలంకరణలో సీతారామస్వామి

1వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టు, కాకినాడ

I.P.No.36/2025

Between:

కుర్రే నాగవీరన్న ...పిటిషనర్

మరియు

1) చింతలపూడి లక్ష్మీశ్రీనివాస్, S/o సత్యనారాయణమూర్తి, D.No.7-5A-4, కాకినాడ
2) ముంజారపు శేషు, S/o Not known, D.No.5-4, కాకినాడ
3) చల్లా వీర్రాజు, S/o Not Known, హుస్సైన్‌పురం, కాకినాడ
4) కోసూరి వెంకటేశ్వరరావు, S/o సూర్యనారాయణ, D.No.1-69/3, కొవ్వాడ, కాకినాడ
5) కేసవరపు పద్మరాజు, S/o Not Known, D.No.70-19-10, కాకినాడ
6) గింజాల వీరబాబు, S/o Not Known, D.No.1-153, కాకినాడ ...రెస్పాండెంట్స్

పైన తెలిపిన పిటిషనర్ తనను ఇన్‌సాల్వెంట్‌గా డిక్లేర్ చేయమని కోరుచూ పై నంబరు కేసులో పైన తెలిపిన రెస్పాండెంట్స్‌పై పిటీషన్ దాఖలు చేసియున్నారు. సదరు కేసులో ఎవరికైనా అక్షేపణలు కానీ, క్లయిములు కానీ, అభ్యంతరములు కానీ ఉన్నయెడల ది. 06-01-2026 తేదీన ఉదయం 10.30 గంటలకు పై నెంబరు కోర్టులో హాజరు అయ్యి తమ అక్షేపణలు తెలియజేయవలెను. లేనియెడల తమ పరోక్షమున పైన తెలిపిన కేసులో తీర్మానించబడును.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల ప్రకారం)

గింజాల చక్రవర్తి
న్యాయవాది, రమణయ్యపేట
కాకినాడ, సెల్: 99595 42007

చూసుకోకుంటే అంతే

కాకినాడ భాస్కర్‌నగర్ ప్రధాన రహదారి పక్కన పుట్‌పాత్ మీద కాలువపై స్లాబురాయి లేక ప్రమాదకరంగా ఉంది. దాంతో ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడతామోనని నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

సొర చేప.. తల సుత్తిలా..

కాకినాడ సముద్ర తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు బుధవారం హేమర్ హెడ్ షార్క్ ఫిష్ ఉంది. దీని తల వద్ద సుత్తి ఆకారంలో ఉంటుంది. దీనిని స్థానికంగా సుత్తితల సొర అని పిలుస్తారు. వీటిని ఎక్కువగా కోల్‌కతా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తామని వ్యాపారులు తెలిపారు.

- న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్ (కాకినాడ)

పగిలిన పైపులైను

నగరంలో తరచూ పలు రహదారులపై ఉన్న మంచి నీటి పైపులైన్లు పగిలిపోతూ దర్శనమిస్తున్నాయి. కాకినాడ, బాలాజీచెరువు కూడలి వద్ద ప్రధాన రహదారిపై పైపులైను పగిలిపోవడంతో మంచినీరు వృధాగా పోతుంది. మరమ్మతులు చేపట్టి నీటి వృధాను అరికట్టాలని, ఇటువంటి పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

ప్రజల చెంతకే పాలన

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నేతృత్వంలో ప్రజాపాలన సాగుతోందని నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. స్థానిక జగన్నాథపురం చర్చి స్క్వేర్ పార్కు ఆవరణలో బుధవారం 14, 15, 16, 17, 18 డివిజన్లకు సంబంధించి ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఎమ్మెల్యే కొండబాబు, నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొని వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కూటమి పార్టీలకు ఎన్నికల వరకే రాజకీయాలన్నారు. తదుపరి ప్రజల సమస్యల పరిష్కారమే ముఖ్యమన్నారు. అదనపు కమిషనర్ సుధాకర్, ఎస్ఈ వెంకట్రావు, ఎంహెచ్‌వో పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, టీపీఆర్‌వో శైలజ, తెదేపా నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

కాకినాడ నగరం: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు బుధవారం పంపిణీ చేశారు. మొత్తం 18 మందికి రూ.17.50 లక్షలు మంజూరైంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద రోగులకు సీఎం చంద్రబాబు తన ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారని కొండబాబు తెలిపారు. తుమ్మల రమేష్, పలివెల రవి, గదుల సాయిబాబు, అంబటి చిన్న, గెడ్డం పూర్ణ, దేవు విజయలక్ష్మి, మూగు రాజు, పిర్ల లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

చెక్కులు అందుకున్న లబ్ధిదారులతో ఎమ్మెల్యే కొండబాబు

కూటమి ప్రభుత్వం.. ఉద్యోగుల పక్షపాతి

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిగా పని చేస్తోందని ఉద్యోగ జేఏసీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం అన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షునిగా రెండోసారి నియమితులైన జ్యోతుల నవీన్‌కుమార్‌ను బుధవారం కాకినాడలో ఆశీర్వాదం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు మాజీ జడ్పీటీసీ సభ్యుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, మేకా లక్ష్మణరావు, రామదేవు సీతయ్యదొర, కొండా వినాయక్, దమ్ము నూకరాజు, తదితరులున్నారు.

నగరంలో క్రిస్మస్ సందడి

గాంధీనగర్, సాంబమూర్తి నగర్, మసీదుసెంటర్, న్యూస్‌టుడే: నగరంలో క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిలు విద్యుత్తుకాంతులతో మిరుమిట్లుగొల్పుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ ట్రీలు, విద్యుత్తు లైట్లు, స్టార్లు, ఇతర వివిధ వస్తువులతో గృహాలను అలంకరిస్తున్నారు. కొత్త దుస్తులు, కేకులు, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చినవారితో రహదారులు రద్దీగా మారాయి. కాకినాడ, మెయిన్‌రోడ్డు, సినిమారోడ్డు, దేవాలయం వీధి, భానుగుడి, ఇతర రహదారులు వాహనాలతో కిక్కిరిశాయి. నగరంలో పలు పాఠశాలల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. శాంతాక్లాజ్, దేవదూతలను తలపిస్తూ వస్త్రధారణలతో చిన్నారులంతా సందడి చేశారు. పలుచోట్ల కేకులు కోశారు.

అగస్త్య పాఠశాలలో వేషధారణల్లో చిన్నారులు

భాష్యం పాఠశాలలో వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

కేక్ కట్ చేస్తున్న బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి సుబ్రహ్మణ్యం, న్యాయవాదులు

జగన్నాథపురం చర్చిస్క్వేర్‌లో విద్యుత్తు దీప కాంతులతో సెయింట్ ఆన్స్ ఆర్‌సీఎం చర్చి..

సెయింట్ థామస్ చర్చిలో ఏసు కీర్తనలు ఆలపిస్తున్న ఆరాధకులు..

ఆకర్షణీయ నగరం.. ప్రాచీన చర్చిల నిలయం

న్యూస్‌టుడే, గాంధీనగర్

కరుణామయుడు ఏసుక్రీస్తు సర్వమానవాళి పాపప్రక్షాళనకు భూమిపై అవతరించాడు.. లోకరక్షకుడిగా ప్రేమ, అహింస, పరోపకారం, సోదరభావాలను ప్రబోధించాడు. ఆయన సందేశాలను చాటిచెప్పే ఎన్నో పురాతన చర్చలకు కాకినాడ నిలయంగా మారింది. వందల ఏళ్లు గడుస్తున్నా చెక్కుచెదరకుండా నాటి కళాత్మక నిర్మాణ కౌశలాలతో ఇప్పటికీ కనువిందు చేస్తున్నాయి. క్రిస్మస్ సందర్భంగా విద్యుత్తు కాంతులు, ప్రత్యేక ఆరాధనలతో వెలుగొందుతున్నాయి.

● జగన్నాథపురంలోనే సీఎస్ఐ చర్చికి రెండున్నర శతాబ్దాలకు పైగానే చరిత్ర ఉంది. ఈ చర్చిని 1764లో ఈస్టిండియా కంపెనీలో పనిచేసే వారికోసం నిర్మించారు. మొదట్లో ఐరోపాకు చెందిన వారు ఇక్కడ ఆరాధనలు జరిపేవారు. అప్పట్లో ఈ సంఘాన్ని తెల్లదొరల సంఘంగా పిలిచేవారు. ఈ చర్చికి విక్టోరియా మహారాణి పెద్దగంటను సైతం బహూకరించిందని చెబుతారు. ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టే సమయంలో సర్ ఆర్థర్ కాటన్ ఈచర్చిని సందర్శించారు. నాటి నిర్మాణశైలి, కళా వైభవానికి చిహ్నంగా నిలుస్తోంది. ● నగరంలో సెయింట్ ఆన్స్ చర్చిని 1854లో బిషప్ జేఎం. టిస్సోట్, ఫాదర్ డెకోమ్‌పోయక్స్‌లు ప్రారంభించారు. దీనిని 1997లో ఆధునికీకరించారు. చర్చి నిర్మించిన నాటి నుంచి ఇప్పటికీ ఇది ఎంతో పదిలంగా చూస్తుంటారు. నిత్యం వేలాది మంది క్రైస్తవ సోదరులను ఆకర్షిస్తూనే ఉంది. ● జగన్నాథపురంలోని ఆంధ్రా బాప్టిస్టు చర్చిని 1906 జనవరిలో జాన్‌క్రెగ్ ప్రారంభించారు. శిలువ ఆకారంలో ఈ చర్చి నిర్మాణం ఉండటం విశేషం. గోతిక్ ఆర్కిటెక్ విధానంలో నిర్మించిన ఇది ప్రస్తుతం తెలుగు బాప్టిస్టు చర్చిగా వెలుగొందుతుంది. బ్రిటీష్ కాలం నాటి ఈచర్చిలో నాటి నిర్మాణ, కళావైభవం కనిపిస్తుంది. ● బాలాజీచెరువు సెంటర్‌లోని క్రెగ్ మెమోరియల్ బాప్టిస్టు చర్చికి సుమారు 142ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. నగరంలో అతిపెద్ద విశాలమైన ప్రాంగణంలో సుందరమైనదిగా దీనికి పేరుంది. క్రిస్మస్ ప్రార్థనలకు ఆయా మందిరాలను ముస్తాబు చేశారు.

(c) eenadu

కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

అవార్డు అందుకుంటున్న శ్రీనివాస్

'ఆకలి' లఘుచిత్రానికి నాలుగు అవార్డులు

పెద్దాపురం: పట్టణానికి చెందిన ఎన్‌బీఎస్ శ్రీనివాస్ పోలిశెట్టి స్వీయ దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలతో తీసిన 'ఆకలి' లఘుచిత్రానికి నాలుగు అవార్డులు వరించాయి. ఆయనతో పాటు ఆ చిత్రంలో నటించిన చిన్నారికి చెరో రెండు చొప్పున అవార్డులు ప్రకటించారు. ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెస్టివల్(విజయవాడ), రాజమహేంద్రవరంలోని అభినయ గోదావరి నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో నిర్వహించిన పోటీల్లో వీరికి ఇవి దక్కాయి.

చెరువుల ఆక్రమణ పరిశీలన

కొత్తపల్లి: యు.కొత్తపల్లి మండలం కొండెవరంలోని చెరువు భూముల ఆక్రమణను బుధవారం శిక్షణ కలెక్టర్ మనీషా పరిశీలించారు. చాలా ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని వరుస ఫిర్యాదులు రావడంపై కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని ఆక్రమణలకు గురైన చెరువులను గుర్తించి పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిన్నారావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ఆక్రమించిన చెరువును పరిశీలిస్తున్న శిక్షణ కలెక్టర్ మనీషా

నేడు వాకలపూడిలో హిందూ సమ్మేళనం

సర్పవరం: కాకినాడ గ్రామీణం వాకలపూడి గంగాలమ్మ ఆలయం ప్రాంతంలో గురువారం సాయంత్రం 3 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నామని హిందూ సమ్మేళన నిర్వాహణ సమితి అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం తెలిపారు. స్వామి రాధామనోహర్‌దాస్ హాజరై ఆధ్యాత్మిక సందేశం అందిస్తారని, పెద్ద సంఖ్యలో హిందువులు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. ఉపాధ్యక్షుడు రామరాజు, అప్పాజీ, శర్మ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి

తాళ్లరేవు: జార్జిపేట సచివాలయం వద్ద పీఎం ఉజ్వల యోజన పథకం ద్వారా జార్జిపేట, నీలపల్లి, ఉప్పంగల గ్రామాల్లో 112 మంది మహిళలకు బుధవారం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పంపిణీ చేశారు. ఉప్పంగలలో లచ్చిపాలెం నీటి సంఘం అధ్యక్షుడు దాసరి వెంకటరెడ్డి ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. సుంకరపాలెంలో రూ.2.77 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన పరిశీలించారు. సర్పంచులు చిట్టూరి నాగమణి, గుత్తుల సత్యవేణి, ధూళిపూడి వెంకటరమణ, దంగేటి సూరిబాబు, వస్కా రెడ్డి, కూనపురెడ్డి కామేశ్వరరావు, మోపూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

జార్జిపేటలో ఉచిత గ్యాస్ కనెక్షన్ అందజేస్తున్న ఎమ్మెల్యే బుచ్చిబాబు

చక్కటి పునాదికి శ్రీకారం

పెద్దాపురంలోని ప్రత్యేక తరగతిలో విద్యార్థులు

పెద్దాపురం, సామర్లకోట, న్యూస్‌టుడే: అయిదో తరగతిలోకి ప్రవేశించిన విద్యార్థులు చదువులో వెనుకబడిపోకుండా వారిని చక్కగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక బోధన తరగతులు ఏర్పాటు చేసింది. అయిదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు చదవడం, గణితంలో తడబాటు, అక్షరాలు గుర్తించకపోవడాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. దీనికి పరిష్కారంగా అటువంటి వారిని గుర్తించిన విద్యాశాఖ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) బోధనకు శ్రీకారం చుట్టింది.

✦ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 75 రోజులపాటు ప్రణాళికను అమలు చేస్తోంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అక్షర పరిజ్ఞానం ఉండేలా చూడటమే ప్రధాన ఉద్దేశం. వీరికి ఉదయం ఆ రోజుకు సంబంధించిన పాఠ్యాంశాలు బోధిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 వరకు ఎఫ్‌ఎల్‌ఎన్ అమలుచేస్తారు. వీరికి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం ప్రాథమిక గణిత అవగాహన చేసుకోవడమే కాకుండా ఆ అంశాల్లో నైపుణ్యాన్ని సాధించేలా శిక్షకులు చూస్తారు.

మండలం	పాఠశాలలు	విద్యార్థులు
పెద్దాపురం	65	6,455
సామర్లకోట	70	6,334

వీరికి ఇదీ షెడ్యూల్..

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పిల్లలు మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూస్తారు. 1.10 నుంచి 1.40 వరకు తెలుగు అక్షరాలు, పదాలు, వాటిని కలిపి చదివించి పలికిస్తారు. అంకెలు గుర్తించడం, కృత్యాధార బోధన, చతుర్విధ ప్రక్రియలు నేర్పిస్తారు. 2.55 నుంచి 3.20 వరకు చిన్న చిన్న పరీక్షలు పెడతారు. 3.20 నుంచి 3.35 వరకు ఆ రోజు బోధించిన దానిపై పునశ్చరణ, హోం వర్క్ చేయిస్తారు.

✦ 1, 2 తరగతులకు ఒక విధంగా 3, 4, 5 తరగతులకు మరో విధంగా బోధన ఉంటుంది. విద్యార్థుల వారి సామర్థ్యన్ని దృష్టిలో పెట్టుకుని ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించారు. ప్రారంభంలో అక్షరాలతో మొదలు పెట్టి 75వ రోజు పూర్తయ్యే సరికి ఏదైనా సబ్జెక్టు విషయాలపై మాట్లాడటం, సొంతంగా కథలు రాయించడం చేయిస్తారు.

చక్కగా తీర్చిదిద్దడమే లక్ష్యం..

అన్ని పాఠశాలల్లో అయిదో తరగతి విద్యార్థులకు ఈ ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిరోజూ కొన్ని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. ఎప్పటికప్పుడు పిల్లల పురోగతిని అంచనావేసి.. తదనుగుణంగా కార్యక్రమాలను చేయిస్తాం. వారిని చక్కగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యం.

- ఈరంకి ప్రభాకర శర్మ, ఉప విద్యాశాఖాధికారి, పెద్దాపురం

సెంట్రల్ లైటింగ్ ప్రారంభం

సామర్లకోట, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రధాన రహదారులు వెంబడి సెంట్రల్ లైటింగ్‌ను బుధవారం పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ప్రారంభించారు. స్టేషన్ సెంటర్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, బ్రౌన్‌పేట ప్రాంతాల్లోని స్తంభాలకు రూ.1.20 లక్షల వ్యయంతో ఎల్ఈడీ దీపాలను వేయించారు.

Happy Christmas
MAHADEV ENTERPRISES
Goldmedal | legrand | ashirvad PIPES | Parryware
ఎలక్ట్రికల్ & ప్లంబింగ్ సామాన్లు లభించును
7-130/2, Ravindra Nagar, Turangi, Kakinada, Cell: 92567 70039

క్రిస్మస్ శుభాకాంక్షలు
కాకినాడ సిటీ & రూరల్ ప్రజలందరికీ మా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు.
రెవ. డా. K.వరప్రసాద్ గారు
The Heavens Church
Ravindranagar, Turangi, Kakinada, Cell: 90009 40833

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

లబ్ధిదారుడికి వాహనం తాళం అందజేస్తున్న ఎమ్మెల్యే చినరాజప్ప

సామర్లకోట గ్రామీణం, న్యూస్‌టుడే: మత్స్యశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పేర్కొన్నారు. మండలంలోని పెద్దబ్రహ్మదేవంలో చెందిన ఆకుల ఆటో హనుక ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా మూడు చక్రాల ఆటో, ఐస్ బాక్సును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులు లావణ్య, రాయి సూరరాజు, తెదేపా నాయకులు తోటకూర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వాడివేడిగా మండల పరిషత్ సమావేశం

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ అనంతలక్ష్మి

సర్పవరం: కాకినాడ గ్రామీణ మండల పరిషత్ బడ్జెట్ సమావేశం జనసేన, వైకాపా ప్రజాప్రతినిధుల మధ్య వాదోపవాదాలతో వాడివేడిగా బుధవారం జరిగింది. ఎంపీడీవో సతీష్ అధ్యక్షతన ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి ముఖ్యఅతిథిగా కార్యక్రమం ప్రారంభించారు. వైకాపా జడ్పీటీసీ సభ్యుడు నులుకుర్తి రామకృష్ణ గ్రామంలో కార్యక్రమాలు నిర్వహించే సమయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. తిమ్మాపురం సర్పంచి జిబిలాడ సత్యనారాయణ (వైకాపా) గ్రామంలో ఆక్రమ కట్టడాలు, పై అంతస్తుల నిర్మాణంపై ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. 2025-26 సవరణ బడ్జెట్ రూ.49,77,55,900 కాగా, 2026-27 సవరణ బడ్జెట్ రూ.49,83,13,500. మిగులు బడ్జెట్ రూ.5,57,600గా ఆమోదించారు. కార్యక్రమంలో తహసీల్దారు లక్ష్మీ, ఎంపీటీసీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తెదేపాలోకి స్వాగతం

పెద్దాపురం, న్యూస్‌టుడే: పెద్దాపురం పట్టణం 28వ వార్డు వైకాపా కౌన్సిలర్ పప్పుల దుర్గారావు బుధవారం తన అనుచరులతో తెదేపా పార్టీలో చేరారు. ఇటీవల కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిన విషయం పాఠకులకు విదితమే. స్థానిక మాజీ ఫ్లోర్ లీడర్ రాజా సూరిబాబురాజు స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెదేపా కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. తెదేపా నాయకులు రంగనాగ్, రంధి సత్యనారాయణ, యాళ్ల వీరబాబు, కొరుపూరి రాజు, ఆలీ, పెదకాపు, సత్తిబాబు పాల్గొన్నారు.

సర్పవరం: చర్చిలకు కేకులు పంపిస్తున్న ఎమ్మెల్యే నానాజీ

గొల్లప్రోలు: విద్యుద్దీపాల వెలుగులో ఆర్‌సీఎం చర్చి

భాష్యం పాఠశాలలో...

పిఠాపురం: నృత్యప్రదర్శనలో విద్యార్థినులు

రక్షకుడు ఉదయించెను

సర్పవరం, కరప, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, న్యూస్‌టుడే: కాకినాడగ్రామీణం, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లోని అన్ని చర్చిలను క్రిస్మస్ సంబరాలకు సిద్ధం చేశారు. విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు. కాకినాడ గ్రామీణంలోని చర్చిలకు ఎమ్మెల్యే పంతం నానాజీ 75వేల కేకులు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. క్రైస్తవ సోదరులు క్రీస్తు రాకను ఆహ్వానిస్తూ తమతమ గృహాల వద్ద నక్షత్రాలు, పశువుల పాక, గొర్రెల కాపరుల చిత్రాలు ఏర్పాటు చేశారు.

क्रिसमस, నూతన సంవత్సర మరియు సంక్రాంతి సందర్భంగా
ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ & హ్యాండ్ క్రాఫ్ట్స్ ఫెస్టివల్
ఎగ్జిబిషన్ కమ్ సేల్
వేదిక : JNTUKఎదురుగా, ఎగ్జిబిషన్ గ్రౌండ్, కాకినాడ
(ఉ.10.30 నుండి రాత్రి 10.00 గంటల వరకు)
కలర్‌ఫుల్ ఎగ్జిబిషన్ | ప్రవేశం ఉచితం | తప్పక చూడండి
Weavers to Customer Direct Sale — HANDLOOMS ON DISPLAY
బెంగాలీ కాటన్ శారీస్, బాంధిని శారీస్ మరియు డ్రెస్ మెటీరియల్, జైపూర్ బెడ్ షీట్స్, బాగల్పూర్ సిల్క్స్, యుపి బెడ్ షీట్స్ ఖాదీ షర్ట్స్, డోర్ కర్టెన్స్, నైటీస్, రెడీమేడ్ ఫ్యాన్సీ టాప్స్, కాటన్ ఖాదీ టాప్స్, హ్యాండ్ మేడ్ కార్పెట్స్
Craftsman to Customer Direct Sale — HANDICRAFTS ON DISPLAY
జైపూర్ స్టోన్ జువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జువెలరీ, ఇమిటేషన్ జువెలరీ, షారన్‌పూర్ ఉడెన్ ఫర్నీచర్, జూట్ బ్యాగ్స్, ఫ్యాన్సీ లెదర్ బ్యాగ్స్, కొండపల్లి బొమ్మలు, చెన్నపట్నం ఉడెన్ బొమ్మలు, మైసూర్ అగర్బత్తి, కురేషియా వర్క్స్, క్రాకరి ఐటమ్స్

ప్రమాదభరితంగా గుంత

సామర్లకోట మెహర్‌కాంప్లెక్స్ నుంచి ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌కు వెళ్లే జంక్షన్ మీదుగా భారీ వాహనాల రాకపోకలు కారణంగా డ్రెయిన్‌పై వేసిన రాళ్లు ధ్వంసమయ్యాయి. రాళ్లను తొలగించారు. కాని గుంతను మూయలేదు. దీంతో ఉదయం, సాయంత్రం కళాశాలలకు, ఉద్యోగాలకు వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గుంతను పూడ్చివేయాలని పలువురు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, సామర్లకోట**

మ్యాన్‌హోల్ లీకుతో దుర్వాసన

పెద్దాపురం సబ్ జైలుకు సంబంధించిన మరుగుదొడ్ల మ్యాన్‌హోల్ లీకై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రహదారి బురదమయంగా తయారవుతోంది. దీంతో దుర్వాసనతోపాటు రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ర.భ.శాఖ డీఈఈ రాఘవరావును అడగ్గా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

- న్యూస్‌టుడే, పెద్దాపురం

పేరుకుపోతున్న వ్యర్థాలు

కరప మండలం పాతర్లగడ్డ నుంచి గొర్రిపూడి వెళ్లే రహదారి పక్కన వ్యర్థ బొండాలు పేరుకుపోతున్నాయి. వీటివల్ల దోమలకు ఆవాస కేంద్రాలుగా మారి ప్రజలు అనారోగ్యాల బారిన పడాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. దీనిపై డిప్యూటీ ఎంపీడీవో ఎస్వీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా రహదారి పక్కన వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

- న్యూస్‌టుడే, కరప

తుప్పుపట్టిన గార్డుతో ఇక్కట్లు

గొల్లప్రోలులోని పశు వైద్యశాలలో తుప్పుపట్టిన ఇనుప గార్డుతో సిబ్బంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులకు వైద్యం అందించేందుకు నిత్యం ఉపయోగించే గార్డు తుప్పుపట్టింది. ఏక్షణామైనా పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు తెలిపారు. కొత్తగార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

- న్యూస్‌టుడే, గొల్లప్రోలు

అమ్మవారి హుండీ ఆదాయం రూ.7.12 లక్షలు

పెద్దాపురం: పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. హుండీ లెక్కింపు ద్వారా రూ.7లక్షల12 వేల 966 (120 రోజులకు) ఆదాయం వచ్చిందని ఏసీ విజయలక్ష్మి తెలిపారు. హర్ష, వేదపండితులు వేంకటశాస్త్రి, ప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.

ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరుపెట్టాలి

పిఠాపురం: పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరుపెట్టాలని ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు కోరారు. ఆర్యవైశ్యులు బుధవారం పిఠాపురంలో పాదగయ క్షేత్రం నుంచి ఉప్పాడ సెంటర్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ చేశారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం, ప్రధాని మోదీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడు కేతవరపు కృష్ణ, ఇమ్మిడిశెట్టి ప్రసాద్, బోడా శ్రీను, కేదారిశెట్టి గుప్తా, రాంబాబు, దంగేటి గుప్తా తదితరులు పాల్గొన్నారు.

పెద్దాపురంలో సత్యసాయి జయంతి ఉత్సవాలు

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పేదలకు వస్త్రదానం, అన్నదానం నిర్వహించారు. యార్లగడ్డ గోవిందరాజులు, చల్లా సాయిరామ్, డాక్టర్ డి.శ్యామల, కొత్త కృష్ణ, మట్టే శ్రీనివాస్, విద్యుల్లత, బాదంబాబు పాల్గొన్నారు.

పట్టాలిచ్చి రుణాలు ఇప్పిస్తాం

పెద్దాపురం: మీరెవరూ అధైర్యపడవద్దని, మీ అందరికీ పట్టాలు ఇచ్చి గృహనిర్మాణశాఖ నుంచి రుణాలు ఇప్పించి గృహాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జి.రాగంపేట గ్రామ లబ్ధిదారులతో తహసీల్దార్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, తహసీల్దార్ సీహెచ్.వెంకటలక్ష్మి, రాజాసూరిబాబురాజు, తుమ్మల పద్మజా, తూతిక రాజు, పి.సత్తిబాబు పాల్గొన్నారు.

ముక్కోటికి ఏర్పాట్లు

తాళ్లరేవు: జార్జిపేట ముక్కోటి రామాలయం వద్ద 26 నుంచి ప్రారంభం కానున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

పదిలో మంచి ఫలితాలు సాధించాలి

సామర్లకోట: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రత్యేకాధికారి డి.శ్రీకాంత్ బాబు పేర్కొన్నారు. స్థానిక యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో 100 రోజుల ప్రణాళిక, స్లిప్ టెస్ట్, తరగతుల నిర్వహణ విధానం పరిశీలించారు.

తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలి

కరప: తడి, పొడి చెత్త పారిశుద్ధ్య సిబ్బందికి వేర్వేరుగా అందించేందుకు ప్రజలు సహకరించాలని ఎంపీడీవో జె.శ్రీనివాస్ సూచించారు. కరప మండలం వలసపాకలలో బుధవారం ఆయన డిప్యూటీ ఎంపీడీవో సలాది వెంకటశ్రీనివాసరావుతో కలిసి తడి, పొడి చెత్త సేకరణను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.

మహిళా సమాఖ్య సమావేశంలో వాగ్వాదం

తాళ్లరేవు: చినబొడ్డు వెంకటాయపాలెంలో మత్స్యకార మండల మహిళా సమాఖ్య సమావేశం బుధవారం నిర్వహించారు. తొలుత లక్ష్మీపతిపురం భద్రకాళీ గ్రామ సంఘం అధ్యక్షురాలు కామాడి కృష్ణ జ్యోతి మాట్లాడారు. నెల రోజుల కిందట తీసుకెళ్లిన మండల సమాఖ్యకు చెందిన పుస్తకాలు ఇప్పటి వరకు ఇవ్వలేదంటూ డీఆర్‌డీఏ ఏపీడీ ఎం.ఎం.జిలానీని నిలదీశారు. పుస్తకాల కోసం అడిగినందుకే తనను మండల సమాఖ్య కార్యదర్శి పదవి నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి పర్యవేక్షకులుగా డీఆర్‌డీఏ ఏపీడీ, సెర్ప్ డీఎంవో (జీవనోపాధులు) పరమేష్ హాజరయ్యారు. అనంతరం మత్స్యకార మండల మహిళా సమాఖ్య సభ్యులంతా ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా పొన్నాడ నాగమణి(భైరవపాలెం), కార్యదర్శి లంకే లక్ష్మీ, సహాయ కార్యదర్శి డి.అపరజ్యోతి, సహాయ కార్యదర్శి మల్లాడి వీరవేణి, ఉపాధ్యక్షురాలు రేకాడి వెంకాయమ్మ ఎన్నికయ్యారు.

న్యూమోనియా లక్షణాలపై అవగాహన

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: చిన్నారుల్లో న్యూమోనియా లక్షణాలు, నివారణ చర్యలు గురించి తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం తాటిపర్తిలోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించారు. నవజాత శిశువులు, అయిదేళ్లలోపు పిల్లలందరినీ నవంబరు నుంచి ఫిబ్రవరి చివరి వరకూ శీతాకాలంలో మాతృ సంరక్షణ పద్ధతి ద్వారా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణాధికారి అహ్మద్ బాషా, హెచ్‌వి రజన్‌బీ, సిబ్బంది పాల్గొన్నారు.

'స్కిల్ స్కామ్ నీరుగార్చే ప్రయత్నం'

సర్పవరం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్కిల్ స్కామ్, తదితర కేసులు తానే నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ వైకాపా కార్యాలయంలో బుధవారం కన్నబాబు మాట్లాడుతూ '2014-19లో గత తెదేపా ప్రభుత్వం సమయంలో జరిగిన స్కిల్ స్కామ్‌తో వందల కోట్లు అవినీతి జరిగింది. దీనిపై సిట్ ఆధారాలతో తేల్చగా, సీఐడీ, ఈడీ కేసు నమోదు చేయగా, అసెంబ్లీలో తీవ్రమైన చర్చ కూడా జరిగిందన్నారు. సాక్షులు, ఫిర్యాదుదారులను బెదిరించి వారితో తప్పుడు స్టేట్‌మెంట్లు నమోదు చేసి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని' ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఆశలన్నీ రబీ సాగుపైనే..

ఉండూరులో సిద్ధం చేసిన నారుమడి

సామర్లకోట గ్రామీణం, న్యూస్‌టుడే: ఖరీఫ్ సీజన్‌లో వరుస తుపాన్లతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆశలన్నీ రబీ సాగుపైనే పెట్టుకున్నారు. పెరిగిన సాగు ఖర్చులు, పంట దిగుబడి తగ్గిపోవటం, పంట నష్టంతో కుదేలైన రైతులు నష్టాన్ని పూడ్చుకునే దిశగా అధికంగా బొండాలు (ఎంటీయూ 3626) రకం సాగు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

18,516 హెక్టార్లలో వరి సాగు

కాకినాడ డివిజన్ పరిధిలోని ఇటీవల ఖరీఫ్ సీజన్లో తుపాన్ల కారణంగా పంటలు నష్టపోయి సుమారుగా 18వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గిపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని అధిగమించేందుకు 75 శాతం బొండాలు రకం, 25 శాతం సన్న రకాలు సాగు చేపడుతున్నారు. సామర్లకోటలో 9280 హెక్టార్లు, పెదపూడి మండలంలో 7391 హెక్టార్లు, కాకినాడ గ్రామీణం మండలంలో 1937 హెక్టార్లలో సాగు పనులు చేపడుతున్నారు. వర్షాలు, కోతలు ఆలస్యం కావటంతో రబీ సీజన్‌కు చెంది సాగు పనులు ఆలస్యం కావటం, సమయం మించిపోవటంతో పనుల్లో హడావిడి నెలకుంది. 78 శాతం వెదజల్లు, 22 శాతం నాట్లు వేసే పనులు జోరుగా సాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక మొత్తంలో బొండాలు రకం సాగు చేస్తుండగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బొండాలు రకం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

పనులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి

పంటల చివరి దశలో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు పనులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి. వెదజల్లు సాగు పనులు డిసెంబరు 25 నాటికి, సాగు పనులు నెలాఖరు నాటికి పూర్తయినట్లయితే రైతులకు నీటి ఎద్దడి నుంచి బయటపడవచ్చు. **- దుర్గాలక్ష్మి, ఏడీఏ, కాకినాడ**

1వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టు, కాకినాడ
I.P.No.36/2025
Between:
కుర్రే నాగవీరన్న ...పిటిషనర్
మరియు
1) చింతలపూడి లక్ష్మీశ్రీనివాస్, S/o సత్యనారాయణమూర్తి, D.No.7-5A-4, కాకినాడ
2) ముంజారపు శేషు, S/o Not known, D.No.5-4, కాకినాడ
3) చల్లా వీర్రాజు, S/o Not Known, హుస్సైన్‌పురం, కాకినాడ
4) కోసూరి వెంకటేశ్వరరావు, S/o సూర్యనారాయణ, D.No.1-69/3, కొవ్వాడ, కాకినాడ
5) కేసవరపు పద్మరాజు, S/o Not Known, D.No.70-19-10, కాకినాడ
6) గింజాల వీరబాబు, S/o Not Known, D.No.1-153, కాకినాడ ...రెస్పాండెంట్స్
పైన తెలిపిన పిటిషనర్ తనను ఇన్‌సాల్వెంట్‌గా డిక్లేర్ చేయమని కోరుచూ పై నంబరు కేసులో పైన తెలిపిన రెస్పాండెంట్స్‌పై పిటీషన్ దాఖలు చేసియున్నారు. సదరు కేసులో ఎవరికైనా అక్షేపణలు కానీ, క్లయిములు కానీ, అభ్యంతరములు కానీ ఉన్నయెడల ది.06-01-2026 తేదీన ఉదయం 10.30 గంటలకు పై నెంబరు కోర్టులో హాజరు అయ్యి తమ అక్షేపణలు తెలియజేయవలెను. లేనియెడల తమ పరోక్షమున పైన తెలిపిన కేసులో తీర్మానించబడును.
(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల ప్రకారం)
గింజాల చక్రవర్తి
న్యాయవాది, రమణయ్యపేట
కాకినాడ, సెల్: 99595 42007

कॆनरा बैंक / కెనరా బ్యాంక్
జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్, సర్కిల్ ఆఫీసు, విజయవాడ. [illegible]
అవసర కావలెను
[illegible]
క్ర.సం. | ప్రాంతం | జిల్లా | కార్పెట్ ఏరియా (సుమారుగా)
1 | వనపాడు | కాకినాడ జిల్లా | 1500 చ.అ.
[illegible] https://www.canarabank.bank.in/tenders [illegible] 09.01.2026 [illegible]
ప్రదేశం: విజయవాడ
తేది: 25.12.2025
సం/- అసిస్టెంట్ జనరల్ మేనేజర్, విజయవాడ సర్కిల్

బ్యాంక్ ఆఫ్ బరోడా / Bank of Baroda
కరప బ్రాంచ్, డి.నెం.108, మెయిన్ రోడ్డు, కరప, తూర్పుగోదావరి జిల్లా - 533462, ఆంధ్రప్రదేశ్.
అనుబంధం - 1 - విమోచన నోటీసు
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూల్ 6(2) మరియు/లేదా రూల్ 8 (6) క్రింద నోటీసు
[illegible]
SARFAESI [illegible]
క్ర.సం. | చర / స్థిరాస్తుల వివరణ | స్వాధీనత తేది | స్వాధీనత రకం (భౌతిక/ సింబాలిక్) | విక్రయ నోటీసు ప్రచురణ తేది (చర/స్థిరాస్తుల కొరకు)
1 | తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ [illegible] | 20-11-2025 | ప్రతీకాత్మకంగా | 23-11-2025
తేది : 10-12-2025
ప్రదేశం : కరప
సం/- అధీకృత అధికారి, బ్యాంక్ ఆఫ్ బరోడా

తుని

•తుని • ప్రత్తిపాడు • జగ్గంపేట

రాచపల్లి: తాగునీటి సరఫరాను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభ

తాగునీటి పథకం ప్రారంభం

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని రాచపల్లి గ్రామంలోని మెరక ప్రదేశంలో రూ. రెండు లక్షలతో ఏర్పాటు చేసిన జీఎల్ఆర్ ట్యాంకును ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ బుధవారం ప్రారంభించారు. దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు బుద్దరాజు గోపి రాజు, అమరాది వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

తెదేపాలో చేరిక

తుని గ్రామీణం : కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఆకర్షితులైన వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలోకి చేరారు. కోటనందూరు మండలం భీమవరపుకోటకు చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని బుధవారం తేటగుంటలో కలిసి పార్టీలోకి చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. నాయకులు గాడి రాజాబాబు, భాస్కర సత్యనారాయణ, పోతల సూరిబాబు, అచ్చుత రామరాజు, జోగిబాబు పాల్గొన్నారు.

జిల్లా ఉపాధ్యక్షుడిగా కందుల చిట్టిబాబు

గండేపల్లి, న్యూస్‌టుడే: తెదేపా జిల్లా కమిటీలో జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నుంచి ఇద్దరు నాయకులకు పదవులు దక్కాయి. గండేపల్లి మండలం జడ్.రాగంపేటకి చెందిన కందుల చిట్టిబాబు ఉపాధ్యక్షుడిగా, సింగరంపాలెం గ్రామానికి చెందిన కోర్పు సాయితేజకు పార్లమెంట్ ఆఫీస్ సెక్రటరీ(ఇన్‌ఛార్జి)గా అవకాశం దక్కింది. చిట్టిబాబు గతంలో మండల పార్టీ అధ్యక్షుడు, ఆత్మ ఛైర్మన్ పదవులు చేపట్టారు.

ఎస్టీ ధ్రువపత్రాల జారీ సరళతరం

న్యూస్‌టుడే-ప్రత్తిపాడు

ఉపప్రణాళిక మన్యం. మైదాన ప్రాంత గ్రామాలు ఉన్న నియోజకవర్గంలో భూవివాదాలు, ధ్రువపత్రాల జారీలో జాప్యం, సర్వే లోపాలు.. ఇలా రోజూ అర్జీలు వస్తుంటాయి. సాగుదారులకు భూ హక్కు పత్రాలు ఊరిస్తూనే ఉన్నాయి. పౌరసేవలకు సంబంధించి తహసీల్దారు ఎం. సూర్యప్రభ 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో వివరించారు.

ముఖాముఖి

కుల ధ్రువపత్రాల జారీ

ఉప ప్రణాళిక పరిధిలో ఉన్న షెడ్యూలు తెగలకు కుల ధ్రువీకరణకు నోటరీ అఫిడవిట్ ఇవ్వాలి. అర్జీదారులు ప్రయాస పడేవారు. కుల ధ్రువపత్రం జారీకి సమయం పట్టేది. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఇదే అంశంపై జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు. అర్జీదారుడు స్వీయ అఫిడవిట్ సమర్పించి, మిగతా ఆధారాలు జతచేస్తే నిర్ణీత సమయంలోనే అందించేలా ఉన్నతాధికారులు మార్గనిర్దేశం చేశారు. ఎస్టీ కుల ధ్రువపత్రాల జారీలో ఎలాంటి జాప్యం ఉండదు. పాఠశాల విద్యార్థుల జనన ధ్రువపత్రాలను స్వల్ప వ్యవధిలోనే అందజేస్తున్నాం.

భూవివాదాలపై..

ఈ విషయమై తరచూ అర్జీలు వస్తున్నాయి. భూహద్దులు, విస్తీర్ణం తదితర అంశాలపై రెవెన్యూ దస్త్రాలు, నిబంధనలు ప్రమాణంగానే పరిష్కరిస్తున్నాం. సర్వే లోపాలు ఉన్నచోట చక్కదిద్దుతున్నాం. కొత్తగా భూసమస్యలు తలెత్తకుండా సేవలం దిస్తున్నాం.

చింతలూరులో ఈనాం, ఎస్టేటు వివాదం

ఇది పరిష్కారం అయినా భూహక్కులు కల్పించే అంశాలు కోర్టు విచారణలో ఉన్నాయి. గ్రామంలో రైతుల ఇబ్బందులను ఉన్నతాధికారులకు నివేదించాం.

నిక్కచ్చిగా రేషన్ పంపిణీ

నిరంతరం పర్యవేక్షణ ఉంది. సరకులు కచ్చితంగా అందేలా చూస్తున్నాం. లబ్ధిదారుడి నుంచి ఫిర్యాదు అందగానే స్పందిస్తున్నాం.

పారదర్శకంగా పౌరసేవలు

పౌరసేవలు అందించడంలో జవాబుదారీతనంతో ఉంటాం. ప్రతి అర్జీకి నిర్దేశించిన గడువులోపలే పరిష్కారం చూపుతున్నాం. విద్యార్థులకు ధ్రువపత్రాలు సత్వరమే అందిస్తున్నాం. పదోతరగతి విద్యార్థుల వంద రోజుల ప్రణాళిక అమలుకు ఒమ్మంగి హైస్కూలు దత్తత తీసుకున్నాం.

సమృద్ధిగా జలాలు.. అస్తవ్యస్తంగా కాలువలు

తిమ్మరాజు చెరువు ఆధారిత రైతుల వ్యథ

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెద్ద సాగు నీటి వనరు.. తిమ్మరాజు చెరువు. ఏలేశ్వరం శివారున ఉన్న ఈ చెరువు ద్వారా ఆరు వేల ఎకరాలకు రెండు పంటలకు గతంలో పుష్కలంగా సాగునీరు అందేది. కాని కాలువల నిర్వహణకు తిలోదకాలు ఇవ్వడంతో ఆధారిత రైతులకు ఏటా వెతలు తప్పడం లేదు. ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాలకు సంబంధించిన అన్నదాతకు ఆశించిన స్థాయిలో సాగు జలాలు అందడం లేదు. సమృద్ధిగా జలాలు ఉన్నా.. సద్వినియోగం చేయించడంలో అధికారులు విఫలమవుతున్నారని రైతులు అంటున్నారు.

మూడు ప్రధాన కాలువలు..

తిమ్మరాజు చెరువుకి సంబంధించి 8 కి.మీ. పొడవున ప్రధాన కాలువలు ఉన్నాయి. ఏలేశ్వరం, లింగంపర్తి, సిరిపురం గ్రామాల పరిధిలోని ప్రధాన కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయి.

ఏలేశ్వరం కాలువ దుస్థితి..

పట్టణ పరిధిలోని కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తిష్ఠ వేస్తున్నాయి. దీనికి తోడు తుప్పలు పెరిగాయి. ఈ మూడు గ్రామాలు, పేరవరం, భద్రవరం, ఏలూరులో ప్రవహిస్తున్న అనుబంధ కాలువలు పూడికతో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో చెరువు నుంచి వంతుల వారీ విధానంలో విడుదల చేస్తున్న నీరు దారి తప్పుతోంది. అవసరం తీరకపోగా, చెరువు త్వరగా ఖాళీ అవుతోందని రైతులు వాపోతున్నారు. గతేడాది ప్రధాన కాలువల్లో పూడిక, చెత్తను తొలగించారు. కాని సమస్య మళ్లీ మొదటికొచ్చిందని రైతులు అంటున్నారు. కాలువల నుంచి తీస్తున్న వ్యర్థాలను రోజుల తరబడి అక్కడే ఉంచేస్తున్నారు. తిరిగి కాలువల్లోకే చెత్త చేరుతోంది. స్థానిక సంస్థలు, జలవనరుల శాఖల మధ్య సమన్వయలోపంతో ఈ దుస్థితి ఏర్పడిందని అన్నదాతలు పేర్కొన్నారు. కాలువల్లో వ్యర్థాలు తొలగించే బాధ్యత మాది కాదంటూ మీదని వంతులాడుకుంటున్నారు. తొలి పంట చేతికి వచ్చిన తర్వాత సాగు నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ సమయంలో నిర్వహణ పనులు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా కాలువలు అధ్వానంగా మారాయి. ఇప్పటికైనా నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలు, జల వనరుల శాఖల అధికారులు, సిబ్బంది కలిసి కాలువల బాగుకు తక్షణం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

క్రిస్మస్ వేడుకలు

ప్రత్తిపాడు, జగ్గంపేట గ్రామీణం, తొండంగి, శంఖవరం, తుని గ్రామీణం, న్యూస్‌టుడే: క్రిస్మస్ వేడుకలతో సందడి వాతావరణం నెలకొంది. విద్యాసంస్థల్లో క్రిస్మస్ వేడుకలు జరిపారు. శాంతాక్లాజ్, ఇతర పాత్రల్లో చిన్నారులు అభినయించారు. హంసవరం ఆర్సీఎం, డి.పోలవరం, చామవరం, కేవోమల్లవరం తదితర గ్రామాల్లోని ఉన్న పురాతన చర్చిలను నిర్వాహకులు విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్రీస్తు జన్మదిన వృత్తాంతాన్ని తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన క్రిబ్‌లు ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ క్యారెల్స్ తొండంగి బ్లెస్సింగ్ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ పావని ఆధ్వర్యంలో జరిగాయి. గ్రామమంతా ర్యాలీగా తిరిగి క్రీస్తు పుట్టుకను చాటారు. పీఈచిన్నాయిపాలెంలో తెదేపా నాయకుడు మాతా పామయ్య సమకూర్చిన దుప్పట్లు, చీరలను ఆత్మ కమిటీ ఛైర్మన్ నరహరశెట్టి సూర్యప్రకాష్ వృద్ధులు, వితంతువులకు అందజేశారు.

ప్రత్తిపాడు మినర్వాలో క్రిస్మస్ సందడి చేస్తున్న చిన్నారులు

జగ్గంపేట లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జ్యోతుల నవీన్

తొండంగి: క్యారెల్స్ లో పాల్గొన్న పాస్టర్ పావని, క్రైస్తవులు

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తుని: 9100020946, ప్రత్తిపాడు: 98669 62946 జగ్గంపేట: 80086 22066

పూడికలు తీశారు..

ఈనాడు కథనానికి స్పందన

జగ్గంపేట గ్రామీణం : శ్రీరామ్‌నగర్‌లో రామాలయం వీధిలో నెలల తరబడి ఉన్న మురుగు సమస్యకు పరిష్కారం లభించింది. దీనిపై 'మురుగు తొలగదా..!' శీర్షికన ఈనెల 4న ప్రచురితమైన కథనానికి పంచాయతీ అధికారులు స్పందించారు. కార్యదర్శి శివకుమార్ పర్యవేక్షణలో నీరు పోయేందుకు డ్రైనేజీలు తవ్వించి పరిష్కారం చూపారు.

భాజపా పాలనలోనే అభివృద్ధి

ఏలేశ్వరం : దేశంలో ఉంటూ అలజడులు సృష్టించేందుకు కొందరు చేస్తున్న పన్నాగాలను కేంద్ర ప్రభుత్వం సమర్థంగా తిప్పికొడుతోందని భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైల సుభాష్‌చంద్రబోస్ అన్నారు. ఏలేశ్వరంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశద్రోహులు దేశంలోనే ఉంటూ అస్థిరతకు ప్రయత్నించడం క్షమించరాని నేరమన్నారు. ఎన్నికల నిర్వహణపై కొందరు చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. భాజపా నాయకులు పైల అయప్ప, నీలి సురేష్, ముచ్చు అప్పలరాజు, సత్తిబాబు పాల్గొన్నారు.

గ్రామాల్లో హరిదాసుల సందడి

తుని గ్రామీణం : సంక్రాంతి పర్వదినాల సందర్భంగా గ్రామాల్లో హరిదాసుల సందడి ప్రారంభమైంది. వి.కొత్తూరు, ఎన్.సూరవరం, కుమ్మరిలోవ తదితర గ్రామాల్లో వేకువజామునే హరిదాసులు హరినామ కీర్తనలను వినిపిస్తూ సందడి చేస్తున్నారు. నేటి హరిదాసులు ద్విచక్రవాహనంపై వెళ్తూ రికార్డు చేసిన కీర్తనలను వినిపిస్తూ తిరుగుతుండటం విశేషం.

దమ్ము ట్రాక్టర్ల యజమానులు బాధ్యతతో వ్యవహరించాలి

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజా ప్రయోజనాల కోసం రూ.కోట్లు ఖర్చుచేసి వేస్తున్న తారు రోడ్లను దమ్ము ట్రాక్టర్లు పాడు చేస్తున్నాయని యజమానులు బాధ్యతతో వ్యవహరించాలని సీఐ వైఆర్‌కె శ్రీనివాస్ సూచించారు. సీతానగరంలో రైతులు, గ్రామస్థులు ప్లకార్డులతో ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులకు అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి రోడ్లు వేస్తుంటే కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము చక్రాలు మార్చుకోవడానికి బద్ధకించి నిర్లక్ష్యంగా వాటిని ధ్వంసం చేస్తున్నారన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ట్రాక్టర్లు రోడ్లపై తిరిగితే వాహనాలను స్వాధీనం చేసుకుని యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎస్సై రఘునాథరావు, రైతులు పాల్గొన్నారు.

ప్లకార్డులతో సీతానగరం గ్రామస్థుల నిరసన

రోడ్డుపై నిరీక్షణ.. జనం అవస్థ

ప్రత్తిపాడు అల్లూరి బొమ్మ కూడలి 36 ఏళ్ల వెనక్కు వెళ్లింది. బస్‌స్టేషన్ నిర్మించకముందు గ్రామంలో ఈ కూడలిలోనే తుని, కాకినాడ, రాజమహేంద్రవరం వైపు వెళ్లే బస్సుల కోసం నిరీక్షించేవారు. వారం రోజులుగా మళ్లీ ఆ రోజులు కనిపిస్తున్నాయి. వానొస్తే బస్‌స్టేషన్ ఆవరణలో నీరు నిలుస్తుండడంతో సిమెంటు రహదారులు నిర్మిస్తున్నారు. దీంతో ప్రత్తిపాడు కూడలి వద్ద రద్దీ నెలకొంటోంది. రోజూ ఉండే వాహనాలు, బస్సుల రద్దీ, విద్యార్థుల రాకపోకలతో బస్‌స్టేషన్ ఇక్కడకు వచ్చింది. పోలీసుల పర్యవేక్షణలో రాకపోకలు సాగుతున్నాయి. బస్‌స్టేషన్‌లో పనులు పూర్తయ్యే వరకూ ఈ కష్టాలు తప్పవు.. - న్యూస్‌టుడే, ప్రత్తిపాడు

ఇలా ఆపితే ప్రమాదాలకు తావు

హైవేపై కొన్ని ప్రమాదాలు వాహనాల వేగంతో జరుగుతుంటే, మరికొన్ని నిర్లక్ష్యంగా నిలుపుతున్న వాహనాల వలన జరుగుతున్నాయి. జడ్.రాగంపేట, తాళ్లూరు, మల్లేపల్లి గ్రామాల్లో హైవేపై డ్రైవర్లు నిర్లక్ష్యంతో వాహనాలు నిలుపుతున్నారు. గతంలో భారీ ప్రమాదాలు జరిగిన సంఘటనలు లేకపోలేదు. అధికారులు చొరవ తీసుకుని ప్రమాదాలు సంభవించకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, గండేపల్లి

వసతుల కల్పనలో ఫౌండేషన్ కృషి భేష్: ఎమ్మెల్యే

గోకవరం, న్యూస్‌టుడే: విద్యాలయాలలో మౌలిక వసతుల కృషికి ఇండియా నెట్‌వర్క్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫౌండేషన్ నిధులతో బుధవారం ప్రహరీ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ కె.బాలకృష్ణరావు, ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు అడపా భరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

నవీన్‌కు కాపుసంఘం నాయకుల అభినందనలు

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన జ్యోతుల నవీన్‌ను కాపు సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రావులమ్మనగర్ కాలనీలో క్యాంపు కార్యాలయంలో కాపు సంఘ అధ్యక్షుడు మీసాల చినబాబు ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, తదితరులున్నారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

ప్రత్తిపాడు: గడ్డిమందు తాగిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్సై లక్ష్మీకాంతం కథనం ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన ఇ.మహలక్ష్మి(72) పెద్దిపాలెంలోని కుమార్తె ఇంట్లో ఉంటోంది. కొద్ది రోజుల కిందట అల్లుడు చనిపోగా.. మానసిక స్థితి సరిగా లేని ఆమె 22న గడ్డి మందు తాగిందని ఎస్సై చెప్పారు. జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ మృతి చెందారని తెలిపారు.

పోక్సో కేసులో నిందితుడి అరెస్టు

రౌతులపూడి: పోక్సో కేసులో నిందితుడిని అరెస్టు చేసి తుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. ఎ.మల్లవరానికి చెందిన నందు కిశోర్ (ప్రస్తుత నివాసం క్వారీ మార్కెట్, రాజమహేంద్రవరం)పై కోటనందూరు స్టేషన్‌లో కేసు నమోదయిందన్నారు. పరారీలో ఉన్న ఆ వ్యక్తిని బుధవారం బీబీపట్నంలో అరెస్టు చేశామని తెలిపారు.

వేధిస్తున్నాడని భర్తపై ఫిర్యాదు

తుని: భర్త వేధిస్తున్నాడని ఓ మహిళ జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పాపారావు తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన కె.భవానీకి తుని వీరవరపుపేటకు చెందిన వీరబాబుతో మూడేళ్ల కిందట వివాహం అయ్యిందన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అవీ ఇవీ అన్నీ

ప్రహరీ పనులు ప్రారంభం

తుని పట్టణం: శ్రీనివాసా థియేటర్ రోడ్డులో ఉన్న క్రైస్తవుల శ్మశానవాటిక ప్రహరీ నిర్మాణ పనులు పురపాలక ఛైర్‌పర్సన్ నార్ల భువన సుందరి ప్రారంభించారు. రూ.11.50 లక్షలతో చేపట్టే ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కమిషనర్ ఎ.వెంకట్రావు, కౌన్సిలర్ వాసంశెట్టి శ్రీను పాల్గొన్నారు.

'పది'లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

తుని గ్రామీణం: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పెట్టుకోవాలని ఏపీ మోడల్ స్కూల్ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ధర్మరాజు సూచించారు. హంసవరం ఆదర్శ పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు.

ఏపి ఆదర్శ పాఠశాల సందర్శన

శంఖవరం: శంఖవరంలోని ఏపి ఆదర్శ పాఠశాలను ఆ పాఠశాలల ఏఎంవో కె.ధర్మకుమార్ బుధవారం సందర్శించారు. దస్త్రాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. * శంఖవరంలో వరి నారుమడులను ఏఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది పరిశీలించారు.

జనసేన సేవాదళ్ సాయం

ప్రత్తిపాడు : ఉత్తరకంచి పంచాయతీలో క్లాప్ మిత్రగా పనిచేస్తూ మృతి చెందిన కాకాడ మహలక్ష్మి కుటుంబానికి జనసేన సేవాదళ్ బుధవారం సాయం చేసింది. నిత్యావసరాలతో పాటు నగదును జనసేన నాయకులు శీరం శ్రీను, కుప్పిన శ్రీను, కొసనం శ్రీను, బెండ నానాజీ తదితరులు బాధిత కుటుంబానికి అందజేశారు.

అప్రమత్తతతోనే చోరీలకు అడ్డుకట్ట

కోటనందూరు: మండలంలో కోడిపుంజుల దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రామకృష్ణ అన్నారు. కోళ్ళ షెడ్లకు కెమెరాలు, లైటింగ్ ఏర్పాటుతో చోరీలు అరికట్టవచ్చన్నారు.

గాంధీ పేరు కొనసాగించాలి

తుని పట్టణం : జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరు యథావిధిగా కొనసాగించాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి కె.జనార్దన్ డిమాండ్ చేశారు. గొల్లప్రోలు సెంటర్‌లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద బుధవారం నిరసన తెలిపారు. నాయకులు వాడబోయిన శివ, గంటుపల్లి సింహాచలం, బోడపాటి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

నిజాయతీ చాటుకున్న సైకిల్ మెకానిక్

జగ్గంపేట గ్రామీణం : రోడ్డుపై దొరికిన రూ.50వేలు నగదు ఉన్న పర్సు తనది కాదని సైకిల్ మెకానిక్ కడారి రాజు నిజాయతీని ప్రదర్శించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు యజమాని రాంబాబుకు పర్సును అప్పగించారు. రాజును పోలీసులు బుధవారం సత్కరించారు.

నలుగురు జూదరుల అరెస్టు

జగ్గంపేట గ్రామీణం: రాజపూడి శివారు పామాయిల్ తోటలో రహస్యంగా జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రూ.10,300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు.

అసభ్యంగా వేధిస్తున్న వ్యక్తిపై కేసు

తుని పట్టణం: ఓ షాపింగ్ మాల్‌లో పనిచేసే వివాహితను ఓ వ్యక్తి అసభ్యంగా వేధిస్తుండటంతో ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారని ఎస్సై పాపారావు తెలిపారు. కొండవారిపేటకు చెందిన కె.శ్యామ్ ఓ మహిళను ఇబ్బంది పెడుతుండగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తికి జైలు

రౌతులపూడి: ఆటో అజాగ్రత్తగా నడిపి ఓ మహిళ మరణానికి కారణమైన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించారని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. బలరాంపురానికి చెందిన వై.రాజు ఆటోను అజాగ్రత్తగా నడిపి, ఢీకొట్టడంతో శంఖవరం గ్రామానికి చెందిన అచ్చియ్యమ్మ మృతి చెందారని, అప్పటి అన్నవరం ఎస్సై మురళీమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. న్యాయమూర్తి వి.గోపాలకృష్ణ వాదనల అనంతరం నిందితుడికి శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని తెలిపారు.

(c) eenadu

యేసు జననం.. దివ్య సందేశం

జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిలు విద్యుత్తు దీపాలంకరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బుధవారం అర్ధ రాత్రి నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఏసుక్రీస్తు స్తుతి గీతాలు పాడుతూ పరి భ్రమణ చేశారు. శాంతాక్లాజ్ వేషధారణల్లో చిన్నారులు సందడి చేశారు. కేక్ కోసి మిఠాయిలు పంపిణీ చేశారు. కర్నూలు నగరంలోని పరిశుద్ధ లూర్థుమాత కెథడ్రల్ చర్చిలో బిషప్ గోరంట్ల జ్వానస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
– ఈనాడు, కర్నూలు

నగరంలోని పరిశుద్ధ లూర్థుమాత కెథడ్రల్ చర్చిలో బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన ప్రార్థనలు

ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రణాళిక

■ రూ.8.48 కోట్లతో ప్రతిపాదనలు

కర్నూలు జడ్పీ, న్యూస్‌టుడే : రానున్న వేసవిలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి నివారణకు రూ.8.48 కోట్లు అవసరమని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు.

○ జిల్లాలోని 13 మండలాల పరిధిలో ఉన్న 79 గ్రామాల్లో నీటి సమస్య తలెత్తవచ్చని అధికారులు ముందస్తుగా అంచనా వేశారు. వీటిలో ఆదోని డివిజన్‌లో 63, కర్నూలు డివిజన్‌లో 16 పల్లెలు ఉన్నాయి. ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేసేందుకు రూ.614 లక్షలు అవసరమని ప్రతిపాదించారు.

○ ఆదోని, కర్నూలు గ్రామీణ, కల్లూరు, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో వేసవిలో పశువుల దాహార్తి తీర్చేందుకు మరో రూ.44.17 లక్షలు కావాలని కోరారు.

○ పది మండలాల పరిధిలోని 41 గ్రామాల్లో బోర్ల ఫ్లషింగ్ చేసేందుకు రూ.రూ. 19.65 లక్షలు, 30 గ్రామాల్లో బోరు బావుల లోతు పెంచేందుకు రూ. 144.20 లక్షలు, ఆదోని, హాలహర్వి కేంద్రాల్లో వేసవి కుంటలు నింపేందుకు రూ.8 లక్షలతో ప్రతిపాదించారు.

జనవరి 10 నుంచి ఎల్లెల్సీకి నీటి నిలిపివేత

2026 జనవరి 10వ తేదీ నుంచి తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ కాలువకు నీటి విడుదలను నిలిపివేయనున్నారు. పశ్చిమ ప్రాంతమైన ఆదోని డివిజన్ పరిధిలో తాగునీటి ఎద్దడి నివారణకు 2026 ఏప్రిల్‌లో నీరు విడుదల చేయాలని లేఖ పంపనున్నారు.

ఖనిజ నేలల్ని గుట్టగా రాసిచ్చేశారు

వైకాపా నేతల ముందస్తు వ్యూహం

– న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

బేతంచెర్ల మండలంలో గత వైకాపా సర్కారు హయాంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ అడ్డూఅదుపు లేకుండా కొనసాగింది. ఎర్రమల కొండలను ఇష్టానుసారం పంచేసుకున్నారు. అసైన్‌మెంట్ కమిటీలు ఏర్పాటుచేయకుండానే వందల ఎకరాల భూములను తమ వర్గీయులకు కట్టబెట్టారు. ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా 2022 నుంచి 2024 ఫిబ్రవరి వరకు అడ్డగోలుగా డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. సేద్యానికి పనికిరాని కొండలు, గుట్టలకూ పట్టాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో రాజ్యాంగ పేరుగాంచిన అప్పటి ప్రజాప్రతినిధి సొంత మండలంలోనే కొనసాగిన ఈ భూ పందేరం ఆయన ఆదేశాలతోనే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ రాళ్లనేల గుంటుపల్లె గ్రామంలోనిది. ఇక్కడ సర్వే నంబరు 389లో భూమి పంపిణీ చేశారు. దీనికి సమీపంలో ఐరన్ ఓర్ తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం.

● భూములను పంపిణీ చేయడానికి అసైన్‌మెంట్ కమిటీ ఏర్పాటు తప్పనిసరి. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సిఫార్సు చేసిన వారికే భూములను పంపిణీ చేయాలి.

● బేతంచెర్ల మండలంలో పంపిణీ చేసిన 832.24 ఎకరాలకు సంబంధించి అసైన్‌మెంట్ కమిటీ సిఫార్సు చేయలేదు. అసలు ఇక్కడ అసైన్‌మెంట్ కమిటీనే ఏర్పాటు కాలేదు.

అసైన్‌మెంట్ కమిటీ లేకుండానే

● ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా.. 10 గ్రామాల పరిధిలో 502 మందికి 832.24 ఎకరాల భూమిని హడావుడిగా పంపిణీ చేశారు. అప్పటి డిప్యూటీ తహసీల్దారు (తహసీల్దారు ఎఫ్ఏసీ) పి.సత్యదీప్ అసైన్‌మెంట్ పట్టాలను పంపిణీ చేశారు.

● అసైన్‌మెంట్ కమిటీ సిఫార్సు లేకుండా పెండేకల్లు, గొర్లగుట్ల, యంబాయి, ఆర్ఎస్ రంగాపురం తదితర గ్రామాల్లో పంపిణీ చేశారు. లబ్ధిదారుల పేర్లను ఆన్‌లైన్‌లో ఎక్కించారు. ఈ విషయం రెవెన్యూ శాఖలో సంచలనంగా మారింది.

● దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన అధికారులు సత్యదీప్‌తో పాటు బేతంచెర్ల తహసీల్దార్లు, డోన్, ఆత్మకూరు ఆర్డీవోలకు కూడా తాఖీదులు జారీ చేశారు. దీనిపై సత్యదీప్ ఇటీవలే నంద్యాల కలెక్టరేట్‌కు వచ్చి వివరణ ఇచ్చారు.

● గత వైకాపా ప్రభుత్వంలో డోన్ నియోజకవర్గంలోని ఒక్క బేతంచెర్ల మండలంలోనే 3,766 మంది లబ్ధిదారులకు 7687.21 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూమినే ఎక్కువగా ఇచ్చారు. ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇలా చేశారన్న విమర్శలున్నాయి. లబ్ధిదారుల్లో నిరుపేదల కన్నా వైకాపా సానుభూతిపరులు, కార్యకర్తలు.. ఒకవర్గం నాయకుల సూచనల మేరకు వారే ఎక్కువగా ఉన్నారు.

● గూటుపల్లె, ముద్దవరం, బుగ్గానిపల్లె, పెండేకల్లు గ్రామాల్లో వైకాపా సానుభూతిపరులకు పంపిణీ చేసిన భూమి సాగు యోగ్యమైనది కాదు. దీనికి సమీపంలోనే ఇనుప ఖనిజం తవ్వకాలు సాగుతుండటంతో వ్యూహం ప్రకారమే ఈ భూములను తమవారికి పంపిణీ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెండెకల్లు, రంగాపురం తదితర గ్రామాల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. వాటి సమీపంలోనే పట్టాలు ఇవ్వడం గమనార్హం.

నగదు పోయిందా.. దిగులు పడొద్దు

డిజిటల్ లావాదేవీలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రూ.5, రూ.10 మొదలుకుని రూ.లక్షల విలువైన లావాదేవీలన్నీ చరవాణి ద్వారానే సాగిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి.. కర్నూలు జిల్లాలో రూ. 1.45 లక్షల కోట్ల విలువైన 17.10 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే నంద్యాల జిల్లాలో 13.82 కోట్ల లావాదేవీలు జరగ్గా రూ.74,746.91 కోట్ల డబ్బు బదిలీ అయ్యింది. ఈ క్రమంలో ఒక్కోసారి మనం పంపాలనుకున్న వారి

ప్రధాన బ్యాంకు	టోల్‌ఫ్రీ నంబర్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా	1800 1234
కెనరా బ్యాంకు	1800 1030
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా	1800 208 2244
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు	1800 425 2045

ఖాతాకు కాకుండా పొరపాటున వేరొకరి అకౌంట్‌కు నగదు బదిలీ అవుతుంది. లేకుంటే పెండింగ్ పడిపోతుంటాయి. అలాంటి సమయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంది. "ఇతర ఖాతాలకు బదిలీ అయినా, నగదు పెండింగ్‌లో ఉండిపోయినా.. 24 గంటల వ్యవధిలో సంప్రదించాలి. లావాదేవీకి సంబంధించిన స్క్రీన్‌షాట్ తీసుకొని సమర్పించాలి.. ఎన్‌పీసీఐ వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు.. సైబర్ క్రైంకు సంబంధించి ఫోన్‌పే లేదా ఓటీపీ ద్వారా ఖాతాల్లోని నగదు ఖాళీ అయితే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని" ఎల్డీఎం రామచంద్రరావు తెలిపారు.
– న్యూస్‌టుడే, కర్నూలు మార్కెట్

అరుదైన వందనం

పిల్లలకు నాణేన్ని చూపిస్తున్న ఉపాధ్యాయుడు నగేష్‌బాబు

ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు నగేష్ బాబు వివిధ దేశాల నోట్లు, నాణేలు సేకరిస్తుంటారు. ప్రదర్శనలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.100 నాణెన్ని విడుదల చేశారు. దాని కోసం నగేష్‌బాబు ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకొన్నారు.. ఇందుకు రూ.5400 చెల్లించారు. హైదరాబాద్‌లోని ముద్రణశాల నుంచి తపాలాలో పంపించారు.. దాని చుట్టుకొలత 44 మి.మీ, బరువు 35 గ్రాములు ఉంది.. ఇందులో వెండి 50, రాగి 40, నికెల్ 5, జింక్ 5 శాతం చొప్పున ఉందన్నారు.
– న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

గెలుపు పరుగు

బ్యాటర్ల ఉత్సాహం.. బౌలర్ల విన్యాసంతో ఈఎస్ఎల్ క్రికెట్ పోరు పోటాపోటీగా కొనసాగుతోంది. కర్నూలు నగరంలో నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రెజెంట్స్ 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2025' క్రికెట్ పోటీలు రెండో రోజుకు చేరాయి.
– ఈనాడు, కర్నూలు

రనౌట్ నుంచి త్రుటిలో తప్పించుకున్న బ్యాట్స్‌మెన్

మరిన్ని వివరాలు 8లో

గాయత్రి గెలుపు మంత్రం

ఆదోని పట్టణానికి చెందిన గాయత్రి బాక్సింగ్‌లో తన ప్రత్యేకతను చాటుతోంది. తన పంచ్ పవర్‌తో పతకాలు సాధిస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆదోని పట్టణం వైఎస్ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న ఎ.గాయత్రి స్థానిక భాష్యం ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తల్లి సునంద కస్తూర్బా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. బాక్సింగ్‌పై కుమార్తె ఆసక్తిని గమనించి ఆమె ప్రోత్సహించారు. మాస్టర్ కేశవ్ వద్ద బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ ఉదయం, సాయంత్రం సాధన చేస్తోంది. నవంబరులో కర్నూలులో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో జూనియర్స్ విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకుంది. ఈ నెల 8వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగిన ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రత్యర్థులపై పైచేయి సాధించి కాంస్య పతకం సొంతం చేసుకుంది. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది క్రీడాకారిణి గాయత్రి. – న్యూస్‌టుడే, ఆదోని క్రీడలు

పది పరీక్షకు 62,441 మంది సన్నద్ధం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈసారి 62,441 మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే నామినల్ రోల్ పూర్తయింది. కర్నూలు జిల్లాలో 35,920, నంద్యాల జిల్లాలో 26,521 మంది పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.

పాఠశాల	కర్నూలు	నంద్యాల
ఆదర్శ	1,390	1,817
గురుకులాలు	1,152	1,147
కస్తూర్బా	1,041	1,042
జిల్లా పరిషత్తు	16,238	9,694
మున్సిపాల్టీ	1,605	380
ప్రభుత్వ	1,811	2,049
ఆశ్రమ	54	135
ప్రైవేటు	12,629	10,257

వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సీ, డీ గ్రేడ్ విద్యార్థులపై దృష్టిసారించారు. ఎస్ఏ-1, 2, ఎఫ్ఏ-1లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు పునశ్చరణ తరగతులు ప్రారంభించారు. ఎక్కువశాతం మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇవ్వడం గమనార్హం.

పరాఖ్ విధానంలో ప్రశ్నపత్రాలు

విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గతంలో 'నైపుణ్య సామర్థ్యం' పరీక్ష నిర్వహించే వారు. ఈ ఏడాది పరాఖ్ (పర్ఫామెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్)ను నిర్వహించారు. ఈ విధానంలో ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు బ్లూప్రింట్లను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడంతో పాటు పాఠశాలలకు చేర్చారు.

టిఫా.. సొమ్ములు సఫా

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సేవలు అందుబాటులో లేక గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. గర్భంలో బిడ్డ ఎదుగుదల.. అవయవాల పనితీరు తెలుసుకొనేందుకు టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలైస్) స్కానింగ్ కీలకం. టిఫా స్కానింగ్‌తో బిడ్డ అవయవాల కదలికలు, ఎదుగుదల తెలుసుకోవచ్చు. జిల్లా కేంద్రం తప్ప.. మిగిలిన చోట్ల వీటి సేవలు అందుబాటులో లేవు. ఇదే అదనుగా ప్రైవేటు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు దోచుకొంటున్నారు.
– న్యూస్‌టుడే, ఆదోని పాతపట్టణం, కర్నూలు వైద్యాలయం, నంద్యాల పాతపట్టణం

నిత్యం రూ.6 లక్షల వ్యాపారం

కర్నూలులో వంద, నంద్యాలలో 20, ఆదోనిలో మూడు స్కానింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో స్కానింగ్ పరీక్ష ధర రూ.1500- రూ.2 వేలు ఉంది. కర్నూలులో 20-25 మంది, నంద్యాల 15-20, ఆదోనిలో 10-15 మంది రోజూ స్కానింగ్ సేవల నిమిత్తం వెళ్తుంటారు. ఈ లెక్కన సుమారు 300 మందికి రోజుకు రూ.6 లక్షల చొప్పున నెలలో 25 రోజులకు రూ.1.50 కోట్లు, ఏడాదికి లెక్కిస్తే రూ.18 కోట్లు జనం స్కానింగ్ సేవల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నా.. ప్రభుత్వం మాత్రం సేవలు విస్తరించడం లేదు.

● ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని సేవలు
● ప్రైవేటుకు వెళ్తే రూ.2 వేల భారం

వైద్య పరీక్షలకు వచ్చిన గర్భిణులు

● ప్రభుత్వ ఆస్పత్రుల్లోని యంత్రాలతో టిఫా స్కానింగ్ పరీక్షలు చేసే వీలుంది. సరైన నిపుణులు లేకపోవడంతో ఈ సేవలు అందుబాటులోకి రావడం లేదు. కర్నూలు, నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్ప మరెక్కడా రేడియాలజిస్టులు లేరు.

● నంద్యాల ఆస్పత్రిలో ఒక్కటే స్కానింగ్ యంత్రం అందుబాటులో ఉంది. ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, బనగానపల్లి, కోవెలకుంట్ల వంటి పెద్ద పట్టణాల్లో ఈ సేవల ఆచూకే లేదు.

● మిగిలిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులున్నా.. వారికి స్కానింగ్ మెలకువలు తెలుసుకోవడంలో సరైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కొందరిని ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇస్తే.. అన్ని రకాల పరీక్షలు స్థానిక పట్టణాలు, మండల కేంద్రాల్లోనే అందించవచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

ఆస్పత్రి	పడకలు	ప్రసవాల సంఖ్య (నెలకు)
కర్నూలు	1000	800
నంద్యాల	100	300
ఆదోని	50	400
ఎమ్మిగనూరు	50	300
బనగానపల్లి	30	80
డోన్	100	80

ఏటా 65 వేల ప్రసవాలు

● ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి ఏటా 60-65 వేల ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా సీహెచ్‌సీలలో సాధారణ స్కానింగ్ సేవలు అందిస్తున్నారు. స్థానికంగా టిఫా సేవలు అందుబాటులో లేకపోవడం, కర్నూలు, నంద్యాల కేంద్రాలు దూరాభారం కావడం, అందులోనూ గర్భిణులు ప్రయాణ సమయంలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో స్థానికంగానే ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో పరీక్షకు సుమారు 15-25 నిమిషాల సమయం పడుతుంది.

● ప్రతి నెలా సాధారణ వైద్య పరీక్షల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తారు. ఇక్కడే వైద్యులు టిఫా స్కానింగ్ సేవల కోసం ఫలానా కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇలా సూచించినందుకు కమీషన్లు, నజరానాలు పొందుతున్నారు. దీంతో జనమంతా ప్రైవేటు బాట పట్టాల్సి వస్తోంది.

పాము కనిపిస్తే ఫోన్ చేయండి

ఇల్లు, ఇంటి పరిసరాల్లో పాము కనిపించిందని ఫోన్ వస్తే చాలు.. వెంటనే అక్కడ వాలిపోతారు మిడుతూరుకు చెందిన జయరాముడు. ఎంతటి విషపూరిత సర్పమైనా చాకచక్యంగా పట్టుకొని నల్లమల అడవిలో వదిలేస్తున్నారు. పదో తరగతి వరకు చదివిన ఆయన ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 500పైగా పాములు పట్టారు. కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో ఎక్కడైనా పాము ఉందని ఫోన్ చేస్తే అక్కడికి వెళ్లి పట్టుకుంటారు. రాకపోకలకు, పాము పట్టుకునేందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఎక్కడైనా పాము కనిపిస్తే తన నంబరు 99084 02549కు ఫోన్ చేయాల్సిందిగా ఆయన సూచిస్తున్నారు. – న్యూస్‌టుడే, నందికొట్కూరు

స్వయం ఉపాధి రస్తా

చాలామందికి తేనీరు తాగందే తెల్లారదు. ప్రతి ఐదుగురిలో ముగ్గురు నిత్యం టీ తాగుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో చాలామంది టీకొట్లలోనే తాగుతుంటారు. తెల్లవారుజాము నుంచే టీకొట్లు కళకళలాడుతుంటాయి. వీటి ద్వారా ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తేనీటి విక్రయాల ఆధారంగా పట్టణాల్లోని మెప్మా సభ్యులకు స్వయం ఉపాధి చూపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పొదుపు మహిళలకు వారు నివసించే ప్రాంతంలోనే 'చాయ్ రస్తా' పేరుతో టీ దుకాణాలు ఏర్పాటు చేయించాలని నిర్ణయించింది. – న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

శిక్షణ ఇస్తారు.. రుణం అందిస్తారు

● ఉమ్మడి జిల్లాలోని కర్నూలు నగరం, తొమ్మిది మున్సిపాల్టీల్లో మెప్మా పరిధిలో 25,300 స్వయం సహాయ సంఘాలు ఉన్నాయి. వాటిలో 2,58,823 మంది పొదుపు మహిళలు ఉన్నారు. వీరిలో ఎంపిక చేసిన సభ్యులకు 18 రకాల టీల తయారీపై శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత 'చాయ్ రస్తా' ఏర్పాటుకు బ్యాంకు ద్వారా రూ.6.60 లక్షల వరకు రుణం మంజూరు చేయిస్తారు.

● ఇప్పటికే కొందరు మహిళలకు శిక్షణ ఇచ్చారు. కర్నూలులో ముగ్గురు, నంద్యాలలో ముగ్గురు, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డలో ఒక్కొక్కరు చొప్పున దుకాణాల ఏర్పాటుకు ముందుకొచ్చారు.

రద్దీ ప్రాంతాల్లో.. ఏర్పాటు

● చాయ్ రస్తాల ఏర్పాటు కోసం పట్టణాల్లో రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తిస్తున్నారు. కర్నూలు నగరంలో 20, మిగతా పట్టణాల్లో ఆరు చొప్పున చాయ్ రస్తాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మున్సిపాల్టీల నుంచి అనుమతులు ఇప్పించి పది అడుగుల పొడవు, వెడల్పుతో ఫ్రాంఛైజ్ తరహాలో కంటైనర్ అవుట్లెట్‌లు ఏర్పాటు చేయిస్తారు.

● వీటిలో ఆటోమేటిక్ మెషిన్ ఏర్పాటు చేస్తారు. బటన్ నొక్కితే చాలు గ్లాసులోకి టీ, కాఫీ వస్తుంది. వీటిలో 19 రకాలు అందుబాటులో ఉంటాయి. రుచి, నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. వీటితో పాటు తినుబండారాలు, స్నాక్స్, సమోసాలు విక్రయించనున్నారు. ఈ కంటైనర్‌లో సీసీ కెమెరాలు, వైఫై ఉంటాయి. డిజిటల్ చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు.

● నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 8- 12 నెలల్లో పెట్టుబడి తిరిగి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

కాల్వబుగ్గకు రూ.3.25 కోట్లు

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: ఓర్వకల్లు మండలం కాల్వ బుగ్గ ఆలయానికి తితిదే రూ.3.25 కోట్లు నిధులు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాకారం, 16 గదుల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటా

■ తెదేపా అధ్యక్షురాలు కృష్ణమ్మ

బాధ్యతలు స్వీకరిస్తున్న గుడిసె కృష్ణమ్మ

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: అందరి సహకారంతో ముందుకెళ్తాం.. కార్యకర్తలకు అండగా ఉంటానని కర్నూలు పార్లమెంట్ తెదేపా నూతన అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్ కూడలి, పార్టీ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళి అర్పించారు. కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షి నాయుడు, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ ఛైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్, పార్టీ మంత్రాలయం బాధ్యుడు రాఘవేంద్రరెడ్డి, నాయకులు కేవీ సుబ్బారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

★ జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా పార్టీని విజయం వైపు నడిపించేందుకు కృషి చేయాలని నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను కోరారు.

విధేయతకు పట్టం

■ తెదేపా శ్రేణుల్లో నూతనోత్సాహం
■ లోక్‌సభ నియోజకవర్గ కమిటీల్లో పలువురికి అవకాశం

ఈనాడు, కర్నూలు : తెలుగుదేశం పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల లోక్‌సభ నియోజకవర్గ కమిటీల్లో పలువురు నాయకులకు చోటు కల్పించడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఇప్పటికే అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లను ప్రకటించిన తెదేపా అధిష్ఠానం తాజాగా బుధవారం పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. తొమ్మిదిమంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, పార్లమెంటు అధికార ప్రతినిధులు, పార్లమెంటు కార్యదర్శులను నియమించింది. ఒక్కొక్కరు చొప్పున పార్లమెంటు కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, మీడియా సమన్వయకర్త, సోషల్ మీడియా సమన్వయకర్తలను నియమించారు. దీంతో ఒక్కో కమిటీలో మొత్తం 42 మందికి కీలక పదవులు లభించినట్లైంది.

■ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం

కమిటీలో అన్ని నియోజకవర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. యువత, మహిళలకు పెద్దపీట వేశారు. అన్ని సామాజికవర్గాలకు కమిటీలో ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి, విధేయులకు, వైకాపా అరాచకాలపై పోరాడిన వారికి పదవులిచ్చారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సిఫార్సులకు అనుగుణంగానే పదవులు కేటాయించారు. రెండు నెలల కిందటే వారి పేర్లను పలువురు నాయకులు పార్టీకి సిఫార్సు చేశారు.

★ కౌతాళం తెదేపా సీనియర్ నాయకుడు ఉలిగయ్యను ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈయన భార్య ఎంపీపీగా విధులు నిర్వర్తించారు. ఈయన గతంలో తెదేపా మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఈయన కుమారుడు కౌతాళం మండలాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

★ కర్నూలు రూరల్ మండలం ఈ.తాండ్రపాడు గ్రామానికి చెందిన కురవ తిరుమలేశ్‌ను ఉపాధ్యక్షుడిగా నియమించారు. మూడు దశాబ్దాల నుంచి పార్టీలో కొనసాగుతున్న ఆయన గ్రామంలోని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారన్న గుర్తింపు పొందారు.

★ ఆలూరు మండల తెదేపా కన్వీనర్‌గా పనిచేసిన అశోక్‌కు కూడా ఉపాధ్యక్ష పదవి లభించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈయన సుదీర్ఘ కాలం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ఈయన తండ్రి ఈరప్ప కూడా ఆలూరు తెదేపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆలూరుకే చెందిన నరసప్పను అధికార ప్రతినిధిగా నియమించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన ఎంపీటీసీ సభ్యుడిగా విధులు నిర్వర్తించారు.

★ తెదేపా కర్నూలు నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్న నాగరాజు యాదవ్‌ను ప్రధాన కార్యదర్శి పదవి కూడా వరించింది.

అల్తాఫ్ అలక

రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఉన్న కేఎండీ అల్తాఫ్ హుస్సేన్‌ను అధికార ప్రతినిధిగా నియమించారు. ఆదోనికి చెందిన ఈయన మనస్తాపానికి గురైనట్లు సమాచారం. తనకు తగిన పదవి కేటాయించకపోవడంతో తాను అధికార ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించినట్లు తెలుస్తోంది.

గెలుపే లక్ష్యం.. హోరాహోరీ పోరాటం

■ రసవత్తరంగా ఈఎస్ఎల్ క్రికెట్ పోటీలు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే

★ మనోజ్ 16 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 34 పరుగులు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రెజెంట్స్ 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2025' క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండోరోజుకు బుధవారం కర్నూలు వైద్య కళాశాల, పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మైదానాల్లో జరిగిన పోటీల్లో పలు జట్లు తలపడ్డాయి. ఒకవైపు బ్యాటర్ల పోరాటం.. మరోవైపు బౌలర్ల విన్యాసాలతో పోటీలు ఉత్కంఠంగా సాగాయి. ఈ పోటీల్లో బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. ఒత్తిడిని అధిగమించి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయాలు దక్కాయి. పలువురు క్రీడాకారులు ప్రతిభ చాటి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

EENADU SPORTS LEAGUE 2025

భళా.. ప్రభుత్వ ఐటీఐ కళాశాల

మూడో మ్యాచ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (దేవనకొండ), ప్రభుత్వ ఐటీఐ కళాశాల (డోన్) జట్ల మధ్య జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దేవనకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు 7 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డోన్ ఐటీఐ కళాశాల జట్టు 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. శివ 30 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్ మన్సూర్ 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

MEDICOVER HOSPITALS KURNOOL

కేవీ సుబ్బారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల గెలుపు

కేఎంసీ మైదానంలో రెండో మ్యాచ్ సీఎస్సీ కేవీఎస్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాల (నంద్యాల), కేవీ సుబ్బారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల (దూపాడు) జట్ల మధ్య జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్సీ కేవీఎస్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు ఐదు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఈశ్వర్ 30 బంతుల్లో ఒక ఫోర్‌తో 25 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కేవీ సుబ్బారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల జట్టు ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి గెలుపొందింది. జగన్ 30 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్ ఈశ్వర్ 20 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.

నేటి మ్యాచ్‌ల వివరాలు

పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో..

- **ఉదయం 8** గంటలకు ఎస్వీఆర్ డిప్లొమా కళాశాల, నంద్యాల Vs శ్రీ సాయి సిద్ధార్థ జూనియర్ కళాశాల, బనగానపల్లి
- **ఉదయం 10** గంటలకు కర్నూలు మెడికల్ కళాశాల కర్నూలు Vs శాంతిరాం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, నంద్యాల
- **మధ్యాహ్నం 12** గంటలకు కస్తూర్బా డిగ్రీ కళాశాల, ఆళ్లగడ్డ Vs మైఫర్ ఫార్మసీ కాలేజ్, కర్నూలు

కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో..

- **ఉదయం 8గ॥** కృష్ణవేణి ఐటీఐ కళాశాల, కర్నూలు Vs సాయిసుధ జూనియర్ కళాశాల డోన్
- **ఉదయం 10** గంటలకు ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాల, నంద్యాల Vs కేజీఆర్ జూనియర్ కళాశాల, బనగానపల్లి.
- **మధ్యాహ్నం 12** గంటలకు బృందావన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కర్నూలు Vs కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల, ఆళ్లగడ్డ

ప్రభుత్వ డిగ్రీ కళాశాల జయకేతనం

పుల్లారెడ్డి కళాశాలలో ఉదయం తొలి మ్యాచ్ డా. కేవీ సుబ్బారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (దూపాడు), ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల (కర్నూలు) జట్ల మధ్య జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న కేవీ సుబ్బారెడ్డి ఫార్మసీ కళాశాల జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఎండీ ఆసిఫ్ 22 బంతుల్లో 6 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల తేడాతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు గెలుపొందింది. మౌలాలి 19 బంతుల్లో ఐదు ఫోర్లతో 30 పరుగులు చేశాడు.

విజేతగా నిలిచిన ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల జట్టు

శ్రీసాయికృష్ణ డిగ్రీ కళాశాల జట్టు విజయానందం

శ్రీ సాయికృష్ణ కళాశాల సత్తా

రెండో మ్యాచ్ శ్రీ సాయికృష్ణ డిగ్రీ కళాశాల (కర్నూలు), ప్రభుత్వ డిగ్రీ కళాశాల (శ్రీశైలం) జట్ల మధ్య జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీశైలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు మూడు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ఈ జట్టులో శివయ్య 30 బంతుల్లో రెండు ఫోర్లతో 34 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీ సాయికృష్ణ కళాశాల జట్టు ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ జట్టు ఆటగాడు మనోజ్ 16 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 34 పరుగులు చేశాడు.

Title Sponsor
Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner
CMR SHOPPING MALL The joy of life
Regional Sponsor
MITS DEEMED TO BE UNIVERSITY MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner
ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner
ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

వాక్ ఓవర్‌తో.. నారాయణ కళాశాలకు విజయం

కర్నూలు మెడికల్ కళాశాలలో ఉదయం మొదటి మ్యాచ్ కేవీ సుబ్బారెడ్డి జూనియర్ కళాశాల (దూపాడు), నారాయణ జూనియర్ కళాశాల (కర్నూలు) జట్ల మధ్య జరగాల్సి ఉంది. కేవీ సుబ్బారెడ్డి కళాశాల జట్టు మైదానంలోకి రాని కారణంగా నారాయణ జూనియర్ కళాశాల జట్టుకు వాక్ ఓవర్ లభించింది. దీంతో ఈ జట్టును విజేతగా ప్రకటించారు.

హైకోర్టు బెంచి ఏర్పాటుకు ఎదురుచూపు

కర్నూలు గాయత్రీఎస్టేట్, న్యూస్‌టుడే: 2026 నూతన సంవత్సర కానుకగా కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు తేదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని న్యాయవాదులు, ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం నగర నూతన అధ్యక్షుడు కె.ఓంకార్ తెలిపారు. సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కె. ఓంకార్, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకరరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎస్ఏ ఖలీద్, కేశ జగదీశ్‌గౌడ్ ఎన్నుకున్నారు.

ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు చేపట్టండి

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. బ్లాక్ స్పాట్‌ల వద్ద బారికేడింగ్, సూచిక బోర్డులు వంటివి ఏర్పాటు చేయాలని గతంలో చెప్పామని, అయితే అనంతపురం పరిధిలో ఇంకా పనులు జరగలేదన్నారు. వెల్దుర్తి పరిధి వరకు సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని హైవే పీడీని ఆదేశించారు. హైవేలో డివైడర్ల నిర్వహణ సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంకాయపల్లె ఎల్లమ్మ ఆలయం వద్ద హైవే అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రీయ రహదారి విస్తరణ పనులకు నిధులు మంజూరైనందున పనులు ప్రారంభించాలని ఆర్ అండ్‌బీ ఎస్ఈని ఆదేశించారు. ఎన్‌హెచ్-340సీ పనులు నెలరోజుల్లో పూర్తి చేయాలని నగరపాలకసంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ కృష్ణ, ఆర్డీఓలను ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్ మాట్లాడుతూ.. హైవేలో అప్రోచ్ రోడ్ల వద్ద స్పీడ్‌బ్రేకర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా, ఆర్డీఓ సందీప్‌కుమార్, ఆర్టీఓ శాంతకుమారి, అర్‌అండ్‌బీ అధికారులు, కర్నూలు-అనంతపురం హైవే పీడీ తరుణ్‌కుమార్, నేషనల్‌హైవే ఎస్ఈ సునీత, పంచాయతీరాజ్ ఎస్ఈ వేణుగోపాల్ పాల్గొన్నారు.

సమావేశంలో కలెక్టర్ డా.ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్‌పాటిల్

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కర్నూలు డీఆర్‌డీఏ-సీడాప్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకం ఆధ్వర్యంలో 18 నుంచి 30 ఏళ్ల నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ వైపీ రమణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల చెక్‌పోస్టు దారి అమ్మ ఆసుపత్రి సమీపంలోని ఎక్సెల్ సాఫ్ట్ సొల్యూషన్స్ కేంద్రం, బీ క్యాంపు డ్వాక్రా కాలనీలోని సన్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ ప్రైవేటు లిమిటెడ్ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు విద్యార్హత, ఆధార్, రేషన్‌కార్డు, ఆదాయం, కుల ధ్రువీకరణ జిరాక్స్ పత్రాలు, ఆరు ఫొటోలతో ఆయా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 93924 45520, 63008 46420, 87124 95518 ద్వారా సంప్రదించాలని సూచించారు.

బహిరంగ ప్రకటన

మాక్లయింట్ శ్రీమతి ఆర్.విక్టోరియా రాణి, భర్త కీలా మనోహర రావు గారు కర్నూలు జిల్లా, కోడుమూరు గ్రామం, సంత మార్కెట్ ప్రాంతంలో ఉన్న డోర్ నం. 1-82/1 & 1-82/2లలోని ఇంటిపై సంపూర్ణ హక్కుదారు మరియు వశ్యవర్తి స్వాధీన పొందిన హక్కుదారు అని O.S.No.41/2012 (తేది: 13-10-2016), A.S.No.15/2017, E.P.No. 31/2017 మరియు O.S.No. 213/2017 (తేది: 24-11-2025) లలో సంబంధిత గౌరవ న్యాయస్థానాలు తీర్పుల ద్వారా ప్రకటించబడినది. శ్రీమతి కె.ఎం.డి.సమీర బేగం, భర్త కటికె మొహమ్మద్ గౌస్ ఏలూరు, లేపోయినా, పై ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకొని, ఇతరులకు మరియు మా క్లయింట్ అధికారులు సృష్టిస్తున్నారని. కావున, ఆమె గాని, ఆమె ద్వారా లేదా ఆమె తరుపున హక్కు కోరే ఎవరైనా గాని, మా క్లయింట్ అనుమతి లేకుండా పై ఆస్తుల్లో ప్రవేశించుట, జోక్యం చేసుకోకుట లేదా అక్రమణ చేయుట చట్టవిరుద్ధం మరియు BNS ప్రకారం శిక్షార్హం. **సంక్షిప్త షెడ్యూల్:** డోర్ నెం.1-82/1 & 1-82/2 (1-82/1 పై అంతస్తు) **హద్దులు: తూర్పు/ పడమర:** రోడ్డు, **ఉత్తరం:** కె.బుడాన్ సాబ్ ఇల్లు, **దక్షిణం:** వై.అబ్దుల్ రహ్మాన్ ఇల్లు.

ఇట్లు

ఆళ్లగడ్డ చంద్రశేఖర్ రావు, ఆళ్లగడ్డ నాగ విజయ, షేక్ మహమ్మద్ అమాన్, న్యాయవాదులు, కర్నూలు.

Cell: 79815 40503, 97004 37942

తెదేపా పార్లమెంట్ కమిటీ సభ్యులు వీరే..

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలు పార్లమెంట్ తెదేపా నూతన కార్యవర్గాన్ని నియమించారు. మొత్తం 39 మందితో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలిగా ఆదోని నియోజకవర్గానికి చెందిన గుడిసె కృష్ణమ్మను నియమించారు. ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు (కర్నూలు)ను ఎన్నుకున్నారు.

పార్లమెంటరీ ఉపాధ్యక్షులు: సోమిశెట్టి శ్రీకాంత్ (కర్నూలు), బాష్యం చంద్రశేఖర్ (ఎమ్మిగనూరు), హూడి ఉలిగయ్య (మంత్రాలయం), కె.సాంబశివారెడ్డి (పత్తికొండ), బి.బి.బసవరాజు (ఆదోని), కె.రంగన్న (ఆదోని), జి.అశోక్ యాదవ్ (ఆలూరు), మోహన్‌రెడ్డి (కోడుమూరు), కురువ తిరుమలేష్ (కోడుమూరు).

పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు: షేక్.జకియా అక్సారీ (కర్నూలు), కె.అక్షయ కుమారి (కర్నూలు), కురువ మద్దిలేటి (ఎమ్మిగనూరు), వి.రామకృష్ణ నాయుడు (ఎమ్మిగనూరు), కురువ పద్మావతి (మంత్రాలయం), బి.అంజనయ్య (మంత్రాలయం), బారేష్ హాలెప్ప (పత్తికొండ), వి.ఇక్బాల్ సుభాన్ (ఆలూరు), బి.పద్మ (కోడుమూరు).

పార్లమెంటరీ అఫీషియల్ స్పోక్స్‌మెన్: బోయ మధుసూదన్ నాయుడు (కర్నూలు), వెంకట కృష్ణ నాయుడు (ఎమ్మిగనూరు), బండె నవాజ్ (ఎమ్మిగనూరు), ఎన్.శశిరేఖ (మంత్రాలయం), కోయిలకొండ కిష్టప్ప మాదిగ (పత్తికొండ), అల్లాఫ్ హుస్సేన్ (ఆదోని), బి.అంజనమ్మ (ఆదోని), హెచ్.నరసప్ప (ఆలూరు), పి.సురేష్ (కోడుమూరు).

పార్లమెంటరీ సెక్రటరీలు: గడ్డం హైమావతి (ఎమ్మిగనూరు), బోయ రాగమ్మ (మంత్రాలయం), కె.బలందర్ బాషా (మంత్రాలయం), పి.సుభాన్ బీ (పత్తికొండ), గూడూరు పద్మావతి (పత్తికొండ), సంగి పోగు వీరేష్ (ఆదోని), తులసి (ఆలూరు), బి.మల్లికార్జున (ఆలూరు), జిక్రియ బాషా (కోడుమూరు). అలాగే పార్టీ పార్లమెంటరీ కోశాధికారిగా బి.రవి(ఆదోని)లను నియమించినట్లు రాష్ట్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది.

జిల్లా కమిటీలతో సమన్వయం చేసుకోండి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: తెదేపా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ వహీద్ హుస్సేన్ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. వృద్ధి కార్యక్రమాలు, పార్టీని సంస్థాగతంగా బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కమిటీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని రాష్ట్రంలో కొత్తగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారన్నారు.

సీఎం చంద్రబాబును కలిసిన వహీద్ హుస్సేన్

ఆదోని జిల్లా సాధనే లక్ష్యం

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆదోని జిల్లా సాధన సమితి ఐకాస నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తిగౌడు, కుంకునూరు వీరేశ్ తదితరులు పిలుపునిచ్చారు. ఆదోని జిల్లా సాధన కోసం ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 39వ రోజుకు చేరాయి.

ఆదోనిలో దీక్షలు చేస్తున్న న్యాయవాదులు

30 నుంచి శిరస్త్రాణం ధరిస్తేనే పెట్రోలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: డిసెంబర్ 30వ తేదీ నుంచి నగరంలో 'నో హెల్మెట్- నో పెట్రోల్' నిబంధన కచ్చితంగా అమలు చేస్తామని కర్నూలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్ సీఐ మన్సూరుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు నుంచి శిరస్త్రాణం ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోలు బంకుల్లో పెట్రోలు పోయరాదని బంకుల నిర్వాహకులను సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకే ఈ నిబంధన అమలు చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు.

డిసెంబర్ 31న అర్ధరాత్రి హద్దుమీరితే చర్యలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి చట్టవిరుద్ధంగా హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. కర్నూలుతో పాటు అన్ని ప్రధాన పట్టణాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయటంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు సవరించి రోడ్లపై తీవ్ర శబ్దాలు చేయటం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనాలు నడపటం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆకతాయిచేష్టలతో మహిళలు, వృద్ధులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్ట్రెస్డ్ అసెట్స్ రికవరీ బ్రాంచి, 3వ అంతస్తు, కెఫెసి మేడమీద, సూర్యప్రకాష్ స్క్వేర్, గురునానక్ నగర్ రోడ్డు, ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ - 520008. ఆంధ్రప్రదేశ్. ఫోన్ :0866-2546922
అధీకృత అధికారి : శ్రీ పి.శ్రావణ్‌కుమార్ (చీఫ్ మేనేజర్) మొబైల్ నెం. 81217 65159, ఆస్తి తనిఖీ కొరకు : 83328 35007
Appendix – IV –A
[See Proviso to Rule 8(6) R/W Rule 9(1)]
స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన
(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 8(6)కు రూల్ 9(1) లోని నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద చర & స్థిరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)
సెక్యూర్డ్ క్రెడిటార్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) వారికి ఋణగ్రహీత : మెస్సర్స్ ప్రగతి ఉమెన్స్ కోఆపరేటివ్ త్రిఫ్ట్ & క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, డి.నెం. 50-770, ప్రగతి భవన్, దేవి నగర్, కర్నూలు - 518002 మరియు హామీదారులు: 1. శ్రీమతి డి. షకీలా, భర్త : శ్రీ అబ్దుల్ కరీమ్, ప్రెసిడెంట్, ఇ.నెం. 78/3-11-ఎ-17, విట్టల్ నగర్, కర్నూలు. 2. శ్రీమతి జి. పద్మలత, భర్త : శ్రీ కె. వి. శివ కుమార్, వైస్ ప్రెసిడెంట్, ఇ.నెం. 51-966ఎ, సీతారామ్‌నగర్, కర్నూలు. 3. శ్రీమతి డి. షమీమ్, భర్త : శ్రీ మహబూబ్ బాషా, డైరెక్టర్, ఇ.నెం.78/3-11-9-4, విట్టల్ నగర్, కర్నూలు. 4. శ్రీమతి బి. భాగ్యమ్మ, భర్త : శ్రీ టి. మద్దిలేటి, డైరెక్టర్, ఇ.నెం.78/3-11-9-18, విట్టల్ నగర్, కర్నూలు. 5. శ్రీమతి పి. రమీజా బీ, భర్త : శ్రీ లేటు డి. ఇస్మాయిల్, డైరెక్టర్, ఇ.నెం.46/36-529, బుధవారపేట, కర్నూలు. 6. శ్రీమతి జి. అరుణమ్మ, భర్త : శ్రీ జి. రత్నమయ్య, డైరెక్టర్, ఇ.నెం.50-829ఎ, దేవా నగర్, కర్నూలు. 7. శ్రీమతి బి. ఫాతిమా బీ, భర్త : శ్రీ బి. ఖాసిమ్ సాహెబ్, డైరెక్టర్, ఇ.నెం.78/3-11-ఎ-16, విట్టల్ నగర్, కర్నూలు. 8. శ్రీమతి టి. రాములమ్మ, భర్త : శ్రీ టి. రామస్వామి, డైరెక్టర్, ఇ.నెం.33/38, చిట్టారి వీధి, కర్నూలు. 9. శ్రీమతి ఎస్. రహమత్ బీ, భర్త : శ్రీ ఎస్. మహబూబ్ బాషా, డైరెక్టర్, ఇ.నెం.36/38/31, చిట్టారి వీధి, కర్నూలు. 10. శ్రీమతి పి. ఖాసిమ్ బీ, భర్త : శ్రీ పి. చాంద్ బాషా (లేటు) మరియు చట్టరీత్యా వారసురాలు, ప్లాట్ నెం.9, న్యూ విట్టల్ నగర్, కర్నూలు వారు డిమాండ్ నోటీసు తేది 25-06-2018 ప్రకారం తేది.24-06-2018 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తము రూ.3,91,26,951/- (అక్షరాల మూడు కోట్ల తొంభై ఒక వేల ఇరవై ఆరు లక్షల తొమ్మిది వందల యాభై ఒక రూపాయలు మాత్రమే) + తదుపరి వడ్డీ, కాస్ట్స్ మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మొదలగునవి (తదుపరి జమలు తీసివేయబడును) వసూలు కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి వారిచే భౌతిక స్వాధీనత పరుచుకోబడిన బ్యాంక్ తనఖా/అధీనంలో నున్న దిగువ వివరించిన చర & స్థిరాస్తి "ఎక్కడ ఎలా ఉన్నది అలానే" ఏది ఎలా వుంటే అలానే" మరియు "అక్కడ ఏది ఉన్నదో అది" పద్ధతిపై" తేది: 09-01-2026న విక్రయించబడునని యావన్మంది ప్రజానీకమునకు మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) & హామీదారు(లు)కు ఇందుమూలముగా సూచించటమైనది.
ఇ-వేలం తేదీ : 09-01-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు వేలం పూర్తయ్యే వరకు ప్రతి బిడ్‌కు 5 ని॥ల అపరిమిత పొడిగింపు కలదు
ఆస్తి తనిఖీ తేది మరియు సమయం : తేది:26-12-2025 నుండి 08-01-2026 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు
షెడ్యూల్ ఆస్తి వివరములు:
కర్నూలు, కల్లూరు, న్యూ విట్టల్ నగర్ వద్ద మెస్సర్స్ ప్రగతి ఉమెన్స్ కో ఆపరేటివ్ త్రిఫ్ట్ & క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, సర్వే నెం.765/3 మరియు 766/1బి లోని (9415 చ॥అ॥లు లేదా 1046.11 చ॥గ॥లు లేదా 21.61 సెంట్లు) విస్తీర్ణం గల భూమి మరియు సర్వే నెం.470/డి2 లోని ప్లాట్ నెం.లు 26,27,28,29 (3956 చ॥అ॥లు లేదా 438.20 చ॥గ॥లు లేదా 9.05 సెంట్లు) మరియు 20 ఎ(735 చ॥అ॥లు), 21ఎ (1552.50 చ॥అ॥లు), 22ఎ (1793.13 చ॥అ॥లు), 23ఎ (1579.38 చ॥అ॥లు), 24ఎ (1341.88 చ॥అ॥లు), 25ఎ (1116.25 చ॥అ॥లు), 26ఎ (975.25 చ॥అ॥లు), 27ఎ (891 చ॥అ॥లు), 28ఎ (615 చ॥అ॥లు), 29ఎ (606.38 చ॥అ॥లు), (మొత్తం 11205.77 చ॥అ॥లు లేదా 1242.42 చ॥గ॥లు లేదా 25.67 సెంట్లు) మరియు 30 (989 చ॥అ॥లు లేదా 109.89 చ॥గ॥లు లేదా 2.27 సెంట్లు) లతో గల జి + 4 అంతస్తులతో కూడిన భవనం యావత్తు ఆస్తి రిజిష్టర్డు సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.6614/2012, తేది.22.12.2012, డాక్యుమెంట్ నెం.4536/2008, తేది.21.07.2008, డాక్యుమెంట్ నెం.1903/2007, తేది.31.01.2007 మరియు డాక్యుమెంట్ నెం.1904/2007, తేది. 31.01.2007 మరియు రెక్టిఫికేషన్ డీడ్ నెం. 9399/2007, తేది.19.06.2007 (సర్వే నెం.470/డి2 లోని ప్లాట్ నెం.20ఎ నుండి 29ఎ కొరకు) ప్రకారం మెస్సర్స్ ప్రగతి ఉమెన్స్ కోఆపరేటివ్ త్రిఫ్ట్ & క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌నకు చెందినది (తేది.31.03.2012 నాటి ఆమోదపు ప్లాన్ నెం.568/2012/జి1 ప్రకారం గల భవనం). ప్లాట్ నెం.26,27,28 మరియు 29 లకు హద్దులు: ఉత్తరం : జి. పురుషోత్తం గారి ప్లాట్ నెం.30, దక్షిణం : వై. రఘోత్తమ్ రెడ్డి గారి ప్లాట్ నెం.25, తూర్పు : ఇదే సర్వే నెం.లో గల ప్లాట్ నెం.26ఎ, 27ఎ, 28ఎ మరియు 29ఎ, పడమర : 20 అ॥ల వెడల్పు రోడ్డు. ప్లాట్ నెం.20ఎ, 21ఎ, 22ఎ, 23ఎ, 24ఎ, 25ఎ, 26ఎ, 27ఎ, 28ఎ మరియు 29ఎ లకు హద్దులు: ఉత్తరం : ప్లాట్ నెం.30ఎ, దక్షిణం : కొండయ్య గారి భూమి, తూర్పు : ఇతరుల భూమి, పడమర : ఇదే సర్వే నెం.లో గల ప్లాట్ నెం. 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 మరియు 29. ప్లాట్ నెం.30 హద్దులు: ఉత్తరం : ప్లాట్ నెం.31, దక్షిణం : ప్లాట్ నెం.29, తూర్పు : ఇదే సర్వే నెం.లలో గల భూమి, పడమర : 20 అ॥ల వెడల్పు రోడ్డు. సర్వే నెం.765/3 మరియు 766/1బి లో గల భూమికి హద్దులు: ఉత్తరం : ఇదే సర్వే నెం.లోని మిగిలిన భూమి, దక్షిణం : ఇతరుల భూమి, తూర్పు : ఇతరుల భూమి, పడమర : సర్వే నెం.470/డి2 లోని భూమి.
రిజర్వు ధర : రూ.4,10,00,000/- ధరావత్తు : రూ.41,00,000/- బిడ్ పెంపుదల : రూ.50,000/-
ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు
1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-noticesలో ఏర్పాటుచేసిన లింక్‌ను రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఇయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s. PSB Alliance & M/s. Baanknet యొక్క ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 - 8291220220, Mail ID : support.baanknet@psballiance.comను సంప్రదించండి.
2) ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు బదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎస్సెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.
గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలని సూచించటమైనది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194-1A యొక్క ప్రొవిజన్స్ ప్రకారం అమ్మకం జరుగును.
తేది: 24-12-2025, ప్రదేశం: విజయవాడ సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఆధునిక వైద్యసేవలు అందించడమే లక్ష్యం

◆ రేఖా నర్సింగ్ హోమ్ ప్రారంభం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యమని రేఖా నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ కార్తిక్, డాక్టర్ రేఖా సింధూరి అన్నారు. పట్టణంలో పెద్దపార్కు రోడ్డులో బుధవారం రేఖా నర్సింగ్ హోమ్‌ను ప్రారంభించారు. డాక్టర్ కార్తిక్ మాట్లాడుతూ.. పట్టణ పరిసర ప్రాంతాలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యమన్నారు. ఆర్థో, గైనకాలజీలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో సేవలందించనున్నట్లు తెలిపారు. డాక్టర్ రేఖా మాట్లాడుతూ ఆసుపత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటామన్నారు. పేదలకు నిరంతరం ఉచిత సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ కప్పట్రాళ్ల బుజ్జమ్మ, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మంచాల సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, నర్సింగ్ హోమ్ జనరల్ మేనేజర్ యుగంధర్ బాషా, మేనేజర్ వినోదు, వైకాపా నాయకులు ప్రదీప్‌రెడ్డి, మురహరి రెడ్డి, కౌన్సిలర్ దయాసాగర్, నేతలు గురురాజు దేశాయ్, డాక్టర్లు మాలకొండయ్య, గౌడప్పగౌడ్, బాలాజీ, హేమంత్, చిరంజీవి, నాగరాజు, మనోజ్, సిబ్బంది పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న డాక్టర్ కార్తిక్, డాక్టర్ రేఖా సింధూరి

రాఘవేంద్రుడిని దర్శించుకున్న రిషబ్‌శెట్టి

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీగురురాఘవేంద్ర స్వామి దర్శనార్థం కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్‌శెట్టి కుటుంబ సమేతంగా బుధవారం వచ్చారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆశీర్వాదం తీసుకున్నారు. పీఠాధిపతి వారికి స్వామివారి శేష వస్త్రం, జ్ఞాపిక, ఫలమంత్రాక్షితలను అందజేశారు.

లొంగిపోయేందుకు వస్తే.. లాక్కెళ్లారు

▶ పత్తికొండ కోర్టులో చిప్పగిరి ఎస్సై నిర్వాకం ▶ రోడ్డుపై బైఠాయించి న్యాయవాదుల నిరసన

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: చిప్పగిరి మండలంలో గంజాయి సాగు కేసులో నిందితుడు లొంగిపోయేందుకు బుధవారం పత్తికొండ కోర్టుకు వచ్చారు. లొంగిపోయే అవకాశం ఇవ్వకుండానే పోలీసులు కోర్టు హాలు నుంచి నిందితుడిని లాక్కెళ్లడంతో వివాదం నెలకొంది. పత్తికొండకు చెందిన ఓ న్యాయవాది నిందితుడి తరఫున సరెండర్ పిటిషన్ వేశారు. నిందితుడు కోర్టు హాల్లోకి రాగానే.. మఫ్టీలో ఉన్న చిప్పగిరి ఎస్సై సతీశ్‌కుమార్ సిబ్బందితో లాక్కెళ్లారు. న్యాయవాదులు కొందరు కొందరు ఎస్సై తీరును ప్రశ్నించారు. వారిని పట్టించుకోకుండా పత్తికొండ ఎస్సై విజయ్‌కుమార్ సహకారంతో అతన్ని లాక్కెళ్లి, పోలీసు వాహనంలో ఎక్కించుకొని వెళ్లిపోయారు. ప్రశ్నించిన న్యాయవాదులపై ఇద్దరు ఎస్సైలు దుర్భాషలాడారని ఆరోపిస్తూ.. కోర్టు ఎదుట రోడ్డుపై బైఠాయించారు. చట్టాలను గౌరవించాల్సిన పోలీసులు నిబంధనలు పాటించకపోగా.. ప్రశ్నించిన తమపై దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటంతో పాటు తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గంటసేపు ఆందోళన చేయటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పత్తికొండ గ్రామీణ సీఐ ఘటనా స్థలానికి చేరుకొని న్యాయవాదులతో చర్చించి, న్యాయం చేస్తామని చెప్పటంతో వారు ఆందోళనను విరమించారు.

కోర్టు హాలులో నుంచి నిందితుడిని లాక్కెళ్తున్న పోలీసులు

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో గంజాయి సాగు చేసినా, అక్రమ రవాణా చేస్తూ దొరికినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ, సచివాలయ, ఉద్యానవన అధికారులు గంజాయి సాగుపై నిఘా ఉంచాలన్నారు. రైతులకు గంజాయి సాగు పరిణామాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారిణి వరలక్ష్మిని ఆదేశించారు. కర్నూలులోని 48 పార్కుల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలపై కళాశాలలు, పాఠశాలల వద్ద ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పత్తికొండ, నందవరం, ఎమ్మిగనూరు, చిప్పగిరి పరిధిలో గంజాయి సాగు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అబ్కారీ శాఖ జిల్లా అధికారి సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

EENADU e Classifieds
BUSINESS SERVICES
BUSINESS OFFER
మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 73821 14647.
అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628
JOBS
ప్రముఖ రియల్ ఎస్టేట్ నందు లేడీ టెలీకాలర్స్ (F) & మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ (M) కావలెను. నోటార్గెట్ ఫిక్స్ డ్ జీతం: 10,000/- నుండి 15,000/- మరియు ఇన్సెంటివ్స్. ✆ 93986 16991.
సుశీల నేత్రాలయ హాస్పిటల్‌లో పనిచేయుటకు (BDE) - Business Development Representative's కావలెను. అర్హత: డిగ్రీ. ఆసక్తి గలవారు సంప్రదించండి: 63000 82090.
గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

రైతు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమాలు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: అపరిష్కృతంగా ఉన్న రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 26 నుంచి 31 వరకు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దారు కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్ బుధవారం తెలిపారు. చుక్కల భూములు, నిషేధిత జాబితాలో ఉండి రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్న భూములు, అడంగల్‌లో ప్రభుత్వ భూములుగా నమోదై ఉన్నవి, పట్టా భూములకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా రైతులు ఆయా తహసీల్దార్లకు దరఖాస్తులు అందజేయొచ్చన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఆదోని

●ఆదోని ●ఆలూరు ●పత్తికొండ

శునకాల నియంత్రణకు హెల్ప్‌లైన్

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో కుక్కల నియంత్రణ కోసం పురపాలక సంఘం కార్యాలయంలో అధికారులు హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. పట్టణంలో ఎక్కడైనా కుక్కల బెడద ఉంటే హెల్ప్‌లైన్ నంబరు 08512-295468ను సంప్రదించాలని పురపాలక కమిషనర్ కృష్ణ సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) ఆదోని: 77996 66004 ఆలూరు: 80085 62277 పత్తికొండ: 80085 73822

మద్దికెర, న్యూస్‌టుడే: ?: మద్దికెరలోని కాల్వ వీధిలో కుళాయిలున్నా నీరందడం లేదు. - నారాయణ, మద్దికెర

✓: పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. - మయాంక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, మద్దికెర

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ?: ఆదోని పట్టణంలోని జైన్ మందిరం ఎదుట రహదారిపై రాళ్లు తేలాయి. చదును చేసి, సీసీ వేయాలి. - రాజు, ఆదోని

✓: ఆ ప్రాంతంలో పర్యటించి, సమస్య పరిష్కరిస్తాం. - కృష్ణ, కమిషనర్, ఆదోని పురపాలక సంఘం

ఏసు ధ్యానం.. సేవా మార్గం

◆ ముస్తాబైన చర్చిలు
◆ నేడు క్రిస్మస్

క్రిస్మస్ వేడుకలకు చర్చిలు ముస్తాబయ్యాయి. రంగు రంగుల దీపాల అలంకరణలో ఆకర్షణీయంగా అలంకరించారు. అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు చేసేందుకు అంతా సిద్ధం చేశారు. వందల సంవత్సరాల చరిత ఉన్న చర్చిలు ఆధ్యాత్మికతను పంచడంతో పాటు సేవల్లో ముందుంటున్నాయి. ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో గురువారం క్రిస్మస్ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆదోని పట్టణంలోని భాష్యం ఉన్నత పాఠశాలలో వేడుకల్లో చిన్నారులు


ఆదోని నారాయణ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు

శతవసంతాల చరిత

ఆదోని సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణం విక్టోరియాపేటలోని పురాతన సీఎస్ఐ క్రిస్ట్ చర్చికు వందేళ్ల చరిత్ర ఉంది. పేదలకు సేవలందించడంలో ముందుంటున్నారు. 1913 సంవత్సరంలో రామయ్యదొర ఆధ్వర్యంలో ఈ చర్చి నిర్మించారు. చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఏటా క్రిస్మస్ పండగ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు దుప్పట్లు అందిస్తున్నారు. పేదలకు అన్నదానం చేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు విద్యుత్తు దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. చర్చి ఆవరణలో ఏసుక్రీస్తు జననం నమూనాను ప్రదర్శిస్తున్నారు.


ఆదోనిలో వెలసిన సీఎస్ఐ క్రిస్ట్

బాలయేసు కొలువుదీరిన మందిరం

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెరలో బాలయేసు కొలువుదీరిన పురాతన చర్చిలో జరిగే వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి సైతం భక్తులు తరలివస్తారు. బ్రిటిష్ హయాంలో 1882లో రోమన్ క్యాథలిక్ చర్చిని నిర్మించారు. 143 ఏళ్ల కిందటే ఏసు బోధనలు ఇక్కడి ప్రజలు అనుసరించారు. నాటి నుంచి గ్రామంలో ఏసును ధ్యానిస్తున్నారు. ఏటా క్రిస్మస్ వేడుకల్లో కేవలం స్థానికులు మాత్రమే పాల్గొంటే, ఏటా జనవరి 14న జరిగే బాలయేసు ఉత్సవాల్లో జిల్లా బిషప్‌తో పాటు, ఇతర ప్రాంతాల నుంచి చర్చి ఫాదర్లు తరలివస్తారు.

ఆలూరు గ్రామీణం: విద్యుత్తు దీపాల వెలుగుల్లో ఆలూరు సీఎస్ఐ చర్చి

ఆస్పరి: నారాయణ ప్రైమ్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు

పత్తికొండ గ్రామీణం: ఆదోని రోడ్డులోని అపోస్తుల చర్చి

విద్యార్థులకు బహుమతుల ప్రదానం

ఆదోని క్రీడలు, న్యూస్‌టుడే: ఎమ్మిగనూరు పట్టణంలో భాష్యం పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన భాష్యం ఒలంపిక్ పోటీల్లో ఆదోని భాష్యం ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపల్ సురేంద్రబాబు తెలిపారు. ఖోఖో, క్రికెట్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బుధవారం ఆదోని మోటార్ వెహికల్ అధికారి శిశిరదీప్తి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ భార్గవ పవన్, హెచ్‌ఎం శిరీష, పీఈటీ శంకర్, పవిత్ర పాల్గొన్నారు.

బహుమతులు ప్రదానం చేస్తున్న ఎంవీఐ శిశిరదీప్తి

ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా చంద్రశేఖర్

ఆదోని విద్య, న్యూస్‌టుడే: ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. కళాశాలలో కామర్స్ హెచ్‌వోడీగా విధులు నిర్వహిస్తున్న ఆయన ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఆదోని విద్య, న్యూస్‌టుడే: ఆదోని పట్టణం ఆర్ఆర్ లేబర్ కాలనీలోని పురపాలక ఉన్నత పాఠశాలలో పనిచేసి, బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు రమేశ్ నాయుడు, టి.గురురాజా, ఎం.అబిదాబేగం, ఇందిరా ప్రియాంకను బుధవారం ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయుడు కె.రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరచంద్రయాదవ్, గిడ్డారెడ్డి, మహేశ్వరి, శ్రీనివాసులు, శ్రీరాములు, చక్రపాణి, హనుమంతు, మధుసుదన్, రామకృష్ణ, శివ, రామాంజి, భార్గవి, అనిల్, గోవిందు, వికాశ్ తదితరులు పాల్గొన్నారు.

బదిలీ ఉపాధ్యాయులను సన్మానిస్తున్న బృందం, విద్యార్థులు

ప్రజా సమస్యలపై దృష్టిసారించండి

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదోని ఎంపీపీ దానమ్మ, ఎంపీడీవో నాగరాజు స్వామి సూచించారు. ఆదోని మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం ఎంపీపీ అధ్యక్షతన ఆదోని మండల సర్వసభ్య సమావేశం జరిగింది. విద్య, ఉపాధి, రెవెన్యూ, వ్యవసాయం, ఆరోగ్య, గృహనిర్మాణం, తాగునీరు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఎంఈవో భూపాల్ రెడ్డి, ఇన్‌ఛార్జి ఈవోఆర్డీ మల్లికార్జున, డాక్టర్ ఇమ్రాన్, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జాగ్రత్తలతో ప్రమాదాలు దూరం

హాలహర్వి, న్యూస్‌టుడే: జాగ్రత్తలతో రోడ్డు ప్రమాదాలు దూరమవుతాయని హాలహర్వి ఎస్సై ఈశ్వరరావు పేర్కొన్నారు. హాలహర్వి మండల కేంద్రంలో బుధవారం రహదారి ప్రమాదాల నివారణపై వాహనదారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సచివాలయాల సిబ్బందికి తాఖీదులు

మద్దికెర, న్యూస్‌టుడే: సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో పాటు, ముఖహాజరు వేయని సిబ్బందికి డిప్యూటీ ఎంపీడీవో శివకుమార్ తాఖీదులు జారీ చేశారు. మండలంలోని తొమ్మిది సచివాలయాల్లో పనిచేస్తున్న 77 మందిలో బుధవారం 15 మందికి తాఖీదులు ఇచ్చారు. వీరిలో ఆరుగురు వీఆర్వోలు, ముగ్గురు ఆరోగ్య కార్యకర్తలు, మరో ఆరుగురు ఇతర సిబ్బంది ఉన్నారు.

మల్లెపల్లిలో గిరకలాగు పోటీలు

వెల్దుర్తి, న్యూస్‌టుడే: మల్లెపల్లి గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 26న గిరకలాగు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు 96186 92188, 99081 41734కు సంప్రదించాలని కోరారు.

ముమ్మరంగా వాహనాల తనిఖీ

తుగ్గలి, న్యూస్‌టుడే: తుగ్గలి ఠాణాకు కొత్తగా వచ్చిన ఎస్సై నరేష్ ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. గుత్తి పత్తికొండ ప్రధాన రహదారిలో తుగ్గలి విద్యుత్తు ఉప కేంద్రం వద్ద బుధవారం వాహనాలు తనిఖీ చేపట్టారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించారు.

గొలుసు దుకాణాలపై దాడులు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: పెద్దతుంబళం పోలీసు స్టేషన్ పరిధిలోని గణేకల్లు గ్రామంలో కూల్‌డ్రింక్ దుకాణంలో నిర్వహిస్తున్న మద్యం బెల్టు దుకాణంపై పెద్దతుంబళం ఎస్సై విద్యశ్రీ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం రాత్రి దాడులు చేపట్టారు. 743 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. బెల్టు దుకాణం నిర్వాహకుడు రాందాసు పరారయ్యాడన్నారు.

ఎస్సైలపై చర్యలు తీసుకోవాలి

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తికొండ కోర్టు హాల్లో ఉన్న నిందితుడిని నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్లడమే కాకుండా ప్రశ్నించిన న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన చిప్పగిరి, పత్తికొండ ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్యకు న్యాయవాదులు వినతి పత్రం అందజేశారు. ఘటనపై విచారించి నిర్ణయం తీసుకుంటానని డీఎస్పీ న్యాయవాదులకు తెలిపారు.

శ్మశాన వాటికకు సీసీ రహదారి

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తికొండ ఆంజనేయ నగర్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి మొలకలకుంట సమీపంలోని శ్మశానానికి రూ.20 లక్షల మండల పరిషత్తు నిధులతో సీసీ రహదారి ఏర్పాటులో భాగంగా బుధవారం పనులు చేపట్టినట్లు ఎంపీపీ నారాయణదాసు తెలిపారు. సుమారు 700 మీటర్ల మేర రహదారి వేసినట్లు ఆయన చెప్పారు.

సాగుతున్న పనులు.. జాగ్రత్తగా అడుగులు

హొళగుంద మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సుమారు రూ.కోటి వ్యయంతో 21 అడుగుల వెడల్పు, 80 మీటర్ల పొడవుతో సీసీ రహదారి పనులు చేపట్టారు. బస్టాండు నుంచి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులకు ఇదే దారి దిక్కు. ఓ వైపు సీసీ రహదారి వేశారు. మరో వైపు పనులు చేస్తుండటంతో పూర్తయిన దారి అంచున విద్యార్థులు వరుసలో అడుగులో అడుగులేస్తూ.. రాకపోకలు సాగిస్తున్నారు. - న్యూస్‌టుడే, హొళగుంద

విద్యుత్తు స్తంభం.. కూలేందుకు సిద్ధం

ఆదోని పట్టణ శివారులో బైపాస్ రహదారిలో బసాపురం ప్రాంత రహదారిపై విద్యుత్తు స్తంభాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్తంభాలు ఓ వైపు పూర్తిగా ఒరిగాయి. ఎప్పుడు కూలుతాయో అంతుచిక్కని పరిస్థితి. విద్యుత్తు స్తంభాలు కూలి, ప్రమాదం జరగకముందే ఆ శాఖ అధికారులు స్పందించి, కొత్తది ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఆదోని పాతపట్టణం

రాష్ట్ర ఛాంపియన్‌గా మహిళా జట్టు

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: మహిళలు క్రీడారంగంలోనూ రాణించి పేరు తీసుకురావాలని నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి రెడ్డి తెలిపారు. స్థానిక వీహెచ్‌పీ కార్యాలయంలో ఆదోని ఇన్‌ఛార్జ్ నీలమ్ భండారి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇటీవల బాపట్లలో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఆదోని మహిళలు రాణించి, రాష్ట్ర స్థాయి మహిళా విభాగంలో ఛాంపియన్‌షిప్‌గా నిలిచారన్నారు. అనంతరం విజేతలను సన్మానించారు. కార్యక్రమంలో సంఘం పెద్దలు బాలచంద్ర, చెన్నబసప్ప, నాగరాజు, హరిత, మీనాక్షి, పార్వతి, పుష్ప, కవిత, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

ట్రోఫీతో క్రీడాకారులు

ఉత్తమ సేవకు పురస్కారం

అవార్డు అందుకుంటున్న గౌసూల్ వరా

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని పట్టణానికి చెందిన ఆదోని డివిజన్ వినియోగదారుల రక్షణ మండలి ఉపాధ్యక్షుడు గౌసూల్ వరాకు ఉత్తమ సేవ పురస్కారం లభించింది. విజయవాడలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఎండీ ఢిల్లీరావు, డైరెక్టర్ గోవిందరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అవార్డును ప్రదానం చేశారు.

క్విజ్‌తో మేధస్సుకు పదును

◆ ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులు మేధస్సు పెంచుకొనేందుకు ప్రతిభా పాటవ పోటీలు ఎంతగానో దోహదపడతాయని పత్తికొండ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ హరిణి అన్నారు. ఈనాడు- ఈటీవీ ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థినులు భాగ్యలక్ష్మి, సి.షర్మిల, కె.వైష్ణవికి ఆమె బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ కె.నారాయణ, ఉపాధ్యాయినులు విద్యారాణి, సుకన్య, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

పోటీ పరీక్షలో పాల్గొన్న విద్యార్థినులు

విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న ప్రిన్సిపల్ హరిణి

వ్యాసరచన పోటీల్లో ప్రతిభ

హొళగుంద, న్యూస్‌టుడే: జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో హొళగుంద జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు. కర్నూలులో ఈనెల 12న వినియోగదారుల దినోత్సవం సందర్భంగా 'డిజిటల్ న్యాయపాలన ద్వారా సత్వర పరిష్కారం' అంశంపై జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. తమ కళాశాల విద్యార్థులు ఎస్.ప్రవల్లిక, పి.రియాన్ పాల్గొని ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారని ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించింది.

మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తున్న తెదేపా నాయకులు

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

చిప్పగిరి, న్యూస్‌టుడే: మహిళల ఆర్థికాభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెదేపా నాయకులు అన్నారు. చిప్పగిరిలో బుధవారం అక్షిత ఛారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో అర్హులైన మహిళలకు రాయితీపై కుట్టు మిషన్లు అందజేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కొండా రామాంజనేయులు, పురుషోత్తం, పోతురాజు రాముడు, కూటమి నాయకులు ఆరుసార్ల గోపాల్, కొట్టం నారాయణస్వామి, సర్పంచి గోవిందరాజులు, వీరాంజనేయులు, గద్దాల రామకృష్ణ, అశోక్ పాల్గొన్నారు.

ప్రమాణాలు మెరుగవ్వాలి

డాక్టర్‌తో మాట్లాడుతున్న సీఈవో బంగారు రాజు

చిప్పగిరి, న్యూస్‌టుడే: అన్ని శాఖల్లో ప్రమాణాలు మెరుగు పడాలని న్యూదిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి బంగారు రాజు అన్నారు. మండల కేంద్రమైన చిప్పగిరిలో బుధవారం ఆయన పర్యటించారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రం, వ్యవసాయం, అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. డీఎల్‌పీవో రామచంద్రరెడ్డి, తహసీల్దారు ఇజాజ్ అహమ్మద్, ఇన్‌ఛార్జి ఎంపీడీవో శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీవోలు నాగరాజు, శ్రీనివాసరెడ్డి, ఎంఈవో పార్వతమ్మ, డాక్టరు అఫ్రోజ్ జహాన్ పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాలపై ఐక్య పోరాటం

తెర్నేకల్ (దేవనకొండ), న్యూస్‌టుడే: మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై ఐక్య పోరాటాలు అవసరమని ఏఎస్ఐ శ్రీనివాసులు, సీపీఎం జిల్లా కార్యదర్శి వీరశేఖర్, డీవైఎఫ్ఐ నాయకులు అన్నారు. యువత ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. తెర్నేకల్, దేవనకొండలో బుధవారం విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.

అవగాహన కల్పిస్తున్న పోలీసులు, సీపీఎం, డీవైఎఫ్ఐ నాయకులు

పంచాయతీ కార్యదర్శికి సన్మానం

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణ శివారులోని మండగిరి పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులును పట్టణ ఎల్టీపీలు (టౌన్ ప్లానర్స్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్) అసోసియేషన్ నాయకులు బుధవారం సన్మానించారు. పంచాయతీ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. అధ్యక్షుడు రంగస్వామి, కార్యదర్శి ఆది, సలహాదారు ప్రసాద్, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, కోశాధికారి అరుణ్‌కుమార్, సభ్యులు ముజాహిద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

శివారులో పారిశుద్ధ్య కష్టాలు

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణ శివారు ప్రాంతాల్లో పలు సమస్యలు వేధిస్తున్నాయి. నీరు కుళాయిలు.. వెలగని వీధి దీపాలు.. కనిపించని పారిశుద్ధ్యం.. అధ్వానపు రహదారు.. ఇదీ శివారు కాలనీల పరిస్థితి. పట్టణంలోని బళ్లారి ప్రాంత రహదారి వైపు పంజరాపోల్, శంకర్‌నగర్, కేవీఆర్, భీమిరెడ్డి, వైఎస్ఆర్, కల్లుబావి, బీసీ తదితర కాలనీలున్నాయి. బెంగళూరు రహదారి వైపు ఇందిరానగర్, ఆర్టీసీ.కాలనీ, మహాయోగి లక్ష్మమ్మనగర్, ఉప్పరవీధి, మండగిరి.. కర్నూలు వైపు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ కాలనీలున్నాయి. రాయచూర్ ప్రాంతం వైపు రాయనగర్, హైకొట్టాలు, అమరావతినగర్, న్యూ అమరావతినగర్ ప్రాంతాలున్నాయి. శివారులో 20 కాలనీలు.. 40వేల జనాభా ఉంది. కొత్త కాలనీలు సైతం ఏర్పడుతున్నాయి. వీరికి కల్పించాల్సిన మౌలిక వసతి కల్పన సేవలు కొరతతో పాటు ఆలస్యమవుతున్నాయి.

ఇవీ ఇబ్బందులు

కల్లుబావి ప్రాంతంలో నీటి సరఫరా చేయాలంటే పురపాలిక దూరాభారం సమస్యలు ఎదుర్కొంటోంది. స్థానిక పంప్‌హౌస్ నుంచి నీరు పంపింగ్ చేయాలి. ఈ ప్రాంతంలోనే ఉపరితల నీటి ట్యాంకు ఏర్పాటు చేయడంతో పంప్‌హౌస్ ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుంది. కల్లుబావి వెనుక భాగం నుంచి బసాపురం నీటి కుంటకు అనుసంధానంగా కొత్త నీటి సరఫరా పైపు మార్గం దగ్గరవుతోంది. అవకాశామున్నా.. యంత్రాంగం దృష్టి సారించడం లేదు. దీంతో పంపింగ్‌లో, విద్యుత్తు సమస్యలు, పైపులైన్ లీకేజీలు జరిగినా.. రోజుల తరబడి తాగునీటి సరఫరాపై ప్రభావం చూపుతోంది.

శివారులోని రాయచూర్ రహదారిలో వీధి దుస్థితి

వెలగని దీపాలు.. కనిపించని పారిశుద్ధ్యం

◆ మహాయోగి లక్ష్మమ్మనగర్, హైకొట్టాలు పై ప్రాంతం, న్యూ అమరావతినగర్ బళ్లారి ప్రాంతంలో విస్తరిస్తున్న ఇళ్ల ప్రాంతాలకు కొత్తగా వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. పరిశ్రమల ప్రాంతం, మేదరవీధి ఆకాశ వంతెన కింది భాగం, పర్వతాపురం రహదారి, బసాపురం రహదారి బైపాస్ వరకు, బైపాస్ రహదారిలోనూ చీకట్ల ఇక్కట్లు తప్పడం లేదు.

◆ సిబ్బంది కొరతతో అందని సేవలు

◆ పారిశుద్ధ్య సమస్య వెంటాడుతోంది. సిబ్బంది కొరత ఉండటం వల్ల రెండు మూడు రోజులకోసారి చెత్తా చెదారం తొలగిస్తున్నారు. ప్రతి 500 మంది జనాభాకు ఒక ప్రజారోగ్య కార్మికుడు ఉండాలి. ఈ లెక్కన రెండు లక్షలకు పైగా ఉన్న పట్టణానికి 500 దాకా ప్రజారోగ్య కార్మికులుండాలి. శాశ్వతంగా 95, ఒప్పందం కింద 180, తాత్కాలిక కార్మికులు వంద మంది ఉన్నారు. దీంతో ఇంటింటి చెత్త సేకరణకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల విడతల వారీగా శుభ్రత పనులు చేయించాల్సి వస్తోంది.

నియామకమే.. పరిష్కారం

ప్రత్యేక శ్రేణి ఉన్న ఆదోని పురపాలక సంఘంలో అదనపు సిబ్బంది నియమిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. గతంలో సిబ్బంది నియామకాలు, 13వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అవకాశం ఉన్నా.. పాలకులు దృష్టిసారించలేదు. ఆదోని పురపాలక సంఘం సద్వినియోగం చేసుకోలేకపోయింది. నాటి పొరపాట్లు నేడు గ్రహపాటుగా మారాయి.

పెద్దహరివాణంలో గ్రామాలను విలీనం చేయొద్దు

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: కొత్తగా ఏర్పాటు అవుతున్న పెద్దహరివాణం మండలంలోకి తమ గ్రామాలను విలీనం చేయొద్దని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు డిమాండు చేశారు. ఆదోని మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం ఎంపీపీ దానమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీడీవో నాగరాజుస్వామి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దహరివాణం మండలంలోకి తమ 16 గ్రామాలను విలీనం చేయొద్దని ఆయా గ్రామాల నాయకులు సమావేశంలో బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోని ఆదోని మండలంలోనే కొనసాగించాలన్నారు. అనంతరం ఎంపీపీ, ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు చంద్రశేఖర్, రాజశేఖర్‌గౌడు, రామకృష్ణారెడ్డి, సరళమ్మ పురుషోత్తంరెడ్డి, ఎంపీటీసీలు కారెప్ప, హనుమయ్య, వీరేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో బైఠాయించి నిరసన తెలుపుతున్న సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు

○ ఆదోని పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మూడో రోజు వివిధ గ్రామాల నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆదోని మండలంలోని 16 గ్రామాలను పెద్దహరివాణంలోకి విలీనం చేయవద్దని నాయకులు గోపాల్‌రెడ్డి, వెంకటేశ్ చౌదరి కోరారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

(c) eenadu

ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

వేగంగా అభివృద్ధి పనులు

మెయిన్ బజార్ రోడ్డులో జరుగుతున్న పనులు పరిశీలిస్తున్న కమిషనర్

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని బసవన్న గుడి నుంచి కొండవీటి ప్రాంతం, సోగనూరు రోడ్డు వరకు రహదారి పనులను ఏడాదిగా అసంపూర్తిగా వదిలేశారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై 'ఈనాడు'లో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుసగా కథనాలు ప్రచురించింది. దీనికి స్పందించిన అధికారులు కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ పనులు మొదలు పెట్టారు. బసవన్న గుడి నుంచి సోగనూరు రోడ్డు వరకు తారు రోడ్డు పనులు సాగుతున్నాయి. మూడు రోజుల్లో పనులు పూర్తి చేస్తామని కమిషనర్ గంగిరెడ్డి వెల్లడించారు.

రాఘవేంద్రుడిని దర్శించుకున్న న్యాయమూర్తి

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామిని బుధవారం రాత్రి తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దండపాణి దర్శించుకున్నారు. స్వామివారి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆశీర్వాదం తీసుకున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఎమ్మిగనూరు 8008573824
కోడుమూరు 9885988357
కౌతాళం 8008574913

నందవరం, న్యూస్‌టుడే: ?: ముగతి గ్రామం బీసీ కాలనీ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో తాగునీరు సరఫరా చేయడంలేదు. నూతన కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేయండి.

-అనుమంతమ్మ, కాలనీవాసులు

✔: విషయం సంబంధిత అధికారులకు తెలియజేసి తాగునీరు సరఫరా అయ్యేలా చూస్తాం. -పంచాయతీ కార్యదర్శి రవి, ముగతి గ్రామం

కోసిగి, న్యూస్‌టుడే: ?: కోసిగి మండల కేంద్రం స్థానిక వడ్డే గేరి కాలనీలో ఉన్న స్తంభాలకు విద్యుత్తు దీపాలు రెండు రోజులుగా వెలగడం లేదు. -నవీన్, స్థానికుడు

✔: లైన్‌మెన్‌ను పంపించి స్తంభాలకు కొత్త విద్యుత్ దీపాలు వేయించి సమస్య పరిష్కరిస్తాం.

-ఈరేష్, విద్యుత్ శాఖ, ఏఈ, కోసిగి

?: కోసిగి మండలం జుమ్మాలదిన్నె గ్రామంలో డ్రైనేజీ కాలువల్లో మురుగు నీరు నిండి రాత్రి దోమ కాటుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

-నాగరాజు, జుమ్మాలదిన్నె

✔: స్థానిక పంచాయతీ కార్యదర్శికి చెప్పి సమస్య పరిష్కరిస్తాం. -మహబూబ్ బాషా, ఎంపీడీవో,

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: ?: మండల పరిధిలోని మేకడోన గ్రామంలో చాలా రోజుల నుంచి మురుగు కాల్వలు శుభ్రం చేయడం. రాత్రి పూట దోమల బెడద ఎక్కువగా ఉంది. -ఈరన్న, మేకడోన గ్రామం.

✔: మేకడోన గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత సమస్యను గ్రామ కార్యదర్శి, సర్పంచి దృష్టికి తీసుకెళ్తాం. పంచాయతీలో నిధులను అనుసరించి చర్యలు చేపడతాం. - ప్రభావతిదేవి, ఎంపీడీవో, పెద్దకడబూరు.

సి.బెళగల్, న్యూస్‌టుడే: ?: కృష్ణదొడ్డి గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ నిర్మించాలి. -గోకారి

✔:సర్వశిక్ష అభియాన్ అధికారులకు ప్రతిపాదనలు పంపి చర్యలు తీసుకుంటాం. -జ్యోతి, ఎంఈవో

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

మాట్లాడుతున్న ఎస్సై రాజకుళ్లాయప్ప

గూడూరు, గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని గూడూరు ఎస్సై రాజకుళ్లాయప్ప తెలిపారు. పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో బుధవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, వేధింపులు, పోక్సో చట్టం, బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు విద్యార్థులకు వివరించారు. ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జరినా, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

పైప్‌లైన్ లీకేజీ పనులు చేయించాలి

కోసిగి, న్యూస్‌టుడే: కొన్ని రోజులుగా తాగునీటి పైప్‌లైన్ పగిలి నీరు లీకేజీ కావడంతో ప్రధాన రోడ్డు పక్కన గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఐ మండల కార్యదర్శి గోపాల్, రైతు సంఘం మండల అధ్యక్షులు తాయన్నలు అన్నారు. కోసిగిలోని ఉరుకుంద ద్వారం సమీపంలో బుధవారం నిరసన చేపట్టారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. నాయకులు పాల్గొన్నారు.

శివారులో తీరని దాహం

◆ 9 వేల ఇళ్లకు కుళాయిలు లేక ఇబ్బందులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పట్టణ విస్తీర్ణం పెరిగినా అందుకు అనుగుణంగా తాగునీటి పథకాలు మంజూరు చేయలేదు. పన్నుల రూపంలో రూ.కోట్ల వసూళ్లు చేస్తున్నా.. శివారు కాలనీలో పైపులైన్లు అమర్చడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. ఏళ్ల తరబడి కాలనీవాసులు నీటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రతి ఎన్నికల్లో కొత్తగా నీటి పథకాలు మంజూరు చేస్తామని ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నా నెరవేర్చడం లేదు. కూటమి ప్రభుత్వంలో కొత్తగా నీటి పథకం మంజూరు చేసినట్లు ప్రకటించిన దాదాపు 18 నెలలు గడిచినా పనులకు అతీగతీ లేదు. ప్రతిపాదనలు, రీటెండర్ల మధ్యనే సాగుతోంది. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందుల తీరుపై 'న్యూస్‌టుడే' అందిస్తున్న ప్రత్యేక పరిశీలన కథనం.

పన్నులు వసూలు చేసి..

పట్టణంలో దాదాపు 25వేల నివాస గృహాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 14,900 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. పదేళ్లుగా చేనేతపురి శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. వీటిలో జీప్లస్1,2,3, గృహాలు నిర్మించారు. ఒక్కో ఇంటికి కనీసం రూ.5వేల నుంచి రూ.15వేల వరకు ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు. శివారున ఉన్న కాలనీలో ఇంటి, అభివృద్ధి పన్నులు, గ్రంథాలయం సెస్సు 8శాతం కింద చెల్లిస్తున్నారు. కొత్త పైపులైన్లు వేయక పోవడంతో శుద్ధజల కేంద్రాల వద్ద నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. పట్టణంలో దాదాపు 41 ప్రైవేటు శుద్ధజల కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో ఇంటికి కనీసం 20 లీటర్లు నుంచి 60 లీటర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక క్యాను రూ.30 చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో దాదాపు 9వేల ఇళ్లకు కుళాయిలు లేకపోవడంతో వీరంతా శుద్ధ జలం కోసం రోజూ రూ.3.50లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. నెలకు కనీసం రూ.10.80లక్షల దాకా ఖర్చు చేస్తున్నారు. ఏడాదికి కనీసం రూ.కోటికి పైగానే పేదలపై భారంపడనుంది.

వృథాగా నీటి ట్యాంకు

పట్టణ జనాభా: 1.35లక్షలు
మున్సిపాలిటీకి పన్నుల రూపంలో ఆదాయం: రూ.8.90కోట్లు(ఏడాదికి)
వార్డులు : 34
శివారు ప్రాంతాల్లో జనాభా: 65వేలు

ఎక్కడికక్కడే

☛ సాయిగణేష్ కాలనీ, ఎంజీ పెట్రోల్ బంకు, సాయినగర్, క్లబ్ ఏరియా, వెంకటసాయి, మిలటరీ కాలనీ, మునెప్పనగర్, పంపన్నగౌడ్‌కాలనీ, ఎస్ఎంటీకాలనీ శివారు ప్రాంతాలు. శిల్పావెనుక భాగంలో కాలనీ, అయ్యప్పస్వామి ఏరియా ప్రాంతంలో కొత్త ఇందిరానగర్ శివారు, అన్నమయ్య సర్కిల్ వీధుల్లో, లక్ష్మీపేటసాయినగర్ కాలనీ, శ్రీరామనగర్ ఏరియా ప్రాంతం, మైనారిటీ కాలనీలో కొన్ని వీధులు, ఎల్లమ్మబీడు ఏరియా, టీచర్స్ కాలనీ, సంజీవ్‌నగర్ శివారు కాలనీ తదితర ప్రాంతాల్లోని గృహాలకు నీటి సరఫరా లేదు.

పైపులైన్‌కు ప్రతిపాదనలు

-గంగిరెడ్డి, పురపాలక కమిషనర్ ఎమ్మిగనూరు

శివారు ప్రాంతాల్లో కొన్నింటికి ప్రతిపాదనలు పెట్టాం. అయితే కొత్తగా ప్రభుత్వం నీటి పథకం కింద మంజూరు చేసింది. పథకం అమలు అయితే పట్టణంలో నీటి సమస్య తీరుతుంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో తాగునీటి పైపులైన్‌కు అవసరమైన చోట్ల వేస్తున్నాం.

ప్రతిభ చాటి.. బహుమతులు సాధించి

బహుమతులు ప్రదానం చేస్తున్న కరస్పాండెంట్ తిరుపతమ్మ

క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పోటీ పరీక్షలు సృజనాత్మకత వెలికి తీస్తాయని, ప్రతి ఒక్కరూ ప్రతిభ చాటాలని నందిని పాఠశాల ప్రిన్సిపల్ కరస్పాండెంట్ తిరుపతమ్మ అన్నారు. పాఠశాలలో బుధవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ తిరుపతమ్మ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పరీక్షలపై ఆసక్తి చూపాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో జ్ఞానేశ్వర్ సాయి, లక్ష్మీరాజ్, పవన్ కుమార్‌రెడ్డిలు బహుమతులు సాధించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు, బాబు, శేఖరాణి పాల్గొన్నారు.

క్రిస్మస్ కాంతులు

క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవ మందిరాలు సుందరంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా ఎమ్మిగనూరు, కోడుమూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో చర్చిలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. రంగురంగుల విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. విద్యుద్దీపాల కాంతులతో చర్చిలు నూతన శోభ సంతరించుకున్నాయి. క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో చర్చిల దగ్గర ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ, నక్షత్రాలు, బొమ్మలు కళ్లకు ఆకర్షణీయంగా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో సెమీ క్రిస్మస్ జరుపుకున్నారు.

గూడూరులోని ఏబీఎం చర్చి

ఎమ్మిగనూరులోని పాఠశాలలో విద్యార్థుల సంబరాలు

ఎమ్మిగనూరులోని బాల ఏసు (ఆర్సీఎం) చర్చి

పసుపుల పాల అలంకరణ

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

నాటుసారా బట్టీలను ధ్వంసం చేస్తున్న ఎస్సై, సిబ్బంది

గూడూరు గ్రామీణం,న్యూస్‌టుడే: గూడూరు పట్టణ శివారులో నాటుసారా తయారు చేస్తున్న స్థావరాలపై బుధవారం గూడూరు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీ ఊటను, సుమారు 300 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు ఎస్సై రాజకుళ్లాయప్ప తెలిపారు. నిర్వాహకులు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అందుబాటులోకి రాక.. ఇబ్బందులు తీరక

కోడుమూరు పట్టణంలోని వర్కూరు గ్రామంలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి గ్రామసచివాలయం-1 నిర్మాణం చేపట్టారు. భవన నిర్మాణం చేపట్టి రెండేళ్లు గడుస్తోంది. చిన్నచిన్న పనులు మిగిలిపోయాయి. ప్రస్తుతం గ్రామ సచివాలయ ఉద్యోగులు గ్రామ పంచాయతీలోని గదిలో విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన భవనాన్ని అందుబాటులోకి తెచ్చి సేవలందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, కోడుమూరు పట్టణం

అసౌకర్యాల అంగన్‌వాడీ

మండలంలోని కంబదిన్నె గ్రామంలో ఒకటో అంగన్‌వాడీ కేంద్రం అసౌకర్యాల మధ్య కొనసాగుతోంది. గ్రామంలోని ఎస్సీ పాఠశాలలో ఓ చాలీచాలని గదిలో వంటావార్పు చేస్తూ అక్కడే కొనసాగిస్తున్నారు. ఇరుకు గదిలో ఉండటంతో నిత్యం బాలింతలు, గర్భిణులు, చిన్నారులు నానా అవస్థలు పడుతున్నట్లు గ్రామస్థులు వాపోతున్నారు. సొంత కేంద్రం కావాలంటూ పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. -న్యూస్‌టుడే, కంబదిన్నె(పెద్దకడబూరు)

కట్ట తెగి.. కష్టాలు పెరిగి

గోనెగండ్లలో బాలికల వసతి గృహంలో(బీసీ) 300 మంది వసతి పొందుతున్నారు. ఈ భవనానికి ఏళ్ల నుంచి రహదారి సమస్య వేధిస్తోంది. ఎల్ఎల్‌సీ పంట కాల్వపై వంతెన నిర్మిస్తే సమస్య తీరనుంది. ఏడాది క్రితం తాత్కాలిక పనులు చేపట్టడంతో కాల్వకు నీటి విడుదల చేసే సమయంలో కోతకు గురై అధ్వానస్థితికి చేరింది. దీంతో సమస్య మొదటికి వచ్చింది. రహదారి సమస్య శాశ్వతంగా తీర్చాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరారు. -న్యూస్‌టుడే, గోనెగండ్ల

అసంపూర్తి కేంద్రంతో అవస్థలు

మండలంలోని కొత్తకోట గ్రామం బీసీ కాలనీలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణాలు పైపైన చేసి వదిలివేశారు. రెండేళ్లు అయినా అసంపూర్తిగా ఉంది. రూ.లక్షలు వెచ్చించి విద్యుత్, మరుగుదొడ్డి, రంగులు వేయిస్తే ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని వినియోగంలోకి తేవచ్చని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో ఇరుకు గదిలో ఆరోగ్య ఉప కేంద్రం కొనసాగుతూ అవస్థలు పడుతున్నారు. -న్యూస్‌టుడే, కొత్తకోట (సి.బెళగల్)



ప్రమాదాల నివారణకు చర్యలు

కర్నూలు రహదారిని పరిశీలిస్తున్న డీఎస్పీ భార్గవి

ఎమ్మిగనూరు గ్రామీణం, గోనెగండ్ల, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదాల నివారణకు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని డీఎస్పీ భార్గవి అన్నారు. ఎమ్మిగనూరు-కర్నూలు రహదారిని పరిశీలించారు. గోనెగండ్ల పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఎమ్మిగనూరు-కర్నూలు ప్రధాన రహదారి పరిస్థితిని పరిశీలించినట్లు చెప్పారు. రాత్రుల్లో రోడ్డుపై ఉన్న వేగ నిరోధకాలు కన్పించని చోట రేడియం స్టిక్కర్లు వేయిస్తున్నట్లు చెప్పారు. ఇన్‌ఛార్జి సీఐ చిరంజీవి ఉన్నారు.

26 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలో రైతులకు సంబంధించిన అపరిష్కృత భూసమస్యలు పరిష్కరించేందుకు ఈనెల 26 నుంచి 31వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బుధవారం తహసీల్దారు శ్రీనివాసులు తెలిపారు. తహసీల్దారు కార్యాలయంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

సి.బెళగల్, న్యూస్‌టుడే: 26న సి.బెళగల్, కంబదహాల్, 27న గుండ్రేవుల పలుకుదొడ్డి, 28న పోలకల్, కొండాపురం, 29న బ్రాహ్మణదొడ్డి, బురాన్‌దొడ్డి 30న కొత్తకోట గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ వెంకటలక్ష్మీ తెలిపారు.

గోనెగండ్ల: ఈనెల 26వ తేదీన అల్వాల, అగ్రహారం, బైలుప్పల, కులుమాల, 27న-నెరుడప్పల, పెద్దమర్రివీడు, ఐరన్‌బండ, వేముగోడు, 29న కైరవాడి, కుర్నూరు, తిప్పనూరు, 30న పెద్దనెలటూరు,గంజహళ్లి, లింగందిన్నె, 31వ తేదీన ఎర్రబాడు, గోనెగండ్ల గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తహసీల్దారు పి.రాజేశ్వరి తెలిపారు.

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఈనెల 26న పులకుర్తి, వర్కూరు, 27న అమడగుంట్ల, అనుగొండ, 29న ముడుమలగుర్తి, ఎర్రదొడ్డి, 30న గోరంట్ల, లద్దగిరి, 31న ప్యాలకుర్తి, కోడుమూరులలో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ నాగరాజు తెలిపారు.

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: కౌతాళం తహసీల్దారు కార్యాలయంలో స్పెషల్ క్యాంపును నిర్వహించి మండలంలో అన్ని గ్రామాల దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తహసీల్దారు రజనీకాంత్ రెడ్డి తెలిపారు.

సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నందవరం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ పనితీరు, సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా నాయకులు గురురాజారావు దేశాయ్, దయాసాగర్ సూచించారు. బుధవారం

గుడిసె కృష్ణమ్మను మర్యాదపూర్వకంగా కలిసిన భాజపా నేతలు

కర్నూలు జిల్లా తెదేపా నూతన అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సభ్యులు రామన్న గౌడ్, రామ్‌చరణ్, కురువ బడేసాబ్, శివ పాల్గొన్నారు.

గుంతల పూడ్చివేత

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణం నుంచి ప్యాలకుర్తికి వెళ్లే రహదారి మలుపుల్లో గుంతలు, కంప చెట్లతో ప్రమాదకరంగా ఉంది. గుంతలతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో బుధవారం గూడూరు పోలీసులు గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టారు. కోడుమూరు సీఐ తబ్రేజ్, ఎస్సై రాజకుళ్లాయప్ప, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పంటలు పరిశీలించిన అధికారులు

సి.బెళగల్, న్యూస్‌టుడే: వివిధ గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసిన పంటలను బుధవారం సుస్థిర వ్యవసాయ కేంద్రం అధికారులు రాంప్రసాద్, ఉపేంద్రలు పరిశీలించారు. కొత్తకోటలో రైతు పాండు సాగుచేసిన మినుము, కొండాపురంలో వీరేశ్ సాగుచేసిన మిరప, పి.సుజాతమ్మ కల్పతరువు పంటలను పరిశీలించారు.

కొన్న ప్రతి వస్తువుకు రసీదు తీసుకోవాలి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: వినియోగదారులు హక్కులను సద్వినియోగం చేసుకోవాలని మహాయోగి లక్ష్మమ్మ అవ్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మహబూబ్‌బాషా అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. కొన్న ప్రతి వస్తువుకు రసీదు తీసుకోవాలని అన్నారు. క్రాంతికుమార్, రాజశేఖర్, వెంకటరాముడు, తిప్పేస్వామి, బలరాముడు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ చావిడిని వెంటనే నిర్మించాలి

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: మంత్రాలయం మండలంలోని వి.తిమ్మాపురం గ్రామంలో 25 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న గ్రామ చావిడిని వెంటనే నిర్మించాలని సీపీఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రాలయం నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్ యాదవ్, రైతు సంఘం నాయకులు ఆనంద్‌రాజు, అబ్దుల్లా, మాబుహుసేని, కిష్టప్ప పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై ప్రదర్శన

సి.బెళగల్, న్యూస్‌టుడే: రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సుస్థిర వ్యవసాయ అధికారి ఉదయ్ పేర్కొన్నారు. సంగాల గ్రామంలో

గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

ఉన్నత పాఠశాల విద్యార్థులు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. సీఎస్ఏ సిబ్బంది వీరేశ్, సంఘం సభ్యుడు చిన్న హనుమంతు పాల్గొన్నారు.

ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి

నందవరం, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని రాయలసీమ ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు నాగన్న, గడ్డం నాగేంద్ర, నరసప్ప డిమాండ్ చేశారు. బుధవారం నందవరంలో విద్యార్థులతో రహదారిపై మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. వలసలు నివారించాలంటే ఆదోని

రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. నాయకులు రంగన్న, బజారి, వీరేశ్, లక్ష్మన్న, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

ఆలయానికి రూ.లక్ష విరాళం

కోసిగి, న్యూస్‌టుడే: కోసిగిలోని స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీపంచముఖీ ఆంజనేయస్వామి ఆలయానికి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి రూ.లక్ష విరాళం అందించారని వైకాపా మండల ఇన్‌చార్జి మురళీ మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం రాంపురం గ్రామంలో కోసిగి మాజీ జడ్పీటీసీ మంగమ్మ, నాయకులు నాగరాజు, వీరాస్వామి, ఆంజనేయులు, భీమయ్య, తిమ్మరాజు, తాయన్నలకు రూ.లక్ష నగదును అందజేశారు.

కిట్లు పంపిణీ చేసిన చేయూత సంస్థ

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: క్రిస్మస్ సందర్భంగా పట్టణంలో దైవజనులకు కిట్లు పంపిణీ చేసినట్లు చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు దేవ ప్రసన్నరాజు బుధవారం అన్నారు. దేవప్రసన్నరాజు మాట్లాడుతూ విద్య, వైద్యం, ఇతర సేవ కార్యక్రమాలకు ఇప్పటి వరకు దాదాపు రూ.2లక్షల పంపిణీ చేశామన్నారు. నిర్వాహకులు ప్రకాశం, పాస్టర్ యేహను, నరసన్న, డాక్టర్ వికాస్, ప్రతాప్‌కుమార్‌పాల్గొన్నారు.

శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

సి.బెళగల్, న్యూస్‌టుడే: విద్యార్థులు పదోతరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని డిప్యూటీ ఎంపీడీవో మహేశ్వరీ పేర్కొన్నారు. స్థానిక ఆదర్శ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతిఒక్క విద్యార్థి క్రమశిక్షణతో కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచనలు ఇచ్చారు.

ఉపాధి కూలీలకు నష్టం కలిగించొద్దు

గోనెగండ్ల, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకాన్ని పాత పేరుతోనే కొనసాగించాలని సీపీఐ నాయకులు మద్దిలేటినాయుడు, శ్రీరాములు డిమాండ్ చేశారు. బుధవారం గోనెగండ్ల

ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

లోని తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వినతి పత్రాన్ని తహసీల్దారు రాజేశ్వరికి అందజేశారు. ఉపాధి కూలీలకు నష్టం కలిగించే కొత్త చట్టం ఉపసంహరించాలని అన్నారు. నరసన్న, శ్రీనివాసులు, యూనుస్, సుధాకర్, రఘు, మజీద్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

నందవరం, న్యూస్‌టుడే: సీఎం సహాయ నిధితో పేదలకు మేలు చేకూరుతోందని తెదేపా నాయకులు భాస్కర్ల చంద్రశేఖర్, సొసైటీ ఛైర్మన్ ధర్మపురం గాజుల గోపాల్ సూచించారు. బుధవారం ఎమ్మిగనూరులో నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన ముల్లా ఖాదర్ కుమారుడి వైద్య ఖర్చులకు రూ.8లక్షల చెక్కు పంపిణీ చేశారు.

తాటి చెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతి



బత్తలయ్య (పాతచిత్రం)

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని పార్లపల్లిలో బుధవారం తెలుగు బత్తలయ్య(44) తాటి చెట్టుపై నుంచి కిందపడి మృతి చెందాడు. గ్రామంలోని చెట్టు పైకి ఎక్కి తాటికాయలు కోస్తుండగా.. ప్రమాదవశాత్తు జారీ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు.

పంటకు నీరు పెట్టి వస్తుండగా ప్రమాదం

కైరవాడి(గోనెగండ్ల), న్యూస్‌టుడే: కైరవాడి-పుట్టపాశం గ్రామాల మధ్య ఎమ్మిగనూరు-కర్నూలు ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం మృతుడిని కైరవాడి వాసి కురువ గిడ్డయ్య(50)గా స్థానికులు గుర్తించారు. కురవ గిడ్డయ్య, జయలక్ష్మి దంపతులది నిరుపేద కుటుంబం. మొక్కజొన్న పంటను నీరు పెట్టేందుకు మంగళవారం సాయంత్రం వెళ్లాడు. పనులు ముగించుకొని రాత్రి ఇంటికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చిరంజీవి పేర్కొన్నారు.

అనుత్తీర్ణతే.. చదువుపై ఆసక్తి పెంచి

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: సాధించాలనే పట్టుదల ఉంటే లక్ష్యం చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించవచ్చని నిరూపించారు. పది, ఇంటర్‌లో సాధారణ మార్కులు తెచ్చుకున్న వారు అక్కడితో ఆగిపోకుండా ముందడుగు వేశారు. ఉన్నత చదువుల్లో అసాధారణ ప్రతిభ చూపి ఒకే ఏడాదిలో ఐదారు ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం పది, ఇంటర్ విద్యలో వెనుకబడి, నిరాసతో ఉన్న విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. వారి విజయగాథపై ప్రత్యేక కథనం.

ఇంటర్‌లో ఫెయిల్ అయి..



బత్తినిరాజు

ఎమ్మిగనూరు మండలంలోని ఎస్.నాగలాపురానికి చెందిన బత్తినరాజు ప్రస్తుతం ఆర్ఎస్సైగా డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు బత్తి నిరామదాసు, సోమేశ్వరమ్మ. నలుగురు కుమారులు, కుమార్తె సంతానం. వీరిది వ్యవసాయ కుటుంబం. రాజు ఏడో తరగతి వరకు సొంత ఊర్లోనే చదువుకున్నారు. తర్వాత ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడేకల్‌కు సైకిల్‌పై వెళ్తూ పదో తరగతి వరకు చదివారు. ఎమ్మిగనూరుకు 8కి.మీ. నిత్యం సైకిల్‌పై కళాశాలకు వెళ్లి ఇంటర్ విద్య అభ్యసించారు. ఇంటర్‌లో ఎంపీసీ తీసుకున్న రాజు ఫిజిక్స్‌లో ఫెయిల్ అయ్యారు. అప్పటి నుంచి ఆయనలో కసి పెరిగింది. చదువుపై శ్రద్ధ పెంచారు. డిగ్రీలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. 2017లో ఐదు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, రైల్వే కానిస్టేబుల్, ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అదే ఏడాది ఆర్ఎస్సైగా ఎంపికై ఆ ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం విజయవాడలో ఏఐ విభాగంలో పని చేస్తున్నారు. భవిష్యత్తులో గ్రూప్-1 అధికారి కావాలన్నది లక్ష్యమని ఆయన తెలిపారు.

■ పట్టుదలతో ఐదు ఉద్యోగాలకు ఎంపిక

దూరవిద్యలో డిగ్రీ చేసి.. నస్రీన్

ఎమ్మిగనూరుకు చెందిన దౌలాసాబ్, సైరాబాను దంపతుల కుమార్తె నస్రీన్. తల్లిదండ్రులు ప్రభుత్వ అధ్యాపకులు. తాను కూడా ఉపాధ్యాయురాలు కావాలన్న లక్ష్యంతో కష్టపడి చదివారు. డీఎస్సీలో ఒకటిన్నర మార్కుతో ఉపాధ్యాయ ఉద్యోగం చేయిజారింది. అప్పటి నుంచి పట్టుదల మరింత పెరిగింది. దూరవిద్య ద్వారా బీఎస్సీ డిగ్రీ, పీజీ ఆంగ్లం చేశారు. ఇటీవల జరిగిన మెగా డీఎస్సీలో ఐదు ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం, ఎస్జీటీ, పీజీటీ, టీజీటీ లెక్కలు, టీజీటీ ఆంగ్లంలో అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం మంత్రాలయం మండలం సూగూరు ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు

ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు, మిత్రులకు, అధికారులకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.

ఇండ్లు, ఖాళీ స్థలాలు, పొలాలు, కమర్షియల్ స్పేస్ అమ్మదలచిన వారు, కొనదలచిన వారు సంప్రదించగలరు.

బి.అన్వర్ బాష
మేనేజింగ్ డైరెక్టర్, ఎమ్మిగనూరు.
సెల్: 96521 74410, 91103 61586

Office: Opp. Bharat Petrol Pump, Kurnool Road, Yemmiganur - 518360, Kurnool Dist. A.P.

SHAYAAN BUILDERS AND DEVELOPERS

(c) eenadu

కర్నూలు

• కర్నూలు • పాణ్యం

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం



శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కల్లూరు కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. కల్లూరు పట్టణంలోని 19వ వార్డు మారుతినగర్, జోహరాపురం రోడ్డు, చంద్రశేఖర్‌నగర్, సోమిశెట్టినగర్, రామప్రియనగర్, సనత్‌నగర్ తదితర కాలనీల్లో బుధవారం రూ.2.65 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిలాఫలకాలను ఆవిష్కరించారు. కల్లూరు కాలనీలను దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు.

వేతన సవరణ వెంటనే ఇవ్వాలి

కర్నూలు వెంకటరమణ కాలనీ: 2022 ఆగస్టులో అమలవ్వాల్సిన వేతన సవరణ వెంటనే ఇవ్వాలని సాధారణ బీమా ఉద్యోగుల బకాస నాయకులు బాలుశేషన్న, శివనారాయణ, విశ్రాంత బీమా ఉద్యోగుల సంఘం నాయకులు బాలాజీరావు, సూర్యనారాయణాచారి డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ డివిజనల్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా..
(10 AM TO 1 PM) కర్నూలు: 80085 52632, కర్నూలు గ్రామీణం: 85000 05406, ఓర్వకల్లు: 63004 66875

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ?: శ్రీనివాసనగర్, ప్రకాష్‌నగర్ వీధుల్లో మురుగు నీటి కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. శుభ్రం చేయాలి. **- రమేష్**

?: ముజఫర్‌నగర్‌లో వీధి దీపాలు వెలగక రాత్రిళ్లు పడుతున్నాం. **- స్థానికులు**

✔: సిబ్బందితో వ్యర్థాలు తొలగిస్తాం. వీధి దీపాలకు మరమ్మతులు చేపడతాం. **-నగరపాలక సంస్థ అధికారులు**

అలంకారప్రాయంగా ఏటీఎంలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: నగరంలోని ప్రధాన కూడళ్లలో, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. యంత్రాల్లో నగదు నిల్వలు ఉండకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 'ఎనీ టైం నో మనీ' కేంద్రాలుగా మారాయని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పెద్దపార్కు రోడ్డులోని 'యూ కాన్ ప్లాజా'లో ఎస్‌బీఐ సేవ బ్యాంక్ ఏటీఎం కేంద్రం మూతపడింది. దీనిలో మూడు, నాలుగు యంత్రాలు ఉండేవి. ఆస్పత్రుల్లో ఈ కేంద్రం మూతపడటంతో బ్యాంక్ ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని పక్కనే ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎం కేంద్రాన్ని కూడా పూర్తిగా ఎత్తేశారు. దీంతో ఆ బ్యాంకులో ఎక్కువ ఖాతాలు కలిగి ఉన్న పాతబస్తీ ప్రాంత వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు.

○ పార్క్ రోడ్డులోని నారాయణమూర్తి పెట్రోల్ బంక్ పక్కనే కర్ణాటక బ్యాంక్ ఏటీఎం కూడా కొంతకాలంగా మూతపడింది.

○ కొత్తబస్టాండు వద్ద ఎస్‌బీఐ ఏటీఎం కూడా గత కొన్ని నెలలుగా మూతపడింది. దీంతో ఆ బ్యాంక్ ఖాతాదారులు ఇందిరాగాంధీ నగర్ లేదా ఆర్టీసీ రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.

○ స్థానిక గాంధీ నగర్ ఎదురుగా యూనియన్ బ్యాంక్‌లో రెండు యంత్రాలు ఉండగా.. అవి ఎప్పుడు పనిచేస్తాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

రూ.కోట్లు ఖర్చుపెట్టి.. నిర్వహణ పక్కనపెట్టి

■ మచ్చుకైనా కానరాని సుందరీకరణ ■ కూడళ్ల వద్ద పగిలిన బొమ్మలు

నగరంలోని రాజ్‌విహార్ సర్కిల్‌లోని అంబేడ్కర్ భవన్ సమీపం నుంచి బుధవారపేటకు వెళ్లే మార్గంలో హంద్రీ వంతెన వరకు విభాగినులపై పచ్చదనం పెంచడంతో పాటు రెండు వైపులా కుండల్లో బొమ్మలు, ఆకర్షణీయమైన విద్యుత్తు బల్బులను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. బల్బులు మరమ్మతులకు గురయ్యాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారాయి.

కర్నూలు నగరపాలకసంస్థ, కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కానరావడం లేదు. బొమ్మలు పగిలిపోయి.. కూడళ్లు అధ్వాన్నంగా దర్శనమిస్తున్నాయి. మరమ్మతులు చేసి అందంగా కనిపించేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గత ఐదేళ్ల కాలంలో సుందరీకరణ పనుల కోసం నిధులు భారీగానే ఖర్చు చేసినా ఫలితం కానరావడం లేదు.

15 కడ్డీలు ఉండాల్సిన చోట ఒకటే మిగిలి కళావిహీనంగా మారిందిలా..

మరమ్మతులు మరిచారు

నగరంలో సుందరీకరణ కోసం నగరపాలిక నిధులను ఖర్చు చేస్తోంది. గత ప్రభుత్వంలో రూ.14 కోట్లకు పైగా నిధులను ఖర్చు చేశారు. అయితే ఆ నిధులన్ని వృథాగా మారే పరిస్థితులున్నాయి. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన బొమ్మలు, పరికరాలు దెబ్బతిన్నాయి. వాటిని బాగు చేయించేందుకు అధికారులు చొరవ చూపడం లేదు.

◆ గాయత్రిఎస్టేట్ వద్ద కరోనా సమయంలో అందించిన సేవలకు గుర్తుగా క్లాక్‌టవర్ ఏర్పాటు చేశారు. అయితే గత కొన్ని నెలలుగా గడియారం పనిచేయడం లేదు. ప్రస్తుతం కూడలి కుదింపు పనులు జరుగుతున్నాయి.

◆ గుత్తిరోడ్డులో 'గేట్ వే ఆఫ్ రాయలసీమ' పేరుతో గ్లోబ్‌ను ఏర్పాటు చేశారు. ఆ గ్లోబ్ తిరగకుండా నిలిచిపోయింది.

◆ సి.క్యాంపు కూడలి, సుందరయ్య జంక్షన్, రాజ్‌విహార్ సమీపంలో ఏర్పాటు చేసిన పలు బొమ్మలు పగిలిపోయాయి. అయినా వాటికి మరమ్మతులు చేయడం లేదు.

◆ మౌర్య ఇన్ హోటల్ సమీపంలో స్ట్రీట్ స్కేపింగ్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆ కూడలి అధ్వానంగా మారి పనిచేయకుండా పోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులకు గురైన బల్బులను బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే వాటి నిర్వహణ గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రజా ధనాన్ని నిరుపయోగం కాకుండా చూడాలని విన్నవిస్తున్నారు.

మాతృ మరణాలు నివారించాలి

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని, భవిష్యత్తులో మాతృ మరణాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర అదనపు సంచాలకుడు డాక్టర్ అనిల్‌కుమార్ జిల్లా ప్రోగ్రాం అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో బుధవారం జిల్లా ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హైరిస్కు గర్భిణుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రక్తహీనత ఉన్న వారికి ఐరన్ మాత్రలు, ఇంజక్షన్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఐవో డాక్టర్ ఉమా, ఆర్‌బీఎస్‌కే సమన్వయకర్త డాక్టర్ మహేశ్వరప్రసాద్, డీపీఎంయూ డాక్టర్ శైలేష్‌కుమార్, నోడల్ అధికారి డాక్టర్ రఘు, గణాంక అధికారి హేమసుందరం తదితరులు పాల్గొన్నారు.

కిక్ బాక్సింగ్ పోటీల గోడపత్రాల విడుదల

కర్నూలు క్రీడలు : జనవరి 4వ తేదీన కర్నూలు కేంద్రంగా జరిగే కిక్‌బాక్సింగ్ జిల్లా స్థాయి పోటీలను విజయవంతం చేయాలని కిక్‌బాక్సింగ్ సంఘం జిల్లా అధ్యక్షుడు డా.త్రినాథ్ క్రీడాకారులను కోరారు. బుధవారం అకాడమీలో పోటీల గోడపత్రాలను సంఘం కార్యదర్శి నరేంద్ర ఆచారి, సుజిత్, మహేష్, కల్యాణ్‌లతో కలిసి ఆవిష్కరించారు.

రహదారుల మరమ్మతులకు రూ.9.57 కోట్లు మంజూరు

ఈనాడు, కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా దెబ్బతిన్న ఆర్అండ్‌బీ రహదారుల మరమ్మతులకు రూ.9.57 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. నంద్యాల డివిజన్‌కు రూ.7.37 కోట్లు, ఆదోని డివిజన్ పరిధిలో రూ.2.20 కోట్లు విడుదల చేశారు.

భూ సమస్యలు పరిష్కరించుకోండి

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు రూరల్ తహసీల్దార్ టి.వి.రమేష్ బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి 31 వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 26న మునగాలపాడు, ఇ.తాండ్రపాడు, గొందిపర్ల, దేవమాడ గ్రామాల వారు అర్జీలు అందించాలన్నారు.

ఉపాధి హామీ పథకం రద్దు దుర్మార్గం

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం రద్దు దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లెనిన్‌బాబు, ఎస్‌యూసీఐ నాయకులు నాగన్న, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం స్థానిక కేకేభవన్‌లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు.

విద్యుత్తు దీపాల వెలుగుల్లో సి.క్యాంప్ సెంటర్‌లోని ప్రార్థనా మందిరం

ముస్తాబైన సీఎస్ఐ క్రైస్ట్ చర్చి

బాలఏసు జననం.. వెల్లివిరిసిన సంబరం

నగరంలో క్రిస్మస్ సంబరాలు మిన్నంటాయి. వేడుకల కోసం చర్చిలను ముందుగా అందంగా ముస్తాబు చేశారు. బాల ఏసు జనన వృత్తాంతాన్ని కళ్లకు కట్టేలా పశువుల పాకలు తీర్చిదిద్దారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత అన్ని చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనాలయాలకు చేరుకున్నారు. అర్ధరాత్రి వేళ కేక్‌లు కోశారు. బాల ఏసును దర్శించుకున్నారు. మత గురువులు బైబిల్ సందేశాన్ని వినిపించారు. ప్రతిఒక్కరు ఏసు చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.

– ఈనాడు, కర్నూలు,
– న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణం

కోల్స్ సెంటినరీ తెలుగు బాప్టిస్టు చర్చిలో క్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక

నగరంలోని లూర్దుమాత చర్చిలో బుధవారం అర్ధరాత్రి ప్రార్థనలు చేస్తున్న బిషప్ జ్వాన్నెస్

వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జేసీ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. నగరంలోని కేవీఆర్ కళాశాలలో బుధవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వారం రోజులపాటు నిర్వహించిన వినియోగదారుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినియోగదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులు తన హక్కులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. ఆన్‌లైన్ కొనుగోళ్లు, డిజిటల్ లావాదేవీలు విస్తృతంగా జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్, పౌర సరఫరాల డీఎం వెంకట రాముడు, జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యులు నజ్మా కౌసర్, నారాయణరెడ్డి, ఆర్ఐవో లాలెప్ప, తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ దయాకర్‌రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ కూర్మ నాయక్, జిల్లా సైన్సు అధికారిణి రంగమ్మ, వినియోగదారుల రక్షణ మండలి కార్యదర్శి శివ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న జేసీ నూరుల్ ఖమర్

తెదేపా అభివృద్ధికి కృషి చేస్తాం

కురువ తిరుమలేష్

కర్నూలు గ్రామీణ, న్యూస్‌టుడే: తెదేపా అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని తెదేపా నాయకుడు కురువ తిరుమలేష్ అన్నారు. పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించిన కర్నూలు పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుల జాబితాలో తన పేరు ఉండటంపై సంతోషం వ్యక్తం చేశారు. కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ డి.విష్ణువర్ధన్ సాకారంతోనే తనకు పదవి వచ్చిందన్నారు. భవిష్యత్తులో ఆయన సారథ్యంలో పార్టీ ఎదుగుదలకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు.

శాయ్ కేంద్రాన్ని తరలించవద్దు

శాయ్ కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న క్రీడాకారులు

కర్నూలు క్రీడలు: శాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) కర్నూలు కేంద్రాన్ని తిరుపతికి తరలించవద్దని కర్నూలు జిల్లా క్రీడా సంఘాల జేఏసీ నాయకులు నాగరత్నమయ్య, శ్రీనివాసులు, నరేంద్ర ఆచారిలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు క్రీడా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం శాయ్ కేంద్రం వద్ద క్రీడాకారులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి వైకాపా జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మద్దతు ప్రకటించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి

మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రి

కర్నూలు గాయత్రీఎస్టేట్, న్యూస్‌టుడే: కారాగారాల్లోని ఖైదీల విడుదలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రి సూచించారు. స్థానిక న్యాయసేవాసదన్ నుంచి బుధవారం ఆయన జిల్లాలోని కారాగార పర్యవేక్షణాధికారులు, జైలు విజిటింగ్ లాయర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌లతో సమావేశమయ్యారు. మరికొంత మంది అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. సవరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌పై విస్తృతంగా చర్చించారు. బెయిల్‌కు అర్హత కలిగిన అండర్ ట్రయల్ ఖైదీల విడుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష కలిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో.. రిమాండ్ ఖైదీల విషయంలో సుప్రీం ఆదేశాలను అమలు చేయాలన్నారు. ఖైదీల హక్కుల పరిరక్షణ, అనవసర నిర్బంధ నివారణపై మార్గదర్శకాలను సమర్థమంతంగా అమలు చేయాలన్నారు.

పట్టణ ప్రణాళిక అధికారి ఆస్తుల జప్తుతో కలకలం

ఈనాడు, కర్నూలు : కార్పొరేషన్ ముఖ్య ప్రణాళిక అధికారి ప్రదీప్‌కుమార్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఆయన విశాఖలో ఉడా అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్‌గా ఉన్నప్పుడు ఏసీబీ, ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. వాటికి సంబంధించి ఆయన, ఆయన భార్య, బంధువుల పేర్లతో హైదరాబాద్‌లో ఉన్న రూ.1.09 కోట్ల ఆస్తులను జప్తు చేశారు.

● వైకాపా హయాంలో ఆయన సుమారు మూడేళ్ల పాటు నగరపాలక సంస్థలో విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో పట్టణ ప్రణాళిక విభాగంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి రూ.70 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఆ కుంభకోణంపై విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేసి అక్రమాలు వాస్తవమేనని తేల్చారు. కొందరు ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉండటం మరికొందరితో సఖ్యతగా లేకపోవడం వివాదాలకు దారితీసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన కొనసాగారు. గతంలో ఆయన బదిలీ అయినప్పటికీ మళ్లీ కర్నూలులోనే పోస్టింగు పొందారు.

● ప్రదీప్‌కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండటంపై ప్రస్తుత కమిషనర్ పలుమార్లు ఆయన్ను హెచ్చరించారు. నగరంలో ఇష్టారాజ్యంగా అనధికార నిర్మాణాలు జరుగుతుండటంతో పాటు సెల్లార్లు, సెట్‌బ్యాక్‌లు లేకుండా కొన్ని నిర్మాణాలు జరగడానికి పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల మద్దతు ఉందని తేలింది. వీరి అవినీతి కారణంగా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండిపడినట్లు ప్రాథమికంగా తేలింది. ఆయన భారీఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరిత ఆయన్ను బదిలీ చేయాలని లేఖలు రాసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన సెలవులో వెళ్లిపోయారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: మండలంలోని సోమయాజులపల్లె వద్ద బుధవారం జరిగిన రహదారి ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (55) కూలి పనికి వెళుతూ జాతీయ రహదారి దాటుతుండగా నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళుతున్న ద్విచక్రవాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కావటంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.

వృద్ధురాలి అదృశ్యంపై రైల్వే పోలీసుల ఆరా

చెన్ను లక్ష్మీఈశ్వరమ్మ

కర్నూలు నేరవిభాగం: ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన చెన్ను లక్ష్మీఈశ్వరమ్మ(70) అదృశ్యం మిస్టరీగా మారింది. ఈమె భర్త వెంకటసుబ్బయ్య హైదరాబాద్‌లో చికిత్స చేయించుకున్నారు. ఈ నెల 22వ తేదీన రాత్రి దంపతులు గిద్దలూరు వెళ్లేందుకు హైదరాబాద్‌లో కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. లక్ష్మీఈశ్వరమ్మ కర్నూలులో రైలు దిగగా వెంకటసుబ్బయ్య స్వస్థలానికి వెళ్లిపోయారు. తర్వాత ఆమె అదృశ్యంపై కుటుంబసభ్యులు కర్నూలు రైల్వే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా 23న ఉదయం ఆమె స్థానిక రైల్వే స్టేషన్‌లో కర్నూలు-కాచిగూడ డెమో రైలు ఎక్కినట్లు గుర్తించారు. అటు హైదరాబాద్ వైపు, ఇటు నంద్యాల వైపు రైల్వేస్టేషన్లలో వెతికినా జాడ తెలియలేదు. సీఐ శ్రీనాథ్‌రెడ్డి, సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

బ్యాడ్మింటన్ పోటీల్లో కర్నూలు క్రీడాకారుడి విజయం

ట్రోఫీతో క్రీడాకారుడు అజయ్‌కుమార్

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే: ఈ నెల 23న నంద్యాలలో జరిగిన అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీల్లో కర్నూలు కేవీ సుబ్బారెడ్డి పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన అజయ్‌కుమార్ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన్ను కళాశాల కరెస్పాండెంట్ విజయలక్ష్మి అభినందించారు.

క్రీడలతో పాటు చదువులో రాణించాలి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలని డా.కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత డా.కేవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలోని ఈఎస్‌సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ప్రాంతీయ క్రీడా పోటీల్లో డా.కేవీ సుబ్బారెడ్డి పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులను బుధవారం అభినందించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ విజయలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం సహకారం

మాట్లాడుతున్న డా. వై. విద్యాశంకర్

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తూ ప్రోత్సహిస్తోందని, ఉద్యాన ఉత్పత్తులు గణనీయంగా పెంచాలని ఉద్యాన పంటల రాష్ట్ర క్లస్టర్ల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డా.వై.విద్యాశంకర్ పేర్కొన్నారు. స్థానిక ఎ.క్యాంపులోని ఉద్యాన భవన్‌లో బుధవారం ఉద్యాన పంటల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన సదస్సు, వర్క్‌షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎంపిక చేసిన క్లస్టర్లు అంతర్జాతీయంగా పోటీపడే విధంగా క్లస్టర్ల సమగ్ర అభివృద్ధికి, ఈ కార్యక్రమం ద్వారా సహకారం లభిస్తుందన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల ఉద్యానశాఖల అధికారులు రాజా కృష్ణారెడ్డి, నాగరాజు మాట్లాడుతూ.. ఉద్యాన పంటల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమం కింద ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. నాబార్డు ఏజీఎం సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కింద ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఎగుమతిదారులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో నేషనల్ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్ (నాన్ అఫీషియల్) సభ్యులు సింగం సోమశేఖర్, కర్నూలు, నంద్యాల జిల్లాల ఉద్యాన అధికారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

మెడికవర్ హాస్పిటల్‌కు ఐఎస్‌వో ధ్రువీకరణ

కర్నూలు వైద్యాలయం: మెడికవర్ హాస్పిటల్‌కు ఐఎస్‌వో (నాణ్యత నిర్వహణ వ్యవస్థ) ధ్రువీకరణ పత్రం లభించింది. హాస్పిటల్‌లో బుధవారం ఆసుపత్రి క్లస్టర్ హెడ్ మహేశ్వరరెడ్డి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మెడికవర్ హాస్పిటల్‌లో రోగులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యసేవలు అందిస్తామన్నారు.

పేదలకు చీరల పంపిణీ

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: ఏసుక్రీస్తు జన్మదినాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొంటారని ప్రముఖ వైద్యుడు డా.శంకర్‌శర్మ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా నగరంలోని గాయిత్రి ఎస్టేట్‌లోని ఆదరణ డే కేర్ సెంటర్‌లోని నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

In The Court of the Family Court Judge, Kurnool
G.O.P. No - 59/2025
Chidige UmaShankar **-Petitioner**
-Vs-
Rumalla Shobha Rani **- Respondent**
జనరల్ నోటీసు
కర్నూలు జిల్లా, కర్నూలు గ్రామము బాలాజీనగర్ ప్రజలకు తెలియజేయడము ఏమనగా పైనెంబర్ G.O.P.లో 1) చిదిగె సునంద, 2) చిదిగె రాము అనువారు మైనర్లుగా ఉన్నారని మైనర్ గార్డియన్‌గా అర్జీదారు అయిన చిదిగె ఉమాశంకర్ S/o. లేటు సి.రామలింగప్ప, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాలిఫోర్నియా, H.No.1/2878-3-1, సాయి గణేష్ కాలనీ, లక్ష్మణ్ టాకీస్ దగ్గర, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా అనునతడు తనను గార్డియన్‌గా నియమించమని మరియు వారికి గార్డియన్‌గా సంరక్షించుటకు పర్మిషన్ ఇప్పించమని అర్జీదాఖలు చేసినాడు. ఇందుపైన ఎవ్వరికైనా ఆక్షేపణ ఉన్న 9-01-2026 తేదీన పగలు 10.30 గం॥కు పై కోర్టులో హాజరై తెలుపుకొనవలయును. లేనియెడల పరోక్షమున విచారించి తీర్మానింపబడును.
కోర్టువారి ఉత్తర్వు మేరకు
M. బాలసుబ్రమణ్యం, అర్జీదారుపరం అడ్వకేటు, కర్నూలు. Cell: 70134 44985

రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ పోటీలకు జిల్లా జట్టు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే: కావలిలో గురు, శుక్రవారాల్లో జరిగే రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లకు తెదేపా నాయకుడు గౌతమ్‌రెడ్డి కర్నూలు రైల్వే స్టేషన్‌లో బుధవారం క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి ట్రోఫీతో తిరిగి రావాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు మధుసూదన్, నాగేశ్వరి, సుహాసిని, స్వాతి, కిరణ్‌కుమార్, షూటింగ్ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంపికైన జిల్లా జట్టుతో గౌతమ్‌రెడ్డి

మత్తు వదిలేలా..!

☛ 'స్టాప్ వాష్ అండ్ గో' కార్యక్రమం

కర్నూలు నేరవిభాగం, ఆదోని నేరవిభాగం న్యూస్‌టుడే: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు పోలీసు ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా రాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య సమయంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏటా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండగా.. అంతకు మూడు రెట్లు క్షతగాత్రులవుతున్నారు.

సంవత్సరం	నమోదైన కేసులు	మృతులు	క్షతగాత్రులు
2022	670	357	706
2023	529	267	558
2024	580	300	653
2025(నవంబర్)	666	307	408

నిర్లక్ష్యం.. అతివేగం

కర్నూలు పరిధిలో ఇటీవల సంతోష్‌నగర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఇసుక టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. నిర్లక్ష్యం, అతివేగం, నిద్ర, మద్యం మత్తు ఇతరత్రా కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లాలోని 43 పోలీసుస్టేషన్ల పరిధిలో విధిగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయిస్తూ పర్యవేక్షిస్తూ ఆయా కేసులను సమీక్షిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 11 వరకు 8,787 మందిపై కేసులు నమోదు చేశారు. ఇటీవల ఆయా కేసుల్లోని పలువురు నిందితులు జైలుశిక్షకు గురయ్యారు. ఆదోనికి చెందిన ఓ వాహన చోదకుడు మద్యం మత్తులో వాహనం నడిపి ఇస్వీ పోలీసుస్టేషన్ పోలీసులకు పట్టుబడగా.. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జైలు శిక్ష విధించారు.

బస్సు డ్రైవర్ ముఖం కడిగిస్తున్న పోలీసులు

తెల్లవారుజాము వరకు..

జిల్లాలో ప్రధానంగా ఎన్‌హెచ్-40, ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-167, ఎన్‌హెచ్ 340సీతో పాటు రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎక్కువ మంది ప్రయాణికులతో తిరుగుతుంటాయి. హైదరాబాద్ నుంచి కర్నూలు జిల్లా మీదుగా బెంగళూరు వెళ్లే 44 నంబరు జాతీయ రహదారిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కల్లూరు మండలం చెట్లమల్లాపురం వద్ద 44-నంబరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున దాదాపు మూడు గంటల సమయంలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవటం సంచలనంగా మారింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు 'స్టాప్ వాష్ అండ్ గో' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సీఐలు, ఎస్సైలు వారి స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిలో బస్సులు, లారీలు, కార్లు ఇతర వాహనాలను ఆపి వాహన చోదకుల స్థితిని పరిశీలిస్తున్నారు. వాహన చోదకులు ముఖం కడుక్కునేలా చేసి నిద్ర మత్తును వదిలేలా చేస్తున్నారు. వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సులు తనిఖీ చేసి వాహన చోదకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి పంపుతున్నారు.

క్రిస్టమస్ శుభాకాంక్షలు
అపూర్వ అక్షర్‌ధామ్ సమీపంలో
అయోధ్య నగర్
@ నందికొట్కూరు రోడ్, కర్నూలు.
రూ.48.99 లక్షలు

(1) కేవలం రూ. 2 లక్షలు మాత్రమే చెల్లించండి ఇల్లు సొంతం చేసుకోండి. (2) బ్యాంకు లోన్ సౌకర్యం కలదు.
9966986866 | 9963254517

(c) eenadu

బుధవారం అర్ధరాత్రి మొదలైన ప్రార్థనలకు హాజరైన మహిళలు

క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని పలు చర్చిలను ముస్తాబు చేశారు. విద్యుత్తు వెలుగుల్లో ఆయా ప్రార్థన మందిరాలు వెలిగిపోతున్నాయి. వీటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పశువుల పాక వంటి అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. పిల్లలతో చర్చిలు సందడిగా మారాయి. – న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

కాడితప్పిన పరిశోధనలు

- ఆర్‌ఏఆర్‌ఎస్‌ను వెంటాడుతున్న 'భూ' సమస్య

నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి (ఆర్‌ఏఆర్‌ఎస్) ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుపై నీలినీడలు అలముకున్నాయి. 117 ఏళ్ల చరిత్ర 110 ఎకరాల్లో ఆర్‌ఏఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. గత వైకాపా సర్కారు హయాంలో 50 ఎకరాలు వైద్యకళాశాలకు కేటాయించారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయాన్నీ ఆర్‌ఏఆర్‌ఎస్ భూముల్లోనే ఏర్పాటు చేశారు. పరిశోధన కేంద్రానికి సంబంధించి పలు భూములు తీసుకొన్నారు.

- పరిశోధన కేంద్రానికి 50 ఎకరాలే మిగలగా 20 ఎకరాల్లో భవనాలున్నాయి. ఉన్న 30 ఎకరాల్లో పరిశోధనలకు కావాల్సిన పంటలు సాగు చేస్తున్నారు.
- తంగడంచలో భూములు కేటాయిస్తామన్నారు.. ఇప్పటికీ ఎకరా ఇవ్వలేదు.. అక్కడ 200 ఎకరాలను ప్రభుత్వం వ్యవసాయశాఖకు కేటాయించారు. దీంతో ఆర్‌ఏఆర్‌ఎస్‌కు అక్కడ భూములు దక్కే అవకాశం లేదు.
- ఆయా పరిశోధనలకు, ప్రయోగాలకు భూముల కొరత ప్రధాన అడ్డంకిగా మారడంతో ప్రస్తుతం మహానంది లోని వ్యవసాయ కళాశాలకు చెందిన 20 ఎకరాల భూములను విత్తన ఉత్పత్తి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు.
- పరిశోధనల నిమిత్తం కేంద్రం లక్ష్యాలు నిర్దేశిస్తుంటుంది. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఆరు అఖిలభారత స్కీములు చేపట్టాల్సి ఉంది.
- పలు అంశాలకు సంబంధించి 250 రకాల ప్రయోగాలు ఏటా చేపట్టాలి. వ్యవసాయ యాంత్రీకరణ పరిశోధనలు చేస్తుండాలి.

– న్యూస్‌టుడే, ఈనాడు, నంద్యాల, నంద్యాల గ్రామీణం

ఖనిజ నేలల్ని గుట్టగా రాసిచ్చేశారు

వైకాపా నేతల ముందస్తు వ్యూహం

– న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

బేతంచెర్ల మండలంలో గత వైకాపా సర్కారు హయాంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ అడ్డూఅదుపు లేకుండా కొనసాగింది. ఎర్రమల కొండలను ఇష్టానుసారం పంచేసుకున్నారు. అసైన్‌మెంట్ కమిటీలు ఏర్పడకుండానే వందల ఎకరాల భూములను తమ వర్గీయులకు కట్టబెట్టారు. ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా 2022 నుంచి 2024 ఫిబ్రవరి వరకు అడ్డగోలుగా డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. సేద్యానికి పనికిరాని కొండలు, గుట్టల్లోనూ పట్టాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో 'రాజా'గా పేరుగాంచిన అప్పటి ప్రజాప్రతినిధి సొంత మండలంలోనే కొనసాగిన ఈ భూ పందేరం ఆయన ఆదేశాలతోనే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ రాళ్లనేల గుంటుపల్లి గ్రామంలోనిది. ఇక్కడ సర్వే నంబరు 389లో భూమి పంపిణీ చేశారు. దీనికి సమీపంలోనే ఐరన్ ఓర్ తవ్వకాలు జరుగుతుండటం గమనార్హం.

- భూములను పంపిణీ చేయడానికి అసైన్‌మెంట్ కమిటీ ఏర్పాటు తప్పనిసరి. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సిఫార్సు చేసిన వారికే భూములను పంపిణీ చేయాలి.
- బేతంచెర్ల మండలంలో పంపిణీ చేసిన 832.24 ఎకరాలకు సంబంధించి అసైన్‌మెంట్ కమిటీ సిఫార్సు చేయలేదు. అసలు ఇక్కడ అసైన్‌మెంట్ కమిటీనే ఏర్పాటు కాలేదు.

అసైన్‌మెంట్ కమిటీ లేకుండానే

- ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా.. 10 గ్రామాల పరిధిలో 502 మందికి 832.24 ఎకరాల భూమిని హడావుడిగా పంపిణీ చేశారు. అప్పటి డిప్యూటీ తహసీల్దారు (తహసీల్దారు ఎఫ్‌ఏసీ) పి.సత్యదీప్ అసైన్‌మెంట్ పట్టాలను పంపిణీ చేశారు.
- అసైన్‌మెంట్ కమిటీ సిఫార్సు లేకుండా పెండేకల్లు, గొర్లగుట్ల, యంబాయి, ఆర్‌ఎస్ రంగాపురం తదితర గ్రామాల్లో పంపిణీ చేశారు. లబ్ధిదారుల పేర్లను ఆన్‌లైన్‌లో ఎక్కించారు. ఈ విషయం రెవెన్యూ శాఖలో సంచలనంగా మారింది.
- దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన అధికారులు సత్యదీప్‌తో పాటు బేతంచెర్ల తహసీల్దారు, డోన్, ఆత్మకూరు ఆర్డీవోలకు కూడా తాఖీదులు జారీ చేశారు. దీనిపై సత్యదీప్ ఇటీవలే నంద్యాల కలెక్టరేట్‌కు వచ్చి వివరణ ఇచ్చారు.
- గత వైకాపా ప్రభుత్వంలో డోన్ నియోజకవర్గంలోని ఒక్క బేతంచెర్ల మండలంలోనే 3,766 మంది లబ్ధిదారులకు 7687.21 ఎకరాలు పంపిణీ చేశారు. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూమినే ఎక్కువగా ఇచ్చారు. ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతోనే ఇలా చేశారన్న విమర్శలున్నాయి. లబ్ధిదారుల్లో నిరుపేదల కన్నా వైకాపా సానుభూతిపరులు, కార్యకర్తలు.. ఒకవర్గం నాయకులు సూచించిన వారే ఎక్కువగా ఉన్నారు.
- గూటుపల్లె, ముద్దవరం, బుగ్గానపల్లె, పెండెకల్లు గ్రామాల్లో వైకాపా సానుభూతిపరులకు పంపిణీ చేసిన భూమి సాగు యోగ్యమైంది కాదు. దీనికి సమీపంలోనే ఇనుప ఖనిజం తవ్వకాలు సాగుతుండటంతో వ్యూహం ప్రకారమే ఈ భూములను తమవారికి పంపిణీ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెండేకల్లు, రంగాపురం తదితర గ్రామాల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. వాటి సమీపంలోనే పట్టాలు ఇవ్వడం గమనార్హం.

నగదు పోయిందా.. దిగులు పడొద్దు

డిజిటల్ లావాదేవీలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రూ.5, రూ.10 మొదలుకుని రూ.లక్షల విలువైన లావాదేవీలన్నీ చరవాణి ద్వారానే సాగిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి.. కర్నూలు జిల్లాలో రూ.1.45 లక్షల కోట్ల విలువైన 17.10 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే నంద్యాల జిల్లాలో 13.82 కోట్ల లావాదేవీలు జరగ్గా రూ.74,746.91 కోట్ల డబ్బు బదిలీ అయ్యింది. ఈ క్రమంలో ఒక్కోసారి మనం పంపాలనుకున్న వారి ఖాతాకు కాకుండా పొరపాటున వేరొకరి ఖాతాకు నగదు బదిలీ అవుతుంది. లేకుంటే పెండింగ్ పడిపోతుంటాయి. అలాంటి సమయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంది. "ఇతర ఖాతాలకు బదిలీ అయినా, నగదు పెండింగ్‌లో పడిపోయినా.. 24 గంటల వ్యవధిలో సంప్రదించాలి. లావాదేవీకి సంబంధించిన స్క్రీన్‌షాట్ తీసుకొని సమర్పించాలి.. ఎన్‌పీసీఐ వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు.. సైబర్ క్రైంకు సంబంధించి ఫోన్‌పే లేదా ఓటీపీ ద్వారా ఖాతాల్లోని నగదు ఖాళీ అయితే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని" ఎల్డీఎం రామచంద్రరావు తెలిపారు.
– న్యూస్‌టుడే, కర్నూలు మార్కెట్

ప్రధాన బ్యాంకు	టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా	1800 1234
కెనరా బ్యాంకు	1800 1030
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా	1800 208 2244
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు	1800 425 2045

అరుదైన వందనం

పిల్లలకు నాణేన్ని చూపిస్తున్న ఉపాధ్యాయుడు నగేష్‌బాబు

ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు నగేష్ బాబు వివిధ దేశాల నోట్లు, నాణేలు సేకరిస్తుంటారు. ప్రదర్శనలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.100 నాణెన్ని విడుదల చేశారు. దాని కోసం నగేష్ బాబు ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకొన్నారు.. ఇందుకు రూ.5400 చెల్లించారు. హైదరాబాద్‌లోని ముద్రణశాల నుంచి తపాలాలో పంపించారు.. దాని చుట్టుకొలత 44 ఎంఎం, బరువు 35 గ్రాములు ఉంది.. ఇందులో వెండి 50, కాపర్ 40, నికెల్ 5, జింక్ 5 శాతం చొప్పున ఉందన్నారు.
– న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

గెలుపు పరుగు

బ్యాటర్ల ఉత్సాహం.. బౌలర్ల విన్యాసంతో ఈఎస్‌ఎల్ క్రికెట్ పోరు పోటాపోటీగా కొనసాగుతోంది. కర్నూలు నగరంలో నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రెజెంట్స్ 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2025' క్రికెట్ పోటీలు రెండో రోజుకు చేరాయి.
– ఈనాడు, కర్నూలు

రనౌట్ నుంచి త్రుటిలో తప్పించుకున్న బ్యాట్స్‌మెన్

మరిన్ని వివరాలు 8లో

గాయత్రి గెలుపు మంత్రం

ఆదోని పట్టణానికి చెందిన గాయత్రి బాక్సింగ్‌లో తన ప్రత్యేకతను చాటుతోంది. తన పంచ్ పవర్‌తో పతకాలు సాధిస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆదోని పట్టణం వైఎస్‌ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న ఎ.గాయత్రి స్థానిక భాష్యం ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తల్లి సునంద కస్తూర్బా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. బాక్సింగ్‌పై కుమార్తె ఆసక్తిని గమనించి ఆమె ప్రోత్సహించారు. మాస్టర్ కేశవ్ వద్ద బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ ఉదయం, సాయంత్రం సాధన చేస్తోంది. నవంబరులో కర్నూలులో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో జూనియర్స్ విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకుంది. ఈ నెల 8వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగిన ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రత్యర్థులపై పైచేయి సాధించి కాంస్య పతకం సొంతం చేసుకుంది. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది క్రీడాకారిణి గాయత్రి. – న్యూస్‌టుడే, ఆదోని క్రీడలు

పది పరీక్షకు 62,441 మంది సన్నద్ధం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈసారి 62,441 మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే నామినల్ రోల్ పూర్తయింది. కర్నూలు జిల్లాలో 35,920, నంద్యాల జిల్లాలో 26,521 మంది పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.

పాఠశాల	కర్నూలు	నంద్యాల
ఆదర్శ	1,390	1,817
గురుకులాలు	1,152	1,147
కస్తూర్బా	1,041	1,042
జిల్లా పరిషత్తు	16,238	9,694
మున్సిపాలిటీ	1,605	380
ప్రభుత్వ	1,811	2,049
ఆశ్రమ	54	135
ప్రైవేటు	12,629	10,257

వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సీ, డీ గ్రేడ్ విద్యార్థులపై దృష్టిసారించారు. ఎస్‌ఏ-1, 2, ఎఫ్‌ఏ-1లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు పునశ్చరణ తరగతులు ప్రారంభించారు. ఎక్కువశాతం మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇవ్వడం గమనార్హం.

పరాఖ్ విధానంలో ప్రశ్నపత్రాలు

విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గతంలో 'నైపుణ్య సామర్థ్యం' పరీక్ష నిర్వహించే వారు. ఈ ఏడాది పరాఖ్ (పర్ఫామెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్)ను నిర్వహించారు. ఈ విధానంలో ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు బ్లూప్రింట్లను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడంతో పాటు పాఠశాలలకు చేర్చారు.

టిఫా.. సొమ్ములు సఫా

- ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని సేవలు
- ప్రైవేటుకు వెళ్తే రూ.2 వేల భారం

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సేవలు అందుబాటులో లేక గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. గర్భంలో బిడ్డ ఎదుగుదల.. అవయవాల పనితీరు తెలుసుకొనేందుకు టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలైస్) స్కానింగ్ కీలకం. టిఫా స్కానింగ్‌తో బిడ్డ అవయవాల కదలికలు, ఎదుగుదల తెలుసుకోవచ్చు. జిల్లా కేంద్రం తప్ప.. మిగిలిన చోట్ల వీటి సేవలు అందుబాటులో లేవు. ఇదే అదనుగా ప్రైవేటు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు దోచుకొంటున్నారు.
– న్యూస్‌టుడే, ఆదోని పాతపట్టణం, కర్నూలు వైద్యాలయం, నంద్యాల పాతపట్టణం

నిత్యం రూ.6 లక్షల వ్యాపారం

కర్నూలులో వంద, నంద్యాలలో 20, ఆదోనిలో మూడు స్కానింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో స్కానింగ్ పరీక్ష ధర రూ.1500- రూ.2 వేలు ఉంది. కర్నూలులో 20-25 మంది, నంద్యాల 15-20, ఆదోనిలో 10-15 మంది రోజూ స్కానింగ్ సేవల నిమిత్తం వెళ్తుంటారు. ఈ లెక్కన సుమారు 300 మందికి రోజుకు రూ.6 లక్షల చొప్పున నెలలో 25 రోజులకు రూ.1.50 కోట్లు, ఏడాదికి లెక్కిస్తే రూ.18 కోట్లు జనం స్కానింగ్ సేవల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నా.. ప్రభుత్వం మాత్రం సేవలు విస్తరించడం లేదు.

వైద్య పరీక్షలకు వచ్చిన గర్భిణులు

- ప్రభుత్వ ఆస్పత్రుల్లోని యంత్రాలతో టిఫా స్కానింగ్ పరీక్షలు చేసే వీలుంది. సరైన నిపుణులు లేకపోవడంతో ఈ సేవలు అందుబాటులోకి రావడం లేదు. కర్నూలు, నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్ప మరెక్కడా రేడియాలజిస్టులు లేరు.
- నంద్యాల ఆస్పత్రిలో ఒక్కటే స్కానింగ్ యంత్రం అందుబాటులో ఉంది. ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, బనగానపల్లి, కోవెలకుంట్ల వంటి పెద్ద పట్టణాల్లో ఈ సేవల ఆచూకే లేదు.
- మిగిలిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులున్నా.. వారికి స్కానింగ్ మెలకువలు తెలుసుకోవడంలో సరైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కొందరిని ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇస్తే.. అన్ని రకాల పరీక్షలు స్థానిక పట్టణాలు, మండల కేంద్రాల్లోనే అందించవచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

ఆస్పత్రి	పడకలు	ప్రసవాల సంఖ్య (నెలకు)
కర్నూలు	1000	800
నంద్యాల	100	300
ఆదోని	50	400
ఎమ్మిగనూరు	50	300
బనగానపల్లి	30	80
డోన్	100	80

ఏటా 65 వేల ప్రసవాలు

- ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి ఏటా 60-65 వేల ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా సీహెచ్‌సీలలో సాధారణ స్కానింగ్ సేవలు అందిస్తున్నారు. స్థానికంగా టిఫా సేవలు అందుబాటులో లేకపోవడం, కర్నూలు, నంద్యాల కేంద్రాలు దూరాభారం కావడం, అందులోనూ గర్భిణులు ప్రయాణ సమయంలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో స్థానికంగానే ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో పరీక్షకు సుమారు 15-25 నిమిషాల సమయం పడుతుంది.
- ప్రతి నెలా సాధారణ వైద్య పరీక్షల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తారు. ఇక్కడే వైద్యులు టిఫా స్కానింగ్ సేవల కోసం ఫలానా కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇలా సూచించినందుకు కమీషన్లు, నజరానాలు పొందుతున్నారు. దీంతో జనమంతా ప్రైవేటు బాట పట్టాల్సి వస్తోంది.

పాము కనిపిస్తే ఫోన్ చేయండి

ఇల్లు, ఇంటి పరిసరాల్లో పాము కనిపించిందని ఫోన్ వస్తే చాలు.. వెంటనే అక్కడ వాలిపోతారు మిడుతూరుకు చెందిన జయరాముడు. ఎంతటి విషపూరిత సర్పమైనా చాకచక్యంగా పట్టుకొని నల్లమల అడవిలో వదిలేస్తున్నారు. పదో తరగతి వరకు చదివిన ఆయన ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 500పైగా పాములు పట్టారు. కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో ఎక్కడైనా పాము ఉందని ఫోన్ చేస్తే అక్కడికి వెళ్లి పట్టుకుంటారు. రాకపోకలకు, పాము పట్టుకునేందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఎక్కడైనా పాము కనిపిస్తే తన నంబరు 99084 02549కు ఫోన్ చేయాల్సిందిగా ఆయన సూచిస్తున్నారు.– న్యూస్‌టుడే, నందికొట్కూరు

స్వయం ఉపాధి రస్తా

చాలామందికి తేనీరు తాగందే తెల్లారదు. ప్రతి ఐదుగురిలో ముగ్గురు నిత్యం టీ తాగుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో చాలామంది టీకొట్లలోనే తాగుతుంటారు. తెల్లవారుజాము నుంచే టీకొట్లు కళకళలాడుతుంటాయి. వీటి ద్వారా ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తేనీటి విక్రయాల ఆధారంగా పట్టణాల్లోని మెప్మా సభ్యులకు స్వయం ఉపాధి చూపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పొదుపు మహిళలకు వారు నివసించే ప్రాంతంలోనే 'చాయ్ రస్తా' పేరుతో టీ దుకాణాలు ఏర్పాటు చేయించాలని నిర్ణయించింది.– న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

శిక్షణ ఇస్తారు.. రుణం అందిస్తారు

- ఉమ్మడి జిల్లాలోని కర్నూలు నగరం, తొమ్మిది మున్సిపాల్టీల్లో మెప్మా పరిధిలో 25,300 స్వయం సహాయ సంఘాలు ఉన్నాయి. వాటిలో 2,58,823 మంది పొదుపు మహిళలు ఉన్నారు. వీరిలో ఎంపిక చేసిన సభ్యులకు 18 రకాల టీల తయారీపై శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత 'చాయ్ రస్తా' ఏర్పాటుకు బ్యాంకు ద్వారా రూ.6.60 లక్షల వరకు రుణం మంజూరు చేయిస్తారు.
- ఇప్పటికే కొందరు మహిళలకు శిక్షణ ఇచ్చారు. కర్నూలులో ముగ్గురు, నంద్యాలలో ముగ్గురు, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డలో ఒక్కొక్కరు చొప్పున దుకాణాల ఏర్పాటుకు ముందుకొచ్చారు.

రద్దీ ప్రాంతాల్లో.. ఏర్పాటు

- చాయ్ రస్తాల ఏర్పాటు కోసం పట్టణాల్లో రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తిస్తున్నారు. కర్నూలు నగరంలో 20, మిగతా పట్టణాల్లో ఆరు చొప్పున చాయ్ రస్తాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మున్సిపాల్టీల నుంచి అనుమతులు ఇప్పించి పది అడుగుల పొడవు, వెడల్పుతో ఫ్రాంఛైజ్ తరహాలో కంటైనర్ అవుట్లెట్‌లు ఏర్పాటు చేయిస్తారు.
- వీటిలో ఆటోమేటిక్ మెషిన్ ఏర్పాటు చేస్తారు. బటన్ నొక్కితే చాలు గ్లాసులోకి టీ, కాఫీ వస్తుంది. వీటిలో 19 రకాలు అందుబాటులో ఉంటాయి. రుచి, నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. వీటితో పాటు తినుబండారాలు, స్నాక్స్, సమోసాలు విక్రయించనున్నారు. ఈ కంటైనర్‌లో సీసీ కెమెరాలు, వైఫై ఉంటాయి. డిజిటల్ చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు.
- నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 8- 12 నెలల్లో పెట్టుబడి తిరిగి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

కాల్వబుగ్గకు రూ.3.25 కోట్లు

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ ఆలయానికి తితిదే రూ.3.25 కోట్లు నిధులు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాకారం, 16 గదుల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు.

రాష్ట్రస్థాయిలో మెరిసిన జిల్లా ప్రాజెక్టు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన 'ఓవర్ లోడ్ వార్నింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఇన్ టూ వీలర్' ప్రాజెక్టు రాష్ట్రస్థాయిలో మెరిసింది. ఆత్మకూరు ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థి ఎస్.జహీర్ గైడ్ టీచర్ షేక్ అబ్దుల్ మార్గనిర్దేశకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్-2025కి ఎంపికైంది. ఈ మేరకు బుధవారం ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ చేతుల మీదుగా బృందం సభ్యులు జ్ఞాపికను అందుకున్నారు.

కోవెలకుంట్ల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడామైదానం (పెద్ద గ్రౌండ్)లో ఇండోర్ స్టేడియం పనులు ఏళ్లుగా మధ్యలోనే నిలిచిపోయాయి. గత తెదేపా ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి కృషితో 2018లో రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నిర్మాణం ప్రారంభమై బేస్‌మెంట్, పిల్లర్ల వరకు పనులు జరిగాయి. వైకాపా ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించింది. – న్యూస్‌టుడే, కోవెలకుంట్ల

విధేయతకు పట్టం

- తెదేపా శ్రేణుల్లో నూతనోత్సాహం
- లోక్‌సభ నియోజకవర్గ కమిటీల్లో పలువురికి అవకాశం

ఈనాడు, కర్నూలు : తెలుగుదేశం పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల లోక్‌సభ నియోజకవర్గ కమిటీల్లో పలువురు నాయకులకు చోటు కల్పించడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఇప్పటికే అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లను ప్రకటించిన తెదేపా అధిష్ఠానం తాజాగా బుధవారం పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. తొమ్మిది మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, పార్లమెంటు అధికార ప్రతినిధులు, పార్లమెంటు కార్యదర్శులను నియమించింది. ఒక్కొక్కరు చొప్పున పార్లమెంటు కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, మీడియా సమన్వయకర్త, సోషల్ మీడియా సమన్వయకర్తలను నియమించారు. దీంతో ఒక్కో కమిటీలో మొత్తం 42 మందికి కీలక పదవులు లభించినట్లైంది.

అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం

కమిటీలో అన్ని నియోజకవర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. యువత, మహిళలకు పెద్దపీట వేశారు. అన్ని సామాజికవర్గాలకు కమిటీలో ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి, విధేయులకు, వైకాపా అరాచకాలపై పోరాడిన వారికి పదవులిచ్చారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సిఫార్సులకు అనుగుణంగానే పదవులు కేటాయించారు. రెండు నెలల కిందటే వారి పేర్లను పలువురు నాయకులు పార్టీకి సిఫార్సు చేశారు.

- నంద్యాల మండలం చాబోలుకు చెందిన బి.రామకృష్ణను ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. బోయ సామాజికవర్గానికి చెందిన ఆయన గతంలో మహానంది ఆలయ ట్రస్టు బోర్డు సభ్యుడిగా విధులు నిర్వర్తించారు.
- ఆళ్లగడ్డ నియోజకవర్గం కోటపాడు సర్పంచిగా పనిచేసిన శకుంతలమ్మను నంద్యాల లోక్‌సభ ఉపాధ్యక్షురాలిగా, ఆళ్లగడ్డ మున్సిపల్ కౌన్సిలర్ హుస్సేన్‌బాషాను నంద్యాల లోక్‌సభ అధికార ప్రతినిధిగా నియమించారు.
- పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందిన టి.చౌడయ్యకు లోక్‌సభ నియోజకవర్గ సోషల్‌మీడియా సమన్వయకర్తగా కీలక బాధ్యతలు అప్పగించారు. వైకాపా నాయకుల అవినీతిపై ఈయన సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో బూత్‌స్థాయి ఇన్‌ఛార్జిలను సమన్వయ పరచడంలో కీలకపాత్ర పోషించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్, సీబీఎన్ ఆర్మీ, ఐటీడీపీల్లో కూడా పనిచేశారు.
- బండి ఆత్మకూరు మండలం చిన్నదేవాలపురం గ్రామానికి చెందిన కంచర్ల సురేశ్‌రెడ్డిని పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి తెదేపాలోనే కొనసాగుతున్నారు. చంద్రబాబునాయుడును అరెస్టు చేసిన సమయంలో బండిఆత్మకూరు బస్టాండులో చొక్కా విప్పి అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేశారు. నాడు నంద్యాలలో చంద్రబాబు అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిలో సురేశ్‌రెడ్డి, ఆయన అనుచరులు కూడా ఉన్నారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని బండి ఆత్మకూరు పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు.

(c) eenadu

గెలుపే లక్ష్యం.. హోరాహోరీ పోరాటం

■ రసవత్తరంగా ఈఎస్ఎల్ క్రికెట్ పోటీలు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే

★ మనోజ్ 16 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 34 పరుగులు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే: ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (ప్రెజెంట్స్) 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2025' క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండోరోజు బుధవారం కర్నూలు వైద్య కళాశాల, పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మైదానాల్లో జరిగిన పోటీల్లో పలు జట్లు తలపడ్డాయి. ఒకవైపు బ్యాటర్ల పోరాటం.. మరోవైపు బౌలర్ల విన్యాసాలతో పోటీలు ఉత్కంఠంగా సాగాయి. ఈ పోటీల్లో బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. ఒత్తిడిని అధిగమించి బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయాలు దక్కాయి. పలు పురు క్రీడాకారులు ప్రతిభ చాటి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

భళా.. ప్రభుత్వ ఐటీఐ కళాశాల

మూడో మ్యాచ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (దేవనకొండ), ప్రభుత్వ ఐటీఐ కళాశాల (డోన్) జట్ల మధ్య జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దేవనకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు 7 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డోన్ ఐటీఐ కళాశాల జట్టు 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. శివ 30 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్ మన్సూర్ 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

MEDICOVER HOSPITALS KURNOOL

EENADU SPORTS LEAGUE 2025

కేవీ సుబ్బారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల గెలుపు

కేఎంసీ మైదానంలో రెండో మ్యాచ్ సీఎస్సీ కేవీఎస్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాల (నంద్యాల), కేవీ సుబ్బారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల (దూపాడు) జట్ల మధ్య జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్సీ కేవీఎస్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు ఐదు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఈశ్వర్ 30 బంతుల్లో ఒక ఫోర్‌తో 25 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కేవీ సుబ్బారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల జట్టు ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి గెలుపొందింది. జగన్ 30 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్ ఈశ్వర్ 20 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.

నేటి మ్యాచ్‌ల వివరాలు

పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో..

- ఉదయం 8 గంటలకు ఎస్పీవై డిప్లొమా కళాశాల, నంద్యాల Vs శ్రీ సాయి సిద్ధార్థ జూనియర్ కళాశాల, బనగానపల్లి
- ఉదయం 10 గంటలకు కర్నూలు మెడికల్ కళాశాల కర్నూలు Vs శాంతిరాం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, నంద్యాల
- మధ్యాహ్నం 12 గంటలకు కస్తూర్బా డిగ్రీ కళాశాల, ఆళ్లగడ్డ Vs మైథర్ ఫార్మసీ కాలేజ్, కర్నూలు

కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో..

- ఉదయం 8గం. కృష్ణవేణి ఐటీఐ కళాశాల, కర్నూలు Vs సాయిసుధ జూనియర్ కళాశాల డోన్
- ఉదయం 10 గంటలకు ఈఎస్‌సీ పాలిటెక్నిక్ కళాశాల, నంద్యాల Vs కేజీఆర్ జూనియర్ కళాశాల, బనగానపల్లి.
- మధ్యాహ్నం 12 గంటలకు బృందావన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కర్నూలు Vs కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల, ఆళ్లగడ్డ

ప్రభుత్వ డిగ్రీ కళాశాల జయకేతనం

పుల్లారెడ్డి కళాశాలలో ఉదయం తొలి మ్యాచ్ డా. కేవీ సుబ్బారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ (దూపాడు), ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల (కర్నూలు) జట్ల మధ్య జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న కేవీ సుబ్బారెడ్డి ఫార్మసీ కళాశాల జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఎండీ ఆసిఫ్ 22 బంతుల్లో 6 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్ల తేడాతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు గెలుపొందింది. మౌలాలీ 19 బంతుల్లో ఐదు ఫోర్లతో 30 పరుగులు చేశాడు.

విజేతగా నిలిచిన ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల జట్టు

శ్రీసాయికృష్ణ డిగ్రీ కళాశాల జట్టు విజయానందం

శ్రీ సాయికృష్ణ కళాశాల సత్తా

రెండో మ్యాచ్ శ్రీ సాయికృష్ణ డిగ్రీ కళాశాల (కర్నూలు), ప్రభుత్వ డిగ్రీ కళాశాల (శ్రీశైలం) జట్ల మధ్య జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీశైలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు మూడు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ఈ జట్టులో శివయ్య 30 బంతుల్లో రెండు ఫోర్లతో 34 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీ సాయికృష్ణ కళాశాల జట్టు ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ జట్టు ఆటగాడు మనోజ్ 16 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 34 పరుగులు చేశాడు.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY www.mits.ac.in MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

వాక్ ఓవర్‌తో.. నారాయణ కళాశాలకు విజయం

కర్నూలు మెడికల్ కళాశాలలో ఉదయం మొదటి మ్యాచ్ కేవీ సుబ్బారెడ్డి జూనియర్ కళాశాల (దూపాడు), నారాయణ జూనియర్ కళాశాల (కర్నూలు) జట్ల మధ్య జరగాల్సి ఉంది. కేవీ సుబ్బారెడ్డి కళాశాల జట్టు మైదానంలోకి రాని కారణంగా నారాయణ జూనియర్ కళాశాల జట్టుకు వాక్ ఓవర్ లభించింది. దీంతో ఈ జట్టును విజేతగా ప్రకటించారు.

అటవీ శాఖ ఆంక్షలు సడలించాలని వినతి

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: వెదురు ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారిపై అటవీ అధికారుల వేధింపులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్యమంత్రిని చంద్రబాబునాయుడిని కోరారు. ఈ మేరకు ఆమె బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి సమస్యను విన్నవించారు. వెదురు దొరక్క ఇబ్బంది పడుతున్న వృత్తుల వారి సమస్యను ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి సంబంధిత అటవీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వెదుర్లపై ఆధారపడ్డ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు అఖిలప్రియ వివరించారు.

ఉపాధికి వెదురుదెబ్బ

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: వన్య జీవులను ముఖ్యంగా పులుల సంరక్షణకు అటవీ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అడవి నుంచి వెదురు సేకరణను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెదురుతో గృహోపకరణాలు తయారు చేసే వారికి ఇది శాపంగా మారింది. మేదర, ఎరుకల తదితర వర్గాలకు చెందిన వారు వెదురుతో గృహోపకరణాలు, కలప సామగ్రి, నిచ్చెనలు, బుట్టలు, విసనకర్రలు, గుడిసెల నిర్మాణం, విస్తర్ల అల్లిక, ఐస్ పుల్లలు, బొమ్మలు, అలంకరణ సామగ్రి తయారు చేస్తూ ఉపాధి పొందుతూ ఉంటారు. అటవీశాఖ నిర్ణయం వెదురు ఉత్పత్తిదారుల ఉపాధిపై దెబ్బకొట్టింది. నిషేధాన్ని ఎత్తేయాలని కోరుతూ పలు సంఘాల వారు ధర్నాలు చేస్తున్నారు.

ఉత్పత్తిదారులకు శాపం

గతంలో వేలం పాటల ద్వారా వెదుర్లను కొనుగోలు చేసిన వారు వాటిని స్థానికంగా ఉన్న మేదర, ఎరుకల వారికి విక్రయించేవారు. వాటిని గంపలు, బుట్టలు, నిచ్చెనలు, తడికెలు తయారు చేస్తూ ఉపాధి పొందేవారు. నిషేధంతో వెదుర్లు వీరికి లభించడం కష్టమైంది. అడవి నుంచి దొంగచాటుగా వచ్చే వెదుర్లను వీరు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. నిషేధం లేని సమయంలో ఒక వెదురు కేవలం రూ. 20కు వస్తుండగా నేడు రూ. 80 వెచ్చించాల్సి వస్తోంది. జిల్లాలో పచ్చర్ల, రుద్రవరం, అహోబిలం, మహానంది, గాజులపల్లె, బండిఆత్మకూరు, నంద్యాల తదితర ప్రాంతాల్లో వందలాది కుటుంబాలు వెదుర్లపై ఆధారపడి ఉన్నాయి.

ఎంత నరికినా పెరుగుతూనే..

● వర్షం లేకున్నా వెదురు పెరుగుతుంది. చెట్టును కొట్టేసినా మళ్లీ మొదలు నుంచి పెరుగుతుంది. వీటిని నరకకుండా వదిలేస్తే అవి అడవి అంతటా విస్తరించి ఇతర వృక్ష జాతుల ఎదుగుదలను దెబ్బతీస్తాయని, వన్య ప్రాణుల గమనానికి అడ్డంకిగా మారతాయని కొందరు అంటున్నారు.

● పేరుకే నిషేధం ఉన్నా నల్లమలలో వెదుర్ల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమంగా బయటకు వచ్చిన వెదుర్లను అక్రమార్కులు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

టైగర్ ప్రాజెక్టు పరిధిలోకి..

● గతంలో అటవీ శాఖనే గుత్తేదార్లను ఎంపిక చేసి వారి ద్వారా అడవి నుంచి వెదురును సేకరించే వారు. ఇలా సేకరించిన వెదుర్లను ఏడాదిలో రెండు మార్లు వేలం వేసి విక్రయించే వారు. ఇలా వేలం పాటల ద్వారా ఈ రెండు రెండు రేంజ్‌లకు ఏడాదికి రూ. 2 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే 2023 అక్టోబరులో చెలిమ, రుద్రవరం రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాలను నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు పరిధిలోకి తెచ్చారు.

● మేటింగ్ (జతకలిసేందుకు) నల్లమల, చెలిమ రేంజ్‌లను కొన్ని పులులు అనుకూల ప్రాంతంగా మలుచుకున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. అందుకే వాటి ఏకాంతాన్ని భంగం కలగకూడదన్న ఉద్దేశంతో నల్లమలలోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధించారు. ఇందులో భాగంగానే వెదుర్లు సేకరించే గుత్తేదారులు కూలీలను అడవిలోకి పంపించి, వారి ద్వారా వెదుర్లు కొట్టే పద్ధతిని కూడా అటవీ శాఖ నిషేధించింది.

మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి లీలావెంకట శేషాద్రి

బాల్య వివాహాలను వ్యతిరేకించండి

నందికొట్కూరు, న్యూస్‌టుడే: బాల్య వివాహాలను వ్యతిరేకించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలావెంకట శేషాద్రి పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం 'బాల్య వివాహాలతో కలిగే అనర్థాలు-మన వంతు బాధ్యత'పై నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఏపీ రాష్ట్ర సీనియర్ లీగల్ సర్వీస్ ఆదేశాల మేరకు అవగాహన సదస్సు జరిగింది. విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉప కారాగారాన్ని సందర్శించి పరిశీలించారు. కారాగారం ఇన్‌ఛార్జి పర్యవేక్షకుడు చంద్రశేఖర్, ప్యానల్ న్యాయవాది మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

ఓంకారంలో న్యాయమూర్తి పూజలు

ఆలయంలో న్యాయమూర్తి శ్రీనివాసులు

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఓంకార పుణ్యక్షేత్రాన్ని నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఆలయ పీవో నాగప్రసాద్, పూజారి చక్రపాణిలు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గంగా ఉమాసమేత సిద్ధేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. ఆలయ పూజారి స్వామి, అమ్మవార్లకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ మేరకు ఈవో నాగప్రసాద్ న్యాయమూర్తికి దేవాదాయ శాఖ తరపున శాలువాతో సత్కరించారు.

అత్యవసరం... 112కు ఫోన్ చేయాలి

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే : ఎవరైనా ఆపద సమయంలో ఉన్నప్పుడు వెంటనే హెల్ప్‌లైన్ నంబరు 112కు ఫోన్ చేయాలని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జయరాములు అన్నారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో బుధవారం శక్తి యాప్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలకు సంబంధించిన చట్టాలపై, వారి కోసం ఏర్పాటు చేసిన శక్తి యాప్, బృందాల పనితీరుపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డా. రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మద్దతు ధర నిర్ణయంపై హర్షం

మాట్లాడుతున్న బొజ్జా దశరథరామిరెడ్డి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: కంది పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందుకు రావడంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి స్వాగతించారు. ఇతర ఆరుతడి పంటలైన పెసలు, మినుములను కూడా కొనుగోలు చేయాలని కోరారు. సాగునీటి సాధన సమితి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40వేల టన్నుల కందుల కొనుగోలుకు ఎన్‌సీసీఎఫ్ నిర్ణయించడాన్ని స్వాగతించారు. సీమలో సాగయ్యే మొక్కజొన్న, శనగ, కంది, మినుము, పెసలు, జొన్నలు తదితర చిరుధాన్యాల కొనుగోలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలన్నారు. సమావేశంలో సమితి ఉపాధ్యక్షుడు యర్రం శంకరరెడ్డి, ప్రచార కార్యదర్శి నిట్టూరు సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు.

కందుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

సమీక్షిస్తున్న జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ తరపున మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో రూ. 8 వేల మద్దతు ధరతో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ తెలిపారు. జిల్లాలో కంది పంట 1.17 లక్షల ఎకరాల్లో సాగు చేయగా సుమారు 70,562 టన్నుల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. కందుల కొనుగోలుపై జాయింట్ కలెక్టర్ బుధవారం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీసీఎంఎస్, ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో 25,200 టన్నుల కొనుగోళ్లకు ఉత్తర్వులు అందాయన్నారు. ఇందుకు తగ్గట్లుగా గోదాములు, రవాణా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కొనుగోలు కమిటీ ఏర్పాటు చేసి గురువారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రైతులు తక్కువ ధరకు అమ్ముకోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రేమకు ప్రతిరూపం.. ఏసుక్రీస్తు

కేకు కోస్తున్న మంత్రి ఫరూక్

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ఏసుక్రీస్తు ప్రేమ, కరుణలకు చిహ్నమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో ఆయన క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. తెదేపా క్రైస్తవ నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకల్లో మంత్రి కేకు కోశారు. అనంతరం క్రైస్తవ నాయకులు సన్మానించారు. మాజీ కౌన్సిలర్ కృపాకర్, ప్రభుదాస్, జోసఫ్, జార్జ్, శరత్, ఎబినేజర్, బుగ్గరాముడు, నాగేశ్వరరావు, పిలిప్, సురేశ్ పాల్, భాస్కర్, స్టీఫెన్, చంద్రశేఖర్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.

వసతిగృహాల్లో అంతర్గత రహదారులు నిర్మించాలి

వసతిగృహాలను పరిశీలిస్తున్న కె.రామచంద్రమోహన్

సున్నిపెంట సర్కిల్, న్యూస్‌టుడే : సున్నిపెంటలో శ్రీశైలం దేవస్థానం సిబ్బంది కోసం నిర్మించిన వసతి గృహాలను దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. వసతి గృహ సముదాయాల్లో వెంటనే అంతర్గత రహదారులను నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్, వీధిలైట్లు, పరిసరాల్లో పచ్చదనం కోసం మొక్కలు నాటాలని ఆదేశించారు. వసతి గృహాల సముదాయం వద్ద చిన్న ఆలయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ఆయన వెంట దేవాదాయ చీఫ్ ఇంజినీరు జి.వి.ఆర్.శేఖర్, దేవాదాయ శాఖ స్థపతి పి.పరమేశ్వరప్ప, దేవాదాయశాఖ శిల్ప విభాగపు సలహాదారు ఎస్.సుందర్‌రాజన్, దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.

తెదేపా పార్లమెంట్ కమిటీ సభ్యులు వీరే..

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా పార్లమెంట్ కమిటీల్లో సభ్యుల నియామకం జరిగింది. ఇప్పటికే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా గౌరు చరిత, ఎన్ఎండీ ఫిరోజ్‌లను నియమించగా బుధవారం మిగతా కార్యవర్గాన్ని ప్రకటించారు.

ఉపాధ్యక్షులు: ఎస్.శ్రీనివాసులయాదవ్(డోన్), అంబాల రామకృష్ణారెడ్డి, పుల్లారెడ్డి(బనగానపల్లి), కె.ప్రసన్న లక్ష్మీ (నందికొట్కూరు), ఎం.గోవింద రెడ్డి(పాణ్యం), కంచర్ల సురేశ్‌రెడ్డి, శ్యామలా జనార్దన్ రెడ్డి(శ్రీశైలం), బి.రామకృష్ణ(నంద్యాల), కల్లూరి శకుంతలమ్మ(ఆళ్లగడ్డ).

కార్యనిర్వాహక కార్యదర్శులు: సుధాకర్, బుగ్గన ప్రభాకర్‌రెడ్డి(డోన్), కొమ్ముసాని మధు(బనగానపల్లి), ఎస్ఎండీ.జమీల్ అహ్మద్, సుధాకర్(నందికొట్కూరు), కేతూరు మధు(పాణ్యం), వై.తిమ్మయ్య(శ్రీశైలం), కరిష్మా భాను(నంద్యాల), ముల్లా రజాక్(ఆళ్లగడ్డ).

అధికార ప్రతినిధులు: ఎం.మాధవి(డోన్), గఫార్(బనగానపల్లి), జి.చిన్న కేశవనాయుడు(నందికొట్కూరు), చిన్న మారెన్న(పాణ్యం), ఎల్లా కృష్ణుడు, ఈ.అలి ఉసేన్(శ్రీశైలం), శ్యాంసుందర్ గుప్తా(నంద్యాల), షేక్ హుస్సేన్‌బాషా, సిద్ది లక్ష్మీదేవి(ఆళ్లగడ్డ).

కార్యదర్శులు : భూమా నాగమ్మ, ఉమాదేవిజ(డోన్), పెరుమాళ్ల రమణ, జి.మంజుల(నందికొట్కూరు), సహేర బీ షేక్(పాణ్యం), జె.సంధ్యారాణి(శ్రీశైలం), బి.సౌభాగ్య(నంద్యాల), శంకరయ్య పెన్నెకంటి(ఆళ్లగడ్డ), కోశాధికారిగా షేక్ మహబూబ్ బాషా(పాణ్యం).

☛ కార్యాలయ కార్యదర్శిగా బ్రహ్మ రాజేశ్(నంద్యాల), మీడియా సమన్వయకర్తగా డి.నరేశ్(నంద్యాల), సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా తొగట చౌడయ్య(పాణ్యం)లను నియమించారు.

శాంతిదూత సందేశం.. అందరికీ ఆదర్శం

బనగానపల్లి, న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు ఆర్అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు జననం ప్రపంచ మానవాళికి ఆదర్శమని కొనియాడారు. ప్రేమ, త్యాగం, సహనం, ఓర్పు, క్షమాగుణానికి ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తుందన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంటుందన్నారు. క్రైస్తవ సోదరులు పండగను సంతోషంగా, ఐకమత్యంగా నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

నీటి కాల్వలో పడి ఐదేళ్ల చిన్నారి మృతి

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: నీటి కాల్వలో పడి చిన్నారి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చిన్నదేవళాపురం గ్రామానికి చెందిన వలి, మాలన్‌బీ దంపతులకు కుమార్తె అజహా సిద్ధిఖీ(5). తల్లి బట్టలు శుభ్రం చేసుకోవడానికి చిన్నారిని తీసుకొని శివారులో ఉన్న కాల్వ వద్దకు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో సమీపంలో ఉన్న తండ్రి దగ్గరకు వెళ్తానని చెప్పడంతో చిన్నారిని అక్కడే వదిలి వెళ్లినట్లు చెప్పారు. చిన్నారి తండ్రి దగ్గరికి వెళ్లకుండా పక్కనే ఉన్న కాల్వ వద్దకు వెళ్లి అందులో పడిపోయిందని చెప్పారు. గమనించని తండ్రి ఇంటికి వెళ్లి పాప కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. మేదర్ కాలనీ సమీపంలో చిన్నారి మృతదేహం నీటిపై తేలడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

వెదురు తరలింపు ఘటనలో ముగ్గురిపై కేసు

గాజులపల్లె(మహానంది), న్యూస్‌టుడే: మహానంది మండలం నల్లమల అడవిలోని వెదుర్లతో అల్లిన చంద్రికలను తరలిస్తున్న 2 లారీలను అక్టోబర్‌లో అటవీశాఖ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపి ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు చలమరేంజీ ఇన్‌ఛార్జి ఫారెస్ట్ ఆఫీసర్ ఉదయ్‌దీప్ తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ మండలంలోని గాజులపల్లె గ్రామానికి చెందిన శంకర్, సుబ్బయ్య, పెద్ద సుబ్బరాయుడులపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

మత్తు వదిలేలా..

☛ 'స్టాప్ వాష్ అండ్ గో' కార్యక్రమం

బస్సు డ్రైవర్ ముఖం కడిగిస్తున్న పోలీసులు

కర్నూలు నేరవిభాగం, ఆదోని నేరవిభాగం న్యూస్‌టుడే: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు పోలీసు ఉన్నతాధికారులు అన్ని కోణాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా రాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య సమయంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏటా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండగా.. అంతకు మూడు రెట్లు క్షతగాత్రులవుతున్నారు.

సంవత్సరం	నమోదైన కేసులు	మృతులు	క్షతగాత్రులు
2022	670	357	706
2023	529	267	558
2024	580	300	653
2025(నవంబర్)	666	307	408

నిర్లక్ష్యం.. అతివేగం

కర్నూలు పరిధిలో ఇటీవల సంతోష్‌నగర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఇసుక టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. నిర్లక్ష్యం, అతివేగం, నిద్ర, మద్యం మత్తు ఇతరత్రా కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లాలోని 43 పోలీసుస్టేషన్ల పరిధిలో విధిగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయిస్తూ పర్యవేక్షిస్తూ ఆయా కేసులను సమీక్షిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 11 వరకు 8,787 మందిపై కేసులు నమోదు చేశారు. ఇటీవల ఆయా కేసుల్లోని పలువురు నిందితులు జైలుశిక్షకు గురయ్యారు. ఆదోనికి చెందిన ఓ వాహన చోదకుడు మద్యం మత్తులో వాహనం నడిపి ఇస్వి పోలీసుస్టేషన్ పోలీసులకు పట్టుబడగా.. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జైలు శిక్ష విధించారు.

తెల్లవారుజాము వరకు..

జిల్లాలో ప్రధానంగా ఎన్‌హెచ్-40, ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-167, ఎన్‌హెచ్ 340సీతో పాటు రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎక్కువ మంది ప్రయాణికులతో తిరుగుతుంటాయి. హైదరాబాద్ నుంచి కర్నూలు జిల్లా మీదుగా బెంగళూరు వెళ్లే 44 నంబరు జాతీయ రహదారిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కల్లూరు మండలం చెట్లమల్లాపురం వద్ద 44-నంబరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున దాదాపు మూడు గంటల సమయంలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవటం సంచలనంగా మారింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు 'స్టాప్ వాష్ అండ్ గో' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సీఐలు, ఎస్సైలు వారి స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిలో బస్సులు, లారీలు, కార్లు ఇతర వాహనాలను ఆపి వాహన చోదకుల స్థితిని పరిశీలిస్తున్నారు. వాహన చోదకులు ముఖం కడుక్కునేలా చేసి నిద్ర మత్తును వదిలేలా చేస్తున్నారు. వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సులు తనిఖీ చేసి వాహన చోదకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి పంపుతున్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 73821 14647.

JOBS

ప్రముఖ రియల్ ఎస్టేట్ నందు లేడీ టెలీకాలర్స్ (F) & మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ (M) కావలెను. నోటార్గెట్ ఫిక్స్‌డ్ జీతం: 10,000/- నుండి 15,000/- మరియు ఇన్సెంటివ్స్. ✆ 93986 16991.

సుశీల నేత్రాలయ హాస్పిటల్ లో పనిచేయుటకు (BDE) - Business Development Representative's కావలెను. అర్హత: డిగ్రీ. ఆసక్తి గలవారు సంప్రదించండి: 63000 82090.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు

B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.

కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.

ప్రకటనలపై 5% GST వర్తించును.

వివరాలకు: 99899 97628

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

అనుమతి ఉన్న ఎరువులు విక్రయించాలి

తనిఖీ చేస్తున్న జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: ప్రభుత్వ అనుమతులున్న ఎరువులనే విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. నంద్యాల పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని రూ.1.32 లక్షల విలువైన బయో ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశారు. ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రికార్డులు, బిల్లు పుస్తకాలు, నిల్వ వివరాలను పరిశీలించారు. మండల వ్యవసాయాధికారి ప్రసాద్‌రావు, సాంకేతిక వ్యవసాయాధికారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

•నంద్యాల •నందికొట్కూరు •శ్రీశైలం •పాణ్యం

పాణ్యం ఆదర్శ పాఠశాల విద్యార్థిని ప్రతిభ

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆదర్శ పాఠశాల విద్యార్థిని హారిక సత్తా చాటిందని ఎంఈవోలు కోటయ్య, సుబ్రహ్మణ్యం తెలిపారు. జిల్లా స్థాయిలో ఆంగ్లంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించిందన్నారు. హారికకు ఉపాధ్యాయులు అభినందించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
నందికొట్కూరు : 94403 61729
ఆత్మకూరు : 90149 09024
నంద్యాల : 98853 28120

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: ?: నంద్యాల పట్టణంలోని కోటవీధిలో కాల్వలు శుభ్రం చేయడం లేదు. దోమలతో ఇబ్బంది పడుతున్నాం. **- కృష్ణ**

?: భూమానగర్‌లో కాల్వలు శుభ్రం చేయడం లేదు. మురుగుతో ఇబ్బంది పడుతున్నాం. **- సింహ**

?: పట్టణంలోని 16వ వార్డులో వీధికుక్కల బెడద అధికమైంది. బయటికెళ్లాలంటే భయంగా ఉంది. **- అన్వర్** ✔: సిబ్బందిని వెంటనే పంపి కాల్వలు శుభ్రం చేయిస్తాం. దోమల మందు పిచ్చికారీ చేయిస్తాం. కుక్కలు పట్టించి సమస్య పరిష్కరిస్తాం.
- లక్ష్మీనారాయణశర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్.

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ?: పెద్దపీర్లవీధిలోని మురుగు కాల్వల్లో పూడిక, వ్యర్థాలు పేరుకుపోయాయి. **- శంకర్, స్థానికుడు** ✔: కాల్వల్లో పూడిక తొలగిస్తాం. **- జీవన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్.**

?: పాత బస్టాండు మలుపు వద్ద ఉన్న వీధి దీపం వెలగడం లేదు. **- రాము, వ్యాపారి.**

✔: వీధి దీపానికి వెంటనే మరమ్మతులు చేయిస్తాం.
- షాహీర్‌బాషా, పురపాలక ఏఈ.

మిడుతూరు, న్యూస్‌టుడే: ?: మండలంలోని కడుమూరు దర్గా దగ్గర మురుగు కాల్వ శుభ్రం చేయాలి. **- లతీఫ్, గ్రామస్థుడు** ?: కడుమూరులోని ఉన్నత పాఠశాలకు వెళ్లే దారిలో చెత్త పడేస్తున్నారు. **- అహమ్మద్ హూసేన్, గ్రామస్థుడు.** ✔: సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తాం. **- కల్యాణ్‌సింగ్, గ్రామ కార్యదర్శి.**

పోటీలో పాల్గొన్న టెక్కె పురపాలక పాఠశాల విద్యార్థులు

బహుమతులు అందుకున్న విజేతలతో ఉపాధ్యాయులు

పోటీ పరీక్షలతో విద్యార్థుల మేధస్సుకు పదును

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: విద్యార్థుల ప్రగతికి పోటీ పరీక్షలు తోడ్పడతాయని టెక్కె పురపాలక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌ఖాదర్ పేర్కొన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో పాఠశాలలో క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రణతి, సాహేహా, కీర్తి వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు. వారికి ఉపాధ్యాయులు సపక తుల్లా, పద్మావతి బహుమతులు అందజేశారు.

పరీక్ష రాస్తున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు

విజేతలకు బహుమతులు అందజేసిన ఉపాధ్యాయులు

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: పోటీ పరీక్షలు విద్యార్థుల్లోని మేధస్సుకు పదును పెడతాయని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ స్పష్టం చేశారు. పట్టణంలోని పాత బస్టాండులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన హుసేన్‌బాషా, హవియా పర్వీన్, అభిరాంలకు బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఉపాధ్యాయులు శివప్రసాదు, నందీశ్వరుడు, చంద్రశేఖర్ నాయుడు, కిరణ్‌బాబు, రియాజుల్లా పాల్గొన్నారు.

ఎర్రమన్ను మింగేస్తున్నారు!

◆ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా తవ్వకాలు

బండిఆత్మకూరు(వెలుగోడు), న్యూస్‌టుడే: బండిఆత్మకూరు మండలంలోని కడమల కాల్వ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూముల్లోంచి అక్రమంగా ఎర్రమట్టి రవాణా జరుగుతోంది. అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కుల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. రోజూ రాత్రి సమయాల్లో ఎర్రమట్టి అక్రమంగా తరలిపోతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు.

ఈర్నపాడు శివారులో తవ్వకాలు ఇలా..

రోజూ వందల టిప్పర్లలో రవాణా

నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇటుక బట్టీలు అధికంగా ఉన్నాయి. ఇటుకలు తయారీ చేయడానికి ఎర్రమట్టి అవసరం. నంద్యాల మండలానికి చెందిన పలువురు వ్యాపారులు స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులతో కుమ్మక్కయ్యారు. వారు ఈర్నపాడు, కడమలకాల్వ గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టిని గుర్తించారు. ఆ భూముల్లో నుంచి ఎర్రమట్టిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు కొన్ని శాఖల అధికారులు సహకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఎర్రమట్టిని ఇష్టారీతిన తవ్వి, నంద్యాలకు తరలిస్తున్నారు. రోజూ దాదాపు వందల టిప్పర్లలో ఎర్రమట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

నంద్యాల మార్కెట్‌లో ఒక టిప్పరు ఎర్రమట్టి రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతుందని సమాచారం. రోజూ రూ.లక్షల విలువ చేసే ఎర్రమట్టి తరలివెళ్తున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. కొందరు గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

● ఈ విషయమై ఎస్సై జగన్‌మోహన్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. టిప్పరుకు రూ.1650 రాయల్టీ కట్టించుకొని పంపిస్తున్నట్లు చెప్పారు. 'అనుమతులు ఏ శాఖ ఇచ్చింది? రాయల్టీ ఏ శాఖ కట్టించుకుంటుంది. పట్టాలోనా, బంజరు భూమిలోనా అని ప్రశ్నించగా సమాధానం రాలేదు. ఈ విషయం జిల్లావ్యాప్తంగా సంచలనం కావడంతో అటవీ అధికారులు స్పందించారు. ఎఫ్‌ఆర్‌వో నాసిర్‌ఝా ఆధ్వర్యంలో వాహనాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి డీఎఫ్‌వో కార్యాలయానికి తరలించనున్నట్లు ఎఫ్ఎస్‌వో నాగరాజు చెప్పారు.

ఎంతమేర తవ్వారో పరిశీలించి జరిమానా వేస్తాం

- నాసిర్‌ఝా, ఎఫ్‌ఆర్‌వో, బండిఆత్మకూరు

ఈర్నపాడు శివారులోని అటవీ ప్రాంతంలో కొందరు అక్రమంగా ఎర్రమట్టి తవ్వుతున్నారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పరిశీలించాం. ఘటనా స్థలంలో హిటాచీ వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశాం. మట్టి తవ్విన ప్రదేశంలో కొంత అటవీ, కొంత పట్టా భూమి ఉంది. అటవీ భూముల్లో ఎంతమేర మట్టి తవ్వారో గుర్తించి జరిమానా వేస్తాం

ముందస్తు వేడుకలు

మిడుతూరు, న్యూస్‌టుడే: మండలంలోని జలకనూరు గ్రామంలో తెదేపా నాయకులు గుండం శివరామిరెడ్డి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. వేడుకలకు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. నాయకులు కృష్ణారెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, మద్దిలేటి పాల్గొన్నారు.

కబడ్డీ ఆడుతున్న ఎమ్మెల్యే జయసూర్య

నందికొట్కూరు, న్యూస్‌టుడే: జూపాడుబంగ్లా మండలం భాస్కరాపురంలోని చర్చిలో ప్రార్థనల అనంతరం బుధవారం రిబ్బన్ కట్ చేసి కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

క్రిస్మస్ సందడి

నంద్యాల బొమ్మలసత్రం: విద్యుత్తు కాంతులతో వెలిగిపోతున్న పట్టణంలోని హోలీక్రాస్ కేథడ్రల్ పాస్టల్ వన్ చర్చి

పట్టణంలోని పెద్దచర్చి ఆవరణలో పశువుల పాక

కొత్తపల్లి: రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాలలో చిన్నారుల నాటక ప్రదర్శన

వెలుగోడు: వెలుగోడులో ఏసు మందిరం

క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. విద్యుత్తు వెలుగుల్లో ఆయా ప్రార్థనా మందిరాలు వెలిగిపోతున్నాయి. క్రిస్మస్ తాతలు పిల్లలతో సందడి చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పశువుల పాక, వివిధ సెట్టింగులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా క్రిస్మస్‌కు సంబంధించిన పరికరాల కొనుగోళ్లతో క్రైస్తవులు సందడి చేశారు. వివిధ పాఠశాలలో ముందస్తుగా మినీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. – న్యూస్‌టుడే బృందం

సంక్షిప్త సమాచారం

వెలుగోడు: పట్టణంలో ఇంటింటికి కుళాయిలకు రహదారుల వెంట పైపులైను కోసం కాల్వలు తీశారు. అధికారులు కాల్వలు పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.

వెలుగోడు: గాంధీనగర్‌లో డ్రైనేజీ కాల్వలు నిండి దుర్వాసన వస్తోందని కాలనీ ప్రజలు వాపోతున్నారు. దోమలు వ్యాప్తి చెంది రోగాలు వస్తాయని పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టి మురుగు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

ఈనాడు, నంద్యాల: ఉమ్మడి జిల్లాలో రహదారుల మరమ్మతులకు రూ.9.57కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల డివిజన్ పరిధిలో 11పనులకు రూ.7.37కోట్లు విడుదల చేశారు.

నంద్యాల గాంధీచౌక్: భక్తజనబాంధవుడు శ్రీకృష్ణుడు అని తితిదే బ్రహ్మోత్సవ వ్యాఖ్యాత, ప్రవచనకర్త డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు పేర్కొన్నారు. సంజీవనగర్ రామాలయంలో బుధవారం తితిదే ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సహకారంతో, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో తిరుప్పావై దివ్య ప్రవచనాల్లో భాగంగా తిరుప్పావై పాశురాలను, ఆధ్యాత్మిక, ప్రవచనాలను భక్తులకు వివరించారు.

నంద్యాల వ్యవసాయం: నంద్యాల విజయ పాల డెయిరీ కొద్దికాలంగా సొసైటీల ఎన్నికలు, డైరెక్టర్ల తొలగింపు, కార్మికుల తొలగింపు తదితర అంశాలపై వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. టీఎన్‌టీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

మహానంది: మహానందికి చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ ఝాన్సీలక్ష్మీ బుధవారం దైవదర్శనానికి వచ్చారు.

కొత్తపల్లి: రీసర్వేకు రైతులు సహకరించాలని రీ సర్వే ప్రత్యేక ఉప తహసీల్దార్ పెద్దన్న, మండల సర్వేయర్ రాజశేఖర్ కోరారు. దుద్యాల గ్రామంలో రైతులతో బుధవారం సమావేశం నిర్వహించారు.

ఆత్మకూరు: యువత వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండాలని వైస్ ప్రిన్సిపల్ పద్మావతిబాయి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు.

ఆంజనేయపురం, (మహానంది): గాజులపల్లె గ్రామపంచాయతీకి మజరా గ్రామమైన ఆంజనేయపురానికి చెందిన రాముడు పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆయనకు బుధవారం రెండు నెలలకు సరిపడా రూ.10 వేల విలువ చేసే నిత్యావసర వస్తువులను జనసేన నాయకులు జంగం మహేశ్వరయ్య, కాకర్ల రామకృష్ణ, డమాల చంద్, రవికుమార్, విజయ్, రామాంజి, శివ అందజేశారు.

మహానంది: అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని శక్తి పోలీస్ టీమ్ హెడ్‌కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని తమడపల్లె, బుక్కాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం గుడ్ టచ్ బ్యాడ్‌టచ్‌తోపాటు బాల్యవివాహాలు, మత్తు పదార్థాల అలవాటు, సైబర్ నేరాలు, పలురకాల చట్టాలపై అవగాహన కల్పించారు.

మహానంది: వరిలో ఉల్లికోడ్ తెగుళ్లపై అప్రమత్తత అవసరమని మండల వ్యవసాయాధికారి బీ.నాగేశ్వరరెడ్డి అన్నారు. మండలంలోని తమడపల్లె, బొల్లవరం గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.

కర్నూలులో నూతన ఈద్గా పనులు ప్రారంభించాలి

మంత్రి ఫరూక్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న వక్ఫ్ జమీన్ బచావో నాయకులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: కర్నూలులో నూతన ఈద్గా పనులు ప్రారంభించుకోవాలని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. వక్ఫ్ జమీన్ బచావో సంఘటన్ ప్రతినిధులు బుధవారం మంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినిధులు షేక్ హుస్సేన్, మహ్మద్ మెయిన్, షేక్ సుల్తాన్, షేక్ ఖలందర్ బాషా, షేక్ అన్వర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల పట్టణం: ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

వడ్డెరుల సంక్షేమానికి కృషి

గడివేముల, న్యూస్‌టుడే: వడ్డెరుల సంక్షేమానికి కృషి చేస్తానని వడ్డెర అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ మల్లె ఈశ్వరరావు హామీ ఇచ్చారని అఖిల భారత వడ్డెర ఓబన్న సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంజుల వడ్డె బాలనరసింహులు తెలిపారు. గుంటూరులోని వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో మల్లె ఈశ్వరరావును కలిసి వడ్డెరుల సమస్యలు వివరించినట్లు చెప్పారు.

జాతీయ స్థాయి సదస్సులో ఫార్మసీ విద్యార్థిని ప్రతిభ

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: శాంతిరాం ఫార్మసీ కళాశాల విద్యార్థిని తనూష జాతీయ స్థాయి సదస్సులో ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపల్ మధుసూదన్‌శెట్టి, డైరెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. కళాశాలలో బుధవారం విద్యార్థినిని సిబ్బంది అభినందించారు.

ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

జిళ్లెల్ల(గోస్పాడు), న్యూస్‌టుడే: మండలంలోని జిళ్లెల్లలో రామనందీశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈవో వీరయ్య, ఇన్‌స్పెక్టరు హరి చంద్రారెడ్డి హాజరయ్యారు.

అన్నదాన పథకానికి రూ.4లక్షల విరాళం

ఏఈవోకు చెక్కు అందజేస్తున్న దాతలు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల దేవస్థానం అన్నప్రసాద వితరణ పథకానికి బుధవారం పలువురు భక్తులు వేర్వేరుగా రూ.4లక్షల విరాళాలు అందించారు. కర్నూలుకు చెందిన ఎ.సుదేష్ణ రాణి రూ.లక్ష, గుంటూరుకు చెందిన చెరుకూరి సాయి వెంకట్ రూ.లక్ష, విశాఖపట్నానికి చెందిన ఎన్.రామకృష్ణన్ రూ.లక్ష, ఖమ్మంకు చెందిన వేమిశెట్టి వెంకట రమణ రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రం, ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలు

మాట్లాడుతున్న అబ్దుల్ సలాం

గడివేముల, న్యూస్‌టుడే : ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చని జిల్లా అదనపు ప్రాజెక్ట్ అధికారి అబ్దుల్ సలాం తెలిపారు. గడివేములలోని పొదుపులక్ష్మి మండల ఐక్య సంఘ భవనంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రకృతి వ్యవసాయాన్ని చేపడతామన్నారు. గ్రామాల్లో రైతులను ఎంపిక చేసుకొని వివిధ రకాల పంటలు సాగు చేయిస్తామన్నారు. ఏపీఎం జ్యోతి, సహకార సంఘం అధ్యక్షుడు దేశం సత్యనారాయణరెడ్డి, వ్యవసాయాధికారి పవన్‌కుమార్, పశువైద్యాధికారి డా.హరిణి తదితరులు పాల్గొన్నారు.

పురపాలక వార్షిక బడ్జెట్‌కు ఆమోదం

మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్ మారూఫ్ ఆసియా

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ఆత్మకూరు పురపాలక సంఘం అంచనా వార్షిక బడ్జెట్ రూ.18.28 కోట్లకు ఆమోదం తెలిపింది. పురపాలక ఛైర్‌పర్సన్ డాక్టర్ మారూఫ్ ఆసియా అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన తొమ్మిది అజెండా అంశాలను ఆమోదించారు. వార్షిక అంచనా బడ్జెట్‌లో సాధారణ జమలు రూ.9.83 కోట్లు, మూలధన జమలు రూ.20.63 కోట్లతో కలిపి మొత్తం రూ.42.97 కోట్లుగా నిర్ణయించారు. సాధారణ ఖర్చులు రూ.9.21 కోట్లు, మూలధన ఖర్చులు రూ.15.47 కోట్లతో కలిపి మొత్తం ఖర్చు రూ.15.47 కోట్లుగా నిర్ధారించారు. పురపాలక బడ్జెట్ ముగింపు నిల్వ రూ.18.28 కోట్లతో లెక్కలు ముగించారు. అనంతరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి రూ.10 లక్షలు, పైపులైన్లు, విద్యుత్తు స్తంభాల తొలగింపు, సాధారణ నిధులతో బిలుకు తరలింపు, సీసీ రహదారులు, కాల్వల నిర్మాణం, ధోబీఘాట్ నిర్మాణం, వాటర్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అంశాలను ఆమోదించారు. కో ఆప్షన్ సభ్యులు ఎం.ఎ.రషీదు, కమిషనరు రమేష్‌బాబు, కౌన్సిలర్లు గౌస్‌ఆజం, రంగస్వామి, లక్ష్మమ్మ, టీపీఓ రామకృష్ణ, ఏఈ షాహీర్ బాష, ఆర్ఐ వరమద్దిలేటి పాల్గొన్నారు.

సీనియర్ ఉపాధ్యాయుల వేతనాలు స్థిరీకరించండి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో 2019లో తెలుగు పాఠశాల సహాయకులుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల వేతనాన్ని జూనియర్ ఉపాధ్యాయుల వేతనంతో సమానంగా స్థిరీకరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కమిటీ సభ్యులు కె.సాంబశివుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, అదనపు కార్యదర్శి పుల్లయ్య డిమాండ్ చేశారు. జిల్లా ఖజానాశాఖాధికారి శ్రీనివాసులకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఎఫ్ఆర్ 22బీ ఉత్తర్వుల ప్రకారం తక్షణమే జూనియర్ ఉపాధ్యాయుల వేతనంతో సమానంగా సీనియర్ ఉపాధ్యాయుల వేతనాన్ని ఇవ్వాలన్నారు.

వినతిపత్రం అందజేస్తున్న ఏపీటీఎఫ్ నాయకులు

బేతంచర్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: బేతంచర్లలో ప్రశాంతి, అమరావతి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలపాలని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి, సభ్యులు హుస్సేన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాలలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కసాపురం వెళ్లే భక్తుల కోసం మార్కాపురం-గుంతకల్లు రైలు సౌకర్యం కల్పించినందుకు ఎంపీ డా.శబరికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు మారుతీశర్మ, మధుమోహన్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కంకర దారులు.. తీరని తిప్పలు

☛ పురపాలకలో అధ్వానంగా రహదారులు

కాలనీలో రహదారిపై వేసిన డస్ట్ కంకర

నందికొట్కూరు, న్యూస్‌టుడే: నందికొట్కూరు పురపాలకలో రహదారుల అధ్వానంగా మారాయి. వివిధ కాలనీల్లోని కంకర దారులు ప్రయాణానికి ప్రమాదకరంగా మారాయి. ఆ దారులతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గత వైకాపా హయాంలో ఎన్నికల ముందు వైకాపా పాలక వర్గం సీసీ రహదారుల నిర్మాణం చేపట్టారు. రహదారులను చదును చేసి డస్ట్ కంకర వేశారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారింది. పాలక వర్గం పార్టీ ఫిరాయింపుల వల్ల కాలనీవాసుల కలలు కల్లలయ్యాయి.

ఈ ప్రాంతాల్లో..

◆ పట్టణంలోని కర్నూలు, పగిడ్యాల రహదారుల్లోని బైరెడ్డినగర్, బైరెడ్డి శేషశయనారెడ్డి, మారుతినగర్, సుబ్బరావుపేట కాలనీల్లో ఎన్నికల ముందు సుమారు 2కి.మీ మేర సీసీ దారుల నిర్మాణానికి రూ.6లక్షలతో పనులు చేపట్టారు. అందుకు మట్టి దారులను చదును చేశారు. వాటిపై డస్ట్ కంకర పరిచారు. ఎన్నికలు రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచాయి.

◆ గత వైకాపా హయాంలో పురపాలకలో నిధుల కొరత వేధిస్తున్నా వైకాపా పాలక వర్గం సీసీ రహదారుల నిర్మాణాలు చేసేందుకు తీర్మాణాలు చేసింది. ఒక్క కి.మీ మేర పనులు పూర్తిచేసింది. మరో కి.మీ దారులు కంకరతో మిగిల్చింది.

◆ సీసీ రహదారులకు వినియోగించిన నిధులు దుర్వినియోగం అయ్యాయని సర్వసభ్య సమావేశం, పాలక వర్గంలో చర్చనీయాంశమైంది. వైకాపా పాలక వర్గం తెదేపాలోకి చేరింది. ఎమ్మెల్యే వర్గంలో కొందరు, మరి కొందరు ఎంపీ వర్గంలోకి చేరారు. ఆ రెండు వర్గాలు పట్టణ అభివృద్ధిని పక్కన పెట్టేశాయి. ఇప్పటికైనా పాలకవర్గం, అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టణాభివృద్ధికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

నిధులకు ప్రతిపాదనలు పంపాం

- పురపాలక డీఈ

సీసీ రహదారుల నిర్మాణాల విషయమై పురపాలక డీఈ నాసీర్ దృష్టికి తీసుకెళ్లగా.. రహదారుల నిర్మాణానికి కంకర వేసి వదిలేశారు. ఆ రహదారుల నిర్మాణాలు చేపట్టేందుకు నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే సీసీ రహదారుల పనులు చేపడుతాం.

పిల్లల్లో చైతన్యం కల్పించడానికి నంది బాలోత్సవాలు

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: పిల్లల్లో సామాజిక చైతన్యం కల్పించడం కోసమే ఏటా నంది బాలోత్సవాలు నిర్వహిస్తున్నామని జన విజ్ఞాన కేంద్రం జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, న్యాయవాది శంకరయ్య పేర్కొన్నారు. నంది విజ్ఞాన కేంద్రం కన్వీనర్ మౌలాలి అధ్యక్షతన బుధవారం పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో నంది బాలోత్సవ నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే నంది బాలోత్సవం ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.

మాట్లాడుతున్న న్యాయవాది శంకరయ్య

కోతులు, శునకాల నియంత్రణకు చర్యలు

శ్రీశైలం ఆలయం: శ్రీశైలంలో వీధి కుక్కల, కోతుల నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. పరిపాలనా భవనంలో రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ పి.వి.లక్ష్మయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఈశ్వరయ్య, వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్ డాక్టర్ జె.వి.రమణ, నంద్యాల డీపీవో ఎన్.రాంబాబు, అటవీశాఖ ఎఫ్.ఎస్.ఓ అశోక్‌లతో బుధవారం ఈవో సమావేశమై వీధి కుక్కలు, కోతులతో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. కుక్కలు, కోతులకు హాని తలపెట్టని రీతిలో నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.

వంద రోజుల కార్యక్రమంపై పునరాలోచన చేయాలి

డీఈవోకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ఆర్‌టీఈ-2009, ఎన్ఈపీ-2020 లకు విరుద్ధంగా అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళికపై పునరాలోచన చేయాలని అపస్ కోరింది. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.ఎన్.విజయభాస్కర్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు బాలయ్య బుధవారం డీఈవో జనార్దన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. శ్రీపతి, కె.కృష్ణమూర్తి, మాధవ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు అభ్యసనా సామర్థ్యాలు పెంచుకోవాలి

గోపవరం(మహానంది): విద్యార్థులు అభ్యసనా సామర్థ్యాలు పెంచుకోవాలని నంద్యాల జిల్లా డీఈవో జనార్దన్‌రెడ్డి అన్నారు. మహానంది మండలం గోపవరం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల అభ్యసనాలను పరిశీలించారు. 100 రోజుల ప్రణాళికలను విద్యార్థులతో సక్రమంగా అమలు చేయించాల్సిన విషయంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించరాదన్నారు.

క్రిస్టమస్ శుభాకాంక్షలు
అపూర్వ అక్షర్‌ధామ్ సమీపంలో
అయోధ్య నగర్
@ నందికొట్కూరు రోడ్, కర్నూలు.
రూ.48.99 లక్షలు
(1) కేవలం రూ. 2 లక్షలు మాత్రమే చెల్లించండి ఇల్లు సొంతం చేసుకోండి. (2) బ్యాంకు లోన్ సౌకర్యం కలదు.
9966986866 9963254517

(c) eenadu

ఆళ్లగడ్డ

• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

క్విజ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

పరీక్ష రాస్తున్న బాలబాలికలు

బహుమతులు అందిస్తున్న ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ రామలింగారెడ్డి

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు పదును పెట్టేందుకు పోటీలు దోహదం చేస్తాయని ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ రామలింగారెడ్డి అన్నారు. కోవెలకుంట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో అభిరామ్, విద్యాసాగర్, సుప్రియ అనే విద్యార్థులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ బహుమతులను అందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు సుబ్బరాయుడు, శ్రీదేవి పాల్గొన్నారు.

క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు

విజేతలతో ఇన్‌ఛార్జి హెచ్‌ఎం, ఉపాధ్యాయినులు

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాల్సిన అవసరం ఉందని ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు ఎం.ఎస్.భారతి పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'ఈనాడు' ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా క్విజ్ పోటీలను నిర్వహించారు. పోటీల్లో షేక్ తాహీరా, బి.మేఘన, హెచ్.భవ్యశ్రీలు వరుస స్థానాల్లో నిలిచారు. వీరికి పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎంతో పాటు ఫిజికల్ డైరెక్టర్లు లూథియమ్మ, సుజాతలు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

ఈ నెల 27న సామాజిక తనిఖీ ప్రజావేదిక

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఈ నెల 27వ తేదీన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీపై ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో నూర్జహాన్ తెలిపారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో ఏప్రిల్ 2024 నుంచి ఈ ఏడాది మార్చి వరకు జరిగిన పనులపై సామాజిక తనిఖీ ఇటీవల జరిగిందన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆళ్లగడ్డ: 8008 574916
డోన్ పట్టణం: 94408 57790
బనగానపల్లె: 80085 73763

అవుకు, న్యూస్‌టుడే: ?: అవుకులోని మండపంవీధిలో విద్యుత్తు స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. -దావూద్, అవుకు.
✔: సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. త్వరలో కొత్తవి ఏర్పాటుచేస్తాం. -పక్కీరయ్య, ఏఈ, అవుకు.

సంజామల, న్యూస్‌టుడే: ?: సంజామల నుంచి గిద్దలూరు మీదుగా పేరుసోముల వెళ్లే రహదారికి ఇరువైపులా కంపచెట్లు పెరిగిపోయాయి. - వెంకటేశ్వర్లు
✔: పరిశీలించి కంపచెట్లను తొలగించే చర్యలు తీసుకుంటాం. - రెడ్డి గోవింద్, ఆర్అండ్‌బీ, ఏఈ.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: మండలంలోని శిరివెళ్లలోని రెడ్డిపేట కాలనీలో చేతిపంపు మరమ్మతుకు గురైంది. - మహబూబ్‌బాషా.
✔: మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెస్తాం. - సాలమ్మ, గ్రామ సర్పంచి.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని చాకలిపేట నుంచి బేగరిపేట కాలనీ వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలి. - కాలనీవాసులు.
✔: త్వరలోనే సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడతాం. - మధుతేజరెడ్డి, మున్సిపల్ ఏఈ.
?: పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ వెళ్లే దారిలో బైపాస్ రోడ్డు వెంట మురుగు కాల్వ శుభ్రం చేయాలి. -స్థానికులు.
✔: పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తాం. - మధుకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్.

దొర్నిపాడు, న్యూస్‌టుడే: ?: దొర్నిపాడు బీసీ కాలనీలో రోడ్లపై మురుగు ప్రవహిస్తోంది. - శ్రీనివాస్.
✔: సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. - దేవమణి, సర్పంచి, దొర్నిపాడు.

నిధులు కొరవడి.. పనులు తడబడి!

బేతంచెర్ల, కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నా క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు పూర్తి కావట్లేదు. దీంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని నిధులు మంజూరు చేస్తే అసంపూర్తిగా నిలిచిన భవన నిర్మాణ పనులు పూర్తవుతాయని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు.

ఆగిన గూటుపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల భవనం పనులు

పరిశీలన

ఇక్కట్లు పడుతున్న విద్యార్థులు

బేతంచెర్ల మండలంలోని గూటుపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం రెండేళ్లుగా అసంపూర్తిగానే మిగిలింది. వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.1.98 కోట్లతో పాఠశాల భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. మొత్తం 11 తరగతి గదులు మంజూరయ్యాయి. ఇక్కడ 105 మంది విద్యార్థులు చదువుతున్నారు. ముందుగా గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు గదులను పూర్తి చేశారు. మొదటి అంతస్తులో నాలుగు గదుల నిర్మాణానికి పైకప్పు వేసి నిధులు లేక మధ్యలోనే నిలిపివేశారు. మూడో అంతస్తులో మూడు గదులను నిర్మించాల్సి ఉంది. ఫ్లోరింగ్, ప్రహరీ, మరుగుదొడ్ల పనులు చేపట్టాలి. ఇప్పటి వరకు రూ.1.7 కోట్లు ఖర్చు చేశారు.

☛ కోవెలకుంట్ల మండలంలోని సౌదరదిన్నె గ్రామంలో ఉన్న ప్రత్యేక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. గోడలు బీటలు బారి అధ్వాన స్థితికి చేరుకోవడంతో రెండేళ్లుగా పాఠశాలను మూసి వేసి పక్కనే ఉన్న సచివాలయం కార్యాలయంలో తరగతులు నిర్వహిస్తున్నారు. సుమారు 23 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొత్తభవన నిర్మాణం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

కూటమి ప్రభుత్వం మీదే ఆశలు

☛ చాగలమర్రి మండలంలోని గొడిగనూరు గ్రామంలో ఉన్నత పాఠశాలలో రెండు అదనపు గదులు మంజూరయ్యాయి. ఇందులో ఒక గది పూర్తి చేయగా మరో గది నిధులు లేక నిలిచి పోయింది. ఇక్కడ 220 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి అదనపు గదుల నిర్మాణం పూర్తయితే సౌకర్యంగా ఉంటుంది.

☛ అవుకు మండలంలోని సంగపట్నం, రామాపురం, మంగంపేట, కునుకుంట్ల గ్రామాల్లోని నాలుగు ఉన్నత పాఠశాలల్లో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 26 ప్రాథమిక పాఠశాలల పనులు చేపట్టగా ఆరు బడుల్లో పనులు పూర్తి చేశారు. 18 పాఠశాలల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.

☛ బనగానపల్లి మండలం అప్పలాపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరుకొని దర్శనమిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. నాడు-నేడులో ఎంపిక చేయకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధిక ధరలకు యూరియా విక్రయిస్తే చర్యలు

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: అధిక ధరలకు యూరియా విక్రయిస్తే చర్యలు తప్పవని ఆళ్లగడ్డ మండల వ్యవసాయాధికారి కిశోర్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ దస్త్రాలు, బిల్లు బుక్స్ పరిశీలించారు. ఏసీఎస్ఆర్ ఎరువుల దుకాణంలో స్టాక్ నిల్వలో తేడాలు ఉండటంతో 33 టన్నుల యూరియా అమ్మకాలు నిలిపేశారు. రైతులకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని దుకాణాదారులకు సూచించారు. యూరియా బస్తా ఎమ్మార్పీ ధర రూ.266.50 మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. ఎక్కడైనా అధిక ధరలకు అమ్మితే రైతులు తమకు ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

పట్టణాభివృద్ధికి కృషి చేస్తా

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తానని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని తారకరామానగర్‌లోని 26వ వార్డులో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల వార్డులోని ప్రజల నుంచి పలు రకాల సమస్యలను అడిగి తెలుసుకుని వినతిపత్రాలను స్వీకరించారు. మాజీ ఎంపీపీ టీఈ శేషఫణిగౌడ్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కె.హరికిషన్, పట్టణ అధ్యక్షుడు రామచంద్రుడు, పార్టీ నాయకులు ఆంజనేయులుగౌడ్, నారాయణగౌడ్ పాల్గొన్నారు.

వసతి గృహం.. లోపించిన పారిశుద్ధ్యం

ఉయ్యాలవాడలోని బీసీ బాలుర వసతి గృహంలో 75 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్యం లోపించింది. స్నానం గదులు, మరుగుదొడ్ల నుంచి వెలువడే మురుగు ప్రాంగణంలో నిలిచి దుర్వాసన వస్తోంది. వసతి గృహం పరిసరాల్లో 20 స్నానం గదులు, మరుగుదొడ్లు ఉండగా అవి ఉపయోగంలో లేవు. మరుగుదొడ్ల కొరత ఏర్పడటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. -న్యూస్‌టుడే, ఉయ్యాలవాడ.

అంగన్‌వాడీ.. పెచ్చులూడి

ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం గ్రామంలోని రెండో అంగన్‌వాడీ కేంద్రం భవనం కూలుబడింది. పాత భవనం కావడంతో పైకప్పు పెచ్చులు కింద పడి ప్రమాదకరంగా మారింది. దీంతో చేసేదిలేక అంగన్‌వాడీ నిర్వాహకులు తరగతి గదులను ఖాళీ చేసి జడ్పీ ఉన్నత పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న గదుల్లోకి మారారు. శిథిలమైన అంగన్‌వాడీ భవనాన్ని తొలగించి నూతన భవనం నిర్మిస్తే అవస్థలు తొలగుతాయని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం)

ఆగిన ఆరోగ్య కేంద్రం పనులు

గ్రామీణ ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు గత వైకాపా ప్రభుత్వంలో రూ.17.50 లక్షల నిధులతో విలేజ్ హెల్త్ క్లినిక్ (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) నిర్మాణాన్ని ప్రారంభించి నిర్మాణ పనులు చేపట్టారు. గూటుపల్లె గ్రామంలో నిధుల మంజూరు జాప్యంతో పనులు నిలిచిపోయాయి. ఆరోగ్య సిబ్బందికి సొంత భవనం లేకపోవడంతో అద్దెభవనంలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, గూటుపల్లె (బేతంచెర్ల)

దివ్యాంగుల అగచాట్లు తీర్చరూ..

ఆసుపత్రుల్లో బాలింతలు, దివ్యాంగులకు సులభంగా వెళ్లేందుకు ర్యాంప్‌లు నిర్మిస్తారు. అయితే రుద్రవరం మండలం ఆలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ర్యాంప్ ఉన్నా అక్కడికి వెళ్లేందుకు దారి లేదు. ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండి ఉంది. అసలు అక్కడికి వెళ్లేందుకు సరైన మార్గమే లేదు. ఇంత మాత్రానికి ర్యాంప్ ఎందుకు నిర్మించారంటూ రోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి దారిని నిర్మించాలని దివ్యాంగులు కోరుతున్నారు.-న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ, రుద్రవరం.

ప్రతిభావంతులకు ప్రశంసాపత్రాలు

రామకృష్ణారెడ్డికి ప్రశంసాపత్రం అందిస్తున్న జేసీ కార్తీక్

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: వస్తువుల కొనుగోలు విషయంలో వినియోగదారులకు కరపత్రాలు అందిస్తూ చైతన్యం తీసుకొచ్చినందుకు డోన్‌కు చెందిన వినియోగదారుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి విశేష కృషి చేస్తున్నారు. ఇందుకు గాను జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నంద్యాలలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు.

చిన్నవంగలి(నాగలాపురం), న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా చిన్నవంగలి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీలక్ష్మి జిల్లాస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో జిల్లా టాపర్‌గా నిలిచిందని ఇన్‌ఛార్జి హెచ్‌ఎం శ్రీనివాసులు తెలియజేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో బుధవారం జాయింట్ కలెక్టరు కార్తీక్ చేతుల మీదుగా నగదు, ప్రశంసాపత్రాన్ని విద్యార్థిని అందుకున్నారు.

ఆళ్లగడ్డ ఉప కారాగారం తనిఖీ

మాట్లాడుతున్న న్యాయమూర్తి టి.భాస్కర్

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఉప కారాగారంలో రిమాండ్ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.భాస్కర్ అన్నారు. బుధవారం ఆయన ఆళ్లగడ్డ ఉప కారాగారాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక స్థోమతలేని ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందించే ఏర్పాట్లు చేశామన్నారు. కారాగారంలో అధిక రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఖైదీల వివరాలను తెలుసుకున్నారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, ఉచిత సహాయ న్యాయవాదుల పనితీరును ఉప కారాగారాధికారి శల్వంత్‌తో వాకబు చేశారు.

శాలివాహనుల సంక్షేమానికి ప్రాధాన్యం

క్యాలెండర్లు ఆవిష్కరిస్తున్న సుబ్బయ్య తదితరులు

బనగానపల్లి, న్యూస్‌టుడే: పేద శాలివాహనుల(కుమ్మరుల) సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సుబ్బయ్య పేర్కొన్నారు. బనగానపల్లిలో బుధవారం నియోజకవర్గం స్థాయిలో శాలివాహన సంఘం 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కుమ్మరుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు పిల్లలను బాగా చదివించుకొని సాగిపోవాలని సూచించారు.

క్రీస్తు జన్మదినం.. మానవాళికి మహోదయం

బేతంచెర్ల: నృత్యం చేస్తున్న చిన్నారులు

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో చర్చిలను క్రైస్తవ సోదరులు అందంగా అలంకరించారు. విద్యుత్తు దీపాలతో ప్రార్థనామందిరాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. క్రిస్మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు చోట్ల ఏసు పుట్టుకను తెలుపుతూ చిత్రాలతో కూడిన పశువుల పాకలను అందంగా ఏర్పాటు చేశారు. పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.

బనగానపల్లి: ముస్తాబైన ఆర్‌సీఎం చర్చి

డోన్ పట్టణం: కోర్టు ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు

చాగలమర్రి పట్టణంలో..

గిరిజనుల సంక్షేమమే ధ్యేయం

ప్యాపిలి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప పేర్కొన్నారు. పట్టణానికి విచ్చేసిన వెంకటప్పను బుధవారం ఎరుకల సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మనోరమ ఆధ్వర్యంలో సన్మానించారు. ఎరుకల సేవా సంఘం సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

వెంకటప్పను సన్మానిస్తున్న సంఘం సభ్యులు

రైల్వే సమస్యలు పరిష్కరించాలి

బేతంచెర్ల, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా ప్రయాణికులకు రవాణా కష్టాలను తీర్చి ప్రయాణికులకు అనుకూలంగా రైల్వే సౌకర్యాలను కల్పించి, బేతంచెర్ల రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను శాశ్వతంగా నిలుపుదల చేయాలని సీపీఐ మండల కార్యదర్శి యన్నా భార్గవ్ అన్నారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి నాగరాజు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

దుకాణం దగ్ధం.. రూ.లక్ష నష్టం

చాగలమర్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని ముత్యాలపాడు బస్టాండు సమీపంలోని హెచ్‌పీ పెట్రోలు బంకు సమీపంలో గుర్తు తెలియని దుండగులు ఆటోమెకానిక్ దుకాణాన్ని నిప్పంటించారు. మద్దూరు గ్రామానికి చెందిన నాగయ్య బంకు ఏర్పాటు చేసుకుని వాహనాలకు మరమ్మతులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు బంకుకు నిప్పు పెట్టారు. బాధితుడికి రూ.లక్ష నష్టం వాటిల్లింది.

ఆరోపణలు చేయడం తగదు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: అహోబిలం దేవస్థానంలో ఎమ్మెల్యే అండతోనే అక్రమాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అక్రమాలు వారు చేస్తూ తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేస్తుండడం హాస్యాస్పదమన్నారు. నృసింహస్వామి సొమ్ము ఒక్క రూపాయి కూడా తాము ముట్టలేదని, దీనిపై ఇది వరకే తాను కుటుంబంతో సహా స్వామి సన్నిధిలో ప్రమాణం చేశానన్నారు. స్వామి సొమ్ము తిన్న వారు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు.

చెత్తకు నిప్పు.. పొగతో ఇబ్బందులు

మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

బేతంచెర్ల, న్యూస్‌టుడే: బేతంచెర్ల పట్టణంలో జంగాల కాలనీలో సుద్ద కనుమ వద్ద రీసైక్లింగ్ చేసి నిల్వ ఉంచిన చెత్తకు గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి నిప్పు పెట్టారు. దీంతో పొగతో పెద్దఎత్తున మంటలు లేచాయి. జంగాల కాలనీ మొత్తం పొగతో నిండి పోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగర పంచాయతీ సిబ్బంది జంగాలపేట కాలనీ సమీపంలో శుద్ధ కనుమ వద్ద నిల్వ ఉంచిన చెత్తను ఐదు నెలల కిందట సౌరాష్ట్ర ఏజెన్సీ వారు రీసైక్లింగ్ చేసి నిల్వ ఉంచారు. బనగానపల్లి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

బేతంచెర్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని సంజీవనగర్ కాలనీలో ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం బుధవారం వైభవంగా జరిగింది. గోవింద మాలధారులు, భక్తులు, అర్చకుల ఆధ్వర్యంలో స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను కొలువుంచి మంగళవాయిద్యాల నడుమ కల్యాణం జరిపించారు. వివిధ కాలనీలకు చెందిన భక్తులు పెద్దఎత్తున కల్యాణంలో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాజపా జిల్లా కార్యదర్శి నాగమోహన్, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి, గౌరి ఉస్సేన్‌రెడ్డి, మారుతీ శర్మ, మధుమోహన్‌రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.

కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు

ఆధ్యాత్మికం

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం),న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. అర్చకులు ఆలయ గర్భగుడి ఆవరణలో ఆళ్వార్‌లను కొలువుంచి ప్రత్యేకంగా ఆరాధిస్తున్నారు. బుధవారం వేదపండితులు ఆళ్వార్‌ల చెంత కూర్చుని వేదప్రబంధ పారాయణాలు పఠించారు. ధనుర్మాస పూజల్లో భాగంగా స్వామికి తిరుప్పావైలోని పాశురాన్ని విన్నవించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

ముక్కోటి వేడుకలకు ఆహ్వానం

డోన్ పట్టణం, బేతంచెర్ల, న్యూస్‌టుడే: ఆర్ఎస్ రంగాపురం మద్దిలేటి స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహక అధికారి రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం డోన్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను ఆయనతో పాటు పలువురు మర్యాదపూర్వకంగా కలిసి మహోత్సవాలకు ఆహ్వానించారు.

సంక్షిప్త సమాచారం

శిరివెళ్ల, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదవడం ద్వారానే ఉత్తమ ఫలితాలను సాధించగలరని ఎంఈవో నాగార్జునరెడ్డి పేర్కొన్నారు.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహించాలని ఎంపీడీవో శివ మల్లేశ్వరప్ప పేర్కొన్నారు. స్థానిక గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో బుధవారం తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు.

జలదుర్గం (ప్యాపిలి), న్యూస్‌టుడే: సచివాలయానికి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలని డిప్యూటీ ఎంపీడీవో ప్రభాకర్ సూచించారు.

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి సందర్శనలతో విజ్ఞాన వికాసం సాధ్యమని ఉయ్యాలవాడ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉయ్యాలవాడలో బుధవారం ఆదర్శ పాఠశాల విద్యార్థులకు 'పొలం బడి' కార్యక్రమం చేపట్టారు.

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లిలో ఈ నెల 29న జరిగే సీపీఐ శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా సమితి కార్యదర్శి రంగనాయుడు పేర్కొన్నారు.

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: పేదల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతర పోరాటం చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు పేర్కొన్నారు. సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సీసంగుంతల గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కె.రాధాకృష్ణ, సుంకయ్య తదితరులు పాల్గొన్నారు.

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ఇంటి రుణం విషయంలో డోన్ కేడీసీసీ బ్యాంకు సిబ్బంది వేధిస్తున్నారని వినియోగదారుడు మధుశేఖర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వెంగళాంపల్లె (ప్యాపిలి), న్యూస్‌టుడే: విద్యార్థులందరూ ఐక్యంగా కలిసి గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎన్ఎస్ఎస్ పీవో నవీనపాటి పేర్కొన్నారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: సావిత్రి బాయి పులె, ఫాతిమా షేక్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు రవీంద్రనాథ్, నాగసురేంద్ర, బీసీ మైనార్టీ మహిళా నాయకురాలు పెద్దక్క పిలుపునిచ్చారు.

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: డోన్ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో వార్డెన్లు ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సరిగా పెట్టడం లేదని, విచారించి చర్యలు తీసుకోవాలని ఐఎఫ్‌టీయూ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులు పేర్కొన్నారు.

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: గుంటూరు- గుంతకల్ స్టేషన్ల మధ్య కొత్తగా డబుల్ లైన్ ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డోన్ ప్రాంతంలో పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2.21 హెక్టార్ల భూమిని కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దండిగా కాసులు.. శరవేగంగా నిర్మాణాలు

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లి మేజర్ పంచాయతీలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా భూగర్భ డ్రైనేజీతో పాటు కాలనీల్లో సీసీ రోడ్ల పనులు శరవేగంగా చేస్తున్నారు. పట్టణంలో రూ.35 కోట్లతో 152 పనులు చేపట్టారు. ఇందులో ఇప్పటికే 71 పనులు పూర్తి కాగా మరో 81 చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పట్టణంలో ఏ వీధిలోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు అగుపిస్తున్నాయి.

పంచాయతీ కార్యాలయం వద్ద పూర్తయిన సీసీ రహదారి నిర్మాణం

మంత్రి ప్రత్యేక చొరవతో..

పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను డీఈ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 152 పనులు చేపట్టడం చూస్తే మరో మూడేళ్లలో పట్టణంలో ఉన్న అన్ని కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పనుల నాణ్యతను పరిశీలించి పనులను ముందుకు నడిపిస్తున్నారు.

కొన్ని పనులను పరిశీలిస్తే..

☛ పెట్రోలు బంకు సమీపంలోని తాడిపత్రి రోడ్డు నుంచి గ్రామ పంచాయతీ రోడ్డు మీదుగా పొట్టిశ్రీరాములు సెంటర్ వరకు రూ.2.50 కోట్లతో సీసీ రోడ్డు పనులు చేపట్టారు. చివరి దశలో పనులు పూర్తి చేసి రోడ్డును క్యూరింగ్‌లో ఉంచారు.

☛ ఒకటో వార్డులో రూ.3 కోట్లతో పనులు చివరి దశలో ఉన్నాయి. కొండపేటలోని కరణం మొహియుద్దీన్ కాలనీలో రూ.68 లక్షలతో పనులు ప్రారంభం చేయగా దాదాపు పూర్తయ్యాయి. ఈద్గానగర్‌లో రూ.90లక్షలతో పనులు చేపట్టగా.. రూ.50లక్షల పనులు పూర్తి చేశారు.

మార్చినాటికి మొదటి దశ పూర్తి

- నాగశ్రీనివాసులు, పీఆర్ డీఈ

బనగానపల్లిలో భూగర్భ డ్రైనేజీ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి మొదటి దశ పనులు పూర్తి చేస్తాం. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తరచూ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తున్నారు. వేగంగా, నాణ్యంగా పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

తీరనున్న కష్టాలు

☛ కరీంబాగ్ కాలనీలో రూ.60 లక్షలతో పనులు చేపట్టగా రూ.50 లక్షల పనులు పూర్తయ్యాయి. పాత బస్టాండు సమీపంలో రూ.39 లక్షలతో చేపట్టిన పనులు పూర్తి చేశారు.

☛ దినసరి మార్కెట్ సమీపంలోని ప్రధాన రహదారిలో రూ.35లక్షలతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. తెలుగుపేట సమీపంలోని జుర్రేరు వాగు సమీపంలో రూ.కోటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయి. ఆంజనేయ స్వామి గుడి పక్కన రూ.1.60కోట్లతో చేపట్టిన పనులు పూర్తి చేశారు.

☛ ఖాజీవాడలో రూ.1.27 కోట్లతో చేపట్టిన పనులు దాదాపు పూర్తి చేశారు. గోపాల్‌నగర్‌లో రూ.57లక్షలతో చేపట్టిన పనులు పూర్తి కావచ్చాయి. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఎస్సీ బాలికల వసతి గృహం పక్కను రూ.20లక్షలతో పనులు చేపట్టారు.

(c) eenadu

విద్యుత్తు వెలుగుల్లో నరసరావుపేట టౌన్ బాప్టిస్ట్ చర్చి

ఏసు జననం.. అంతటా సంబరం

కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకుని నిర్వహించే క్రిస్మస్ పండగకు చర్చిలు ముస్తాబయ్యాయి. విద్యుద్దీప కాంతులతో వెలుగులీనుతున్నాయి. క్రీస్తు జనన వృత్తాంతం తెలిపేలా పూరిపాకలు ఏర్పాటుచేశారు. బుధవారం అర్ధరాత్రి కేకు కోసి, పలు చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. ఏసు ప్రభువును కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. - న్యూస్‌టుడే, బృందం

వినుకొండలోని ఏబీఎం ప్రార్థనామందిరం

పిడుగురాళ్లలోని ఆర్‌సీఎం చర్చి

విధేయతకు చోటు

● కొత్తవారికి అవకాశం ● తెదేపా పార్లమెంటరీ కమిటీ ఖరారు

ఈనాడు డిజిటల్, నరసరావుపేట, నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: తెదేపా నరసరావుపేట పార్లమెంటరీ కమిటీని బుధవారం ఖరారు చేశారు. అధ్యక్షుడిగా షేక్ జానీసైదా, ప్రధాన కార్యదర్శిగా నల్లపాటి రామచంద్ర ప్రసాద్‌లను మూడు రోజుల కిందటే నియమితులయ్యారు. మొత్తం 42 మందిలో అత్యధికం కొత్తవారికి అవకాశం కల్పించారు. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా 12 మంది మహిళలకు పదవులు దక్కాయి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో అన్ని వర్గాల వారికి చోటు కల్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న 8 మందిని రెండోసారి కొనసాగించారు. వైకాపా హయాంలో అక్రమ కేసులతో ఇబ్బందిపడ్డ వారిని గుర్తించి ప్రాధాన్యమిచ్చారు.

✦ ఉపాధ్యక్ష పదవి గతంలో నరసరావుపేటకు దక్కలేదు. ఈసారి వెంకటేశ్వర్‌రెడ్డికి ఇచ్చారు. ✦ పెదకూరపాడుకు చెందిన ముంతాజ్, నాదెండ్ల రూపకల్పన, నాగలక్ష్మి వైకాపా అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తూ.. ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కష్టపడ్డారు. వీరిని కార్యదర్శులుగా నియమించారు. ✦ దాచేపల్లికి చెందిన వేముల తిరుమల కుమార్‌కు అధికార ప్రతినిధి పదవి దక్కింది. వైకాపా హయాంలో ఈయనపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా రౌడీషీట్ తెరిచారు. ఆర్థిక లావాదేవీలపై దెబ్బకొట్టారు. అయినా ఈయన పార్టీని అంటిపెట్టుకున్నారు. ✦ రొంపిచర్ల మండలానికి చెందిన గంగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అక్రమ కేసు పెట్టడమే కాకుండా జైలుకు పంపించారు. ఈయనకు మీడియా కోఆర్డినేటర్‌గా పార్టీ రెండోసారి అవకాశం ఇచ్చింది. కార్యాలయ సెక్రటరీగా నియమితులైన గొట్టిపాటి జనార్దన్ బాబు వైకాపా హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కమిటీ సభ్యులు వీరే.. కోశాధికారి తిరుమలకొండ నరసింహారావు (నరసరావుపేట). ఉపాధ్యక్షులు మేకల సాంబశివరావు (గురజాల), మెట్టు వెంకటేశ్వర రెడ్డి (నరసరావుపేట), షేక్ ముంతాజ్ (పెదకూరపాడు), దరువూరి నాగేశ్వరరావు (సత్తెనపల్లి), అమరా రమాదేవి (చిలకలూరిపేట), పాటిబండ్ల బాలయ్య (పెదకూరపాడు), సయ్యద్ అమీర్ అలీ (గురజాల), గోరంట్ల హనుమంతరావు (వినుకొండ), సభావత్ జబ్బార్‌నాయక్ (మాచర్ల).
● కార్యనిర్వాహక కార్యదర్శులు రాయల శ్రీనివాసరావు (నరసరావుపేట), గొర్రెపాటి సుశీల (సత్తెనపల్లి), బత్తినేని శ్రీనివాసరావు (చిలకలూరిపేట), కత్తి సరోజిని (గురజాల), మేడా సాంబశివరావు (పెదకూరపాడు), మద్దినేటి శాంతి (మాచర్ల), అట్లూరి పుల్లమ్మ (సత్తెనపల్లి), యర్రంరెడ్డి అంజిరెడ్డి (వినుకొండ), సూరే యలమంద (మాచర్ల).
● అధికార ప్రతినిధులు పల్లమీసాల దాసయ్య (వినుకొండ), మంజుల అంజనికుమారి (నరసరావుపేట), పూజల వెంకటకోటయ్య (సత్తెనపల్లి), పోపూరి వెంకయ్య (చిలకలూరిపేట), గాదె సూర్యనారాయణ (పెదకూరపాడు), ఒగూరు వెంకటేశ్వర్లు (మాచర్ల), వేముల తిరుమలకుమార్ (గురజాల), కొమ్మతోటి ఫౌలు (వినుకొండ), ఫణితి రవికుమార్ (గురజాల).
● కార్యదర్శులు పల్లం జయశ్రీ (నరసరావుపేట), సయ్యద్ మహబూబ్ (సత్తెనపల్లి), నెల్లూరి శివనాగేంద్రమ్మ (గురజాల), దావల రవి (చిలకలూరిపేట), నాదెండ్ల రూపకల్పన (పెదకూరపాడు), చికా నాగలక్ష్మి (పెదకూరపాడు), షేక్ జానీ బాషా (మాచర్ల), షేక్ అబ్దుల్ గఫార్ (నరసరావుపేట). ● కార్యాలయ కార్యదర్శి గొట్టిపాటి జనార్దన్‌బాబు(నరసరావుపేట). మీడియా సమన్వయకర్త గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నరసరావుపేట), సోషల్ మీడియా సయన్వయకర్త భీమవరపు లక్ష్మయ్య (మాచర్ల).

వయసు 60.. మనసు 20

అథ్లెటిక్స్, ఈత పోటీల్లో సత్తా

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

శారీరక, మానసిక దృఢత్వం ఉన్న యువకులే ఆటలంటే దూరంగా ఉంటున్నారు. కొందరు 60 ఏళ్ల పైబడి వయసులోనూ యువకుల్లా తమకు ఇష్టమైన క్రీడల్లో సత్తా చాటుతున్నారు. వయసు శరీరానికే తప్ప మనసు కాదని నిరూపిస్తున్నారు. అథ్లెటిక్స్, ఈత పోటీల్లో రాణిస్తున్న సత్తెనపల్లి వాసులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

పరుగెడితే పతకమే.. మాస్టర్ అథ్లెట్ **కుర్రం రామశేషయ్య** ఏ పోటీలో పాల్గొన్నా పతకాలు పట్టేస్తున్నారు. ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఉస్మానియా సింథటిక్ ట్రాక్‌లో మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 200, 400 మీటర్ల పరుగులో బంగారం, 100 మీటర్ల పరుగులో వెండి పతకాలు సాధించారు. గుంటూరు జిల్లా పాలపర్రులో ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన 45వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లోనూ సత్తా చాటారు. 100, 200, 400 మీటర్ల పరుగులో బంగారు పతకాలు అందుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో వచ్చే ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నిత్యం వ్యాయామం, సాధనతోనే ఇది సాధ్యమవుతోందని ఆయన చెబుతున్నారు.

ఎంతైనా దూకేస్తా.. మాస్టర్ అథ్లెట్ **కూరపాటి కృష్ణప్రసాద్** హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో 60 ఏళ్ల పైబడిన విభాగంలో లాంగ్‌జంప్‌లో మూడోస్థానంలో నిలిచారు. ట్రిపుల్ జంప్, జావెలిన్‌త్రో, లాంగ్‌జంప్‌లో పతకాలు సాధిస్తున్నారు. గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటారు. రోజూ చేసే వ్యాయామమే అథ్లెటిక్స్‌లో రాణించేందుకు ఉపకరిస్తుందని ఆయన తెలిపారు.

ఈతలో మేటి.. వ్యాపారి **పోతుగంటి నరసింహారావు** ఈతలో మేటిగా రాణిస్తున్నారు. 15 ఏళ్లుగా రోజువారీ జీవితంలో ఈతను భాగం చేసుకున్నారు. నిత్యం గంట సాధన చేస్తున్నారు. పిల్లలు, యువతకు నేర్పిస్తున్నారు. ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ కృష్ణానదిలో ఏటా నిర్వహించే ఈత పోటీల్లో అయిదేళ్లుగా పాల్గొంటూ బహుమతులు అందుకుంటున్నారు. ఈ ఏడాది నిర్వహించిన పోటీలో ప్రథమ స్థానంతో బంగారు పతకం అందుకున్నారు. ఈత చక్కని వ్యాయామమని, పిల్లలకు నేర్పించాలని ఆయన చెబుతున్నారు.

క్రమబద్ధీకరించు.. నిశ్చింతగా ఉండు!

మరో ఆరు రోజులే గడువు

నరసరావుపేట, న్యూస్‌టుడే

గృహ విద్యుత్తు వినియోగదారులకు ఏపీసీపీడీసీఎల్ 50 శాతం రాయితీతో అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తోంది. అధిక లోడ్‌పై దృష్టి సారించకుంటే విద్యుత్తు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో రూ. వేలల్లో జరిమానాలుగా చెల్లించాల్సి ఉంటుంది. అదే క్రమబద్ధీకరించుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందుకోవచ్చు. జిల్లాలో ఇప్పటికే 8,988 మంది అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేశారు. ఈ నెల 31న దరఖాస్తు గడువు ముగియనుంది. కిలోవాట్‌కు రూ. వెయ్యి చొప్పున 5 కిలోవాట్ల వరకు రూ. 5 వేలు రాయితీ ఇస్తున్నారు. తక్కువ ఖర్చుతో అదనపు లోడ్ క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఎస్‌ఈ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. గడువులోపు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

విద్యుత్తు డివిజన్	దరఖాస్తులు	రాయితీపోను చెల్లించిన నగదు	అధిక లోడు (కిలోవాట్లలో)
మాచర్ల	3,781	రూ.82,96,000	6,834
నరసరావుపేట	5,207	రూ.1,37,79,350	11,282

చేయి తడిపితేనే ఆమోద ముద్ర

పీఎంఈజీపీ దరఖాస్తుదారులకు చుక్కలు

ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు: 379
ఆమోదించినవి: 69

■ క్రోసూరు మండలానికి చెందిన రమేశ్ పీఎంఈజీపీ కింద యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి రూ. 5 లక్షల సబ్సిడీ రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. పరిశ్రమల శాఖ సిబ్బందికి రూ. 10 వేలు ఇచ్చాకే దస్త్రం ముందుకు కదిలింది.

■ పెదకూరపాడు మండలానికి చెందిన కొందరు నిరుద్యోగ యువకులు పీఎంఈజీపీ కింద ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకుంటే పది సార్లు తిరస్కరించారు. చివరకు ఎమ్మెల్యే మనుషులతో చెప్పించుకున్నాక ఆమోదించారు.

ఈనాడు డిజిటల్, నరసరావుపేట

కేంద్ర ప్రభుత్వం రాయితీపై రుణాలు మంజూరు చేసే ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) విషయంలో పరిశ్రమల శాఖ సిబ్బంది నిరుద్యోగులకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి కారణాలు లేకుండానే తిరస్కరిస్తున్నారు. వ్యక్తిగతంగా కలిసి ఎంతోకొంత ముట్టజెపితేనే ఆమోద ముద్ర వేస్తున్నారు. లేకుంటే ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ప్రాథమిక స్థాయిలోనే తిప్పికొడుతున్నారు. ఫలితంగా స్వయం ఉపాధి పొందాలనుకునే యువత కేంద్ర ప్రభుత్వ రాయితీ రుణాలు పొందలేక. . బయట అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది.

స్వయం ఉపాధి పొందాలనుకునే యువతను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. పద్దెనిమిదేళ్లు పైబడి ఉండాలి. ఆదాయం పరిమితి లేదు. రూ. 5 లక్షల వరకు ప్రాజెక్టుకు విద్యార్హత అవసరం లేదు. రూ. 10 లక్షలు పైబడి రుణాలకు పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. తయారీ, సేవారంగాల్లో వ్యాపారాలకు ఈ రుణాలు మంజూరు చేస్తారు. లబ్ధిదారుని వాటా 5 నుంచి 10 శాతమే. మిగతాది కేంద్రమే రాయితీగా ఇస్తుంది.

పథకానికి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వివరాలు పరిశీలించాక పరిశ్రమల శాఖ అధికారులు దరఖాస్తును బ్యాంకుకు ఆన్‌లైన్లో పంపించాలి. కానీ పరిశ్రమల శాఖలోనే దరఖాస్తులు ఆగిపోతున్నాయి. యువత పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా తిరస్కరణకు గురవుతుండటంతో ఆ శాఖ కార్యాలయానికి వస్తున్నారు. అప్పుడు అసలు విషయం బోధపడుతోంది. కొందరైతే ప్రజాప్రతినిధుల ద్వారా పని చేయించుకుంటున్నారు. పీఎంఈజీపీ దరఖాస్తులు ఒంగోలు డీఎం చూస్తారని, తన పరిధి కాదని జిల్లా పరిశ్రమల శాఖ ఏడీ నవీన్‌కుమార్ తెలిపారు.

నమ్మించి.. మోసగించి

ఆభరణాల తయారీదారుడి చేతివాటం

యడ్లపాడు: బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తి ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘటన యడ్లపాడులో చోటుచేసుకుంది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో మోసం వెలుగు చూసింది. యడ్లపాడుకు చెందిన ఏలూరి కామేశ్వరరావు బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటాడు. వారసత్వంగా వచ్చిన వృత్తిలో కొనసాగుతున్న ఆయనపై ప్రజలకు నమ్మకం కుదిరింది. ఆభరణాలు తయారు చేయటానికి పలువురు రూ. లక్షల్లో నగదు ముందస్తుగా చెల్లించారు. కొందరు అప్పుగా ఇచ్చారు. గడువులోగా నగదు చెల్లించకపోవడం, బంగారు ఆభరణాలు ఇవ్వకపోవడంతో నిలదీసిన బాధితులకు ముఖం చాటేశాడు. బాధితులు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అందులో 84 మంది రూ. 3.34 కోట్లు మోసపోయినట్లు పేర్కొన్నారు. న్యాయం చేయాలని పోలీసులను కోరారు.

ఆరోగ్యానికి ముస్తాబు

ముందంజలో నిలిచేది ఎవరో?

నరసరావుపేట, సత్తెనపల్లి, న్యూస్‌టుడే

శుభ్రతే ఆరోగ్యం.. ఆరోగ్యమే ఆయుష్షు.. నినాదంతో జిల్లావ్యాప్తంగా అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ముస్తాబు కార్యక్రమం అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పార్వతీపురం మన్యం జిల్లాలో విజయవంతమైన 'ముస్తాబు'ను రాష్ట్రమంతటా అమలుచేస్తోంది. జిల్లావ్యాప్తంగా సోమవారం అన్ని పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. పిల్లలకు పరిశుభ్రత అలవాట్లు నేర్పించి వారిని ఆరోగ్యంగా ఉండేలా చేయడం దీని లక్ష్యం. కార్యక్రమ అమల్లో ముందంజలో నిలిచేది ఎవరో త్వరలోనే తేలనుంది.

జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు	2,021
ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థుల సంఖ్య	2,98,903
వసతి గృహాలు మొత్తం	72
విద్యార్థులు	7,400
జూనియర్ కళాశాలలు	132
విద్యార్థులు	33,450

జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాలు, వసతి గృహాలు, కళాశాలల్లో ముస్తాబు కార్నర్లు ఏర్పాటుచేశారు. అక్కడ అద్దం, దువ్వెన, తువ్వాలు, సబ్బు, నెయిల్ కట్టర్, హ్యాండ్‌వాష్, బకెట్ ఉంచారు. ఇంటి వద్ద సరిగా తయారై రానివాళ్లను గుర్తించి.. ముస్తాబు కార్నర్‌కు పంపించి ముఖం కడుక్కుని, తల దువ్వుకుని వచ్చాకే తరగతి గదిలోకి అనుమతిస్తున్నారు. శుభ్రమైన యూనిఫాం, పాదరక్షలు వేసుకోవాలని, గోళ్లు కత్తిరించుకుని, తల దువ్వుకుని రావాలని, ముఖం శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.

సత్తెనపల్లి మండలం భట్లూరు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల ముస్తాబు

స్టార్ల గుర్తింపు.. వారం రోజులపాటు పిల్లల పరిశుభ్రతను పరిశీలించి వారపు ముస్తాబు స్టార్‌ను గుర్తించనున్నారు. వారి పేర్లను పాఠశాలల్లో ప్రదర్శించడమే కాకుండా ప్రోత్సాహకాలు అందజేయనున్నారు.

● ప్రతినెలా పరిశుభ్రమైన తరగతి, వసతిగృహాన్ని ఎంపిక చేయనున్నారు. జిల్లా స్థాయి ఉత్తమ పాఠశాల, కళాశాల, వసతిగృహం అవార్డులు కూడా ఇవ్వనున్నారు.

హరిరామ సంకీర్తన.. నైపుణ్య గణన

సంకీర్తనలు ఆలపిస్తున్న భజన బృందాల సభ్యులు

గుంటూరు, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే), హిందూ ధర్మప్రచార పరిషత్ (హెచ్‌డీపీపీ) ఆధ్వర్యంలో భజన బృందాల నైపుణ్య పరిశీలన కార్యక్రమం బుధవారం గుంటూరు తితిదే కల్యాణ మండపంలో ప్రారంభమైంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో అఖండ హరినామ సంకీర్తనం చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న భజన బృందాలకు నైపుణ్య పరిశీలన నిర్వహించాలని నిర్ణయించి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి గుంటూరు జిల్లాను ఎంపిక చేసుకున్నారు. గుంటూరు, కృష్ణ, తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల హెచ్‌డీపీపీ పర్యవేక్షకులు క్రాంతికుమార్ పర్యవేక్షణలో జిల్లా సమన్వయకర్త అమ్మడు, కల్యాణశ్రీరామ్, న్యాయనిర్ణేతలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి సుమారు 500 మంది భజన బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 32 భజన బృందాలు నైపుణ్య పరిశీలనలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.



మెట్లు ఎక్కేయ్.. క్యాలరీలు కరిగించేయ్

బరువు తగ్గించుకోవడానికి శారీరక శ్రమ అవసరం అనేది తెలిసిందే. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక శరీరానికి పని చెప్పడం తగ్గించేశారు. అపార్ట్‌మెంట్లు, కార్యాలయాల్లో లిఫ్టులు ఉపయోగిస్తున్నారే కానీ మెట్లు వాడటం లేదు. మెట్లు ఎక్కితే క్యాలరీలు తగ్గుతాయని తెలిసినా పట్టించుకోరు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు నరసరావుపేటలోని రెడ్డినగర్ యూనియన్ బ్యాంకు కార్యాలయం వారు వినూత్న ఆలోచన చేశారు. ఒక్కో మెట్టు ఎక్కడం ద్వారా ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయో ప్రతి మెట్టుపై రాశారు. ఇలా రాసిన తర్వాత నుంచి సిబ్బంది అందరూ మెట్లు ఎక్కే పైకి వస్తున్నారని బ్యాంకు అధికారులు తెలిపారు. - ఈనాడు డిజిటల్, నరసరావుపేట

కబడ్డీ.. కబడ్డీ

జె.పంగులూరు మండలం కొండ మంజులూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో క్రీడాకారిణులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విజయమే లక్ష్యంగా నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. - న్యూస్‌టుడే, జె.పంగులూరు

ఆసుపత్రి సిబ్బందిని అభినందిస్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి

మాచర్ల ఆసుపత్రికి జాతీయ గుర్తింపు

మాచర్ల (విజయపురిసౌత్): మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి జాతీయ గుర్తింపు రావడం అభినందనీయమని, దీన్ని 100 పడకలుగా అభివృద్ధి చేసి, ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చేస్తామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. బుధవారం ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. 100 పడకల ఆసుపత్రికి సీఎం చంద్రబాబు అనుమతులు ఇచ్చారన్నారు. అందుకు అయిదెకరాల స్థలం చూశామన్నారు. సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించి, వైద్యులు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త ప్రసూన, జిల్లా క్వాలిటీ బృందం సభ్యులు రాంప్రసాద్, శీబా, వైద్యాధికారి కె.పి.చారి మాట్లాడుతూ ఆసుపత్రికి నేషనల్ క్వాలిటీ సర్టిఫికెట్ వచ్చిందన్నారు. రోగులకు మెరుగైన చికిత్స, సిబ్బంది సేవలు, రికార్డుల నిర్వహణ విషయంలో జాతీయస్థాయి గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

సీహెచ్‌సీల్లో సేవలు భేష్

వినుకొండ రూరల్, మాచర్ల: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సంరక్షణ సౌకర్యాల్లో నాణ్యత మెరుగుపరచడం, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, వసతులు కల్పించడం, నాణ్యత ప్రమాణాలు పాటించడం వంటి విషయాల్లో మాచర్ల సామాజిక ఆరోగ్య కేంద్రం 91 శాతం, వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రం 87.94 శాతం మార్కులు సాధించినట్లు డీసీహెచ్‌ఎస్ ప్రసూన తెలిపారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ స్టాండర్డ్స్) సభ్యులు సీహెచ్‌సీలను సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలు, వసతులను పరిశీలించారు. సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడి అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. నివేదికలను కేంద్ర కుటుంబ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపారు. ఆ మేరకు ఎన్‌హెచ్ ఎస్సార్సీ నుంచి ధ్రువీకరణపత్రాలు అందినట్లు ప్రసూన వివరించారు.

SHRIRAM Finance
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
నమోదిత కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
జోనల్ ఆఫీస్ : డి నెం.29-37-141, 2వ అంతస్తు, రామమందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) క్రింద 30 రోజుల తర్వాత అమ్మకం గురించి సమాచారమిస్తూ ఋణగ్రహీతకు ఉద్దేశిత అమ్మకం ప్రకటన.
[illegible]
తేది : 24.12.2025
ప్రదేశం : విజయవాడ
సం/- అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

పరీక్షలు లేకుండా ప్రయోగాలెలా?

● చాలాచోట్ల అటకెక్కిన ల్యాబ్‌లు
● తనిఖీలకు ఇంటర్ బోర్డు సిద్ధం

నరసరావుపేట, పిడుగురాళ్ల, న్యూస్‌టుడే

ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఇంటర్ చదివే విద్యార్థులు థియరీలో మంచి మార్కులు తెచ్చుకుంటున్నా ప్రాక్టికల్స్‌లో వెనుకబడుతున్నారు. చాలా కళాశాలల్లో ప్రయోగ పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. కేజీబీవీల్లో బైపీసీ, ఎంపీసీ, ఒకేషనల్ కోర్సుల విద్యార్థినులకు పూర్తిస్థాయిలో ల్యాబ్‌లు లేవు. వారు సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది.

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. జనవరి 27 నుంచి వృత్తివిద్య కోర్సుల వారికి,

ఫిబ్రవరి ఒకటి నుంచి జనరల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో ప్రయోగాలు జరుగుతున్నాయా లేదా, ల్యాబ్‌లు ఎలా ఉన్నాయో నిశిత పరిశీలన చేసేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది.

ప్రాక్టికల్స్ పరీక్షల కేంద్రాలు	77
ఎంపీసీ విద్యార్థులు	9,590
బైపీసీ విద్యార్థులు	1,940
ఒకేషనల్ కోర్సులు	1,890

కళాశాలల్లో ల్యాబ్‌లు అటకెక్కాయి. కొన్నిచోట్ల ప్రయోగశాలలున్నా విద్యార్థులతో ప్రయోగ పరీక్షలు చేయించట్లేదు. ఒక సబ్జెక్టుకు వారంలో రెండు పీరియడ్లు కేటాయించాల్సి ఉన్నా పట్టించుకోవట్లేదు. 50 మందికి పైబడి విద్యార్థులుంటే అదే కళాశాలలో ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అనుమతి ఇస్తుంది. దీన్ని అవకాశంగా చేసుకోవాలనే తలంపుతోనే విద్యార్థులతో ప్రయోగాలు చేయించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

లోపాల్ని గుర్తించి చర్యలు.. కళాశాలల్లో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రాక్టికల్స్ సక్రమంగా జరుగుతున్నాయా లేదా, ల్యాబ్‌లు ఏ స్థితిలో ఉన్నాయో పరిశీలన చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు జిల్లా పర్యవేక్షకాధికారిణి నీలావతిదేవి చెప్పారు. ప్రాక్టికల్స్‌పరంగా ఏమైనా లోపాలుంటే గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయోగ పరీక్షలు పకడ్బందీగా జరిగేలా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

చిన్నారులు కాదు.. చిచ్చర పిడుగులు

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అక్కాతమ్ముడికి చోటు

తల్లిదండ్రులతో పిల్లలు

తూబాడు (చిలకలూరిపేట గ్రామీణ): నాదెండ్ల మండలం తూబాడుకు చెందిన అక్కాతమ్ముడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. వీరి తల్లిదండ్రులు కురగంటి రాంబాబు, అనుపమ ఉద్యోగరీత్యా మహారాష్ట్రలోని కొంకణ్‌లో ఉంటున్నారు. వీరి కుమార్తె మాస్టర్ లియోనా ప్యాట్రిసియా 3, కుమారుడు రిచర్డ్ విన్సెంట్ ఒకటో తరగతి చదువుతున్నారు. ఏడేళ్ల 10 నెలల ఒకరోజు వయసులో లియోనా 195 దేశాల రాజధానుల పేర్లు ఒక నిమిషం 38 సెకన్లు, 45 మిల్లీ సెకన్లలో పఠించి రికార్డు సృష్టించారు. విన్సెంట్ ఆరేళ్ల 2 నెలల 18 రోజుల వయసులో ఒకటి నుంచి 50 వరకు చతురస్రాలను 43.60 సెకన్లలో పఠించి రికార్డు సృష్టించారు. గత నెల ఈ పోటీలు నిర్వహించగా ఇటీవల ధ్రువపత్రాలు అందాయి. గ్రామస్థులతో పాటు పలువురు ప్రముఖులు వారిని అభినందించారు.

(c) eenadu

రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తా

ప్రశంస పత్రం అందుకుంటున్న విద్యార్థులు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగంలో విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ బస్సు ప్రదర్శన జాతీయస్థాయికి ఎంపికైంది. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం పొందిన ఈ ప్రదర్శన రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్రువ పత్రాలు అందజేశారు. జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థులను, గైడ్ ఉపాధ్యాయులను హెచ్ఎం కృష్ణానాయక్, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.

స్మార్ట్ బస్సు ప్రయోజనం ఇలా..

విద్యార్థులు జగన్‌మోహన్‌రెడ్డి(10వ తరగతి), ప్రవీణ్, హిమ ఆదిత్య(9వ తరగతి), సంపత్‌రెడ్డి, జశ్వంత్‌రెడ్డి(8వ తరగతి) రూపొందించగా, ఐ.సాంబశివరావు, జి.శ్రీనివాసరావు గైడ్ ఉపాధ్యాయులు వ్యవహరించారు. ఇటీవల కాలంలో బస్సుల్లో అగ్నిప్రమాదాలు పెరిగిపోయాయి. కర్నూలు వద్ద బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అగ్నిప్రమాదాల నుంచి బయటపడేందుకు విద్యార్థులు స్మార్ట్ బస్సు నమూనాను రూపకల్పన చేశారు. బస్సులోని ఆయిల్ ట్యాంక్ వద్ద ఫైర్ డిటెక్టర్ అమరుస్తారు. అగ్ని ప్రమాదం జరగగానే డ్రైవర్‌తో ప్రమేయం లేకుండా ప్రయాణికులను ఫైర్ డిటెక్టర్ అలర్ట్ చేస్తుంది. వెంటనే బస్సు ఆగిపోతుంది. డోర్లు తెరుచుకుంటాయి. ప్రయాణికులకు ప్రమాదం తెలిసేలా అలారంతోపాటు డేంజర్ స్మార్ట్‌లైట్లు వెలుగుతాయి. తద్వారా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

అచ్చంపేట గురుకుల విద్యార్థి..

అచ్చంపేట, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో అచ్చంపేట అంబేడ్కర్ గురుకుల విద్యార్థి వేమవరపు ఛాన్సలర్ ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీకి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడలో ఈనెల 23, 24 తేదీల్లో ప్రదర్శన జరిగింది. వి.ఛాన్సలర్ రూపొందించిన రోబోటిక్ ఈ-కారు ప్రాజెక్టు సౌత్ఇండియా పోటీలకు ఎంపికైందన్నారు. విద్యార్థి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గైడ్‌గా ఉపాధ్యాయుడు కె.శివనారాయణ వ్యవహరించారు. కలెక్టర్ కృతికాశుక్లా, డీఈవో రామారావు వారిని అభినందించారు.

బహుమతి అందుకుంటున్న విద్యార్థి వేమవరపు ఛాన్సలర్

రూ.2.12 లక్షల రికవరీకి ఆదేశం

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: 2024-25 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో జరిగిన ఉపాధిహామీ పనుల్లో రూ.2,12,113 అవినీతి జరిగిందని, వెంటనే బాధ్యుల నుంచి రికవరీకి ఆదేశించినట్లు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి తెలిపారు. ఉపాధిహామీలో 581, పంచాయతీరాజ్ ద్వారా 70, సోషల్ ఫారెస్ట్ ద్వారా 1 కలిపి మొత్తం 652 పనులకు రూ.12,80,69,863 ఖర్చు చేశారన్నారు. ఈ పనులకు సంబంధించి నవంబర్ 23 నుంచి ఈనెల 22 వరకు సామాజిక తనిఖీ బృందం సభ్యులు పరిశీలించారన్నారు. మొత్తం 83 సమస్యలకు సంబంధించి రూ.1,97,113 అక్రమాలు జరిగాయని తేలిందని, వెంటనే రికవరీకి ఆదేశాంచామన్నారు. మరో 15 సమస్యలకు సంబంధించి రూ.15 వేలు అపరాధం విధించామన్నారు. ఒకే విధమైన కుంటలు, కాలువలు వేర్వేరు నంబర్లతో రెండుసార్లు చేశారనే ఫిర్యాదుతో రూ.27,27,775 విలువైన 21పనులపై ఏపీడీ తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు చెందిన బకాయిలను వసూలు చేస్తామన్నారు.

EENADU SPORTS LEAGUE 2025

క్రీడోత్సాహం.. గెలుపే లక్ష్యం..

ఉత్కంఠగా ఈనాడు క్రికెట్ స్పోర్ట్స్ లీగ్ టోర్నమెంట్

Aster Ramesh HOSPITALS We'll Treat You Well

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ మైదానంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)-2025 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పలు జట్ల మధ్య పోటీ నువ్వా.. నేనా అనే రీతిలో సాగాయి. క్రీడాకారులు గెలుపే ధ్యేయంగా పోటీపడుతున్నారు. బుధవారం వివిధ కళాశాలలకు చెందిన క్రికెట్ జట్లు పోటీల్లో తలపడ్డాయి.

గ్రౌండ్-2

జేకేసీ డిగ్రీ కళాశాల జయభేరి

నాలుగో మ్యాచ్ వాగ్దేవి డిగ్రీ కళాశాల(నరసరావుపేట)-జేకేసీ డిగ్రీ కళాశాల(గుంటూరు) మధ్య జరిగింది. టాస్ గెలిచి వాగ్దేవి కళాశాల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన జేకేసీ కళాశాల జట్టు 10 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 94 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. వాగ్దేవి డిగ్రీ కళాశాల జట్టు 8 వికెట్లు కోల్పోయి 60 పరుగులకే పరిమితమైంది. జేకేసీ డిగ్రీ కళాశాల బౌలర్ శ్రీహర్ష 3 కీలక వికెట్లు పడగొట్టి జట్టుకు విజయం అందించాడు.

ఎన్ఈసీ గెలుపుబావుటా..

అయిదో మ్యాచ్ కిట్స్ అక్షర ఇంజినీరింగ్ కళాశాల(యనమదల)-నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల(ఎన్ఈసీ) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన కిట్స్ కళాశాల బౌలింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన ఎన్ఈసీ కళాశాల 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. కిట్స్ అక్షర కళాశాల 6 వికెట్లు కోల్పోయి 94 పరుగులకే పరిమితమైంది. ఎన్ఈసీ కళాశాల బ్యాటర్ అమర్ సాయి 66 పరుగులు చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు.

సత్తా చాటిన కేఎల్‌యూ

ఆరో మ్యాచ్ కె.ఎల్.విశ్వవిద్యాలయం(వడ్డేశ్వరం)-జేఎన్‌టీయూ(నరసరావుపేట)ల మధ్య జరిగింది. కేఎల్‌యూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. జేఎన్‌టీయూ కళాశాల 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు మాత్రమే చేసింది. కేఎల్‌యూ బ్యాటర్ ఆదిత్య 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor: CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor: CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు ఈతరం క్లబ్

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్ వీరే..

తిరుమలరావు | అబ్దుల్ రజాక్ | శ్రీహర్ష | అమర్ సాయి | ఆదిత్య

గ్రౌండ్-1

సూపర్ ఓవర్లు.. జేసీ లా కళాశాలదే పైచేయి

మొదటి మ్యాచ్ జేసీ లా కళాశాల(గుంటూరు) -కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల(వింజనంపాడు) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన జేసీ లా కళాశాల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కిట్స్ కళాశాల జట్టు 10 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. అనంతరం జేసీ లా కళాశాల జట్టు చివరి బాల్‌కు సింగిల్ తీసి 83 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అంపైర్ నిర్ణయంతో రెండు జట్ల మధ్య 5 సూపర్ ఓవర్ల మ్యాచ్ ఏర్పాటు చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన కిట్స్ కళాశాల నాలుగు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. జేసీ లా కళాశాల జట్టు ఒక్క వికెట్ కోల్పోయి 48 పరుగులు చేసి జయకేతనం ఎగురవేసింది. తిరుమలరావు 3 వికెట్లు తీసి జట్టుకు విజయం చేకూర్చాడు.

కేబీఆర్ డిగ్రీ కళాశాల జయకేతనం

రెండో మ్యాచ్ టీజేపీఎస్ కళాశాల (గుంటూరు)-కేబీఆర్ డిగ్రీ కళాశాల(నరసరావుపేట) జట్ల మధ్య జరిగింది. కేబీఆర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మొదట బాటింగ్ చేసిన టీజేపీఎస్ జట్టు 10 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన కేబీఆర్ కళాశాల నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 9.2 ఓవర్లకే 98 పరుగుల లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచింది. అబ్దుల్ రజాక్ 44 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

- మూడో మ్యాచ్ ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల(నరసరావుపేట)-ఎస్‌కేబీఆర్ డిగ్రీ కళాశాల(మాచర్ల) మధ్య జరగాల్సి ఉంది. ఎస్‌కేబీఆర్ కళాశాల జట్టు హాజరుకాకపోవడంతో ఏఎం రెడ్డి కళాశాల జట్టును విజేతగా ప్రకటించారు.

వయసు 27.. కేసులు 62

విద్యుత్తు నియంత్రిక, ద్విచక్ర వాహన దొంగ అరెస్టు

బొల్లాపల్లి, న్యూస్‌టుడే: పగలంతా డ్రైవింగ్ వృత్తిలో ఉంటూ.. రాత్రిళ్లు ద్విచక్రవాహనాలు దొంగతనం చేస్తూ జల్సాలు చేసే యువకుడిని వినుకొండ సర్కిల్ బండ్లమోటు పోలీసులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన 27ఏళ్ల పికిలి చంటిపై ఇప్పటి వరకు 43 ట్రాన్స్‌ఫార్మర్లు, 19 బైకులు దొంగతనం కేసులున్నట్లు నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. మంగళవారం రాత్రి వినుకొండ రూరల్ పరిధిలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సమీర్‌బాషా పట్టుకున్నారు. దర్యాప్తు ద్వారా సుమారు రూ.10లక్షల విలువ చేసే 19 ద్విచక్రవాహనాలను రికవరీ చేశారు. బుధవారం డీఎస్పీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి రాగితీగ చోరీ చేసేవాడని, ప్రస్తుతం రూటు మార్చి ద్విచక్రవాహనాలను మాయం చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఇదివరకే ఇతనిపై డీసీ షీట్ తెరిచారని, ప్రస్తుతం సస్పెక్టెడ్ షీట్ తెరుస్తున్నామని డీఎస్పీ చెప్పారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ హనుమంతరావు

తెదేపా నాయకులపై దాడి

రెంటచింతల, న్యూస్‌టుడే: మల్లవరంలో వైకాపా నేతలు తెదేపా నాయకులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. బుధవారం ఉదయం పశువుల కొట్టం వద్ద గొర్రెల విషయంపై తెదేపా నాయకుడు బత్తుల దేసింగరాజు, వైకాపా నేత దొడ్డా వెంకటేశ్వర్లు మధ్య ఘర్షణ జరిగింది. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని రాజీ చేశారు. దీన్ని మనసులో ఉంచుకుని సాయంత్రం వైకాపా వర్గీయులు సుమారు 15 మంది కర్రలు, రాళ్లు, గొడ్డళ్లతో తెదేపా వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. తెదేపా నాయకుడు బత్తుల వెంకటరమణ తలపై గొడ్డలితో కొట్టడంతో బలమైన గాయమైంది. ఆయనను గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆరు కుట్లు వేశారు. బత్తుల బంగారి, దేసింగరాజు, సైదమ్మ, అనూష గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు మల్లవరం చేరుకున్నారు. ఎస్సై నాగార్జున గురజాల వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అమరేశ్వరఘాట్‌లో మురుగు తొలగింపు

ఈనాడు కథనానికి స్పందన

అమరావతి, న్యూస్‌టుడే: అమరావతి అమరేశ్వరాలయం వద్ద స్నానఘాట్లలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పంచాయతీ, ఆలయ సిబ్బంది చెత్త, మురుగు తొలగించారు. స్నానఘాట్‌లో చెత్త పేరుకుపోవడంపై 'ఈనాడు'లో వరుసగా కథనాలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఆలయ సిబ్బంది బుధవారం పొక్లెయిన్ ద్వారా ఘాట్ పరిసరాలు, తాగునీటి పథకం వద్ద మురుగు, వ్యర్థాలు తొలగించారు. దీంతో భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

లాడ్జిలో వ్యభిచారం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లోని ఆంజనేయ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందనే పక్కా సమాచారంతో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయిదు జంటలు అనైతికంగా ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు లాడ్జిలో గదులు ఇవ్వడంపై నిర్వాహకుడిపై సీఐ నాగమల్లేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల బ్యాగులతో విద్యార్థినులు ఉండటాన్ని చూసి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. లాడ్జి నిర్వాహకుడు ఆంజనేయులుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిపై అవగాహన

మాట్లాడుతున్న జిల్లా ఉద్యాన అధికారి వెంకట్రావు

నరసరావుపేట వ్యవసాయం: వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అవకాశాలపై ప్రతి ఒక్క రైతు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు అన్నారు. పట్టణంలోని మున్సిపల్ వసతి గృహంలో రైతులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీఈడీఏ సంస్థ ద్వారా రైతులు, ఎగుమతిదారులకు ఎప్పటికప్పుడు మార్కెట్ వివరాలు అందజేస్తున్నామని బిజినెస్ మేనేజర్ డి.పెద్దస్వామి తెలిపారు. నాబార్డు ద్వారా అందించే రాయితీ పథకాలను నాబార్డు డీడీఎం జి.శరత్‌బాబు వివరించారు. డీపీఎం అమలకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పండ్లతోటలు, కూరగాయల తోటల రైతులు నాణ్యమైన దిగుబడులు సాధించటంతోపాటు అధిక ఆదాయం పొందుతున్నారన్నారు. జిల్లా సూక్ష్మనీటి అధికారి సీహెచ్ ఆంజనేయులు మాట్లాడుతూ చిన్నకారు రైతులకు 90శాతం రాయితీపై డ్రిప్ పరికరాలు, 50శాతం రాయితీపై స్ప్రింక్లర్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ వివిధ పంటల్లో తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు. ఉద్యాన అధికారులు నబిరసూల్, మోహన్, శ్రీలక్ష్మి, అంజలిబాయి, ఉద్యాన సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

బావమరిదిని కొట్టి చంపిన బావ

కుటుంబ కలహాలపై మద్యం మత్తులో గొడవ

షారోన్ (పాత చిత్రం)

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో బావ చేతిలో బావమరిది హత్యకు గురైన సంఘటన వినుకొండలోని శృంగారపు వనంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. . శృంగారపువనానికి చెందిన రాచకూటి షారోన్ (25) చెల్లెలు హెమీమీని ఆరేళ్ల క్రితం క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన చిలకా గోపితో వివాహం జరిపించారు. వారికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. గోపి చెడు వ్యసనాలకు అలవాటై తరచూ వేధిస్తున్నాడని హెమీమీ అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేది. గతంలో పెద్దలు రాజీ చేసి కాపురానికి పంపారు. వారం రోజుల క్రితం హెమీమీ పుట్టింటికి వచ్చింది. బుధవారం గోపి, షారోన్ కలిసి మద్యం సేవించారు. మత్తులో ఇద్దరూ గొడవపడ్డారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో గోపి చిన్న గ్యాస్ సిలెండర్‌తో షారోన్ తలపై కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో బంధువులు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పట్టణ సీఐ ప్రభాకర్ హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేశామని, నిందుతుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.

ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు

ఎరువులు పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు

దుర్గి, న్యూస్‌టుడే: జిల్లాలో ఎరువుల కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు హెచ్చరించారు. బుధవారం ఆయన దుర్గిలో మన గ్రోమోర్‌తోపాటు పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం ఎరువుల నిల్వలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియాతోపాటు, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రబీలో జిల్లాలో 55 వేల హెక్టార్లలో పంటలు సాగు చేశారని, ఎరువుల కొరత లేదన్నారు. రైతులు అవసరం మేరకే యూరియా వాడాలని సూచించారు. ఎమ్మార్పీ ధరకు మాత్రమే విక్రయించాలని దుకాణదారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఏడీఏ జగదీశ్వరరెడ్డి, ఏవో అమీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వాహనాల చోరీ నిందితుల అరెస్టు

యడ్లపాడు, న్యూస్‌టుడే: యడ్లపాడులో ఇటీవల ఇంటి ముందు నిలిపిన ద్విచక్ర వాహనం(బుల్లెట్) చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదుతో ఎస్సై శివరామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా చిలకలూరిపేటలో నిందితులు పోలిశెట్టి మహేష్ బాబు, చిలకా విగ్నేష్ పోలీసులకు పట్టుబడ్డారు. వారు చోరీ చేసిన రూ.3.70 లక్షల విలువైన రెండు ద్విచక్ర వాహనాలు, రెండు స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచినట్లు ఎస్సై తెలిపారు.

జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపిక

రొంపిచర్ల: సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సబ్ జూనియర్ జాతీయ స్థాయి జట్టుకు రొంపిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్ఎం సుభాని బుధవారం తెలిపారు. జాతీయ స్థాయి జట్టుకు ఎంపికైన జి.సాయిచైతన్య, పి.చంద్రిక, బి.లక్ష్మి, జి.రిషివర్ధన్, సీహెచ్ అపర్ణను, శిక్షణ ఇచ్చిన పీడీ సైదయ్యను హెచ్ఎం, ఉపాధ్యాయులు, పీసీ ఛైర్మన్ ఏడుకొండలు, గ్రామపెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ జట్టుకు ఎంపికైన విద్యార్థులు ఈ నెల 26 నుంచి జనవరి 6 వరకు నర్సీపట్నంలో జరిగే శిక్షణ శిబిరంలో పాల్గొంటారని, జనవరి 9 నుంచి హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఏపీజట్టు తరఫున పాల్గొంటారని హెచ్ఎం వివరించారు.

విద్యార్థులతో ఉపాధ్యాయులు

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 140, రిటైల్ ధర - 167, చికెన్ విత్‌స్కిన్ - 242, చికెన్ స్కిన్‌లెస్ - 276.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -135 రిటైల్ ధర 162 చికెన్ విత్ స్కిన్ - 235, చికెన్ స్కిన్‌లెస్ - 267.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 147, 156, 167 చికెన్ విత్ స్కిన్ - 284 చికెన్ స్కిన్‌లెస్ - 294.

ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: మండలంలోని ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ముప్పాళ్ల రామారావు రూ.2 లక్షల విరాళాన్ని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరామకృష్ణ సమక్షంలో ఈవో మాధవిదేవికి బుధవారం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

విరాళం అందజేస్తున్న రామారావు, శివరామకృష్ణ తదితరులు

91.9 FM Vijayawada ఈ FM 91.9 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

EENADU e Classifieds

BUSINESS SERVICES
BUSINESS OFFER
ఎలక్ట్రిక్ ఆటో తయారు చేయుట మరియు రిపేరుచేయుట కోర్సు మరియు ట్రైనింగ్ ఇవ్వబడును. కోర్స్ ఫీజు2000/- వివరాలకు ఆటోనగర్ గుంటూరు. Ph: 8885351707.

INDUSTRY
MACHINERY FOR SALE
ఖమ్మంలో మంచి రన్నింగ్‌లో ఉన్న UPVC విండోస్ & డోర్స్ కంపెనీ అమ్మకం/ లీజుకు ఇవ్వబడును. సెల్: 9440108943.

REAL ESTATE
FLAT FOR SALE
VIDYANAGAR
విశాల్ నగర్ ప్రైమ్ ప్రాంతంలో 5వ ఫ్లోర్ 729 చ.అ, 25 చ.గ. గ్రౌండ్ షేర్‌తో అన్ని వసతులతో 1B/R డీలక్స్ ఫ్లాట్ అమ్మకానికి కలదు. 98493 51256.

LAND FOR SALE
GENERAL
450 ఎకరాల్లో మెగా అవకాశ ఫామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు 6 లక్షలకే 5 సంవత్సరం నుండి సంవత్సరంకి 2 లక్షల ఆదాయం పొందండి. 9133574455.

PLOT FOR SALE
INNER RING ROAD
ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్-1 కి అతి దగ్గరలో సాయినాథ్ కాలనీ 2లైన్‌లో నార్త్ ఫేస్ 30" రోడ్డు గల 277 చ||గ|| ఖాళీ స్థలము కలదు. 98493 51256.

GENERAL
133.33 Sq.Yds. కేవలం 1,00,000/- మాత్రమే. వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133633855.
గుంటూరు-1 చౌత్రా ఉప్పల పంచువారి వీధిలో 313 చ||గ|| స్థలము అమ్మకమునకు కలదు. కాంటాక్ట్: 85007 49987.
గుంటూరు సిటీ దగ్గరలో AP RERA & CRDA వెంచర్ మెయిన్ రోడ్‌కు బ్యాంక్ లోన్‌తో 200 & 330 గజాలు ప్లాట్స్ అమ్మకము. ✆ 99499 30241.
కుంచనపల్లి 40ft రోడ్‌ఫేసింగ్ హైవేకి 1.5 Kmదూరంలో 26 సెంట్లు స్థలం & గుంటూరు IRRకు 1 Kmదూరంలో 40ft రోడ్‌ఫేసింగ్ 500 చ||గ|| స్థలం అమ్మకం. 9908188946.

గుంటూరు నుండి కేవలం 6KM బుడంపాడు మెయిన్‌రోడ్ దగ్గర్లో వెంచర్స్ 40 అ||, 33 అ|| రోడ్లు, కరెంట్, స్వా.రి. గ|| 9వేలు, 15 వేలు మా|| 83175 28192.
అతి తక్కువ ధరకే గుంటూరు జిల్లా అంగలకుదురులో నాలుగు సెంట్లు స్థలం అమ్మకానికి కలదు ఒక సెంట్ 5 లక్షలు సంప్ర: 95155 20741.

TO LET
LUXURY VILLA
Luxury A Type 4 BHK Villa for Rent and available in Premium Gated Community Raintree Park. Opp Nagarjuna University. 9848112678

COMMERCIAL
పేరేచర్ల, క్రికెట్ స్టేడియం ఎదురు, 25000 బాయిలర్ కోళ్ళ సామర్థ్యం గల పౌల్ట్రీ 5 షెడ్స్ అన్ని వసతులతో అద్దెకు ఇవ్వబడును. 98662 50965.

JOBS
గుంటూరు ఆటోనగర్‌లోని ప్రముఖ టైర్ల షాప్ నందు కంప్యూటర్ నాలెడ్జి గల Tally అకౌంటెంట్ (Male) కావలెను. వ: 35 సం||లోపు. 96423 85343.

భారతదేశ అగ్రగామి సంస్థలో పార్ట్/ ఫుల్ టైం బిజినెస్ పార్ట్నర్‌గా చేరండి అధిక కమిషన్ పొందండి. అ: 10th, వ: 30-65 సం||. 79892 46788.
INDUSIND నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ తెనాలి బ్రాంచికు మహిళా మేనేజర్స్ కావలెను. Q: డిగ్రీ, 21-45 సం||, తెనాలికి 5 కి.మీ.లోపువారు. ✆ 9849994227.
ఇంటి పని, ఆవులు, గేదలు, డ్రైవింగ్, ఆర్గానిక్ వ్యవసాయం తెలిసిన వారు కావలెను. పాలు పితుకుట & డ్రైవింగ్ వచ్చిన వారికి ప్రాధాన్యత. ✆ 98481 32048.
ప్రముఖ కంపెనీకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. టార్గెట్ లేదు, కనీస జీతం 10K+ ఇన్సెంటివ్‌లు మరియు ప్రయాణ భత్యాలు. ✆ 91770 56787.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

నరసరావుపేట

•నరసరావుపేట •వినుకొండ •చిలకలూరిపేట

సస్యరక్షణ చర్యలతో నల్లతామర దూరం

రొంపిచర్ల, న్యూస్‌టుడే: మిరపలో ఎండు తెగులు, నల్లతామర పురుగుని గుర్తించామని, వాటి నివారణకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్.ఎం.నగేష్ అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం రొంపిచర్లలో మిరప పొలాలను, కర్లకుంటలో మొక్కజొన్న పంటను ఆయనతోపాటు నరసరావుపేట ఉద్యాన అధికారి షేక్ నబీరసూల్, ఏవో శివలలిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్.ఎం.నగేష్ మాట్లాడుతూ మిరపలో ఎండు తెగులు నివారణకు పంట మార్పిడి ఒక్కటే మార్గమని, పొలంలో తగినంత పశువుల ఎరువును వాడాలని సూచించారు. వీఏఏ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

పంచాయతీ కార్యదర్శి, సర్పంచికి తాఖీదులు

పోట్లూరు(శావల్యాపురం): నిధుల దుర్వినియోగం వ్యవహారంలో పోట్లూరు పంచాయతీ కార్యదర్శి ప్రాంచెస్, సర్పంచికి బుధవారం తాఖీదులు జారీ అయ్యాయి. పోట్లూరు పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో నరసరావుపేట డివిజనల్ పంచాయతీ అధికారి లక్ష్మణరావు విచారణాధికారిగా వచ్చారు. విచారణలో రూ.7.72 లక్షలు సర్పంచి సంతకం లేకుండానే కార్యదర్శి డ్రా చేయడంతోపాటు ఆ మొత్తాన్ని ఎంపీడీవో కార్యాలయంలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాతాకు, తర్వాత పనులు చేసిన వ్యక్తి ఖాతాకు మళ్లించారని, అలానే గ్రామంలో రోడ్డు వెంబడి ఉన్న ఎరువుల దిబ్బలను తొలగించినందుకు రూ.99 వేలు డ్రా చేసినట్లు గుర్తించారు. నిధుల దుర్వినియోగం విషయంలో కార్యదర్శి, సర్పంచికి తాఖీదులు వచ్చినట్లు ఎంపీడీవో పేరుమీన సీతారామయ్య తెలిపారు.

యూరియా వినియోగంతో మేలు

శావల్యాపురం,న్యూస్‌టుడే : రబీలో సాగు చేసిన మొక్కజొన్న పంట ప్రస్తుతం ఆశాజనంగా ఉందని, అయితే రైతులు మొక్కజొన్న పంటకు కాంప్లెక్స్ ఎరువులు కాకుండా యూరియా వాడాలని ఏరువాక కేంద్రం నరసరావుపేట ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్.పి.వి. సత్యగోపాల్ తెలిపారు. బుధవారం మండలంలోని కనమర్లపూడిలో కంది పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న పంటకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలంటే కచ్చితంగా పొటాష్ శాతం ఎక్కువగా ఉండాలని, దీని వల్ల దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని పేర్కొన్నారు.

బ్యాంకు రుణాలపై అవగాహన

కారుమంచి(శావల్యాపురం), చిలకలూరిపేట పట్టణం: స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను తిరిగి నెలవారి ఆదాయం వచ్చే రంగంలో పెట్టుబడిగా పెట్టినట్లయితే మరింత ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని ఎస్‌బీఐ నరసరావుపేట రీజనల్ మేనేజరు పి.రవికుమార్ తెలిపారు. కారుమంచిలో నిర్వహించిన అన్నదాత మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ✦ చిలకలూరిపేట మద్దినగర్ వడ్డెరపాలెం ఆంజనేయస్వామి గుడి వద్ద బాజాపా ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ అధికారులు ముద్రలోను, వ్యక్తిగత రుణాలపై బుధవారం అవగాహన కల్పించారు.

యూటీఎఫ్ కరపత్రాలు విడుదల

వినుకొండ, న్యూస్‌టుడే: ఈనెల 28న పట్టణంలోని ద్వారకనగర్‌లో యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆసంఘం రాష్ట్ర కౌన్సిలర్ డీవీ లింగయ్య తెలిపారు. బుధవారం కరపత్రాలు విడుదల చేశారు.

చిలకలూరిపేట: క్రిస్మస్ స్టార్ వెలుగులు

రాగన్నపాలెం: ప్రధాన వీధిలో తారాతోరణం

విద్యుత్తు కాంతులతో నల్లగార్లపాడు చర్చి

క్రీస్తు పుట్టుక తెలిపే బొమ్మల కొలువు


రొంపిచర్లలో క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన ఏఈఎల్ చర్చి

శివాపురంలో విద్యుత్తు దీపాలతో ఏర్పాటు చేసిన నక్షత్రం, శిలువ

ఏసు జననం.. వెలిసిన నక్షత్రం

పట్టణాలు, గ్రామాల్లో క్రిస్మస్ శోభ ✦ ప్రత్యేక ప్రార్థనలకు చర్చిల ముస్తాబు

చిలకలూరిపేట పట్టణం, నూజెండ్ల, నరసరావుపేట, న్యూస్‌టుడే: చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లో క్రిస్మస్ శోభ నెలకొంది. పండగకు చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. విద్యుత్తు దీపాల అలంకరణ, తారల వెలుగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా విశ్వాసులు ఏర్పాటు చేసిన రంగురంగుల తారలు ఆకట్టుకుంటున్నాయి. పండగ సందర్భంగా దూరప్రాంతాల్లో ఉన్న బంధువులు, కుటుంబ సభ్యులు గ్రామాలకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషం పంచుకుంటున్నారు. పిల్లలతోపాటు షాపింగ్ చేస్తూ నూతన వస్త్రాలు, కేకుల కొనుగోళ్లతో సందడి చేస్తున్నారు. ✦ క్రిస్మస్ పండగను పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్‌స్టార్లు ఆకట్టుకుంటున్నాయి. రాగన్నపాలెం, కేబీ రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం ఎదురు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన స్టార్లు కనువిందు చేస్తున్నాయి. తూర్పుమాలపల్లి, వేలూరు రోడ్డు, చీరాల రోడ్డు, సంజీవనగర్, తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున స్టార్లు ఏర్పాటు చేశారు. ✦ నరసరావుపేట, వినుకొండ, నూజెండ్ల తదితర ప్రాంతాల్లో చర్చిలను ముస్తాబు చేశారు.

వినుకొండ రూరల్: విఠంరాజుపల్లిలోని చెవిటి, మూగ మానసిక దివ్యాంగుల పాఠశాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ✦ ఈపూరు విద్యుత్తు ఉపకేంద్రంలో ఏఈ గాంధీబాబు విద్యుత్తు సిబ్బంది వేడుకల్లో పాల్గొని కేకు కోసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ✦ రొంపిచర్లలో ఏఈఎల్ చర్చి, నల్లగార్లపాడులో లూథరన్ చర్చితోపాటు వివిధ గ్రామాల్లోని చర్చిలు విద్యుత్తు కాంతులతో ధగధగ లాడుతున్నాయి. ✦ కనమర్లపూడిలో సంసిద్ పాఠశాల ప్రిన్సిపాల్ సాగర్‌బాబు ఏసుక్రీస్తు జీవితం, బోధనలు, విలువలపై విద్యార్థులకు ప్రేరణాత్మకంగా వివరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, క్రిస్మస్ గీతాలు అలరించాయి. ✦ చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండలోని చర్చిల్లో బుధవారం రాత్రి విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ప్రార్థనల్లో పాల్గొన్న విశ్వాసులు

విద్యార్థుల నృత్య ప్రదర్శన

హార్డ్ కాంపౌండ్ చర్చిలో క్రిస్మస్ చెట్టు

నూజెండ్ల: విద్యుత్తు దీపాల వెలుగులో చర్చి

నాటిక ప్రదర్శనలో చిన్నారులు

పట్టణంలో సీపీఐ ర్యాలీ

వినుకొండ, న్యూస్‌టుడే: వందేళ్ల సీపీఐ పేరుతో బుధవారం ఆపార్టీ కార్యకర్తలు పట్టణంలో ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు. స్తూపం సెంటర్‌లో వినుకొండ మాజీ సర్పంచ్ సంద్రపాటి సైదా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం పురవీధుల్లో నినాదాలు చేస్తూ తిరిగారు. పేదలు, రైతులు, కార్మికుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని ఆపార్టీ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి రాము, మల్లికార్జున, వందనం తదితరులు పాల్గొన్నారు.

మొక్కలతో పర్యావరణ పరిరక్షణ

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చునని గణపవరం పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ ప్రసాద్‌నాయక్ పేర్కొన్నారు. నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ విద్యార్థులు, 25వ ఆంధ్రా బెటాలియన్ గుంటూరు ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉసిరి, నేరేడు, మామిడి, జామ, సపోట తదితర మొక్కలను నాటారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఐ.కృష్ణానాయక్, ఎన్‌సీసీ అధికారి మహ్మద్ రసూల్, ఎంపీహెచ్‌వో శ్రీనివాసరెడ్డి, జానకీదేవి, సూపర్‌వైజర్ రహమాన్‌బాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇంజినీరింగ్ విద్యార్థినుల స్వచ్ఛాంధ్ర

సాతులూరు(చిలకలూరిపేట గ్రామీణ): నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో తిరుమల ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు బుధవారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని వీధులను శుభ్రం చేశారు. రహదారుల వెంట సున్నం, బ్లీచింగ్ చల్లారు. రోడ్డు పక్కన ఉన్న గడ్డి మొక్కలను తొలగించారు.

కార్డుదారులకు గోధుమ పిండి

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని రేషన్ కార్డుదారులకు నిత్యావసరాలతో పాటు గోధుమపిండి అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నారదముని బుధవారం తెలిపారు. కిలో రూ.20 గోధుమ పిండి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెండో తేదీన ప్రారంభిస్తారని చెప్పారు. ప్రతి రేషన్‌కార్డుకు నెలకు కిలో చొప్పున అందజేస్తారన్నారు. అన్ని రేషన్ దుకాణాల్లో గోధుమపిండి అందుబాటులో ఉంచి కార్డుదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్‌లో ప్రతిభ

నరసరావుపేట అర్బన్: జిల్లాకు చెందిన విద్యార్థులు విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో రాణించి జాతీయస్థాయి, దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలకు ఎంపికయ్యారు. పోటీలు రెండు విభాగాలుగా నిర్వహించారు. జాతీయస్థాయి ఎంపికలకు, దక్షిణభారత వైజ్ఞానిక ప్రదర్శనలు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నమూనాల్లో ఒకటి జాతీయస్థాయి పోటీలకు, మూడు దక్షిణభారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాయి. మూడింటిలో ఒకటి ఉపాధ్యాయుడు ప్రదర్శించినది ఉంది. విజేతలకు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి బహుమతులు అందజేశారు. దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన జనవరి 19 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. విద్యార్థులను కలెక్టర్ కృతికాశుక్లా, డీఈవో పీవీజే రామారావు, డీవైఈవో మహబూబ్‌సుభాని, ఏసుబాబు, డీఎస్వో రాజశేఖర్ అభినందించారు.

ఉపాధ్యాయుడు శ్రీనివాసరావుకు బహుమతి అందజేస్తున్న డైరెక్టర్ కృష్ణారెడ్డి

పరిజ్ఞానం పెంపునకు పోటీలు దోహదం

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: పాఠశాల విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు పోటీలు దోహదం చేస్తాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభా పాటవ పోటీలకు విద్యార్థుల నుంచి విశేషస్పందన లభిస్తోంది. నరసరావుపేట రామిరెడ్డిపేటలోని నారాయణ ఉన్నత పాఠశాలలో బుధవారం పోటీలు నిర్వహించారు. విద్యార్థులు డి.మహేశ్వరరెడ్డి, జి.మోక్షజ్ఞ చౌదరి, షేక్ హర్షియా తొలి మూడు స్థానాలు సాధించారు. వీరికి ప్రిన్సిపల్ ఎస్‌కే బాషా, వైస్ ప్రిన్సిపల్ నాగేశ్వరిలు బహుమతులు అందజేశారు.

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : విద్యార్థి దశ నుంచే పోటీతత్వం అలవరుచుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని మోడరన్ విద్యాసంస్థల డైరెక్టర్ చేబ్రోలు ప్రత్యూష పేర్కొన్నారు. ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట మోడరన్ స్టెల్లార్ పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఎల్.చరణ్‌రెడ్డి, ఎల్.మోహన్‌సాయి, టి.శ్రావ్య తొలి మూడు స్థానాలు సాధించి డైరెక్టర్ ప్రత్యూష, ప్రిన్సిపల్ విజయలక్ష్మి ప్రసూన, ఇన్‌ఛార్జి సుధారాణి, వాసవిల నుంచి బహుమతులు అందుకున్నారు.

బహుమతులు అందుకున్న విద్యార్థులతో డైరెక్టర్ ప్రత్యూష, ప్రిన్సిపల్ విజయలక్ష్మి ప్రసూన, ఇన్‌ఛార్జి సుధారాణిలు

విజేతలతో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్

ఇళ్ల మధ్యలో మురుగు..!

పట్టణంలోని సీతయ్యనగర్ 8, 9 లైన్‌లో పక్కా రహదారి, డ్రైనేజీ సౌకర్యం లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాల్లో మురుగు నీరు నిలవడంతో అసౌకర్యంగా మారింది. వర్షం పడితే చెరువులను తలపిస్తున్నాయి. ఇటీవల స్థానికులు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును కలిసి ఇబ్బందుల గురించి వినతి పత్రం అందజేశారు. ఖాళీ స్థలాల్లో కంపచెట్లు తొలగించి సిమెంట్ కాలువలు నిర్మించే వరకు మురుగు నీరు వెళ్లడానికి కాలువ ఏర్పాటు చేయాలని కోరారు. నిధుల వెసులుబాటును బట్టి పనులు చేపడతామని పురపాలక సంఘం ఏఈఈ ఆదినారాయణ తెలిపారు. **- న్యూస్‌టుడే, వినుకొండ**

చీకట్లో వీధులు.. ప్రజల అవస్థలు..!

వీధి దీపాల నిర్వహణలో మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో పగలంతా వీధి దీపాలు వెలగుతూ దర్శనమిస్తుంటే.. పలు వార్డుల్లో రాత్రి సమయంలో కూడా వీధి దీపాలు వెలగడం లేదు. పట్టణంలోని బరంపేట చాకిరాలమిట్ట ప్రధాన వీధిలో వీధి దీపాలు వెలగక బయటకు వెళ్లలేక పోతున్నామని స్థానికులు వాపోతున్నారు. లైట్లు వెలగకపోవడంతో వీధి కుక్కలు వాహనాల వెంబడి పడుతున్నాయని, చోరులు ద్విచక్రవాహనాల్లో పెట్రోలు దొంగలిస్తున్నారన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి లైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు

-. న్యూస్‌టుడే, మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట)

అలంకారప్రాయం.. పట్టాలపై ప్రయాణం

రైల్వే స్టేషన్‌ల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించినా పనులు పూర్తి చేయడంలో అంతులేని ఆలస్యమవుతోంది. వినుకొండ రైల్వే స్టేషన్‌లో రూ.10కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రయాణికుల సౌకర్యం కోసం రెండు కొత్త లిఫ్ట్‌లు ఏర్పాటు చేసినప్పటికీ ఏడాది గడిచినా ఇప్పటి వరకు ప్రారంభంకాలేదు. నడక వంతెన ఉన్నప్పటికీ ప్రయాణికులు దానిమీద నడవకుండా ఒకటి, రెండో ప్లాట్‌ఫారంలో రైలు ఎక్కడానికి పట్టాలపైన అడ్డంగా నడిచి వెళ్తున్నారు. వద్దని వారించినా ఆగడం లేదని రైల్వే సిబ్బంది తెలిపారు. లిఫ్ట్‌ల సమస్యను ఇంజినీరింగ్ విభాగం అధికారుల దృష్టికి తెస్తామన్నారు. **- న్యూస్‌టుడే, వినుకొండ**

కొన్నారు.. మూలన పెట్టారు..!

మండలంలోని పెద్దరెడ్డిపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఇంటి నుంచే మంచినీరు తెచ్చుకుంటున్నారు. వైకాపా హయాంలో రూ.లక్షలు వెచ్చించి తెచ్చిన ఆర్వోప్లాంటు పరికరాలను ఏర్పాటు చేయలేదు. ప్లాంటు నిరుపయోగంగా ఉండటంతో విద్యార్థులు ఇంటి నుంచే మంచినీటిని తెచ్చుకుంటున్నారు. ఈ విషయమై హెచ్‌ఎం హనుమంతరావు మాట్లాడుతూ ఆర్వోప్లాంటు ఏర్పాటు చేయని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. గుత్తేదారు వస్తానే ఏర్పాటు చేస్తామని, అప్పటి వరకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

- న్యూస్‌టుడే, నరసరావుపేట సెంట్రల్

ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన

చిలకలూరిపేట పట్టణం: చిలకలూరిపేట పెదనందిపాడు రోడ్డులోని వికాస్ పాఠశాలలో క్రియేటివిటీ హ్యాండ్స్ ఎక్స్‌ప్రో కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా సంస్కృతి సంప్రదాయాలు, పాడిపంటలు, మన దేశంలోని ప్రసిద్ధ కట్టడాలు, ప్రకృతి అందాలు, రుతువులలో మార్పులు వల్ల ఉద్భవించే పువ్వులు, ఫలాలు, మతపరమైన పండుగలు, రవాణా మార్గాలు, నీటి సంరక్షణ తదితర అంశాలపై విద్యార్థులు తయారుచేసిన సృజనాత్మకమైన ప్రాజెక్టులు ప్రదర్శించారు. వీటిని పాఠశాల డైరెక్టర్లు దండా పవన్‌కుమార్, రోజశ్రీ, ప్రధానోపాధ్యాయులు సురేష్‌బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కారకులపై చర్యలు తీసుకోవాలి

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో ఒప్పంద ఉద్యోగి చిరుమామిళ్ల నాసరయ్య మృతికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన నేతలు బుధవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. జనసేన సానుభూతిపరుడైన నాసరయ్యను ఈవో చంద్రశేఖరరావు, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌లు వేధించారని వినతి పత్రంలో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న నాసరయ్యను తొలగించి మరొకరిని నియమించాలన్న దురాలోచనతో ఆరు నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అధికారుల దృష్టికి తెచ్చారు. మానసిక ఒత్తిడికి లోనై గుండెపోటుతో మృతి చెందారని, విచారణ చేయించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. డీఆర్వో మురళికి వినతిపత్రం అందజేశారు.

గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

ఈపూరు: ఈపూరు మండలం కొచ్చెర్ల వద్ద ఈనెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కె.శ్రీనివాసరావు(35), గుంటూరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందాడు. కారంపూడి మండలం పెదకొదమగుండ్ల గ్రామానికి చెందిన శ్రీనివాసరావు కొచ్చెర్ల వద్ద ప్రమాదానికి గురై గాయపడ్డారు. గుంటూరు కిమ్స్ శిఖర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదుచేశారు.

ద్విచక్ర వాహనదారుడికి గాయాలు

శావల్యాపురం: వేగంగా వస్తున్న ద్విచక్రవాహనదారుడు కారును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు పాలైన సంఘటన మండల కేంద్రమైన శావల్యాపురంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. నరసరావుపేటలోని నిమ్మతోటకు చెందిన వి. విజయ్‌కుమార్ వినుకొండ నుంచి ద్విచక్రవాహనంపై నరసరావుపేట వెళ్తుండగా శావల్యాపురంలోని ప్రధాన కూడలిలో వినుకొండ వైపు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో చెవుల నుంచి రక్తం కారుతుండగా 108లో వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై ఎం. వెంకటేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

ఎరువుల దుకాణంలో తనిఖీ చేస్తున్న అధికారులు

నరసరావుపేట వ్యవసాయం: ఎరువులు కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను పక్కదారి పట్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి ఎం. జగ్గారావు హెచ్చరించారు. ఈనాడులో బుధవారం వచ్చిన 'కొరత భయం.. కొనుగోళ్ల నిజం' కథనానికి ఆయన స్పందించారు. ఈ సందర్భంగా డీఏవో దుర్గి, గురుజాల తదితర ప్రాంతాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. దుర్గిలో మణికంఠ ట్రేడర్స్‌లో ఎరువుల నిల్వలకు రికార్డులు సక్రమంగా లేకపోవటంతో రూ.6లక్షల విలువ చేసే యూరియా, డీఏపీ ఎరువుల అమ్మకాలను నిలిపేసి షోకాజ్ నోటీసు ఇచ్చామన్నారు. జిల్లాలో రబీ సీజన్‌కు 66,806 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామని, డిసెంబరు చివరినాటికి 36,337 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 47,757 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచామన్నారు. ఎక్కడైనా అధిక ధరలకు ఎరువులు అమ్మితే స్థానిక వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని డీఎస్‌వో ఎంవీ ప్రసాద్ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మండలంలోని లింగంగుంట్ల శంకరభారతీపురం పాఠశాలలో బుధవారం విద్యార్థులకు వినియోగదారుల దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్‌వో ప్రసాద్ మాట్లాడుతూ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తయారు చేసిన తేదీ, ధర, తూకం సక్రమంగా ఉన్నాయా లేవా అనేది పరిశీలించి కొనుగోలు చేయాలన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈనెల 18 నుంచి 24 వరకు నిర్వహించిన వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో జిల్లాస్థాయిలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేశారు.

విద్యార్థులతో డీఎస్‌వో ప్రసాద్ తదితరులు

బండలాగు పోటీలకు సర్వం సిద్ధం

నరసరావుపేట వ్యవసాయం: నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో గురువారం నుంచి నిర్వహించే అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బండలాగు పోటీలకు సర్వం సిద్ధం చేశారు. మైదానం, ఎడ్ల పందెలాను చూడటానికి వచ్చే వారి కోసం గ్యాలరీలు, టెంట్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభం కానున్నాయి. 8 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయని, ఒక్కో విభాగంలో తొమ్మిది బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. అంతేగాక పోటీలను తిలకించటానికి వచ్చే రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ అనుబంధ శాఖలతో స్టాల్స్, దేశీ ఆవుల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 8 విభాగాల్లో సుమారు 100 జతల ఎద్దులు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

ఈపూరు, న్యూస్‌టుడే: నరసరావుపేట డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ఆయన ఈపూరు పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈసందర్భంగా రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలుసూచనలు చేశారు. డివిజన్ పరిధిలోని జాతీయ రహదారుల్లో 33బ్లాక్ స్పాట్‌లను గుర్తించామని ఆ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, మున్సిపాలిటీ శాఖల అధికారులతో సంయుక్త పరిశీలన జరిపి నివేదిక ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో వినుకొండ గ్రామీణ సీఐ బ్రహ్మయ్య, ఎస్సై వేణుగోపాల్ పాల్గొన్నారు.

సిబ్బందికి సూచనలిస్తున్న నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు

సీతారాంపురంలో తనిఖీలు

బొల్లాపల్లి, న్యూస్‌టుడే: బొల్లాపల్లి మండలం సీతారాంపురం తండాలో డీఎస్పీ ఎం.హనుమంతరావు ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున 6 గంటలకే తండా చేరుకున్న పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం అనుమానాస్పదంగా ఉన్న వారి నివాస గృహల్లో తనిఖీలు నిర్వహించి సరైనపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, గొడ్డళ్లు, కత్తులు, విద్యుత్తు తీగలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారంతో డ్రోన్లు ఉపయోగించి జల్లెడ పట్టారు. 100 మంది పోలీసులు నలుగురు సీఐలు, 12 మంది ఎస్సైలు పాల్గొన్నారు.

సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం

బహుమతులు అందుకున్న విద్యార్థులు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని, ఆదిశగా సమాజంలో మార్పు సాధించే లక్ష్యంతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు ఏఎంరెడ్డి స్మారక విద్యాసంస్థల పాలకవర్గ నేతలు అట్లూరి శ్రీనివాసరెడ్డి, శాంతిలు పేర్కొన్నారు. కళాశాలలో నిర్వహించిన 24 గంటల హ్యాకథాన్ 2025 కోడ్ క్యాసేడ్ బుధవారం ముగిసింది. పోటీల్లో 40 బృందాలు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నిపుణుల ప్యానెల్‌గా వి రమణాకాంత్ సీఈవో కేఎల్ స్టార్టప్ ఫౌండేషన్, బాబూ హరికృష్ణ లంకా, సీఈవో కేఎల్ టిఫ్, భరత్ మండల, శ్రీనివాసరావు కిలారు అబ్దుల్, సునీల్‌కుమార్‌రెడ్డి, తదితరులు విద్యార్థులకు సూచనలు చేశారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ భార్గవభూషణ్‌రావు, కృష్ణారెడ్డిలు పర్యవేక్షించారు.

బాధితుడికి ఆర్థికసాయం

నగదు అందజేస్తున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: ఏపీ ప్రైవేటు ఆసుపత్రి కాంపౌండర్, నర్సుల అసోసియేషన్ ఆధ్వర్యంలో గుండె జబ్బుతో బాధపడుతున్న పల్లెపోగు ఏసుబాబుకు రూ.43 వేలు ఆర్థికసాయం చేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేతుల మీదుగా బుధవారం ఈ నగదును అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండ్రముట్ల నాగేశ్వరరావు, కోశాధికారి అనపర్తి వెంకట్, మోహన్‌రావు, అనపర్తి శ్రీను, జిలాని, స్వామినాయక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

పేదల జీవితాల్లో క్రిస్మస్ వెలుగులు నింపాలి

చిలకలూరిపేట పట్టణం: పవిత్ర క్రిస్మస్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకుంటూ సమాజ, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వార్థ ప్రయోజనాలు, కుట్ర రాజకీయాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. క్రిస్మస్ సందర్భంగా కూటమి ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనం అందించడం క్రైస్తవ సమాజానికి ఇస్తున్న గౌరవమన్నారు. క్రైస్తవులకు, రాష్ట్ర ప్రజలకు, కూటమి శ్రేణులకు, తెదేపా నాయకులు, కార్యకర్తలకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

(c) eenadu

సత్తెనపల్లి
● సత్తెనపల్లి ● పెదకూరపాడు ● మాచర్ల ● గురజాల

మత్స్యకారులకు అండగా ఉంటాం

విజయపురిసౌత్: మత్స్యకారులకు అండగా ఉంటామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. బుధవారం విజయపురిసౌత్ మత్స్యకారుల కాలనీలో రూ.5 కోట్లతో నిర్మించిన సీసీ, బీటీ రోడ్లను వారు ప్రారంభించారు. అలాగే రూ.5 కోట్లతో నిర్మించనున్న కొత్తపల్లి - సాగర్ నూతన రహదారికి శంకుస్థాపన చేశారు. 7వ మైలు ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాలలో రూ.20 లక్షలతో నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. తెదేపా రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం.దారునాయక్, నాయకులు వీరాస్వామి యాదవ్, వెంకటేశ్వర్లు, అప్పలరాజు పాల్గొన్నారు.

పాస్టర్లకు క్రిస్మస్ కానుక

మాచర్ల (కారంపూడి): చర్చి పాస్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్రిస్మస్ కానుకగా రూ.50 కోట్లను మంజూరు చేశారని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్ అన్నారు. బుధవారం మాచర్లలో ఆయన మాట్లాడుతూ ఎస్సీలు ఐఏఎస్, ఐపీఎస్‌లు సాధించేలా ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారన్నారు.

ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడికి సన్మానం

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా బి.వెంకటేశ్వరరావు ఎన్నిక కావడం హర్షణీయమని మాచర్ల తాలూకా సంఘం అధ్యక్షుడు ఖాశి అన్నారు. బుధవారం మాచర్లలోని ఎన్జీవో కార్యాలయంలో వెంకటేశ్వరరావు సన్మానించారు. కంభంపాడు పీహెచ్‌సీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఆయనను జిల్లా సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

మాచర్ల(కారంపూడి): మాచర్ల మండలంలో 250 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఏవో పాపకుమారి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. జమ్మలమడక, కంభంపాడు, గన్నవరం, తాళ్లపల్లి, కొప్పునూరుల్లోని రైతు భరోసా కేంద్రాలకు 20 టన్నుల చొప్పున యూరియా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు.

మాచర్లను అభివృద్ధి పథంలో నడుపుతాం

రూ.17.05 కోట్ల పనులకు శ్రీకారం

శిలాఫలకం ఆవిష్కరించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తదితరులు

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాజీలేని కృషి చేస్తామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బుధవారం మాచర్ల పట్టణం, మండల పరిధిలో రూ.17.05 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ మేరకు మానుకొండ కల్యాణ మండపంలో నిర్వహించిన బ్యాంకర్ల సదస్సులో ఎంపీ మాట్లాడుతూ రుణ గ్రహీతలకు బ్యాంకర్లు సహకరించి, వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని మాచర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రూ. కోట్ల నిధులను మంజూరు చేస్తున్నారన్నారు. పట్టణంలోని స్టేట్ బ్యాంకు ద్వారా రూ. 101 కోట్ల రుణాలు పొందిన పొదుపు సంఘాల సభ్యులకు చెక్కులను ఎంపీ, ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. 32 మందికి రూ.26.26 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. మున్సిపల్ ఛైర్మన్ మదార్‌సాహెబ్, కమిషనర్ వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం

రెంటచింతల, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మిట్టగుడిపాడులో రూ.4.10 కోట్లతో నిర్మించనున్న గిరిజన గురుకుల పాఠశాల భవనానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి సమ ప్రాధాన్యత ఇవ్వడం సీఎం చంద్రబాబుకే సాధ్యమన్నారు. [illegible] తెదేపా నాయకులు అల్లిరెడ్డి, గురజారెడ్డి, సుమంత్‌రెడ్డి, రామకృష్ణ, నరసింహారావు, హనిమిరెడ్డి, నాగయ్య, ప్రభురాజు, సాంబయ్య పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

దుర్గి, న్యూస్‌టుడే: అడిగొప్పలలో ఇటీవల హత్యకు గురైన శ్రీరామ్మూర్తి, హనుమంతు కుటుంబ సభ్యులను బుధవారం సాయంత్రం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి పరామర్శించి ధైర్యంగా ఉండాలన్నారు. అంతకుముందు శ్రీరామ్మూర్తి, హనుమంతు చిత్రపటాలకు పూలదండలువేసి శ్రద్ధాంజలి ఘటించారు. నిందితులను కూటమి ప్రభుత్వం శిక్షిస్తుందన్నారు.

● గురజాల, దాచేపల్లి, మాచర్ల జీడీసీసీ బ్యాంకుల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్) కీలక పాత్ర పోషించిన వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు భారీగా అక్రమాలకు పాడినట్లు తెలుస్తోంది. లేని భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో సృష్టించి రుణాలు తీసుకున్నారు. నిషేధిత భూములతోపాటు ప్రభుత్వ పోరంబోకులను సొంత పొలాలుగా చూపించి పీఏసీఎస్‌ల ద్వారా వ్యవహారాన్ని నడిపారు. వైకాపా ప్రభుత్వంలో అయిదేళ్లలో జీడీసీసీ బ్యాంకులు అందజేసిన రుణాలను తనిఖీ బృందాలు పరిశీలన చేస్తుంటే ఎన్నో అక్రమాలు బయటపడుతున్నాయి. గురజాలలో రూ.6 కోట్లకు పైబడి అవినీతిలో అక్కడి ఉద్యోగులు, పీఏసీఎస్‌ల బాధ్యులతోపాటు మరికొందరి పాత్ర ఉందని గుర్తించారు.

● గతంలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నడిచిన ధూళిపాళ్ల ది ఆంధ్రాబ్యాంకు రైతు సేవా సహకార సంఘానికి అవినీతి ఆరోపణల మకిలీ అంటింది. జిల్లాలోని 60 పీఏసీఎస్‌లు సకాలంలో ఆడిటింగ్ చేయిస్తే ఈ సంఘం తీవ్ర జాప్యం చేసింది. వైకాపా పాలనలో సంఘంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రుణాల పంపిణీ, ఆర్థిక లావాదేవీల నిశిత పరిశీలనకు ప్రత్యేకాధికారిని నియమించారు.

విచారించేకొద్దీ వెలుగులోకి అక్రమాలు

● తప్పుడు పత్రాలతో రుణాలు ● సహకార బ్యాంకుల్లో తనిఖీలు

న్యూస్‌టుడే, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, పెదకూరపాడు

రైతులకు సేవలందించాల్సిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(జీడీసీసీ)ను తమ జేబు సంస్థల్లా గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు మార్చుకున్నారు. బ్యాంకు అధికారులు, ఉద్యోగులతో కుమ్మక్కై అనేక రుణాలను పక్కదారి పట్టించారు. రైతులు, రైతు సంఘాల పేర్లతో ప్రజాధనం దోచేశారు. సభాసంఘం ఆదేశాలతో కొన్ని సహకార బ్యాంకుల్లో చేసిన తనిఖీలతో అనేక అక్రమాలు బయటపడ్డాయి. దీంతో ప్రభుత్వం అన్ని బ్యాంకుల్ని తనిఖీ చేయాలని ఆదేశించడంతో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ● అమరావతి, దాచేపల్లి, సత్తెనపల్లి, గురజాల, క్రోసూరు, మాచర్ల, పిడుగురాళ్ల, పెదకూరపాడు, నకరికల్లు బ్రాంచిల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ● సహకార రుణాలు స్వాహా చేసిన వారిలో కొందరు ఎన్నికలకు ముందు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. అలాంటి వారంతా తమపై చర్యలు లేకుండా కాపాడాలని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. అవినీతి వ్యవహారాల్లో ఇరుక్కున్న వారిలో తనిఖీలు కలవరం రేపుతున్నాయి. సహకార బ్యాంకుల్లో అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సహకార అధికారి నాగరాజు చెప్పారు.

ధూళిపాళ్ల రైతు సేవా సహకార సంఘం

విశ్రాంత వీఆర్వోకు పింఛను నిలుపుదల

అచ్చంపేట: మండలంలోని వేల్పూరు వీఆర్వో నాగేశ్వరరావు గతంలో గ్రంధశిరి గ్రామానికి చెందిన రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రస్తుతం ఆయన ఉద్యోగ విరమణ చేశారు. తాజాగా నిబంధనల ప్రకారం ఆయనకు పింఛను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

టీఎన్‌టీయూసీ జెండా ఆవిష్కరణ

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద టీఎన్‌టీయూసీ జెండాను పట్టణ తెదేపా అధ్యక్షుడు పిల్లి చెన్నారావు, మైనార్టీసెల్ నాయకుడు సయ్యద్ అమీర్‌అలీ బుధవారం ఆవిష్కరించారు. టీఎన్‌టీయూసీ అనుబంధ సంస్థగా మైడ్రీమ్ ఆటోడ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆటో యూనియన్ ప్రెసిడెంట్‌గా మరియదాసు, కార్యదర్శిగా పి.దాసు, వైస్ ప్రెసిడెంట్‌గా డి.దాసు, సంయుక్త కార్యదర్శిగా వై.సురేష్‌కుమార్‌లను ఎన్నుకున్నారు.

మొసలి సంచారంతో భయాందోళన

రాజుపాలెం, న్యూస్‌టుడే: మండలంలోని అనుపాలెం రైలుకట్ట సమీపంలో బెల్లంకొండ బ్రాంచి కాలువపై మొసలి సంచరిస్తోంది. రైతులు చూసి భయాందోళన చెందారు. అటవీశాఖకు స్థానికులు సమాచారం అందజేశారు.

గోదాదేవిగా శ్రీవారు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారు బుధవారం గోదాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేంకటేశ్వరస్వామి

28న యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ఈనెల 28న వినుకొండలో జరగనున్న యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఉపాధ్యాయులందరూ హాజరై విజయవంతం చేయాలని ఆ సంఘ జిల్లా కార్యదర్శి చిన్నం శ్రీనివాసరావు కోరారు. పట్టణంలో బుధవారం కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పెండింగ్ డీఏలు, నూతన పీఆర్సీపై సమావేశంలో తీర్మానాలు చేయనున్నట్లు చెప్పారు. యూటీఎఫ్ మండలశాఖ అధ్యక్షుడు రమేష్‌బాబు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక పేరుతో ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఆప్షనల్ హాలిడే సౌకర్యాన్ని నిలిపివేయడం సరికాదన్నారు. సంఘ గౌరవాధ్యక్షుడు శేషగిరి, నాయకులు శేషిరెడ్డి, అనురాధ, నరసింహారావు, శ్రీనివాసరావు, జగదీష్‌కుమారి తదితరులు పాల్గొన్నారు.

సామాజిక తనిఖీతో జవాబుదారీతనం

పెదకూరపాడు, న్యూస్‌టుడే: సామాజిక తనిఖీలతో ఉపాధి పథకంలో పారదర్శకత పెరుగుతుందని పీడీ సిద్ధలింగమూర్తి తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉపాధి పథకం పనుల సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఇది మొక్కుబడి తంతుగా సాగింది. మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.11.26 కోట్ల విలువైన పనులు చేశారు. 1450 పనులకు సంబంధించి వేతనాల కింద రూ.8.35 కోట్లు చెల్లించారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను ప్రజావేదిక దృష్టికి తెచ్చారు. అయితే గ్రామస్థులకు సమాచారం ఇవ్వకుండా తనిఖీలు ముగించేశారని, లోపాలు గుర్తించడంలో విఫలం అయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏపీడీ వెంకటనారాయణ, జేక్యూసీ ప్రభాకర్, ఏపీవో విజయకుమారి ఎంపీడీవో సాయిలీల, ఏపీఓలు కోటేశ్వరరావు, కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభతో మెరిసి.. ప్రశంసతో మురిసి

స్కాలర్స్ పాఠశాలలో విజేతలతో డైరెక్టర్, ఉపాధ్యాయులు

తుమ్మలచెరువు పాఠశాలలో..

మాచర్ల కస్తూర్బా విద్యాలయంలో..

భాష్యం పాఠశాలలో విజేతలు

హోలీ ఫ్యామిలీ పాఠశాలలో..

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: పట్టణంలోని స్కాలర్స్ పాఠశాల, తుమ్మలచెరువు కొత్త హనుమయ్య జడ్పీ ఉన్నత పాఠశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. స్కాలర్స్ పాఠశాలలో ఈ.జగదీష్, కె.తేజశ్విని, పి.అమృత విజేతలుగా నిలిచారు. వీరికి డైరెక్టర్ జి.శ్రీనివాసరెడ్డి బహుమతులు పంపిణీ చేశారు. తుమ్మలచెరువు పాఠశాలలో జి.రామసుబ్బారెడ్డి, వి.మహాలక్ష్మి, పి.నాగగౌతమ్‌రెడ్డి ప్రతిభ చాటారు. విజేతలకు ప్రధానోపాధ్యాయుడు మువ్వా శ్రీనివాసరెడ్డి బహుమతులు అందజేశారు.

సత్తెనపల్లి: సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించేలా 'ఈనాడు' ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. భాష్యం పాఠశాలలో జన్నద్ అలీ, పవన్ (9వ తరగతి), త్రినాథ్‌రెడ్డి (8వ తరగతి) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. వీరికి ప్రోత్సాహక బహుమతులు ప్రిన్సిపల్ సుందరరావు, ప్రధానోపాధ్యాయిని శ్రావణి అందజేశారు. హోలీఫ్యామిలీ పాఠశాలలో నవ్యశ్రీ (8వ తరగతి), వేద్ రిత్విక్ (ఏడో తరగతి), దివ్య శరణ్ (8వ తరగతి) మొదటి మూడుస్థానాల్లో నిలిచారు. వీరికి బహుమతులను ప్రిన్సిపల్ విజయరాణి అందజేశారు.

మాచర్ల (కారంపూడి): మాచర్లలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు జ్యోత్స్న, నవ్య, విజయ కీర్తన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి ప్రిన్సిపల్ కవిత, ప్రసన్నకుమారి, నాగమణి, శివలింగమ్మ బహుమతులు ప్రదానం చేశారు.

మహిళా సాధికారతే లక్ష్యం


మహిళలకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తదితరులు

క్రోసూరు(అచ్చంపేట), న్యూస్‌టుడే: మహిళా సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. బుధవారం ఆయన క్రోసూరు మండలం నాగవరంలో ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 28 డ్వాక్రా గ్రూపులకు రూ.4.53 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేశారు. 16 మందికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఉర్దూ పాఠశాలకు ప్రహరీ, ప్రాథమిక పాఠశాలకు తరగతి గదులు నిర్మించాలని పలువురు విన్నవించారు. తన భర్త నుంచి వచ్చిన ఆస్తి, ఇంటిని కుమారుడు రాయించుకుని, తనను ఇంట్లో ఉండనివ్వడం లేదని, న్యాయం చేయాలని వెంకాయమ్మ అనే మహిళ వేడుకుంది. కందులవారిపాలెం వెళ్లే రోడ్డులో మరమ్మతులు చేయించాలని, క్రైస్తవులకు ప్రత్యేకంగా శ్మశాన వాటిక కావాలని వినతి పత్రాలు అందజేశారు. రెవెన్యూ, విద్యుత్తు తదితర సమస్యలపై 83 అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేగుంటరాణి, జనసేన నియోజకవర్గ కన్వీనర్ యర్రంశెట్టి రామకృష్ణ, మండల తెదేపా అధ్యక్షుడు మొగల్‌జాన్, గ్రామ అధ్యక్షుడు సయ్యద్‌సైదా, ఎంపీడీవో రవికుమార్, తహసీల్దార్ నాగరాజు పాల్గొన్నారు.

వృద్ధులు, దివ్యాంగులకు దుస్తులు అందజేత

దుస్తులు పంపిణీ చేస్తున్న మానవి చైతన్యసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకట్రావు, తదితరులు

క్రోసూరు (అచ్చంపేట): మానవి చైతన్య సమితి ఆధ్వర్యంలో బుధవారం క్రిస్మస్ పురస్కరించుకుని 88 త్యాళ్లూరులో వృద్ధులు, దివ్యాంగులకు దుస్తులు అందజేశారు. సమితి అధ్యక్షుడు వెంకట్రావు, హెల్ప్ ఫౌండేషన్ అధ్యక్షుడు బుల్లిబాబు, గంగయ్య పాల్గొన్నారు. 46 మందికి దుస్తులు పంపిణీ చేశారు.

చర్చిలకు క్రిస్మస్ శోభ

రెంటచింతల చర్చిలో అర్ధరాత్రి ప్రార్థనలు

సత్తెనపల్లి: విద్యుత్తు కాంతుల్లో ఆర్‌సీఎం చర్చి

గురజాలలో..

సత్తెనపల్లి తాలుకా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ కార్యాలయంలో..

క్రిస్మస్ పురస్కరించుకుని చర్చిలను ముస్తాబు చేశారు. విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ఆర్‌సీఎం చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు నిర్వహించారు. బుధవారం పలుచోట్ల సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేకులు కట్ చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. క్రైస్తవులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
- న్యూస్‌టుడే, బృందం

సత్తెనపల్లిలోని లూథరన్ చర్చి

విద్యుద్దీపాలంకరణలో సాగరమాత ఆలయం

పెదకూరపాడులో రోగులకు పండ్లు పంపిణీ

గీతిక పాఠశాలలో వేడుకలు

అచ్చంపేట ఎంపీడీవో కార్యాలయంలో..

మొక్కజొన్నలో సస్యరక్షణ చేపట్టాలి

పెదకూరపాడు, న్యూస్‌టుడే: మొక్కజొన్న పంటలో కత్తెర, మువ్వ పురుగు నివారణ, కలుపు యాజమాన్యంపై ఏవో కృష్ణయ్య అవగాహన కల్పించారు. బుధవారం ముస్సాపురం, పొడపాడు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.

సీపీఐ శత వార్షిక ఉత్సవాలు

మాదిపాడు(అచ్చంపేట), న్యూస్‌టుడే: సీపీఐ శతవార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని మాదిపాడు బస్టాండ్ కూడలిలో ఆ పార్టీ జెండాను నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బుజ్జి ఆవిష్కరించారు. మాదిపాడు శాఖ కార్యదర్శి సుభాని, మాణిక్యరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

రైల్వేగేట్ల వద్ద స్థల పరిశీలన

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: గుంటూరు- బీబీనగర్ వరకు డబుల్‌లైన్ ఏర్పాటు చేస్తుండటంతో రైల్వే, రెవెన్యూ శాఖల అధికారులు బుధవారం తుమ్మలచెరువు, పిడుగురాళ్లలోని పలు ప్రాంతాల్లో రైల్వేగేట్ల వద్ద స్థలాలను పరిశీలించారు. ఆర్డీవో మురళీకృష్ణ, తహసీల్దారు మధుబాబుతో రైల్వే అధికారులు చర్చించారు. కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ చేయాల్సి ఉందన్నారు.

తెదేపా కార్యకర్త మృతికి సంతాపం

క్రోసూరు(అచ్చంపేట), న్యూస్‌టుడే: క్రోసూరులో తెదేపా కార్యకర్త కోటేశ్వరరావు(55) మృతి పట్ల ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ బుధవారం సంతాపం వ్యక్తం చేశారు. నాయకులు కాంద్రు కాశయ్య, యోహాను, వెంకట్రామిరెడ్డి తదితరులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

జనరేటర్‌కు తుప్పు

నకరికల్లు మండల పరిషత్ కార్యాలయ అవసరాల నిమిత్తం గతంలో జనరేటర్ కొనుగోలు చేశారు. దాన్ని వినియోగించకపోవడంతో తుప్పు పట్టింది. రూ.లక్షల ప్రజాధనం వృథాగా అయింది. ఇప్పటికైనా జనరేటర్‌ను వినియోగంలోకి తేవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, నకరికల్లు

వామ్మో శునకాలు

దుర్గి, న్యూస్‌టుడే: మండలంలో శునకాల బెడద పెరిగింది. గ్రామాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తూ చిన్నారులు, వృద్ధులతో పాటు పశువులపైనా దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇటీవల అడిగొప్పల, దుర్గి, ముటుకూరు, పోలేపల్లి గ్రామాల్లో శునకాల దాడితో పశువుల దూడలు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. చెత్తకుప్పలు, కోళ్లు, మేకలు, గొర్రెల మాంసం వ్యర్థాలు ఉన్నచోట ఎక్కువగా కుక్కలు సంచరిస్తున్నాయి. ఆ దారిలో వెళుతున్న ద్విచక్ర వాహన చోదకుల వెంట పడుతూ భయాందోళన సృష్టిస్తున్నాయి. దుర్గి, ముటుకూరు ఆరోగ్య కేంద్రాల్లో గత మూడు నెలల్లో సుమారు 200 మందికిపైగా బాధితులు చికిత్స పొందారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క దుర్గి ఆరోగ్య కేంద్రంలోనే సెప్టెంబరులో 48 మంది, అక్టోబరులో 49 మంది, నవంబరులో 64 మంది వ్యాక్సిన్ కోసం వచ్చారు. మరికొందరు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పొందారు. పాడి పశువుల దూడలపై దాడి చేసిన ఘటనలు నెలకు 10 చొప్పున ఉన్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి శునకాలను పట్టించి అటవీ ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

దుర్గిలోని ఉర్దూ పాఠశాల వద్ద శునకాలు

ఆక్రమించి.. ఆటంకాలు సృష్టించి

బ్రాహ్మణపల్లి, జానపాడు (పిడుగురాళ్ల), న్యూస్‌టుడే

నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రోడ్లను ఆక్రమించేస్తున్నారు. దుకాణాలు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రధాన రోడ్లలో దుకాణాలకు మంచి గిరాకీ ఉండటంతో ఆక్రమిస్తున్నారు. ఫలితంగా రోడ్లు ఇరుకుగా మారుతున్నాయి. ఉదయం, సాయంత్రం వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో వాహనచోదకులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి, గుత్తికొండ, జానపాడు, జూలకల్లులో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఆక్రమణలు తొలగించి రహదారులను విస్తరించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. గుత్తికొండలో ఆక్రమణలు తొలగించాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

బ్రాహ్మణపల్లిలో రోడ్డుపై దుకాణాలు

ఓ వైపు దుకాణాలు.. మరోవైపు వాహనాలు

★ నరసరావుపేట- మాచర్ల రోడ్డులోని గుత్తికొండ, జూలకల్లు గ్రామాల్లో రోడ్లు భవనాల శాఖకు చెందిన స్థలాన్ని ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేశారు. సుమారు 30 మీటర్ల వెడల్పు ఉన్న దారి 20 మీటర్లకు మించి లేదు. గ్రామాల్లోకి రాగానే ఎదురుగా వాహనం వస్తే పక్కకు వెళ్లడానికి స్థలం లేదు. గుత్తికొండలో ప్రభుత్వ స్థలాన్ని 32 మంది ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాలని ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయడంతో హైకోర్టు ఆక్రమణలు తొలగించాలని ఆదేశించింది.

★ కారంపూడి- పిడుగురాళ్ల మార్గంలోని జానపాడులోనూ అదే పరిస్థితి. ఆటోలు అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు. వచ్చిపోయే వాహనాలకు అంతరాయం కల్గుతోంది.

★ పిడుగురాళ్ల- మాచర్ల మార్గంలోని బ్రాహ్మణపల్లిలో ప్రధాన రోడ్డు ఆక్రమించి దుకాణాలు నిర్మించారు. మురుగు కాలువలపై వాటిని ఏర్పాటు చేశారు. ఆటోలు ఎక్కడబడితే అక్కడ నిలుపుదల చేస్తున్నారు. ఈ గ్రామంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్లు భవనాల శాఖకు చెందిన అధికారులు ఆక్రమణలు తొలగించాలని వాహన చోదకులు కోరుతున్నారు.

(c) eenadu

ఈనాడు
పార్వతీపురం మన్యం
గురువారం డిసెంబరు 25, 2025

ఈనాడు క్రీడా సంబరం ప్రారంభం

కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఎస్‌డీవో వెంకటేశ్వరరావు, చిత్రంలో 'ఈనాడు' యూనిట్ ఇన్‌ఛార్జి ఎస్.కె.వలి, గోదావరి గ్లోబల్ వర్సిటీ ప్రతినిధి రామవేంద్ర

విజయనగరం బాబామెట్ట, న్యూస్‌టుడే: 'ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్' 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2025' క్రికెట్ పోటీలు బుధవారం విజయనగరం విజ్జీ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రతినిధి రామవేంద్ర, 'మిలీబస్' ఉపపత్రి ఎండీ డాక్టర్ పీవీకే రమణారావు, 'ఈనాడు' శ్రీకాకుళం యూనిట్ ఇన్‌ఛార్జి ఎస్.కె.వలి తదితరులు పాల్గొన్నారు. డీఎస్‌డీవో మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా 'ఈనాడు' ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. -వివరాలు 8లో

స్వస్థలానికి హైకోర్టు న్యాయమూర్తి

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్‌రాయ్ బుధవారం తన స్వస్థలం పార్వతీపురం వచ్చారు. ఆయనకు ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి మొక్క అందించి.. స్వాగతం పలికారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం

నోరూరించే ఉద్యాన వంటకం

న్యూస్‌టుడే, గరుగుబిల్లి గ్రామీణం

పుస్తకాలతో కుస్తీనే కాదు.. ప్రకృతి, ఆహారం, వంటలతో దోస్తీ కడతామంటున్నారు గరుగుబిల్లిలోని ఉద్యాన కళాశాల విద్యార్థులు. ఓ వైపు చదువుతూనే.. మరోవైపు సాగుపై పట్టు పెట్టారు. పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పత్తులతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. అనుభవ పూర్వక అభ్యసన (ఈఎల్‌పీ) కార్యక్రమం కింద కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోంది. మరి వారి వంటకాలేంటో చూద్దామా..

అరటి కుకీస్

ఆఖరి ఏడాది వారికి..

కేవలం తరగతులే కాకుండా కళాశాల స్థాయిలోనే పంటలు, ఆహార ఉత్పత్తుల తయారీపై అవగాహన కల్పించేందుకు ఈఎల్‌పీ శిక్షణ ఉపయోగపడనుంది. మూడేళ్ల పాటు గదులకే పరిమితం అయ్యే విద్యార్థులు.. చివరి సంవత్సరం మాత్రం పలుగు, పార పట్టారు. పండ్లు పండిస్తూ.. వాటితో వివిధ రకాల పదార్థాలను సిద్ధం చేస్తున్నారు. వీటి ప్రొసెసింగ్ అంతా ఉంటారు. సాగు కోసం ఇప్పటికే 20 ఎకరాల మేర సిద్ధం చేశారు. ఇందులో షేడ్‌నెట్లతో కూడిన హరితగృహాలను ఏర్పాటు చేశారు. వాటి నీడలో పండిస్తున్నారు.

మంచి లాభాలు..

ఇక్కడ తయారయ్యే వర్మికంపోస్టును రైతులకు అమ్ముతున్నారు. సాధారణ రోజుల్లో పశువ్యర్థాలు, ఎండుగడ్డి, ఆవుపేడ, అరటి, కొబ్బరి, వేప ఆకులను సేకరించి, కుండీల్లో వేసి, నీటి తడులు అందిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 10 టన్నుల మేర అందుబాటులోకి తెచ్చారు.

డ్రాగన్ పండ్లతో జూస్ తయారు చేస్తున్న విద్యార్థినులు

ఐకార్ గుర్తింపు..

విద్యార్థుల ప్రతిభను గుర్తించిన ఐకార్(భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి) ప్రోత్సాహం అందించేందుకు ముందుకొచ్చింది. కూరగాయల ప్రాసెసింగ్, ఆహార ఉత్పత్తుల యూనిట్‌కు రూ.31 లక్షలు, శాస్త్రీయ పద్ధతుల్లో పుట్టగొడుగుల పెంపకానికి రూ.16 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో మరిన్ని ఉత్పత్తులు బయటకు రానున్నాయి.

మరింత ప్రోత్సాహం..

సేంద్రియ సాగుతో పాటు పండు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల తయారీ ప్రక్రియ సాగుతోంది. 30 మంది నిత్యం ఆయా పనుల్లో ఉంటారు. మరో 30 మంది రావెప్(గ్రామీణ కృషి పని అనుభవ పథకం) కార్యక్రమంలో భాగంగా ఇతర జిల్లాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఐకార్ గుర్తింపు, నిధుల మంజూరుతో మరింత ప్రోత్సాహం అందించనున్నాం. - రాజ్యలక్ష్మి, కళాశాల డీన్

ఆహార ఉత్పత్తులివీ..

ద్రాక్ష, అరటి, మామిడి, సపోటా, యాపిల్, జామ, పైనాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో కేకులు, జ్యూస్‌లు, స్క్వాష్, ప్రిజర్వ్, జామ్‌లు, పిస్తా, బాదం, జీడిపప్పుతో పాటు, వివిధ రకాల సలాడ్లను ఏడాది పొడవునా తయారు చేస్తున్నారు. స్థానికంగా దొరికే సీజనల్, గిరిజనుల నుంచి పండ్లను కొంటున్నారు. ఉత్పత్తులను ప్రధాన పట్టణాలతో పాటు సంతల్లో అమ్ముతున్నారు. వచ్చే సొమ్మును తిరిగి వ్యవసాయానికి పెడుతున్నారు.

కుకీస్ తయారీకి కోసిన పైనాపిల్ ముక్కలను ఆరబెడుతూ..

వెళ్లే దారిలేదు.. వచ్చే వీల్లేదు

అసలే పండగ సమయం.. రహదారి వెడల్పు కూడా చిన్నది.. దీనికి తోడు రోడ్లు, కాలువలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. సాలూరు పురపాలిక పరిధిలో నిత్యం కనిపిస్తున్న ట్రాఫిక్ కష్టాలివి. ప్రధాన రహదారిలో దుకాణాల ఏర్పాటుతో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వేగావతి వంతెన వరకు 2 కి.మీ. మేర ప్రయాణించడానికి దాదాపు గంట సమయం పడుతోంది. రోడ్డు, కాలువలను ఆక్రమించి దుకాణాలు నిర్వహించడమే దీనికి కారణమని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పరిశీలించి చర్యలు చేపడతామని కమిషనర్ రత్నకుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, సాలూరు

కుదమకు కరి.. కదలవా మరి

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సంచరిస్తున్న ఎనిమిది ఏనుగుల గుంపు బుధవారం నాటికి జియ్యమ్మవలస మండలం పెదకుదమకు చేరింది. స్థానికంగా ఉన్న తామర చెరువులో దిగిన కరిరాజులు కాసేపు జలకాలాటలాడి అనంతరం పొలాల్లోకి వెళ్లాయి. చినకుదమ, గౌరీపురం, సింగనాపురం, కేటీవాడ, నీచుకవలస తదితర గ్రామాల్లోని పంటలను ధ్వంసం చేశాయి. అరటి చెట్లను కూల్చేసినట్లు రైతులు చెబుతున్నారు. దూరంగా తరలించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, జియ్యమ్మవలస

ఎంతిస్తే అంత నాణ్యత

- అదనంగా ధాన్యం డిమాండు
- ఇవ్వకపోతే తేమ పేరిట తిరస్కరణ

న్యూస్‌టుడే, పాలకొండ, గ్రామీణం

● పాలకొండ మండలం వెలగవాడ పంచాయతీకి చెందిన ఓ రైతు సమీపంలో ఉన్న మిల్లులో ఇటీవల 500 బస్తాల ధాన్యం విక్రయించారు. ఒక్కో బస్తాకు నాలుగు కిలోల చొప్పున అదనంగా 2 వేల కిలోలు మిల్లరు తీసుకున్నాడు. దీనివల్ల అన్నదాతకు దాదాపు రూ.50 వేల నష్టం వాటిల్లింది.

● ఎం.సింగుపురం గ్రామానికి చెందిన ఓ అన్నదాత తుమరాడ వద్దగల మిల్లుకు వెళ్లగా బస్తాకు నాలుగు కిలోలు అదనంగా ఇస్తే గానీ తీసుకోనని మిల్లరు తెగేసి చెప్పాడు. దీంతో ఆయన సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

'రైతుల్లారా మిల్లులకు ధాన్యం తీసుకొస్తున్నారా.. అయితే బస్తాకు నాలుగైదు కిలోలు అదనంగా వేయండి.. లేకుంటే తీసుకోం' అంటున్నారు జిల్లాలోని పలువురు మిల్లర్లు. పాలకొండతో పాటు సమీప ప్రాంతాల్లో ఈ తంతు ఎక్కువగా సాగుతోంది. అన్నదాతలు వినకుంటే తేమ శాతం ఎక్కువగా ఉందని, నాణ్యత లేదని, వ్యర్థాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అయినా అధికారులకు పట్టడం లేదనే ఆరోపణలున్నాయి.

మిల్లుకు తరలిస్తున్న ధాన్యం

● పాలకొండ మండలంలోని పలువురు మిల్లర్లు నిలువునా దోచేస్తున్నారు. గతేడాది 80 కిలోల బస్తాకు రెండు కిలోలు అదనంగా తీసుకునేవారు. ఈ ఏడాది నాలుగేసి చొప్పున ఇస్తే గానీ స్పందించడం లేదు. నిరాకరిస్తే నాణ్యత బాగోలేదని, ఇతర కారణాలతో తక్కువ ధరకు బేరమాడుతున్నారు. నాణ్యత కొరవడితే 6-8 కిలోల వరకు అదనంగా ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ మండలంలో ఇప్పటి వరకు 5,900 మెట్రిక్ టన్నులు విక్రయించినట్లు అధికారులు చెబుతున్నారు. రైతులు 73,750 బస్తాల మేర మిల్లులకు తరలించారు. ఈలెక్కన ఒక్కో బస్తాకు నాలుగు కిలోలు అదనంగా తీసుకుంటే.. సుమారు 3 లక్షల కిలోల పంట పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది.

దళారులదే రాజ్యం..

● దళారీలు తక్కువ ధరకు పంటను తీసుకుని తిరిగి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే విక్రయిస్తున్నారు. వీరు కూడా అదనంగా తీసుకుంటున్నారు. ముందుగానే కొనుగోలు కేంద్రాలతో ఒప్పందం చేసుకుని రైతుల వివరాలతో నమోదు చేసుకుని లాభాలు పొందుతున్నారు. ఆన్‌లైన్‌లో ట్రక్‌షీట్ జనరేట్ చేసే సమయాల సమాచారం ముందుగానే వారికి అందుతోంది. దీంతో ఎక్కడున్నా వాలిపోతున్నారు. అదనంగా తీసుకుంటే చర్యలు తప్పవని, దళారులతో సంబంధం లేకుండా నేరుగా ఆర్ఎస్‌కేలకు వెళ్లాలని సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ పేర్కొన్నారు.

అభివృద్ధికి దారి

పార్వతీపురం, న్యూస్‌టుడే

జిల్లాలో నిలిచిపోయిన ప్రధాన రహదారుల పనులను తిరిగి ప్రారంభించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ర.భ.శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం-కొరాపుట్ అంతర్రాష్ట్ర రహదారి, పార్వతీపురం- వల్లరగుడబ రోడ్ల పనులు ప్రారంభించారు. బిల్లుల చెల్లింపులు జరగక గుత్తేదారులు మధ్యలోనే ఆపేశారు. ఎట్టకేలకు పునఃప్రారంభానికి అడుగులు పడ్డాయి.

ఒక పూత వేసేందుకు.. పార్వతీపురం-కొరాపుట్ రోడ్డుకు 2023లో రూ.17 కోట్లు మంజూరయ్యాయి. రూ.10 కోట్లు ఖర్చు చేశారు. ఆపై బిల్లుల సమస్యతో పనులు ఆగిపోయాయి. దీంతో సీఆర్ఆర్ రోడ్డు నుంచి వెంకంపేట, చిన బొండపల్లి వెళ్లే మార్గం దారుణంగా తయారైంది. తాజాగా కూటమి ప్రభుత్వం బిల్లులు ఇవ్వడంతో.. తొలుత ఒకపూతను పూర్తి చేయనున్నట్లు ఈఈ రామచంద్రరావు తెలిపారు.

10న వంతెన ప్రారంభం

సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై నిర్మించిన వంతెనను జనవరి 10న ప్రారంభించే దిశగా ర.భ.శాఖ చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి మంత్రి జనార్దన్‌ను ఎమ్మెల్యే విజయచంద్ర ఆహ్వానించినట్లు అధికారులకు సమాచారం అందింది. సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయిలో రాకపోకలు సాగనున్నట్లు తెలుస్తోంది.

8 కి.మీ మేర..

మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల జాబితాలో ఉన్న పార్వతీపురం- వల్లరగుడబ రహదారి పనులను రెండు, మూడు రోజుల్లో ప్రారంభించనున్నారు. 10 కి.మీ పొడవునున్న ఈ మార్గాన్ని ఎనిమిది కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. దీనికి రూ.2 కోట్లు మంజూరయ్యాయి.

పథకాల అమలుపై మరింత శ్రద్ధ



మాట్లాడుతున్న కలెక్టరు ప్రభాకరరెడ్డి, చిత్రంలో జేసీ, సబ్‌కలెక్టరు తదితరులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో గిరిజనుల ఉన్నతికి తీసుకొచ్చిన పథకాల అమలుపై ఆయా మండలాల ఎంపీడీవోలు శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో బుధవారం జరిగిన 'సుపరిపాలన' సదస్సులో మాట్లాడారు. ప్రసవ నిరీక్షణ కేంద్రాలను గర్భిణులు సక్రమంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పథకాల అమలులో సమస్యలుంటే.. అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆసుపత్రులను సందర్శించాలని ఆదేశించారు. జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ పవర్‌స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో హేమలత, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, డ్వామా పీడీ రామచంద్రరావు, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.

ఏపీఎన్జీవో కార్యవర్గం ఎన్నిక

ప్రమాణం చేయిస్తున్న ఎన్నికల అధికారులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: ఏపీఎన్జీవో జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం పార్వతీపురంలో జరిగింది. అధ్యక్షుడిగా జీవీఆర్ఎస్.కిశోర్, సహాధ్యక్షుడిగా జి.సూర్యనారాయణ, ఉపాధ్యక్షులుగా బి.రామకృష్ణ, టి.వెంకటనాయుడు, ఎస్.భాస్కరరావు, వై.జయప్రకాశ్, పి.సురేష్‌కుమార్, ఎస్.పద్మ, కార్యదర్శిగా కె.రంగాచారి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె.విజయకుమార్, సంయుక్త కార్యదర్శులుగా వి.శ్రీనివాసరావు, సీహెచ్.శంకరరావు, వి.గణపతిరావు, పి.చంద్రశేఖర్, ఎం.శ్రీధర్, రేఖావాణి, కోశాధికారిగా పి.పద్మ ఎన్నికయ్యారు. రాష్ట్ర నాయకులు, 700 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు.

వెలుగులొచ్చాయ్

పార్వతీపురంలో నృత్యం చేస్తున్న బాలలు

జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చర్చిలు విద్యుత్తు దీపాలతో వెలుగులీనుతున్నాయి. పార్వతీపురం పట్టణంలోని ఓ పాఠశాలలో విద్యార్థులు నృత్యాలతో అలరించారు. పాలకొండ పట్టణంలో క్రీస్తు రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు.

– న్యూస్‌టుడే, కలెక్టరేట్ ప్రాంగణం, పాలకొండ గ్రామీణం

పాలకొండ పట్టణంలో మేరీమాత విగ్రహం ఊరేగింపు

పార్లమెంటరీ కమిటీలో అన్నివర్గాలకూ చోటు

పార్వతీపురం, న్యూస్‌టుడే: తెదేపా పార్లమెంటరీ స్థానాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో బుధవారం అధిష్ఠానం పార్లమెంటరీ స్థాయి కమిటీలను ప్రకటించింది. ఏఎస్ఆర్, మన్యం జిల్లాలను కలుపుకొని ఏర్పడిన అరకు పార్లమెంటరీ స్థాయి కమిటీలో మన్యం జిల్లాకు సంబంధించి అన్ని సామాజిక వర్గాలకు చోటు కల్పించింది. తొమ్మిది మంది చొప్పున ఉపాధ్యక్షులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, పార్లమెంటరీ కార్యదర్శులను నియమించింది. తొమ్మిది మంది ఉపాధ్యక్షుల్లో జిల్లాలోని ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు. బూరాడ రామారావు(పార్వతీపురం), దాసరి రామారావునాయుడు(కురుపాం), గెద్ద అన్నారం(సాలూరు), కరణం రఘుపాత్రుడుకు అవకాశం ఇచ్చారు. వీరంతా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. వీరితోపాటుగా పాడేరు నుంచి ఒకరికి, రంపచోడవరం, అరకు నియోజకవర్గాల నుంచి ఇద్దరేసి వంతున ఉపాధ్యక్షులు ఉన్నారు. వీరంతా గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారే. ఇందులో పాడేరు నియోజకవర్గం నుంచి ఒక మహిళలకు స్థానం దక్కింది.

కార్యనిర్వాహక కార్యదర్శులు వీరే

తొమ్మిది మంది కార్యనిర్వాహక కార్యదర్శుల్లో ఇద్దరు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించారు. వీరిలో పార్వతీపురం నియోజకవర్గం నుంచి మహిళా కోటాలో జొన్నాడ తేజేరమ్మను నియమించారు. కురుపాం నియోజకవర్గం నుంచి బాలసింగి నాగేశ్వరరావుకు స్థానం కల్పించారు. బీసీ సామాజికవర్గం నుంచి సాలూరు నుంచి పిన్నింటి ఈశ్వరరావు, పార్వతీపురం నుంచి బి.మధుసూదనరావుకు అవకాశం దక్కింది. పాలకొండ నియోజకవర్గంలో ఎస్టీ వర్గానికి చెందిన కొండగొర్రి జనయ్య సేవలను గుర్తించారు. రంపచోడవరం నుంచి ఇద్దరికి, పాడేరు, అరకు నుంచి ఒక్కొక్కరికి స్థానం కల్పించారు.

అధికార ప్రతినిధులుగా..

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి నలుగురు అధికార ప్రతినిధులను పార్లమెంటరీ కమిటీలో నియమించారు. రెడ్డి శ్రీనివాసరావు(పార్వతీపురం), గొర్లి ముసలినాయుడు (సాలూరు), అప్పలకొండ(కురుపాం), గంటా సంతోష్‌కుమార్(పాలకొండ)ను నియమితులయ్యారు. వీరంతా బీసీ సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం.

కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి మన్యం జిల్లాకే..

పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన మజ్జి అప్పారావును పార్లమెంటరీ కమిటీ కోశాధికారిగా నియమించారు. కార్యాలయ కార్యదర్శిగా సాలూరు నియోజకవర్గం నుంచి అక్కేన రాధకు అవకాశం దక్కింది.

ప్రశ్నించడం అలవాటు కావాలి

పార్వతీపురం, పట్టణం, న్యూస్‌టుడే: వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారికి బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో కలెక్టర్ ప్రభాకరరెడ్డి చేతులమీదుగా నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ.. హక్కుల కోసం ప్రశ్నించడం నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. కొనుగోలు చేసిన వస్తువుల కారణంగా మోసపోతే తగిన నష్టపరిహారం పొందే అవకాశం ఉందన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.5 వేలు, ద్వితీయ- రూ.3 వేలు, తృతీయ బహుమతికి కింద రూ.2 వేలు ఇచ్చినట్లు పౌరసరఫరాల అధికారి అశోక్ తెలిపారు.

బహుమతులు పొందిన విద్యార్థులతో అధికారులు

ఆరోగ్యం.. 69 శాతమే!

సమస్యలతో చిన్నారుల సతమతం

న్యూస్‌టుడే, కొమరాడ

చిన్నారులకు ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించినప్పుడే భవిష్యత్తు బలంగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, బడుల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నా ఇంకా వేల మంది వివిధ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా నిర్వహించిన చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షల్లో ఈ విషయం బయట పడింది. 1.27 లక్షల మందిలో 39 వేల మందికి పైగా అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు. తల్లిదండ్రులు సైతం దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని ఇది సూచించింది.

చిన్నారి బరువు తూస్తున్న వైద్యులు

జిల్లాలో పరిస్థితి (జులై నుంచి ఇప్పటివరకు..)

కేంద్రం	సంఖ్య	విద్యార్థులు	వైద్య పరీక్షలు చేసింది	సమస్యలున్న వారు
అంగన్‌వాడీలు	2,064	73,295	63,915	13,257
పాఠశాలలు	1,581	1,03,852	63,309	26,186

పుట్టుకతో లోపాలున్న పిల్లలు :	22 మంది
బాల్యంలో వ్యాధుల సంక్రమణ:	403
పోషకాలు, విటమిన్ లోపాలున్నవారు:	391
ఎదుగుదలలో సమస్య:	46
కౌమార దశలో ఇబ్బందులు:	197

1,283 మంది.. రిఫర్

ప్రభుత్వ బడులు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీలు, భవిత కేంద్రాల్లోని ప్రత్యేక అవసరాల పిల్లలకు ఆరోగ్య కార్యకర్తలు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు(ఎంఎల్‌హెచ్‌పీ) తొలుత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తహీనత, ఎత్తు, బరువు, కంటి, వినికిడి పరీక్షలు, మానసిక రుగ్మతలు, దంత, చర్మ సంబంధిత సమస్యలు.. ఇలా శరీరంలో ప్రతి వ్యాధికి సంబంధించిన పరీక్ష చేసి వివరాలను ఏపీ హెల్త్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. సమస్యలు కనిపిస్తే వైద్యాధికారి పర్యవేక్షణలో వ్యాధి తీవ్రతను బట్టి పెద్దాసుపత్రులకు పంపుతున్నారు. ఇబ్బందులున్న వారిలో 30,637 మందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్క్రీనింగ్ నిర్వహించారు. అందులో 1,283 మందిని సీహెచ్‌సీలు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులతోపాటు బాలల సత్వర చికిత్స కేంద్రాలకు(డీఈఐసీ) తరలించి చికిత్స అందిస్తున్నారు.

అప్రమత్తతతోనే నియంత్రణ.. జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీలతో పాటు 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అప్రమత్తతతోనే వ్యాధులను నియంత్రించొచ్చు. తల్లిదండ్రులు కూడా దృష్టిపెట్టాలి. పిల్లల్లో మార్పులు గమనించాలి.
– టి.జగన్మోహనరావు, ఆర్‌బీఎస్‌కే జిల్లా సమన్వయకర్త

(c) eenadu

తొలి రోజు ఆట అదుర్స్

ఈఎస్ఎల్-2025 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

టాస్ వేస్తున్న సుఖీభవ ఎండీ రామారావు

SUKHIBHAVA Hospitals CARING FOR LIVES 17-15-90, Jonnaguddi Road, Beside Reliance Mall, BALAJI JUNCTION, VIZIANAGARAM AP 535002 Contact : 7901224433

విజయనగరం బాబామెట్ట న్యూస్‌టుడే: మట్టిలో మాణిక్యాలను వెలికితీయడంలో 'ఈనాడు' ముందుంటుందని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి ఎస్. వెంకటేశ్వరావు అన్నారు. 'ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్' ప్రజెంట్స్, 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్(ఈఎస్ఎల్)2025 ఛాంపియన్‌షిప్' క్రికెట్ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో ఇలా పోటీలను నిర్వహించి, నగదు బహుమతులతో క్రీడాకారులను ప్రోత్సహించడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రతినిధి రాఘవేంద్ర మాట్లాడుతూ.. ఇలాంటి పోటీలు ఎప్పుడు నిర్వహించినా 'ఈనాడు'కు తమవంతు సహకారం అందిస్తామన్నారు. 'ఈనాడు' యూనిట్ ఇన్‌ఛార్జి షేక్ కాలేషా వలి మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేందుకు ఏటా మాదిరి ఈసారీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాఘవేంద్ర, 'సుఖీభవ' ఆసుపత్రి ఎండీ డాక్టర్ పీవీఆర్ రామారావులు టాస్ వేసి విజ్జీ ఏ, బి మైదానాలలో మ్యాచ్‌లను ప్రారంభించారు. సుఖీభవ ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలు అందించారు.

ఆర్ఎస్ఆర్‌కే రంగారావు కళాశాల(బొబ్బిలి), శ్రీచైతన్య డిగ్రీ కళాశాల(విజయనగరం) జట్ల మధ్య మ్యాచ్

విజేతలు ఎంవీజీఆర్

● సీనియర్స్ విభాగం మొదటి మ్యాచ్ ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల (చింతలవలస).. గాయత్రీ డిగ్రీ కళాశాల(విజయనగరం) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన గాయత్రీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఎంవీజీఆర్ అయిదు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. శ్రీకృష్ణ 27, డేవిడ్ 23 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గాయత్రీ జట్టు 58 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

● రెండో మ్యాచ్ ఆర్ఎస్ఆర్‌కే రంగారావు కళాశాల(బొబ్బిలి), శ్రీచైతన్య డిగ్రీ కళాశాల(విజయనగరం) జట్ల మధ్య జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్ఎస్ఆర్‌కే జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఈ జట్టులో ప్రసాద్(43) పరుగులు చేశారు. 88 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీచైతన్య జట్టు పోరాడి ఓడింది. భార్గవ(35), శ్రీను(30) రాణించడంలో 84 పరుగులు చేయగలిగింది.

ఆర్ఎస్ఆర్‌కే రంగారావు జట్టు విజయోత్సాహం

Title Sponsor
Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative —
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner
CMR SHOPPING MALL The joy of life
Regional Sponsor
GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner
TV Partner
Organised by

జూనియర్ విభాగంలో.. 25.12.2025 నేడు

★ ఉదయం 9 గంటలకు: శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, విద్యాభవన్, విజయనగరం V/s ప్రభుత్వ జూనియర్ కళాశాల గజపతినగరం

★ ఉదయం 11 గంటలకు: శ్రీసాయి సిద్ధార్థ జూనియర్ కళాశాల, గజపతినగరం V/s శ్రీ జీసీఎస్ఆర్ కళాశాల, రాజాం.

★ మధ్యాహ్నం 1 గంటకు: ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాచిపెంట V/s శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, రామన్ భవన్.

సీనియర్ విభాగంలో..

★ ఉదయం 9 గంటలకు: జేఎన్‌టీయూ జీవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విజయనగరం V/s శ్రీ సాయి సిద్ధార్థ డిగ్రీ కళాశాల గజపతినగరం.

★ ఉదయం 11 గంటలకు: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజపతినగరం V/s రాజా ఆర్ఎస్ఆర్‌కే రంగారావు పీజీ కళాశాల, బొబ్బిలి.

★ మధ్యాహ్నం 1 గంటకు: మహారాజా కళాశాల, విజయనగరం V/s మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్), నెల్లిమర్ల.

జూనియర్ విభాగంలో.. 26.12.2025 రేపు

★ ఉదయం 11 గంటలకు: గవర్నమెంట్ జూనియర్ కళాశాల (సాలూరు) V/s శ్రీ వేదా జూనియర్ కళాశాల (గరివిడి).

సీనియర్ విభాగంలో.. విజ్జీ గ్రౌండ్-II

★ ఉదయం 8.30 గంటలకు: మిరాకిల్ ఇంజినీరింగ్ కాలేజ్ (భోగాపురం) V/s రాజా ఆర్.ఎస్.ఆర్.కె. రంగారావు కాలేజ్ (బొబ్బిలి)

★ మధ్యాహ్నం 1 గంటకు: లెండి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జొన్నాడ) V/s గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (గజపతినగరం) లేదా రాజా ఆర్.ఎస్.ఆర్.కె. రంగారావు పి.జి. కాలేజ్ (బొబ్బిలి)

సీనియర్ విభాగంలో.. విజ్జీ గ్రౌండ్-I

★ ఉదయం 9 గంటలకు: అవంతీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అకాడమీ (భోగాపురం) V/s సత్యరామ డిగ్రీ కాలేజ్ (చీపురుపల్లి)

★ ఉదయం 11 గంటలకు: శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (మన్యం) V/s గాయత్రి డిగ్రీ కాలేజ్ (మన్యం)

★ మధ్యాహ్నం 1 గంటకు: మహారాజాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ (విజయనగరం) V/s శ్రీ జి.సి.ఎస్.ఆర్. కాలేజ్ (రాజాం)

● మూడో మ్యాచ్ అవంతి సెయింట్ థెరెసా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(గరివిడి).. శ్రీ జీసీఎస్ఆర్ కళాశాల (జీఎంఆర్-రాజాం) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన జీసీఎస్ఆర్ బ్యాటింగ్ చేసి 104 పరుగులు చేసింది. జట్టులో మహేష్(23), మనోజ్(29) పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అవంతి స్వల్ప పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా తొమ్మిది చేయగల్గింది. ఈ జట్టులో సిద్ధు 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

● జూనియర్స్ విభాగంలో గాయత్రీ జూనియర్ కళాశాల (రాజాం).. శ్రీ వేదా జూనియర్ కళాశాల(గరివిడి) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన గాయత్రీ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీవేదా జట్టు అయిదు వికెట్లు కోల్పోయి 69 పరుగులకు మాత్రమే చేయగలిగింది. మరో అయిదు వికెట్లు చేతులో ఉన్నప్పటికీ విజయ లక్ష్యం చేరుకోలేకపోయింది. 32 పరుగులు తేడాతో ఓటమిపాలైంది.

అవమానం భరించలేక చనిపోతున్నా..
అమ్మా.. అన్నయ్యా.. క్షమించండి
ఉరేసుకుని డైట్ విద్యార్థి ఆత్మహత్య

మహేష్ (పాతచిత్రం)

నెల్లిమర్ల, సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎవరికీ పన్నెత్తి మాటైనా అనేవాడు కాదు.. తోటి విద్యార్థులు ఏమన్నా తిరిగి సమాధానమిచ్చే వాడు కాదు. ఇంతలో ఏమైందో.. ఏకాంతంగానే ఎక్కువ సమయం గడిపే ఆ మనసు ఎంత క్షోభ అనుభవించిందో.. 'అవమానం భరించలేక చనిపోతున్నా.. అమ్మ, అన్నయ్యా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి' అంటూ లేఖ రాసి తనువు చాలించాడు.

డైట్ కళాశాల విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన నెల్లిమర్ల మండలంలో చోటు చేసుకుంది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు మండలం జిల్లేడు వలసకు చెందిన కూనేటి మహేష్(22) విజయనగరం డైట్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి కళాశాల వసతి గృహంలో భోజనం చేసిన తర్వాత పక్కనే ఉన్న రీడింగ్ రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం తోటి విద్యార్థులు చూసి, అధ్యాపకులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహేష్‌కు తల్లి, వివాహమైన సోదరులు చిన్నారావు, పాపారావు, సోదరి పార్వతి ఉన్నారు. వీరంతా వ్యవసాయ కూలీలే. చిన్న కుమారుడు మృతితో గుండెలవిసేలా రోదిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు విజయనగరం గ్రామీణ ఎస్సై అశోక్‌కుమార్ తెలిపారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	145	260	270

10 వేల ఎకరాల్లో సాగుకు కార్యాచరణ

జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి

ఈనాడు, విజయనగరం: జిల్లాలో వచ్చే రబీ సీజన్‌లో కొత్తగా 10 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మసేద్యం, విద్యుత్తు పంపిణీ సంస్థలతో కన్వర్జెన్సీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కూరగాయలు, ఆకు కూరలు, ఆయిల్‌పాం, మునగ పంటలను సేంద్రియ విధానంలో పండించేలా చూడాలన్నారు. ఆసక్తి చూపే రైతుల పొలాల్లో సమీకృత వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామం నుంచి ఒక రైతును మార్గదర్శిగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేయాలని కోరారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ

తెలుగు వక్తృత్వంలో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన జయలక్ష్మి

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా నుంచి ఎనిమిది మంది రాష్ట్రస్థాయికి అర్హత సాధించగా.. వీరిలో నలుగురికి బహుమతులు లభించినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి శివ్వాల తవిటినాయుడు తెలిపారు. విద్యార్థులకు బుధవారం అమరావతిలో బహుమతులు ప్రదానం చేశారు. ● తెలుగు వక్తృత్వంలో కె. జయలక్ష్మి(సీనియర్ బైపీసీ ఏపీ ఆదర్శ పాఠశాల, భోగాపురం) ప్రథమ స్థానంలో నిలిచింది. ● తెలుగు వ్యాసరచనలో వి. దీక్షిత(తొమ్మిదో తరగతి, జడ్పీహెచ్ఎస్ లక్కిడాం), ఎ. ఝాన్సీలక్ష్మి(సీనియర్ ఇంటర్, ఏపీ ఆదర్శపాఠశాల మదనాపురం) ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ● ఆంగ్ల వ్యాసరచనలో ఎన్. నిరీక్షణ (సీనియర్ ఇంటర్, ఏపీ ఆదర్శ పాఠశాల మదనాపురం) తృతీయస్థానం సాధించింది.

23 ఏళ్లకే డ్రగ్స్‌కు బానిసైన తేజ

ఈనాడు – అమరావతి: ఇటీవల విజయవాడ నగరంలో దొరికిన ఎండీఎంఏ కేసు దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితులతో నెలకోసారి జరిగే మత్తు పార్టీల్లో వినియోగించే ఎండీఎంఏను నిందితులు జగదీష్ కుమార్, అఖిలేష్‌లు స్థానికంగానే కొనేవారు. ధర ఎక్కువగా ఉండడంతో అంత చెల్లించలేక బెంగళూరు బాట పట్టేవారు. అక్కడ కొన్న సరకును బెజవాడకు తెచ్చి పార్టీల్లో తీసుకునేవారు. విజయనగరానికి చెందిన తేజ.. హైదరాబాద్‌లో మల్టీమీడియా, బీకాం చదివాడు. ఆ సమయంలోనే 23 ఏళ్లకే స్నేహితుల ద్వారా గంజాయి, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. చదువు పూర్తయ్యాక విజయనగరం వచ్చి ఈవెంట్స్‌లో ఫొటోగ్రఫీ చేసేవాడు. 2018లో ఫ్రెండ్స్‌తో కలసి విశాఖలో ఎండీఎంఏ తీసుకుంటుండగా అరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. 30 రోజులు జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. 2022లో హైదరాబాద్‌లో రాజేష్ పరిచయమయ్యాడు. తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయి.. అక్కడే ఓ కంపెనీలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ కూడా తరచూ డ్రగ్స్ తీసుకునేవాడు. సరఫరాదారుల నుంచి కొని, తాను వినియోగించింది పోగా.. మిగిలింది ఎక్కువ మొత్తానికి అమ్మేవాడు.

పరిశ్రమలను అడ్డుకోవడం విడ్డూరం
బొత్స వ్యాఖ్యలపై కిమిడి నాగార్జున

మాట్లాడుతున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ నాగార్జున. పక్కన ఎమ్మెల్యే బేబినాయన, పార్టీ కార్యదర్శి ప్రసాదరావు

బొబ్బిలి, న్యూస్‌టుడే: పరిశ్రమలకు తక్కువ ధరకే భూమి లిస్తున్నామని, రాయితీలు కల్పిస్తున్నామని, వీటిని అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్తామంటూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెబుతుండడం విడ్డూరంగా ఉందని తెదేపా జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. బుధవారం బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన ఆయన కోటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయితీలు ఇవ్వడం వల్లే విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ తదితర కంపెనీలు వస్తున్నాయన్నారు. వీటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బొత్స గొప్పగా చెబితే రాష్ట్ర ప్రజలు నష్టపోతారన్నారు. కూటమి ప్రభుత్వం భారీగా అప్పుచేసిందని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారని, అయిదేళ్లలో వైకాపా రూ. 10 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి రానున్న రోజుల్లో తెలుస్తుందన్నారు. అంతకు ముందు నాగార్జున, పార్టీ జిల్లా కార్యదర్శి ప్రసాదరావులను ఎమ్మెల్యే బేబినాయన సత్కరించారు. పుర అధ్యక్షుడు శరత్‌బాబు, రామ్మూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి డీసీసీబీ బ్రాంచిని నాగార్జున సందర్శించి, దస్త్రాలు పరిశీలించారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న నాగ సుందర్, జేసీ, కమిషన్ సభ్యులు

మూడు నెలల్లోనే కేసుల పరిష్కారం

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: అన్యాయం జరిగినప్పుడు వినియోగదారులు భయపడకుండా కన్స్యూమర్ కమిషన్‌ను ఆశ్రయించవచ్చని వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ ఆర్. వెంకట నాగసుందర్ పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో వినియోగదారుల వారోత్సవ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సంయుక్త కలెక్టర్ సేధు మాధవన్, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.

రెండు అంబులెన్స్‌లు కోరుతూ లేఖ

ఈనాడు, విజయనగరం: జిల్లా కేంద్రంలోని బోధనాసుపత్రికి రెండు అంబులెన్స్‌లు అత్యవసరమని, వాటిని మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులకు ప్రతిపాదించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఒకటే మహాప్రస్థానం వాహనం ఉండటం వల్ల మృతుల బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై 'మహాపాపం కదూ!' శీర్షికన 'ఈనాడు'లో బుధవారం ప్రచురితమైన కథనంపై ఆమె మాట్లాడారు. ఈనెల 9న జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలోనూ కమిటీ ఛైర్మన్ అయిన కలెక్టర్ దృష్టికి విషయం తీసుకెళ్లామన్నారు. మృతదేహాల తరలింపులో ఆసుపత్రి సిబ్బంది ప్రైవేటు అంబులెన్స్‌ల యజమానులకు సహకరించినట్లు తమ దృష్టికి వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

ఏడడుగులు.. ఏడు నెలలకే కన్నీళ్లు!

ఆమె..
పెళ్లిపై ఎన్నెన్నో కలలుగంది..
భర్తపై ఇంకెన్నో ఆశలు పెట్టుకుంది..
వైవాహిక జీవితం అద్భుతమని ఊహించింది..
కోటి ఆకాంక్షలతో మెట్టింట్లో అడుగెట్టింది..
ఆమె..
ఏడు నెలలకే కలలు కల్లయ్యాయి..
ఆశలు అడియాసలయ్యాయి..
అద్భుత భావనలు అంధకారమయ్యాయి..
ఆకాంక్షలు కన్నీటి చారలయ్యాయి..

●అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి ● పోలీసుల అదుపులో భర్త

పెదపాడు, న్యూస్‌టుడే: వివాహమైన ఏడు నెలలకే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాద ఘటన ఇది. పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీశ్ కథనం మేరకు.. విజయనగరం జిల్లా చుక్కవలస గ్రామానికి చెందిన రెడ్డి జ్యోతి అలియాస్ హారిక(21)కు ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన రెడ్డి అనిల్‌తో ఏడు నెలల కింద పెళ్లయింది. భర్త కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లోని ఓ కార్ల షోరూంలో సర్వీసు మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల పెదపాడు మండలం అప్పనవీడులోని ప్రైవేటు పశువుల సంత సమీప ఓ అపార్ట్‌మెంట్‌లో నవ దంపతులు కొత్త కాపురం పెట్టారు. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి జ్యోతి మృతి చెందినట్లు పెదపాడు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై కట్టా శారదా సతీశ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతురాలి మెడ కమిలి ఉండటంతో.. చుట్టుపక్కల వారిని విచారించారు.

పొంతన లేని సమాధానాలు

ఆపై కాకినాడలో ఉంటోన్న మృతురాలి సోదరి చింతా శ్రావ్య, బంధువులకు పోలీసులు విషయాన్ని తెలియజేశారు. ఈలోపు క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి అపార్ట్‌మెంట్‌తో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో భర్త లేకపోవడం.. తర్వాత అపార్ట్‌మెంట్‌కు చేరుకొని తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పడం.. స్థానికులు చెప్పిన విషయాలకు.. అనిల్ చెబుతోన్న సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు బుధవారం అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేశారు. విచారణానంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ, ఎస్సైలు పేర్కొన్నారు.

అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఆరోపణలు
మంత్రి సంధ్యారాణి

మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, న్యూస్‌టుడే: ప్రజాదరణ, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నేతలు బురద జల్లుతున్నారని, దమ్ముంటే తమను రాజకీయంగా ఎదుర్కోండని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సవాల్ విసిరారు. బుధవారం మంత్రి కార్యాలయంలో విలేకర్లతో సమావేశమయ్యారు. తమ కుమారుడు చదువుకుంటున్నాడని, ఆయనపై విమర్శలు చేయడం తగదన్నారు. కొందరు నిరాధార ఆరోపణలు చేయడంతో కొన్ని ఛానళ్లు, పేపర్లు పనిగట్టుకుని తప్పుడు కథనాలు చూపాయన్నారు. పోలీసులు నిగ్గుతేల్చాక అందరి నోళ్లు మూతపడ్డాయని, తప్పు చేసినవారు జైలు పాలయ్యారని చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తన పీఎస్‌పై వచ్చినవి తప్పుడు ఆరోపణలు కావడంతో ఆయనను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ప్రేమ్‌చంద్ విజయం స్ఫూర్తిదాయకం

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: దివ్యాంగ క్రీడాకారుల విజయాలు స్ఫూర్తి దాయకమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దుబాయ్ వేదికగా నిర్వహించిన యూత్ ఏషియన్ పారా గేమ్స్-2025 బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన జిల్లా దివ్యాంగ క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్‌చంద్‌ని బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు.


అభినందిస్తున్న మంత్రి, ఇతరులు

నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పరిశ్రమ అవసరాలకనుగుణంగా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డిని బుధవారం కలిసి జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. రాష్ట్రప్రభుత్వం పారిశ్రామికంగా జిల్లాకు పెద్దపీట వేస్తున్నందున ఏర్పాటు కోసం తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కువ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

26న సమైక్య తెలుగు దినోత్సవం

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: తెలుగు భాషా పరిరక్షణ సమితి, సమైక్య భారతి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి సమితి సంయుక్తంగా ఈనెల 26న సమైక్య తెలుగు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. గురజాడ అప్పారావు గృహంలో కార్యక్రమం ఆహ్వాన పత్రికలు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురుప్రసాద్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు సంస్మరణ, వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, ఏకపాత్రాభినయం పోటీల్లో 100 మంది విజేతలకు కె.ఎల్.పురంలోని గీతాంజలి పాఠశాలలో ఈనెల 26న బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమానికి గిరిజన విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య శరత్‌చంద్రబాబు హాజరవుతారన్నారు.

ఆహ్వాన పత్రికలు ఆవిష్కరిస్తున్న ఆయా సంస్థల ప్రతినిధులు

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

విద్యార్థినులతో మాట్లాడుతున్న ఆర్‌జేడీ విజయభాస్కర్

గరివిడి, గుర్ల, న్యూస్‌టుడే: పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ప్రణాళికా బద్ధంగా చదవాలని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు (ఆర్‌జేడీ) విజయభాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన గరివిడి కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. వంద రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. మధ్యాహ్న భోజనాల నాణ్యత పరిశీలించారు. ఎంఈవో-2 పి. అప్పన్న, ప్రిన్సిపల్ ధనలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ఆయన గుర్ల ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సూచనలిచ్చారు. ఎంఈవోలు భానుప్రకాష్, శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES
Individual Houses, అపార్ట్‌మెంట్ 2 BHK, 3 BHK flats, VUDA Plots బ్యాంకులోన్స్ చేయబడును. C:7207307421.

FINANCIAL SERVICES
బ్యాంక్ / ప్రైవేట్ తనఖాలో ఉన్న ఇళ్ల స్థలాలు, పొలాలు ఫ్యాక్టరీలు, స్థిరాస్తులపై అతి తక్కువ వడ్డీకి వెంటనే లోన్స్ కలవు. ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ కలవు. * నో బ్రోకర్స్, నో సిబిల్ * M.S.R.గ్రూప్, వైజాగ్ ✆9121314141

REAL ESTATE
LAND FOR SALE
విజయనగరం జిల్లా జామి మండలం జి.సింగవరం గ్రామంలో 1.39 ఎకరాలు సపోటా తోట, ఒక్క సెంటు: 3,00,000/- అమ్మకానికి కలదు. సంప్ర॥ 9063890162, 8106234196.

JOBS
ప్రముఖ సంస్థ నందు OMS కేటగిరిలో వర్క్ చేయుటకు 25సం॥లోపు యువతి, యువకులు కావలెను. Q:7th - డిగ్రీ (PF) స్టైఫండ్ 10Kto35K ఫ్రీ రూం, ఫీజు లేదు. ✆ 9398756906.
హైదరాబాద్‌లో ఇంటిపని కోసం ఫ్యామిలీ (భర్త+భార్య) కావలెను. ఉచిత వసతి, మంచి జీతం ఇవ్వబడును. ✆ 83286 09240, 94400 87074.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

(c) eenadu

నిధులొచ్చి ఏడాదైనా.. అవస్థలేనా?

కర్రివలస పంచాయతీ చాపరాయివలస నుంచి ఇటుకవలస గ్రామం వరకు రూ.1.30 లక్షల నిధులతో చేపట్టిన రహదారి పనులు నేటికీ పూర్తి కాలేదు. రోడ్డుపై వెట్‌మిక్స్ వేసి వదిలేశారు. దీంతో రహదారిపై రాళ్లు తేలి రాకపోకలకు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఈ పనులు ప్రారంభించారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై ఐటీడీఏ జేఈ శ్యామ్ ప్రసాద్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. –న్యూస్‌టుడే, పాచిపెంట

ధాన్యం అమ్మకానికి.. కష్టాలు!

చేతికి పంట వచ్చేంత వరకే కాదు.. దాన్ని విక్రయించేంత వరకూ కర్షకులకి కష్టాలు తప్పడం లేదు. రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సకాలంలో ట్రక్‌షీట్లు జనరేట్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దళారులు, ఆర్ఎస్‌కేలో సిబ్బంది మిల్లర్లతో కుమ్మక్కై ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన ధాన్యాన్ని స్థానిక మిల్లర్లకు అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ ఏడీ రత్నకుమారి తెలిపారు. – న్యూస్‌టుడే, పాలకొండ

సార్.. బస్టాండు నిర్మించరూ

సీతానగరం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్సుల కోసం గంటల కొద్దీ ఎండలో నిరీక్షించాల్సి వస్తోంది. మరోపక్క ఉచిత బస్సు సౌకర్యంతో.. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్ పాయింట్‌కు దూరంగా వాహనాలు నిలుపుతున్నారు. బండి ఎక్కేందుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. గురువారం లక్ష్మీ నరసింహుని ఆలయానికి ముడుపుల పూజకు వచ్చిన భక్తులు ఇబ్బందులుపడ్డారు. నూతన వంతెన ప్రారంభించాక బస్టాండ్‌ను నిర్మిస్తామని ర.భ.శాఖ డీఈఈ అప్పాజీ తెలిపారు. – న్యూస్‌టుడే, సీతానగరం

మోక్షం ఇంకెప్పుడు..?

గరుగుబిల్లి నుంచి పెద్దూరు మీదుగా బీవీపురం గ్రామానికి రెండు దశాబ్దాల క్రితం రహదారి నిర్మించారు. ప్రస్తుతం 4 కి.మీ పొడవునా గోతులతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఉన్నత పాఠశాలకు సుమారు 20 మంది విద్యార్థులు కాలినడకన వెళ్లి, వస్తుంటారు. వర్షం పడితే అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతోందని, అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. రహదారి నిర్మాణానికి ప్రతిపాదన చేసినట్లు జేఈ చెప్పారు. – న్యూస్‌టుడే, గరుగుబిల్లి

భవనం ఉంది.. దారే లేదు

వీరఘట్టం రైతు ఉత్పత్తిదారుల భవనానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భవనం ముందు గుంతలు ఏర్పడి, పనికిరాని మొక్కలు దట్టంగా పెరగడంతో రాకపోకలకు అవస్థలు పడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై ఏపీఎం కె.రాము మాట్లాడుతూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, వీరఘట్టం

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

పార్వతీపురం	-8008566244
పాలకొండ	-8008574299
సాలూరు	-8008786820
కురుపాం	-9849044696

? గుచ్చిమి జగనన్న కాలనీలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. - **రామినాయుడు, స్వామినాయుడు** ★ కాలనీ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించాం. - **ప్రసాద్, ఎంపీడీవో** - న్యూస్‌టుడే, సీతానగరం

? ఎమ్మార్‌నగరం పంచాయతీలో చెత్తను రోడ్డుపైనే పోస్తున్నారు. - **నాయుడు, సానికుడు** ★ సచివాలయ కార్యదర్శిని అప్రమత్తం చేస్తాం. - **పాపారావు, ఉప ఎంపీడీవో** - న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

గండి పూడ్చారు

వీరఘట్టం, న్యూస్‌టుడే: కంబరవలస వద్ద నాగావళి కాలువ ఆప్రాన్ ఛానల్‌కు పడిన గండిని ఏఈఈ జి.సత్యంనాయుడు ఆదేశాల మేరకు క్షేత్ర సహాయకుడు పసంత ఉపాధి హామీ వేతనదారులతో బుధవారం పూడ్చించారు. రైతులు సమస్యపై 'మేమున్నాం.. మీకుతోడుగా'లో వచ్చిన వార్తకు స్పందించారు.

పోస్టుల భర్తీకి చర్యలు

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. ఈ నెల 18న 'ఈనాడు'లో 'అదనపు అధికారి..మమ అనిపిస్తూ పద మరి.' శీర్షికతో వచ్చిన కథనానికి స్పందించారు.

ఆవిష్కరణలు అదరహో

– న్యూస్‌టుడే, సీతంపేట

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ, గురుకుల పాఠశాలల విద్యార్థులు అన్వేష సైన్స్ ఫెస్ట్‌లో ప్రదర్శించిన పలు రకాల ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. 53 పాఠశాలల నుంచి సుమారు 300కు పైగా ప్రాజెక్టులను రూపొందించి ప్రదర్శించారు. విద్యార్థుల్లోని సృజన, శాస్త్రీయతకు అవి అద్దం పట్టాయి. వాటిలో ప్రత్యేకంగా ఉన్న వాటిని చూద్దాం..

☛ ప్రాజెక్టు పేరు: ▲ తయారు చేసిన పాఠశాల: ❖ విద్యార్థులు: ➡ గైడ్ టీచర్: ★ ఉపయోగం:

☛ వాతావరణంలో మార్పు ▲ భరణికోట ఆశ్రమ పాఠశాల, మెళియాపుట్టి మండలం ❖ ఎస్.నీరజ, ఎస్.లీజ(పదో తరగతి) ➡ కె.వాసంతి ★ సీవో2ను మిథేన్‌గా మార్చే ప్రక్రియ, హైడ్రోజన్ ఉత్పత్తి తదితర అంశాలను వివరించారు. వాతావరణంలో మార్పులు తెలియజేస్తున్నారు.

☛ చంద్రయాన్-3 ▲ పెద్దమడి ఆశ్రమ పాఠశాల, మెళియాపుట్టి మండలం ❖ స్వప్న, గీతామదుర్(తొమ్మిదో తరగతి) ➡ పుష్పవల్లి ★ ఇస్రో ఆధ్వర్యంలో చేపట్టిన చంద్రయాన్-3కి సంబంధించిన సమగ్ర వివరాలతో ప్రాజెక్టును రూపొందించారు. ఆకర్షణ కల్పించారు.

☛ రామానుజన్ గణిత పార్కు ▲ లొత్తూరు ఆశ్రమ పాఠశాల, పలాస మండలం ❖ ఎ.గౌతమ్, ఎస్.దేవదాస్, ఎం.అఖిల్(9వ తరగతి) ➡ కుమారస్వామి ★ గణితానికి సంబంధించిన పలు విషయాలు విద్యార్థులకు వేగంగా అవగాహన కలిగేలా ప్రాజెక్టును రూపొందించారు.

☛ జీవ వైవిధ్యం ▲ హడ్డుబంగి బాలికల ఆశ్రమ పాఠశాల, సీతంపేట మండలం ❖ శైలజ, సంజన(తొమ్మిదో తరగతి) ➡ లలితకుమారి ★ ఆరోగ్యకరమైన ఆహారం, తాగునీరు, గాలి గురించి తెలియజేస్తుంది. జీవరాశుల మధ్య తేడాలను వివరిస్తుంది.

☛ డ్రిప్ ఇరిగేషన్, రూఫ్ టాప్ వాటర్ ▲ మల్లి గురుకుల పాఠశాల, సీతంపేట మండలం ❖ బి.చార్లెస్, ఎస్.రిషిధావన్(ఎనిమిదో తరగతి) ➡ మోహిని ★ వర్షాల సమయంలో వృథా నీటిని నిల్వ చేసి పలు విధాలుగా వినియోగించడం. వర్షాలు లేని సమయంలో పొలాలకు డ్రిప్ ద్వారా ఆ నీటిని వినియోగించడం ఎలాగో వివరించారు.

☛ హైడ్రో రోడ్ వే ▲ సవర లింగుపురం ఆశ్రమ పాఠశాల, టెక్కలి మండలం ❖ ఎ.ఉదయకిరణ్(తొమ్మిదో తరగతి) ➡ సిమ్మయ్య ★ కొండ ప్రాంతాల నుంచి పట్టణ, దిగువ ప్రాంతాలకు వాహనాల్లో సులువుగా, తక్కువ సమయంలో చేరుకునే విధానాన్ని బాలుడు వివరించాడు.

పోటీ పడ్డారు.. ప్రశంస పొందారు

సాలూరు: పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

పాలకొండ పట్టణంలోని పెదకాపు వీధి ఉన్నత పాఠశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ క్విజ్ పోటీలు బుధవారం జరిగాయి. జె.వివేక్ (ఎనిమిదో తరగతి), ఎన్.హేమంత్ (ఏడో తరగతి), జె.బాలాజీ (తొమ్మిదో తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. హెచ్‌ఎం ఆర్.రమేష్ నాయుడు, ఉపాధ్యాయులు బహుమతులు అందించారు. సాలూరు పట్టణంలోని జట్టి వీధి పురపాలక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులు వి.చైతన్య, పి.పవన్‌సాయి, పి.మనీష్ కుమార్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. హెచ్‌ఎం శ్యామ్, ఉపాధ్యాయులు గౌరీశంకర్, చిరంజీవి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించి అభినందించారు. – న్యూస్‌టుడే, పాలకొండ, సాలూరు

విజేతలకు బహుమతులు అందిస్తున్న ఇన్‌ఛార్జి హెచ్‌ఎం, ఉపాధ్యాయులు

పాలకొండ: విజేతలతో ఉపాధ్యాయులు

నేరాలు తగ్గాలి.. బలిజిపేట, న్యూస్‌టుడే: బలిజిపేట పోలీస్ స్టేషన్‌ను ఏఎస్పీ వి.మనీషారెడ్డి బుధవారం తనిఖీ చేశారు. నమోదైన కేసుల వివరాలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. నేరాలు తగ్గుముఖం పట్టేలా చూడాలని ఎస్సై సింహాచలంకు సూచించారు. ఉద్యోగుల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.

సందడే.. సందడి

విద్యుత్తు కాంతుల్లో పార్వతీపురం ఆర్సీఎం చర్చి

పాలకొండ కస్పావీధి-Iలో పడవపై క్రీస్తు రూపం

క్రిస్మస్ వేడుకలకు చర్చిలు సిద్ధం అయ్యాయి. క్రైస్తవ సోదరులు ప్రార్థనలు, కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. పార్వతీపురం ప్రభుత్వ ఎస్వీ డిగ్రీ కళాశాలలో క్రిస్మస్ పండగను ముందుగా జరుపుకున్నారు. ప్రిన్సిపల్ చలపతిరావు కేక్ కోసి, విద్యార్థులకు పంచారు. జమదాలలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే జోగారావు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. పాలకొండ కీర్తన ఫౌండేషన్ నిర్వహకులు మోహనరావు, లక్ష్మీబాయి 300 మందికి దుస్తులు పంపిణీ చేశారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం పురపాలక, గ్రామీణం, కొమరాడ, బలిజిపేట, సీతానగరం, జియ్యమ్మవలస, పాలకొండ

చినమేరంగిలో క్రిస్మస్ తాత ప్రతిమ

మార్కొండపుట్టిలో ముస్తాబైన చర్చి

ఉద్యోగ భద్రత కల్పించాలి

పాచిపెంట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సర్వశిక్షా, కస్తూర్బా విద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు ఆ సంఘం జేఏసీ ఛైర్మన్ కాంతారావు డిమాండ్ చేశారు. పాచిపెంటలో బుధవారం కేజీబీవీ విద్యాలయం, ఎస్ఎస్ఏ ఉద్యోగులతో సమావేశమై.. మాట్లాడారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు విశాఖలో జరగనున్న అఖిల భారత మహాసభలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎన్వై నాయుడు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

పార్వతీపురం, పట్టణం: వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.

పాఠశాల స్థాయి(ఆంగ్లమాధ్యమం)లో.. వ్యాసరచన: పి.జాహ్నవి(మక్కువ), ఎస్.రిషిక(జియ్యమ్మవలస), డి.హేమాని(డీవీఎంఎం పాఠశాల)

వక్తృత్వం: కేపీఎం పాఠశాల విద్యార్థి లేమ్యా లోచన, టి.హరిప్రియ(జి.ప. సంస్కృత ఉన్నత పాఠశాల), ఎం.లీలా గౌతమ్(బీజే పురం జడ్పీ ఉన్నత పాఠశాల). **తెలుగు మాధ్యమంలో.. వ్యాసరచన:** ఎ.గాయత్రి(కేపీఎం హైస్కూల్), కె.కోమలి చరిష్మా(జియ్యమ్మవలస), కె.దయత్రి(ఈఎంఆర్ఎస్, పాచిపెంట). **వక్తృత్వం:** ఎం.ఇంద్రాణి(బీజే పురం), ఎం.గణేష్(కేపీఎం స్కూల్), ఎస్.యామిని(మక్కువ)

కళాశాల స్థాయి(తెలుగు మాధ్యమం)లో.. వ్యాసరచన: ఎన్.ఠాగూర్‌నాయుడు(జీజేసీ కొమరాడ), ఎల్.రుషిత(జీజేసీ పాలకొండ), కె.శ్రావణి(జీజేసీ, సాలూరు). **వక్తృత్వం:** కె.పూర్ణచందు(జీజేసీ, పార్వతీపురం), ఎం.డిసెంబరి(జీజేసీ సాలూరు), జి.నీలిమ(జీజేసీ, పాచిపెంట). **ఆంగ్ల మాధ్యమంలో.. వ్యాసరచన:** ఎస్ఎం నిఖిత(వాసవి జూనియర్ కళాశాల), వి.జస్విత(జీజేసీ, పాచిపెంట), బి.దుర్గాభవాని(జీజేసీ, వీరఘట్టం). **వక్తృత్వం:** ఎం.మౌనిక వైష్ణవి (వాసవి కళాశాల), జి.ధనలక్ష్మి (జీజేసీ పార్వతీపురం), ఎం.కవిత(జీజేసీ, కొమరాడ).

నమోదు కాలేదంటే లేవని కాదు

సమావేశంలో పాల్గొన్న కలెక్టరు, ఎస్పీ తదితరులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లాలో బాల్య వివాహాలు అదుపు చేయడానికి యంత్రాంగం గట్టి నిఘాతో పనిచేయాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరు ప్రభాకరరెడ్డి అధ్యక్షతన బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల నియంత్రణపై వేర్వేరుగా సమీక్ష సమావేశం జరిగాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు బాల్య వివాహాలు జరిగిన ఘటనలు జిల్లాలో నమోదు కాలేదన్నారు. దీని అర్థం అసలు జరగలేదని కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి, పనిచేయాలని కోరారు. భూతగాదాల కారణంగా క్రిమినల్ కేసులు నమోదు కాకుండా చూడాలన్నారు. మండలాల్లో తహసీల్దార్లే భూ వివాదాలు పరిష్కరించాలని, ఒకవేళ సాధ్యం కాని పక్షంలో పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. సబ్‌కలెక్టరు పవర్ స్వప్నిల్, ఏఎస్పీ మనీషారెడ్డి, డీఆర్వో హేమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సామాజిక అంశాలపై అవగాహన

విజేతలతో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని పట్టణంలోని టీఆర్ఎంఎం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం ఎస్.సరోజారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థినులకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సహకారంతో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, పాలిథిన్ నివారణలో విద్యార్థుల పాత్ర అంశాలపై చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు హెచ్‌ఎం, ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. సంస్థ జిల్లా సమన్వయకర్త బి.గణపతమ్మ ఉన్నారు.

జాతీయ స్థాయికి ఒకటి.. సౌత్ ఇండియాకు రెండు

వైజ్ఞానిక ప్రదర్శనలో మన్యం మెరుపులు

పార్వతీపురం పట్టణం, గ్రామీణం, వీరఘట్టం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా వాసులు సత్తాచాటారు. జాతీయ స్థాయికి ఒక ప్రాజెక్టు ఎంపికవ్వగా.. సౌత్ ఇండియా ప్రదర్శనలో రెండింటికి స్థానం దక్కింది. విజయవాడలో 23, 24వ తేదీల్లో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. 26 జిల్లాల నుంచి 400కుపైగా ప్రదర్శనలు పోటీపడ్డాయి. అందులో మన్యం నుంచి వేస్ట్ మేనేజ్‌మెంట్ థీమ్ ప్రథమ స్థానం సాధించి.. మార్చిలో దిల్లీలో జరగనున్న జాతీయస్థాయి, జనవరిలో జరగనున్న సౌత్ ఇండియా పోటీలకు అర్హత సాధించినట్లు సైన్సు అధికారి జి.లక్ష్మణరావు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన నర్సిపురం విద్యార్థులు, వీరఘట్టం మండలం ఎంవీపురం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయినిని డీఈవో బ్రహ్మాజీరావు, ఏపీసీ తేజేశ్వరరావు, డిప్యూటీ డీఈవో రాజ్‌కుమార్ అభినందించారు.

గ్రామ ముస్తాబుకు గుర్తింపు

పార్వతీపురం మండలం నర్సిపురం జడ్పీ పాఠశాలకు చెందిన రిషీంద్ర నాయుడు, గుణవర్ధన్ వేస్ట్ మేనేజ్‌మెంటు థీమ్‌లో గ్రామ ముస్తాబు ప్రాజెక్టును రూపొందించారు. స్మార్ట్ డస్ట్‌బిన్ తయారు చేసి చెత్త సేకరణ సమర్థంగా నిర్వహించవచ్చని ప్రయోగాత్మకంగా వివరించారు. అలాగే గ్రామ ముస్తాబుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో చక్కగా చెప్పి.. మెప్పించి జాతీయ స్థాయికి దూసుకువెళ్లారు.

టెస్సెల్లేషన్‌కు ప్రత్యేక గుర్తింపు

రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో గణిత విభాగంలో వీరఘట్టం మండలం ఎంవీపురం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయిని సంతోషికుమారి రాణించారు. టెస్సెల్లేషన్‌లో ఆకారాల మధ్య ఖాళీలు ఉండకుండా, ఒకదానిపై ఒకటి పడకుండా చేసేందుకు, నమూనా అన్ని దిశలలో పునరావృతం అయ్యేందుకు దోహదపడుతుందని ఆమె వివరించారు. విమానాల తయారీ, భవన నిర్మాణం, ప్రతి రంగంలో దీని ఉపయోగం ఎలా ఉంటుందో ఉపాధ్యాయిని వివరించి సౌత్ ఇండియా ప్రదర్శనకు అర్హత సాధించారు.

సైన్సు ప్రదర్శనలతో విజ్ఞానం

ప్రతిభ చూపిన విద్యార్థికి ప్రశంసాపత్రం అందజేస్తున్న ఏపీవో తదితరులు

సీతంపేట, న్యూస్‌టుడే: సైన్సు ప్రదర్శనల ద్వారా గిరిజన విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక అంశాలపై జ్ఞానం మరింత పెరుగుతుందని ఐటీడీఏ ఏపీవో చిన్నబాబు అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో స్థానిక బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహించిన అన్వేష సైన్స్ ఫెస్ట్ బుధవారంతో ముగిసింది. ఏడు అంశాల్లో నిర్వహించిన ఫెస్ట్‌లో సీనియర్, జూనియర్, ఉపాధ్యాయ విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. డీడీఎం.అన్నాదొర, డిప్యూటీ డీఈవో జి.రామ్మోహనరావు, ఏటీడబ్ల్యూవోలు సూర్యనారాయణ, మల్లిఖార్జునరావు, జీసీడీవో రాములమ్మ, సీఎంవో చిరంజీవులు ఉన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

పతకాలు సాధించిన క్రీడాకారులు

పాచిపెంట, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా పెద్దాపురంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ క్రీడా పోటీల్లో పాచిపెంటకు చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. యు.మహాలక్ష్మి అండర్-18 బాలికల విభాగం 4 కి.మీ, ఎన్.నిరంజన్ అండర్-18 బాలుర విభాగంలో 6 కి.మీ, ఎం.హరీశ్ అండర్-20 విభాగంలో 8 కి.మీ పరుగు పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించారు. వచ్చే ఏడాది జనవరి 24న ఝార్ఖండ్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ ఎన్.శేఖర్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

విప్‌ను కలిసిన కలిశెట్టి

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరిని గుమ్మలక్ష్మీపురంలో బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, రాజకీయ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుని, పలు అంశాలపై చర్చించారు.

★ తెదేపా అరకు పార్లమెంటు అధ్యక్షురాలిగా నియమితులైన ఎం.తేజోవతి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం శ్రీకాకుళంలోని మంత్రి కార్యాలయంలో ఆయన్ను సత్కరించారు. కూటమి నాయకులు తదితరులు ఉన్నారు. – న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

బాలికలకు సైకిళ్ల వితరణ

వీరఘట్టం గ్రామీణం: తలవరం ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులకు వీకే ఫౌండేషన్ రెల్ల శ్రీనివాసరావు సైకిళ్లు అందించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల ప్రభుత్వ పాఠశాలల్లో తండ్రిలేని, దూరప్రాంతాల నుంచి పాఠశాలకు వస్తున్న పేద పిల్లల్ని ఉపాధ్యాయుల ద్వారా గుర్తించి సేవలందిస్తున్నట్లు హెచ్‌ఎం రాజ్యలక్ష్మి తెలిపారు.

సీనియర్ నాయకుడికి మాతృవియోగం.. గరుగుబిల్లి: గరుగుబిల్లి మాజీ ఎంపీపీ, తెదేపా సీనియర్ నాయకుడు మర్రాపు పురుషోత్తం నాయుడు తల్లి సూరమ్మ(87) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆమె రెండుసార్లు పెద్దూరు సర్పంచిగా ప్రజలకు సేవలందించారు.

సంజన ప్రతిభ

వీరఘట్టం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా పెద్దాపురంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ అండర్-18 విభాగంలో వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పెద్దింటి సంజన ప్రతిభ చూపారు. పరుగులో తృతీయ స్థానం సాధించినట్లు కోచ్ ఎస్.ఉమామహేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ త్రినాథ్ తెలిపారు.

రక్తదాతలు.. ప్రాణదాతలు

కొమరాడ, న్యూస్‌టుడే: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే టి.జగదీశ్వరి అన్నారు. బుధవారం మాదలింగిలో తెదేపా మండల కన్వీనరు శేఖర్‌పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. నెల్లిమర్ల విమ్స్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. యువత రక్తదానం చేశారు. దాతలకు ఎమ్మెల్యే ధ్రువపత్రాలను అందించారు. కార్యక్రమంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు

రక్తదాతలకు ధ్రువపత్రాలు అందిస్తున్న జగదీశ్వరి

బాధితులకు పరిహారం అందజేత

సూర్యకుమారికి మంజూరు పత్రం అందజేస్తున్న జయకృష్ణ

వీరఘట్టం, న్యూస్‌టుడే: మండలంలోని రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు వేతనదారులు ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబాలకు బీమా పరిహార మంజూరు పత్రాలను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అందజేశారు. హుస్సేనుపురానికి చెందిన క్షేత్ర సహాయకుడు కె.శ్రీనివాసరావు భార్య సూర్యకుమారికి రూ.5 లక్షలు, గడగమ్మ గ్రామానికి చెందిన ఉపాధి శ్రామికుడు ఎ.ప్రసాదరావు కుటుంబ సభ్యులు భాస్కరరావు, పెంటమ్మలకు రూ.2 లక్షలు అందజేశారు. ఏపీవో జి.సత్యంనాయుడు, నాయకులు పాల్గొన్నారు.

యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా కృష్ణారావు

సీతంపేట, కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: పార్వతీపురం మన్యం జిల్లా యూటీఎఫ్ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.కృష్ణారావు, కె.భాస్కరరావు ఎన్నికయ్యారు. కురుపాంలో బుధవారం జరిగిన ఎన్నికల్లో వీరిని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కె.కృష్ణారావు సీతంపేట బాలర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. నాయకులు పి.కృష్ణారావు, పి.నారాయుడు, కె.ఆనందరావు తదితరులు అభినందనలు తెలిపారు.

పశువైద్య శిబిరం: పార్వతీపురం గ్రామీణం: ఎమ్మార్‌నగరంలో పార్వతీపురం జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు పశువైద్య శిబిరం నిర్వహించి, సేవలు అందించారు. వైద్యాధికారి చక్రధర్ బృందానికి సాయం చేశారు. చినబొండపల్లిలో ఆరోగ్య కేంద్రం, వెంకంపేటల్లో యోగా కేంద్రాలను నిర్వహించి, ప్రజాసేవలో పాల్గొన్నారు. యూనిట్ అధికారి తవిటినాయుడు, అధ్యాపకులు పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

పాచిపెంట, న్యూస్‌టుడే: చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటన పాచిపెంటలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సాలూరు మండలం కందుల పదం గ్రామానికి చెందిన ఎస్.బాబ్జి(43) మండలంలోని గడివలస గ్రామానికి చెందిన రైతు వద్ద పొలం లీజుకు తీసుకున్నాడు. ఈనెల 3న పొలంలో పురుగు మందు పిచికారీ చేస్తున్నాడు. ఈ క్రమంలో డొక్కులో ఉన్నవి నీరు అనుకుని పురుగు మందును నోటిలో వేసుకొని పుక్కిలించడంతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు సాలూరు, విజయనగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఈనెల 23న విశాఖ కేజీహెచ్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య సూర్యలక్ష్మీ కాంతం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట సురేశ్ తెలిపారు.

ఆలయంలో చోరీ: దంపతుల అరెస్టు

పాలకొండ, న్యూస్‌టుడే: పాలకొండ సమీపంలో కొండాపురం గ్రామ పరిధిలో గాయత్రి ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ ఆమిటి ప్రసాదరావు బుధవారం తెలిపారు. ఎన్ఎస్ఎన్ కాలనీకి చెందిన పసల చిన్నారావు, అతడి భార్య బమ్మిడి దుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్లి బంగారు నగలు దొంగలించారు. అర్చకుడు చిట్టిబాబు ఫిర్యాదు మేరకు ఎస్సై కె.ప్రయోగమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీ ఆభరణాలను నిందితులు విక్రయించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డారు. వెండి ఆభరణాలు రికవరీ చేసినట్లు సీఐ వివరించారు.

ఆర్టీసీ కాంప్లెక్సులో ప్రయాణికుడి మరణం

పాలకొండ, గ్రామీణం: సాలూరు మండలం కూర్మరాజుపేటకు చెందిన **నడిపిల్లి జగదీష్**(40) పార్వతీపురంలో ఐదేళ్లుగా నివాసం ఉంటున్నాడు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి పార్వతీపురం వెళ్లేందుకు పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌కి వచ్చాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అందుబాటులో ఉన్న నర్సు, తోటి ప్రయాణికుల సాయంతో సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబీకులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్సై ప్రయోగమూర్తి తెలిపారు.

(c) eenadu

దీనికో పరిష్కారం కావాలి

ఒంగోలు నగరం లోని పాత బైపాస్ వంతెనపై విద్యుత్తు స్తంభాలు వాలిపోయి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. వాహనాలు ఢీకొనడంతో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రమాదాలు జరగకముందే వీటిని సరిచేయాలని ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు. -ఈనాడు, ఒంగోలు

ఇవేం మాయదారి పనులు?

గోతులమయంగా కనిపిస్తోంది చీమకుర్తి-కేవీపాలెం మధ్య రహదారి. ఇక్కడ కొన్ని గ్రానైట్ పరిశ్రమల్లో పోగవుతున్న వ్యర్థాలను రహదారిపై పారబోస్తుండడంతో ఇలా నీరు చేరి భారీ వాహనాల రాకపోకలతో గోతులమయంగా తయారైంది. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు, రైతులు, పాదచారులు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి సిమెంటు రహదారి నిర్మించాలని వారంతా కోరుతున్నారు. - న్యూస్‌టుడే, చీమకుర్తి

ఒంగోలులోని జేఎంబీ చర్చిలో కొవ్వొత్తులతో క్రైస్తవ సోదరుల ప్రార్థనలు

మార్కాపురంలో అలరించిన బాలికల నృత్యాలు



దొనకొండలో విద్యుత్తు దీపాలతో చర్చి

చీమకుర్తిలో చిన్నారుల సందడి

క్రిస్మస్ పండగకు వేళాయె

క్రిస్మస్ పండగకు జిల్లావ్యాప్తంగా చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఒంగోలు, ఎస్ఎన్ పాడు, మార్కాపురం, గిద్దలూరు,. వైపాలెం, కనిగిరి, దర్శి, కొండపితదితర ప్రాంతాల్లోని ప్రార్థనాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా చర్చిల్లో బుధవారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పరస్పరం పండగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

- న్యూస్‌టుడే, జిల్లా బృందం

- 'స్వచ్ఛ రథం' అమలులో ఎడతెగని జాప్యం
- అయిదు నెలలగా కాగితాల్లోనే ప్రతిపాదనలు

రథం కదలదు.. వ్యర్థం తరలదు!

ఎంపిక చేసిన మండలాలు: చీమకుర్తి, మద్దిపాడు, కొత్తపట్నం, పామూరు, టంగుటూరు, బల్లికురవ, మార్టూరు, వేటపాలెంస్వచ్ఛ రథంలో లభించే సామగ్రి: కొబ్బరినూనె సీసా, సర్ఫ్ ప్యాకెట్, దుస్తుల సబ్బులు, ఒంటి సబ్బులు, టీ/కాఫీ ప్యాకెట్లు, కంఫర్ట్ ప్యాకెట్లు, లేస్, షాంపు ప్యాకెట్లు, పేస్ట్, ఉల్లిపాయలు, పెన్ను, పెన్సిల్, గోధుమ పిండి కిలో ప్యాకెట్, వేరుశనగ, మినప గుళ్లు, కందిపప్పు - న్యూస్‌టుడే, కలెక్టరేట్

పర్యావరణాన్ని ప్లాస్టిక్ భూతం కబళిస్తోంది. దీని నియంత్రణకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో గుంటూరు గ్రామీణ మండలంలో ఈ ఏడాది జులై 10న పైలట్ ప్రాజెక్టు కింద 'స్వచ్ఛ రథం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తొలి విడతగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 8 మండలాలను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆగస్టులోనే జిల్లా పంచాయతీ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. పథకం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ప్రతిపాదనలతోనే అయిదు నెలలు గడిచిపోయింది. క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇళ్లల్లోని నిరుపయోగమైన సామగ్రిని బయట పడేస్తుండడంతో పలుచోట్ల వ్యర్థాలు పేరుకుపోయి డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. ఇకపై పనికిరాని ప్లాస్టిక్, గాజు, ఇనుప వస్తువులు, అట్టపెట్టెలు, పుస్తకాలు తదితర సామగ్రిని నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి సేకరిస్తారు. ఆ ధరకు సమానంగా కిరాణా సరకులు ఇస్తారు. ఇందుకు 'స్వచ్ఛ రథం' కింద సంచార వాహనాలను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు. జిల్లాలో ఎంపిక చేసిన మండలాల్లో రోజుకొక గ్రామం చొప్పున ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనం తిరుగుతుంది. ఆయా మండలాల్లో విజయవంతమైతే జిల్లాలోని మిగతా మండలాల్లోనూ విస్తరించాలన్నదే పథకం ఉద్దేశం. స్క్రాప్ డీలరును 'స్వచ్ఛ బంధు'గా నియమిస్తారు. వీరికి మండల ప్రజాపరిషత్తు నుంచి నెలకు రూ.25 వేలు చొప్పున పారితోషకం ఇచ్చేందుకు ప్రతిపాదించారు.

అనధికార లేఅవుట్లలో హద్దురాళ్ల తొలగింపు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలోని అనధికార లేఅవుట్లపై నగరపాలక సంస్థ కొరడా ఝుళిపించింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఎక్కువ మంది దరఖాస్తు చేయకపోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. కొప్పోలు, రాజీవ్‌గృహకల్ప, పోతురాజుపాలెం సచివాలయాల పరిధిలో గుర్తించిన అనధికార లేఅవుట్లలో వేసిన హద్దురాళ్లను బుధవారం తొలగించారు. తక్షణం క్రమబద్ధీకరించుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏసీపీ సుధాకర్, టీపీవో బాబూరావు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆకతాయిలు.. మత్తులో ఆగడాలు!

- మద్యం, గంజాయి మైకంలో నేరాలు
- పట్టించుకోని పోలీసు యంత్రాంగం

- మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో రెండు రోజుల కిందట రోహిత్ అనే యువకుడితో పాటు అతని సోదరిపై కొందరు యువకులు కత్తితో దాడికి దిగారు. దీంతో రోహిత్ శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి.
- నాలుగు రోజుల కిందట మార్కాపురంలోని ఓ కళాశాల వద్ద ఇద్దరు యువకులు మద్యం మత్తులో రోడ్డుపైనే వీరంగం సృష్టించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
- వారం రోజుల కిందట మార్కాపురంలోని ఓ బహుళంతస్తుల భవనం వద్ద ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు ఆటోలో తీసుకొచ్చి పడేశారు. వీరందరూ మద్యం మత్తులో ఆ యువకుడిని పడేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.

- న్యూస్‌టుడే, మార్కాపురం అర్బన్



యువకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు

పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని మార్కాపురంలో కొంతమంది యువత మత్తులో చెలరేగిపోతోంది. మద్యం, గంజాయి తదితర అలవాట్లతో ఇటు కన్నవారికి, అటు పట్టణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాత్రి పది గంటలు దాటితే వీధుల్లో తిరుగుతూ హల్‌చల్ చేస్తున్నారు. పూలసుబ్బయ్య కాలనీ, ఆర్టీసీ బస్టాండు తదితర ప్రాంతాల్లో గుంపులుగా చేరి మద్యం, గంజాయి మత్తులో ఘర్షణలకు దిగుతున్నారు. వీరికి పోలీసులకు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తుండడంతో వారిలో ఎలాంటి మార్పు రావడంలేదు. ● మార్కాపురం పట్టణంలోని పలుచోట్ల యువత ఆగడాలపై స్థానికులు డయల్ 100 లేదా స్వయంగా ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నా స్పందన అంతంత మాత్రంగానే ఉంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క పోలీసు స్టేషన్లలోని సిబ్బంది కొరత వేధిస్తోంది. మార్కాపురం డివిజన్ వ్యాప్తంగా 200 మందికిపైగా సిబ్బంది ఉండాల్సి ఉండగా, 160 మందే ఉన్నారు. వీరిలో చాలా మంది పోలీసుస్టేషన్‌కు సంబంధం లేని పనుల్లో కొనసాగుతుండడం గమనార్హం.

నిఘా కొనసాగిస్తున్నాం

మార్కాపురం పట్టణంలో మత్తు పదార్థాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాం. ఇటీవల కొన్ని కేసులు కూడా నమోదు చేశాం. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. పట్టణంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

- సుబ్బారావు, సీఐ, మార్కాపురం

మెప్మా పీడీ శ్రీహరి ప్రభుత్వానికి సరెండర్

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: మెప్మా పీడీ శ్రీహరిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తాత్కాలికంగా బాపట్ల పీడీ సత్యపాల్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించనున్నారు. బోగస్ రుణాల అంశంపై బాధ్యులైన మరికొందరిపై కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నారు. సుమారు 15 మంది సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. బోగస్ పొదుపు సంఘాల మాటున దాదాపు రూ.10 కోట్లు కాజేసినట్లు అంచనా. దీనిలో కొంతమంది బ్యాంకర్ల సహకారం కూడా ఉన్నట్లు సమాచారం. పీడీగా శ్రీహరి గత ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టారు. దాదాపు 120 బోగస్ సంఘాలను తయారు చేసి బ్యాంకుల్లో రుణాలు పొంది అధికారులు, క్షేత్రస్థాయి సీవోలు, ఆర్పీలు పంచుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించి చర్యలు తీసుకోకుండా వారితో అధికారులు లాలూచీ పడినట్లు ఫిర్యాదులొచ్చాయి. తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అక్రమాలపై ఇటీవల కలెక్టర్ రాజాబాబు జేసీ ఆర్.గోపాలకృష్ణ అధ్యక్షతన త్రిసభ్య కమిటీ వేశారు. వారు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపి కలెక్టర్‌కు ప్రాథమిక నివేదిక అందజేశారు. ఈ విషయమై కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక విచారణ బృందంతో విచారణ జరపాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు లేఖ పంపినట్లు తెలిపారు.

పాఠాలు వినాలంటే ఫీట్లు చేయాలంతే

చిత్రంలో కనిపిస్తున్నవారు త్రిపురాంతకం మండలం దూపాడు సాగర్ కాలువపై గల వంతెన సమీపంలో బుధవారం సాయంత్రం ట్రాక్టరుపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న పాఠశాల విద్యార్థులు. గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలలకు వెళ్లివచ్చే వీరందరూ నిత్యం వాహనాలను ఆశ్రయిస్తూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు.

- న్యూస్‌టుడే, త్రిపురాంతకం

చిన్నారుల బడి.. చీరలే దడి

చిత్రంలో కనిపిస్తోంది కంభం మండలం రావిపాడులోని అంగన్‌వాడీ కేంద్రం. భవనం ముందు మురుగు కాలువ ప్రమాదకరంగా ఉండడంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు రాకపోకలు సాగించేందుకు కాలువపై బండలు వేశారు. కాలువలో చిన్నారులు పడిపోకుండా చీరలతో ఇలా దడిలా ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, సహాయకులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చిన్నారులు కాలువలో పడే ప్రమాదం ఉంది.

- న్యూస్‌టుడే, కంభం

ఆవిష్కరణలతో అదరగొట్టారు!

- దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు మూడు ప్రాజెక్టుల ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతులు అందుకుంటున్న జిల్లా విద్యార్థులు

విజయవాడలో మంగళ, బుధవారాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాకు చెందిన మూడు ప్రాజెక్టులకు బహుమతులొచ్చాయి. ఆ మూడింటిని దక్షిణభారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక చేశారు. జిల్లా ప్రదర్శనలో ప్రథమ స్థానంలో నిలిచిన 11 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించగా, విద్యార్థులకు సంబంధించి రెండు, ఒక ఉపాధ్యాయ ప్రాజెక్టు దక్షిణ భారత స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. వీరికి ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విజేతలను డీఈవో రేణుక, జిల్లా సైన్స్ అధికారి టి.రమేష్ తదితరులు అభినందించారు.

- న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

గ్రూపు కేటగిరీ నుంచి తర్లుపాడు జడ్పీ ఉన్నతపాఠశాల **పి.వెంకటేశం, ఎస్‌కే షాహిద్** ప్రదర్శించిన హెవీ డ్యూటీ హైడ్రాలిక్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టుకు బహుమతి లభించింది. హైడ్రాలిక్ ఒత్తిడితో ఓడ భాగాలు, వంతెన పరికరాలు, బరువైన వస్తువులు ఒకచోట నుంచి మరో చోటకు ఎలా తరలించవచ్చో వివరించారు.

వ్యక్తిగత విభాగంలో పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి **సీహెచ్ ధర్మతేజ** ప్రదర్శించిన బయో ప్లాస్టిక్ ఫ్రం కిచెన్ వేస్ట్ ప్రాజెక్టుకు బహుమతి లభించింది. వంట గదిలో వృథాగా పడేసే అరటి, బంగాళదుంపల తొక్కలు, వెనిగర్, గ్లిజరిన్‌తో బొమ్మలు, బోధనోపకరణాలు, ప్యాకింగ్ బ్యాగ్‌లు తయారు చేయవచ్చునని పేర్కొన్నాడు.

ఉపాధ్యాయుల కేటగిరీలో రావిపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు **ఎ.మధుసూదనరావు** ప్రదర్శించిన స్మార్ట్ మైక్రోస్కోప్ ప్రాజెక్టు ఎంపికైంది. కంటికి కనిపించని రేణువుల వంటి వాటిని మైక్రోస్కోపులో ఎలా చూడవచ్చో ప్రయోగాత్మకంగా తన ప్రాజెక్టులో వివరించారు.

చిట్టి చేతులు.. గట్టి చేతలు

నాణేలు, కరెన్సీ సేకరణలో చిన్నారి ఇనాయ జస్రా

ఆ చిన్నారి ఇంటికెళితే పురాతన, వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, నాణేలే కనిపిస్తాయి. వివిధ రకాలైన అరుదైన వాటిని సేకరించి భద్రపరుస్తోంది కనిగిరికి చెందిన ఆర్అండ్‌బీ ఏఈఈ షేక్ ఫిరోజ్, సుమయ్యఫాతిమాల కుమార్తె ఇనాయ జస్రా.

- న్యూస్‌టుడే, కనిగిరి

ఓ ప్రైవేటు పాఠశాలలో మూడోతరగతి చదువుతున్న జస్రా నాణేల సేకరణను అలవాటుగా మార్చుకుంది. తల్లిదండ్రులు, స్నేహితుల ద్వారా జపాన్, మలేషియా, థాయ్‌లాండ్, రష్యా, అమెరికా, కెనడా, దుబాయ్, సింగపూర్, యమన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, సౌదీ అరేబియా, శ్రీలంక, ఇండోనేషియా దేశాల నుంచి నాణేలు, కరెన్సీ నోట్లు సేకరించింది. 'మా తాత షేక్ ఖాజాహుస్సేన్ స్ఫూర్తితో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల సాయంతో సేకరిస్తున్నాను. ఇప్పటివరకు అయిదు సార్లు ప్రదర్శించాను' అని చెబుతోంది చిన్నారి జస్రా.

కబడ్డీ.. కబడ్డీ

జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని పి.ఆనంద్ మినీ స్టేడియంలో బుధవారం జిల్లా మహిళ, పురుషుల కబడ్డీ జట్ల ఎంపిక ఉత్సాహంగా జరిగింది. ఎంపిక ప్రక్రియకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరు కాగా, ప్రతిభ ఆధారంగా జిల్లా జట్లను ఎంపిక చేశారు. మహిళల కబడ్డీ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులను చిత్రంలో చూడొచ్చు. - న్యూస్‌టుడే, ఒంగోలు క్రీడావిభాగం

చరవాణి భద్రత.. యజమానిదే బాధ్యత!

చరవాణి మన జీవితంలో ఒక భాగమైపోయింది. వాటిలో వ్యక్తిగత, విలువైన సమాచారం భద్రపరచుకుంటాం. ప్రజలు తమ చరవాణులు పోగొట్టుకోకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు సూచించారు. ఒకవేళ మీ చరవాణి ఎవరి చేతికైనా దొరికితే వారు దాని ద్వారా నేరాలకు పాల్పడే ప్రమాదముందని, చరవాణి భద్రత యజమానిదే బాధ్యత అని హెచ్చరించారు.

- న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

342 సెల్‌ఫోన్ల రికవరీ... బాధితులకు అప్పగింత

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన, పోగొట్టుకున్న 342 చరవాణులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు చేతుల మీదుగా యజమానులకు అప్పగించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ చోరీకి గురైన, పోగొట్టుకున్న చరవాణులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత మూడు నెలలుగా అయిదు విడతల్లో రూ.50 లక్షల విలువైన చరవాణులను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు.

ఫిర్యాదు చేయండిలా..

ఎవరైనా, ఎక్కడైనా చరవాణి పోగొట్టుకుంటే బాధితులు పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఎస్పీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఈఐఆర్ పోర్టల్ www.ceir.gov.in వెబ్‌సైట్‌లో lost mobile ఆప్షన్ ద్వారా ఐఎంఈఐ, ఫోన్ బిల్, ఐడీ ప్రూఫ్ వివరాలు నమోదు చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చునన్నారు. పోలీసు వాట్సాప్ నంబరు 9121102266కు సంప్రదించాలని సూచించారు.

జాగ్రత్తలు తప్పనిసరి

● చరవాణి పోగొట్టుకున్న వెంటనే సిమ్‌కార్డు బ్లాక్ చేయించాలి. ● బ్యాంకుకు అనుసంధానించిన నంబరును మార్చుకోవాలి. ● ఎవరైనా అనుమానాస్పదంగా చరవాణులు అమ్మడానికి ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి. ● సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేయాల్సి వస్తే తప్పనిసరిగా సక్రమమైన రసీదును పరిశీలించి మాత్రమే కొనుగోలు చేయాలి.

రంగరాయుడు చెరువు.. ఆరామ క్షేత్రాలకు నెలవు

ఒంగోలు నగర వాసుల దాహం తీరుస్తున్న రంగరాయుడు చెరువు చుట్టూ వివిధ కులాలు, మతాలకు చెందిన ఆరామ క్షేత్రాలు కొలువుదీరడం ప్రత్యేకత సంతరించుకుంది. వీటిల్లో ఆయా కులాలకు చెందిన ప్రజలు తమ పుట్టినరోజులు, వివాహాలు, శుభ, అశుభకార్యాలు, సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. తొలుత ఇక్కడ బ్రాహ్మణ, వాసవీ ఆరామక్షేత్రాలు, దేవాలయాలు ఏర్పాటు కాగా, క్రమంగా అన్ని కులాల ఆరామ క్షేత్రాలు ఏర్పాటయ్యాయి.

- ఈనాడు, ఒంగోలు న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

(c) eenadu

క్రికెట్ పోటీ.. హోరాహోరీ

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: ఈనాడు లాంటి వేదికలతో విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని ఉపాస్ వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చావ్లా పేర్కొన్నారు. బుధవారం స్థానిక ట్రిపుల్ ఐటీ క్రీడా మైదానంలో జరుగుతున్న 'ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్(ఈఎస్‌ఎల్)-2025 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ప్రకాష్ చావ్లా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల(కొండపి), చాణిక్య జూనియర్ కళాశాల(కొండపి), ఆంధ్రకేసరి విద్యా కేంద్రం జూనియర్ కళాశాల(ఒంగోలు) జట్లు గెలుపొందాయి. న్యాయ నిర్ణేతలుగా టి.నాగేంద్రబాబు, ఎస్.యశ్వంత్, స్కోరర్‌గా పి.వినోద్‌కుమార్‌లు వ్యవహరించారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఉపాస్ వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ చావ్లా

EENADU SPORTS LEAGUE 2025
Medical Partner వెంకటరమణ
Title Sponsor Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner CMR SHOPPING MALL
Gift Partner KL UNIVERSITY
Regional Sponsor City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor QIS EDUCATIONAL INSTITUTIONS ONGOLE
Digital Partner ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

స్వల్ప తేడాతో చేజారిన విజయం..: మొదటి మ్యాచ్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల(కొండపి), ప్రభుత్వ జూనియర్ కళాశాల(ఒంగోలు) జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఈ పోటీల్లో కొండపి జట్టు 3 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత ఒంగోలు జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కొండపి జట్టు 10 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. మదన్ 14 బంతుల్లో 32 పరుగులు, ఇ.మదన్ 12 బంతుల్లో 17, చరణ్ 20 బంతుల్లో 14 పరుగులు చేశారు. వెంటనే బరిలోకి దిగిన ఒంగోలు జట్టు 7.4 ఓవర్లకు 86 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గెలుపునకు మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. రిజ్వాన్ షేక్ 8 బంతుల్లో 15 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కొండపి జట్టు బౌలర్ 2 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు, దత్తు 1.4 ఓవర్లకు మూడు వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 14 పరుగులు, బౌలింగ్‌లో 4 వికెట్లు తీసి రాణించిన చరణ్ కొండపి జట్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

గెలుపొందిన కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

జె.చరణ్

విజయానందంలో చాణిక్య జూనియర్ కళాశాల జట్టు

వరించిన అదృష్టం: రెండో మ్యాచ్‌లో శ్రీకాటమరాజు జూనియర్ కళాశాల(దర్శి), చాణిక్య జూనియర్ కళాశాల(కొండపి) జట్ల మధ్య పోటీ జరగాల్సింది. కాటమ రాజు కళాశాల జట్టు మ్యాచ్‌కు రాకపోవడంతో చాణిక్య కళాశాల జట్టును విజేతగా ప్రకటించారు.

తొలి వికెట్‌కు 70 పరుగులు సాధించినా..: ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఆంధ్రకేసరి విద్యా కేంద్రం జూనియర్ కళాశాల(ఒంగోలు), ప్రభుత్వ జూనియర్ కళాశాల(యర్రగొండపాలెం) జట్లు పోటీ పడ్డాయి. ఇందులో ఒంగోలు జట్టు 8 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. తొలుత ఆంధ్రకేసరి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 10 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. కరణం పవన్ 23 బంతుల్లో 41 పరుగులు చేయగా, వెంకటేష్, రామకేశవులు 9 బంతుల్లో 19 పరుగులు, దీప్ 14 బంతుల్లో 14 పరుగులు చేశారు. వెంటనే బరిలోకి దిగిన యర్రగొండపాలెం జట్టు ప్రారంభంలో మ్యాచ్‌ను చేతిలోకి తీసుకుంది. ఓపెనర్లుగా దిగిన హరి, మనోజ్ నాయక్‌లు తొలి వికెట్‌కు 70 పరుగులు సాధించారు. 70 పరుగుల వద్ద హరి అవుట్ కాగా, 75 పరుగుల వద్ద నాయక్ చేజారింది. వీరిలో మనోజ్ నాయక్ 30 బంతుల్లో 43 పరుగులు చేయగా, హరి 15 బంతుల్లో 16 పరుగులు చేశారు. వారు ఇద్దరూ ఔటయ్యాక చివరల్లో మిగిలిన క్రీడాకారులు చేతులెత్తేయడంతో 10 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో జట్టు ఓటమి పాలైంది. 41 పరుగులు చేసిన ఆంధ్రకేసరి జట్టు క్రీడాకారుడు పవన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

విజయకేతనం చూపుతున్న ఒంగోలు ఆంధ్రకేసరి విద్యా కేంద్రం జూనియర్ కళాశాల జట్టు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

పవన్

అదనంగా నగదు వసూలు చేస్తే చర్యలు

మార్కాపురం, న్యూస్‌టుడే: పొదుపు మహిళల వద్ద అధికారులు, ఉవోఏలు ఎవరైనా అక్రమంగా నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా డీఆర్‌డీఏ పీడీ టి.నారాయణ హెచ్చరించారు. మార్కాపురం మండలంలో స్త్రీనిధిలో 2014-19 మధ్య రుణాలు తీసుకున్న వారి వద్ద చెల్లించకపోతే నూతనంగా రుణాలు తీసుకుంటున్న వారి వద్ద నుంచి అక్రమంగా రూ.5 వేలు వసూలు చేసి పాత బకాయిలకి చెల్లిస్తున్నారు. ఈ వైనంపై ఈనెల 22న ఈనాడులో 'ఎవరిదో రుణం.. ద్వారా సభ్యులపై భారం' అనే శీర్షిక ప్రచురితమైన కథనానికి రాష్ట్ర అధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం మార్కాపురంలోని ఎస్సీ బీసీ కాలనీలో ఉన్న వెలుగు కార్యాలయంలో జిల్లా పీడీ టి.నారాయణ అధికారులతో సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారం మాత్రమే నగదు వసూలు చేయాలన్నారు. నూతనంగా రుణాలు తీసుకునే వారి వద్ద నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్త్రీనిధి జిల్లా ఏజీఎం ఎల్.చిరంజీవులు, ఏపీఎం పిచ్చయ్య, సీసీలు, ఉవోఏలు పాల్గొన్నారు.

వెలుగు కార్యాలయంలో విచారిస్తున్న డీఆర్‌డీఏ పీడీ నారాయణ

అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

తాళ్లూరు, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి బాలవీరాంజనేయస్వామి అన్నారు. తాళ్లూరు, కురిచేడు మండలాల్లో బుధవారం రూ.ముదు కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పాలనకే ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తాళ్లూరులో కేజీబీవీ (టైప్-4) వసతిగృహాన్ని, కురిచేడు మండలంలో సీసీ రహదారులు, గోకులం షెడ్లను ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, తెదేపా నియోజకవర్గ బాధ్యులు గొట్టిపాటి లక్ష్మి, లలిత్‌సాగర్, మాజీ ఎమ్మెల్యే పాపారావు, దర్శి ఏఎంసీ ఛైర్మన్ నాగమణి సుబ్బారావు, ఛైర్మన్ పిచ్చయ్య, జీసీడీవో హేమలత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తాళ్లూరులో బాలికల వసతిగృహాన్ని ప్రారంభిస్తున్న మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, గొట్టిపాటి లక్ష్మి

నెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక

దొనకొండ: బుధవారం జిల్లా స్థాయి నెట్‌బాల్ సీనియర్ బాలుర, బాలికల జట్ల ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. ప్రతిభ కనబర్చిన బాలుర 12 మంది జట్టును ఎంపిక చేసినట్లు నెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి కృష్ణారెడ్డి, రాజు తెలిపారు. వారిని ఈ నెల 27 నుంచి 29 వరకు తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహారావు చెప్పారు. వారు మరింత రాణించేలా శిక్షణ కూడా ఇస్తామని వారు తెలిపారు.

ఎంపికైన క్రీడాకారులు

పంచాయతీల విభజన ప్రతిపాదనల పరిశీలన

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీల విభజన కోరుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 79 ప్రతిపాదనలు వచ్చాయి. డివిజన్ల వారీగా ఒంగోలు-12, మార్కాపురం-36, కనిగిరి-31 చొప్పున జిల్లా పంచాయతీ కార్యాలయానికి ప్రతిపాదనలు అందాయి. వాటిని స్థానిక ప్రకాశం భవన్‌లోని కార్యాలయంలో బుధవారం డీపీవో ఎం.వెంకటేశ్వరరావు పరిశీలించారు. వాటిని కలెక్టర్ ఆమోదంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు పంపనున్నట్లు ఆయన తెలిపారు.

నగరపాలక సంస్థ కార్యాలయము, ఒంగోలు

తేది: 24.12.2025

ప్రకటన

ఒంగోలు నగరపాలక సంస్థ యాజమాన్యం నందు గల మార్కెట్/ షాపింగ్ కాంప్లెక్సుల నందలి షాపులు నెల వారి లీజుకు ఇచ్చుటకుగాను వేలం నోటీసు నెం. 2806/2022-ఎ1 తేది. 16.10.2025 మేరకు తేది. 25.11.2025న నిర్వహించిన బహిరంగ వేలమును పరిపాలనా కారణముల దృష్ట్యా రద్దుపరచడమైనది. హెచ్చుపాటదారులు చెల్లించిన డిపాజిట్స్ వారికి తిరిగి చెల్లించుటగాని లేదా తదుపరి వేలములో డిపాజిటుగా సర్దుబాటు చేయుటగాని వారి అభ్యర్థన మేరకు అనుమతించబడునని తెలిజేయడమైనది.

సం/- **కమిషనరు**, ఒంగోలు నగర పాలక సంస్థ

తెదేపా ఒంగోలు పార్లమెంట్ కమిటీ నూతన కార్యవర్గం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు పార్లమెంట్ తెదేపా నూతన కమిటీని బుధవారం పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఇప్పటికే పార్లమెంట్ అధ్యక్షుడిగా ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొఠారి నాగేశ్వరరావులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మిగిలిన కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. కోశాధికారిగా అంబవరం శ్రీనివాసరెడ్డి (గిద్దలూరు), కార్యాలయ కార్యదర్శిగా షేక్ షరీఫ్ (కనిగిరి), మీడియా కో-ఆర్డినేటర్‌గా పాటిబండ్ల రాజశేఖర్(ఒంగోలు), సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా రాచకొండ మల్లికార్జున్ (మార్కాపురం)తోపాటు, ఉపాధ్యక్షులుగా వై. మల్లికార్జున్‌రెడ్డి(యర్రగొండపాలెం), కంచర్ల కాశయ్య (మార్కాపురం), చీకటి వెంకట సుబ్బయ్య, బొర్రాజు శ్రీను(కనిగిరి), బి. కిషోర్(గిద్దలూరు), షేక్ అరీఫా, గేనం సుబ్బారావు (ఒంగోలు), గొర్రెపాటి రామయ్య చౌదరి(కొండపి), కాటరాజు నాగరాజు(దర్శి).

◗ **కార్యనిర్వాహక కార్యదర్శులుగా :** వై. దేవయ్య(వై.పాలెం), సనగా నాసిర్‌రెడ్డి(మార్కాపురం), నాగిశెట్టి చెన్నమ్మ(కనిగిరి), గుర్రం డానియేలు(గిద్దలూరు), గార్లపాటి శ్రీనివాసరావు, కసుకుర్తి అంకరాజు (ఒంగోలు), సైకం చంద్రశేఖర్ చేరెడ్డి నరసారెడ్డి (కొండపి), వి.వెంకట నారాయణ(దర్శి).

◗**పార్లమెంట్ ఆఫీషియల్ స్పోక్స్‌పర్సన్లుగా..:** పాలడుగు వెంకట కోటయ్య, ఆళ్ల తిరుపతమ్మ (యర్రగొండపాలెం), షేక్ సాహిద్, వై.ఈశ్వరమ్మ (మార్కాపురం), వై.ఎస్.ప్రసాద్‌రెడ్డి (కనిగిరి), ఎం. యూన్నీ శ్వేత(గిద్దలూరు), బీరం అరుణారెడ్డి (ఒంగోలు), దాసరి వెంకటేశ్వర్లు (కొండపి), గడ్డం బాలయ్య(దర్శి).

◗ **పార్లమెంట్ కార్యదర్శులుగా.. :** ఎం.మంత్రునాయక్ (వై.పాలెం), వై.పెద బెన్నీ(మార్కాపురం), టి.కుమార్ (కనిగిరి), వేములపాటి లక్ష్మీదేవి (గిద్దలూరు), టీవీ.శ్రీరామమూర్తి (ఒంగోలు), పి.ఎస్తేరమ్మ, నారా శైలుషా (కొండపి), పఠాన్ సుభానీ, నూనె విజయకుమారి (దర్శి) నియమితులయ్యారు.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్ట్రెస్డ్ అస్సెట్స్ రికవరీ బ్రాంచి, 3వ అంతస్తు, కెఫ్సి మేడమీద, సూర్యప్రకాష్ స్క్వేర్, గురునానక్ నగర్ రోడ్డు, ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ - 520008. ఆంధ్రప్రదేశ్. ఫోన్ :0866-2546922

అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ కె.యస్.హెచ్.శాస్త్రి (చీఫ్ మేనేజర్), మొబైల్ నెం.+91 89784 80704
ఆస్తి తనిఖీ కొరకు : 99204 59242

Appendix – IV –A
[See Proviso to rule 6(2)]

చరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 6(2) లోని నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద చరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)

సెక్యూర్డ్ క్రెడిటార్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) వారికి దిగువ తెలిపిన ఋణగ్రహీత(లు) వారు డిమాండ్ నోటీసు తేది **27-12-2024** ప్రకారం **తేది.26-12-2024** నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తము **రూ.3,42,30,801/- + తేది.27.12.2024** నుండి తదుపరి వడ్డీ, కాస్ట్స్ మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మొదలగునవి (తదుపరి జమలు ఉన్నచో తీసివేయబడును) వసూలు కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి వారిచే స్వాధీనత పరుచుకోబడిన బ్యాంక్ తనఖా/అధీనంలో నున్న దిగువ వివరించిన చరాస్తి "ఎక్కడ ఎలా ఉన్నది అలానే" ఏది ఎలా వుంటే అలానే" మరియు "అక్కడ ఏది ఉన్నదో అది" పద్ధతిపై" తేది: **19-01-2026**న విక్రయించబడునని యావన్మంది ప్రజానీకములనకు మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) ఇందుమూలముగా సూచించటమైనది.

ఋణగ్రహీతల చిరునామా: మెస్సర్స్ మొహమ్మద్ ఇస్రార్ అహ్మద్, ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొప్రయిటర్ : శ్రీ ఇస్రార్ అహ్మద్ మొహమ్మద్, తండ్రి : మొహమ్మద్ ఇబ్రహీం జోహరి, డోర్ నెం.40-1-90, ఫ్లాట్ నెం.402, సుల్తాన్స్ నైన్త్ ఎవెన్యూ, మోడరన్ సూపర్ మార్కెట్ వెనుక, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 520010. శ్రీ ఇస్రార్ అహమ్మద్ మొహమ్మద్, తండ్రి : మొహమ్మద్ ఇబ్రహీం జోహరి, డోర్ నెం.40-1-90, ఫ్లాట్ నెం.402, సుల్తాన్స్ నైన్త్ ఎవెన్యూ, మోడరన్ సూపర్ మార్కెట్ వెనుక, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 520010. శ్రీమతి మొహమ్మద్ షకీలా భాను అలియాస్ షకీలా బేగం, భర్త: ఇక్బాల్ అహ్మద్, డోర్ నెం.6-57, మసీద్ వీధి, పెద కోనేరు దగ్గర, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 522503. శ్రీ మొహమ్మద్ ఇబ్రహీం, తండ్రి: మొహమ్మద్ ఇస్రార్ అహ్మద్, డోర్ నెం.40-1-90, ఫ్లాట్ నెం.402, సుల్తాన్స్ నైన్త్ ఎవెన్యూ, మోడరన్ సూపర్ మార్కెట్ వెనుక, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 520010.

ఇ-వేలం తేదీ : 19-01-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు
వేలం పూర్తయ్యే వరకు ప్రతి బిడ్‌కు 5 ని॥ల అపరిమిత పొడిగింపు కలదు

ఆస్తి తనిఖీ తేది మరియు సమయం : తేది:26-12-2025 నుండి 18-01-2026 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

షెడ్యూలు ఆస్తి వివరములు : హైపోథికేషన్‌లో ఉన్న స్టాక్ రావలసిన బకాయిలు మరియు ప్లాంట్ మరియు మెషినరీ. సదరు మెషినరీ మెస్సర్స్ మొహమ్మద్ ఇస్రార్ అహ్మద్, సర్వే నెం.2/బి, దేవవరం గ్రామం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 523247 వద్ద కలదు.

హైపోథికేషన్‌లో ఉన్న ప్లాంట్ & మెషినరీ వివరములు

వ. నెం.	వివరణ	డీలర్/ తయారీదారు
1.	Hydraulic Excavator SK 380 XDLC	Kobelco
2.	Chicago Pneumatic air compressor CPS 450-200 CP 32 FR H22 X 108	Global Technics
3.	Hydraulically Crawler Drill JRD Model CD-360VH	JRD
4.	Diamond Wire Saw machine model SS60	Cutting Edge Technologies
5.	Diamond Wire Saw machine model SS20 Diamond wire saw for granite	Cutting Edge Technologies
6.	KOEL -125kva DG set	KOEL/Pump engineering Enterprises

రిజర్వు ధర : రూ.1,27,00,000/- ధరావత్తు : రూ.12,70,000/- బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు

1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-noticesలో ఏర్పాటుచేసిన లింకును రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఇయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s. PSB Alliance & M/s. Baanknet యొక్క ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 - 8291220220, Mail ID : support.baanknet@psballiance.comను సంప్రదించండి.
2) ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు బదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎస్సెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.
3) ట్యాక్స్ నిబంధనల ప్రకారం జీఎస్‌టి & టీసీఎస్ వర్తిస్తాయి.
గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలనీ సూచించటమైనది.

తేది: 24-12-2025, ప్రదేశం: విజయవాడ సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కరుణామయుడు, లోక రక్షకుడు ఏసుప్రభువు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకలను జిల్లా ప్రజలందరూ సుఖ, సంతోషాలతో, ఆనందాలతో జరుపుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆకాంక్షించారు. శాంతి, దయ, ప్రేమ, ధర్మం, న్యాయం, అహింస వంటి ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమన్నారు. క్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించాలని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఎంపికైన స్త్రీ, పురుషుల కబడ్డీ జట్లతో అసోసియేషన్ ప్రతినిధులు

ఉత్సాహంగా కబడ్డీ జట్ల ఎంపిక

ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్‌టుడే: జిల్లా స్త్రీ, పురుషుల కబడ్డీ జట్ల ఎంపిక ఒంగోలులోని డాక్టర్ పి.ఆనంద్ మినీస్టేడియంలో బుధవారం జరిగింది. 150మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన పురుషుల జట్టు ఈ నెల 26, 27, 28 తేదీల్లో కర్నూలు జిల్లా పంచలింగాలులో జరిగే 72వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల కబడ్డీ పోటీల్లో పాల్గొంటుంది. స్త్రీల జట్టు జనవరి 2 నుంచి 5 వరకు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జరిగే సీనియర్ మహిళల ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు. ఈ ఎంపికలను జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుర్రా భాస్కరరావు, వై. పూర్ణచంద్రరావు, ఛైర్మన్ చంద్రమోహన్‌రెడ్డి పర్యవేక్షించారు.

గోకులం షెడ్లను త్వరగా నిర్మించండి

మద్దిపాడు, న్యూస్‌టుడే: గోకులం షెడ్లను త్వరితగతిన నిర్మించాలని పీడీ జోసఫ్‌కుమార్ సూచించారు. బుధవారం ఆయన మండలంలోని లింగంగుంట, పెదకొత్తపల్లి గ్రామాల్లో మంజూరైన షెడ్లను పరిశీలించారు. ఇంకా పనులు ప్రారంభించని లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. త్వరగా షెడ్లను పూర్తి చేస్తే బిల్లులను త్వరగా మంజూరు చేస్తామన్నారు. అనంతరం ఉపాధి కూలీలు, గ్రామస్థులతో మాట్లాడారు. ఏపీవో ధనుంజయ వర్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం

ముండ్లమూరు, న్యూస్‌టుడే: సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల్లోని నగదును దొంగిలించిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముండ్లమూరులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో పోలవరం గ్రామానికి చెందిన ఆరుగురి ఖాతాల్లో నగదు మాయమైంది. ముతికేపల్లి యలమందరెడ్డి ఖాతా నుంచి రూ.32 వేలు, ఆయన తండ్రి నారాయణరెడ్డి ఖాతా నుంచి రూ.10 వేలు, గజ్జల చిన్న వీర్రాజు ఖాతాలోని రూ.20 వేలు, గజ్జల రమణ ఖాతాలోని రూ.40 వేలు నగదు గల్లంతైంది. ఇది సైబర్ నేరగాళ్ల పనేనని బాధితులు వాపోయారు. ఈ మేరకు వారు బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు.

భార్యను హతమార్చిన భర్తకు యావజ్జీవ జైలు

ఒంగోలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: కట్టుకున్న భార్యను భర్తే హతమార్చినట్లు నమోదైన కేసులో నిందితుడు కొత్తపట్నం మండలం ఈతముక్కలకు చెందిన తాబేటి కృపారావుకు ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పందిరి లలిత యావజ్జీవ జైలు శిక్ష విధించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.వి.రామేశ్వరరెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తాపీ పనిచేస్తుండేవాడు. ఈయనకు మద్దిపాడు మండలం రాచవారిపాలేనికి చెందిన సుభాషిణితో వివాహం జరిగింది. సరిగా పనులకు వెళ్లకుండా వ్యసనాలకు లోనై అప్పుల బారిన పడ్డాడు. భార్యను అనుమానించడం ప్రారంభించాడు. నిందితుని వేధింపులు తట్టుకోలేక ఈతముక్కలలోనే నివాసం ఉంటున్న తన అక్క దగ్గరకు వెళ్లి ఆమెతోపాటు నివసిస్తుంది. ఈ క్రమంలో పెద్దమనుషులు రాజీ చేయడంతో సుభాషిణి తన భర్త దగ్గరకు వెళ్లింది. నిందితుడు తన ప్రవర్తన మార్చుకోలేదు. ఈ క్రమంలో 2015 డిసెంబర్ 24 రాత్రి నిందితుడు ఆమెను రోకలి బండతో కొట్టి చంపి పారిపోయాడు. ఈ సంఘటనపై కొత్తపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నిందితునిపై కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారించిన జడ్జి నిందితునిపై నేరం రుజువైనందున యావజ్జీవ జైలుశిక్ష విధించారు. రూ.15 వేలు జరిమానా వేశారు. కేసు నమోదు మొదలు తీర్పు వచ్చే వరకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

బహుమతులు అందుకున్న విద్యార్థులతో డీఎస్‌వో పద్మశ్రీ, ఇతర అధికారులు

ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి

సంతనూతలపాడు: వినియోగదారులు మోసపోకుండా అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని డీఎస్‌వో ఎస్. పద్మశ్రీ సూచించారు. బుధవారం స్థానిక జడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లా స్థాయిలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే విద్యార్థులు ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలని జిల్లా కన్స్యూమర్స్ కమిషనర్ డాక్టర్ సమీరా పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎం.ప్రమోద, డిప్యూటీ డీఈవో చంద్రమౌళేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్‌లు

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పేరుతో జిల్లాలోని పలువురు అధికారులతోపాటు, ఆయన స్నేహితుల చరవాణి నంబర్లకు బుధవారం ఫేక్ మెసేజ్‌లు వచ్చాయి. 'హలో...హౌ ఆర్ యూ డూయింగ్' 'వేర్ ఆర్ యూ ఎట్ దీ మూమెంట్' అని సందేశాన్ని కొందరు జిల్లా అధికారులకు పోస్టు చేశారు. సదరు సందేశానికి కలెక్టర్ ఫొటో డీపీ ఉండడంతో కొందరు జిల్లా అధికారులు స్పందించారు. వియత్నాం నుంచి వచ్చినట్లు విషయాన్ని ఓ జిల్లా అధికారిణి గమనించారు. ఆమె సంతనూతలపాడులో జరిగిన కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి ఒంగోలుకు బయలుదేరుతూ ఇదే విషయాన్ని సదరు నంబరుకు రిప్లై ఇచ్చారు. అనుమానాస్పదంగా ఉండడంతో కలెక్టర్ సీసీకి ముందస్తు సమాచారం ఇచ్చారు. దీనిపై సదరు సిబ్బంది కలెక్టర్ రాజాబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఫేక్ పోస్టులపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలని కలెక్టరేట్ సిబ్బందికి సూచించారు. ఇలాంటి ఫేక్ పోస్టులను ఎవరూ నమ్మవద్దని కలెక్టర్ తెలిపారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)



వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 140, రిటైల్ లైవ్ - 167, చికెన్ విత్ స్కిన్ - 242, చికెన్ స్కిన్‌లెస్- 276

EENADU e Classifieds

JOBS

వార్డెన్ Com PET లేక వార్డెన్ కావలెను, హాస్టల్ వసతి కలదు HMR స్కూల్ గంగవరం SN పాడు మండలం సెల్: 90008 45433.

ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆఫీసు నందు టెలీకాలర్ జాబ్ చేయుటకు ఆడవారు కావలెను. ✆ 83744 23445.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

మార్కాపురం

•మార్కాపురం • గిద్దలూరు • యర్రగొండపాలెం

PUBLIC NOTICE

Under the instructions of my client The Branch Manager, Shriram Finance Limited, **Giddalur** Branch of Prakasam District. I issued the following **PUBLIC NOTICE** to the General Public.

One **Shaik Neerukattu Rahamth Bee W/o Khajavali,** Thurimella Town, Prakasam District intended to borrow loan and create equitable Mortgage of their schedule properties in favour of my client for the loan to be borrowed by them. As such if anyone has any claims, charges, Mortgages, Sale Agreements, Court Attachments, Court disputes etc., should be informed by them to me within Five days from the date of this Public Notice. Otherwise later objections will not bind my client in this regard.

SCHEDULE: Prakasam District, Ongole Regd., Dist, Markapur Sub-Regd. Dist, Cumbum Mandal Thurimella near D.No. 3/100, vacant site in Sy.No. 579/9 an extent of 275.00 Sq.yrds or231 Sq.mts, bounded by **East:** Yenumala Saraswathi Land, **South:** Maddela Sathyanarayana Land, **West:** Sarker Road, **North:** Chennakeshavula Land, ie., admeasuring that East to West: 92.4 feet or 27.00 Sq.mts North to South: 26.5 feet or 231 Sq.mts in total an extent of 275 Sq.yrds or 231 Sq.mts vacant site.

Sd/- **BODDU PRAKASH,** M.Sc., M.Ed., L.L.B., Advocate, Giddalur
Giddalur, Dt:24.12.2025 Cell: 93934 56730.

మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ

కంభం, న్యూస్‌టుడే: మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తురిమెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి కె.శ్రీనివాసులు అన్నారు. జాతీయ సేవా పథకం ప్రత్యేక క్యాంపులో భాగంగా మండలంలోని పెద్దనల్లకాలువ గ్రామంలో బుధవారం విద్యార్థులు మొక్కలు నాటారు. వాటి పెంపకం ప్రాధాన్యాన్ని తెలియజేసేలా గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది కిరణ్‌కుమార్, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

దేవాంగ మహాసభకు తరలిరండి

బేస్తవారిపేట (గ్రామీణం), న్యూస్‌టుడే: మండలంలోని సోమవారపేట గ్రామంలో ఈ నెల 28న దేవాంగ మహాసభ నిర్వహించనున్నట్లు సామాజిక వర్గ సభ్యులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సభకు హంపీ హేమకుంట గాయత్రీ పీఠాధిపతి దయానంద పురి మహాస్వామి, మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, తెలంగాణ, ఏపీ దేవాంగ రాష్ట్ర రాష్ట్ర నాయకులు హాజరవుతారని చెప్పారు. జిల్లాలోని దేవాంగ సామాజిక వర్గం వారు తప్పక సమావేశానికి హాజరుకావాలని కోరారు. సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు.

CHANGE OF NAME

I, **CHALLA VENKATESWARLU Alies VENKATESWARLU C S/o PITCHAIAH,** Army No. 6906787X Rank: HONORARY NAIB SUBEDAR, Resident of D.No. 7-662-k-45-A, Near Srinivasa hall Opp: Markapur Town & Mandal, Prakasam District, AP-523316. in my army records my name wrongly mentioned is **VENKAESWARLU C (Old Name)** my correct name as **CHALLA VENKATESWARLU (New Name).** I further declare that both names are one and the same person.

పోషక బలం.. ఆరోగ్య భాగ్యం

● గర్భిణులకు, బాలింతలకు అండగా ప్రధాన మంత్రి మాతృ వందన పథకం

న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం: కాబోయే అమ్మలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గర్భిణులు, బాలింతలకు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం ద్వారా లబ్ధిచేకూరుస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న కుటుంబాల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించడం, రక్తహీనత గణనీయంగా తగ్గించడమే పథకం ప్రధాన ఉద్దేశం. ఈ సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రధాన మంత్రి మాతృవందన యోజనలో రూ.11వేల వరకు సహాయం అందిస్తోంది. ఈ పథకాన్ని వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షిస్తోంది. గత వైకాపా ప్రభుత్వం దీన్ని పూర్తిగా నీరుగార్చింది. ఎవరికీ దీనిపై పూర్తిగా అవగాహన కల్పించకపోవడంతో కూటమి ప్రభుత్వం తాజాగా బాధ్యతలను ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీలకు అప్పగించింది.

నమోదైనప్పటినుంచే ఆర్థికంగా లాభం

గర్భిణిగా నమోదైన 5 నెలల్లోపు రూ.2,000, అన్ని రకాల టీకాలు వేయించుకొని వైద్య పరీక్షలు చేయించుకుంటే 9నెలల్లోపు మరో రూ.2,000, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైతే మరో రూ.1000 అందజేస్తారు. ఆడబిడ్డ జన్మిస్తే పుట్టిన మూడున్నర నెల తరవాత మొత్తం రూ.6,000 బాలింత వ్యక్తిగత ఖాతాలో నగదు జమ చేస్తారు. గర్భిణులకు 19 ఏళ్ల 7నెలలు నిండితే ఈ పథకానికి అర్హులు. దీంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులకు పోషకాహారం పంపిణీ చేస్తారు.

ఇప్పటివరకు కేవలం 504 మంది..

మార్కాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మార్కాపురం పట్టణం, మార్కాపురం గ్రామీణం, తర్లుపాడు మండలాల్లో ఇప్పటి వరకు కేవలం 504 మంది ఈ పథకానికి నమోదు నమోదు చేసుకున్నట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. ఇంకా కొందరు నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం సీడీపీఓ పద్మావతి మాట్లాడుతూ గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటే సాయం మంజూరవుతుందన్నారు. ఒక వేళ నమోదు చేయించుకోకపోతే ప్రసవం అయిన ఆరు మాసాల్లోగా నమోదు చేయించాలన్నారు. సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మహిళలకు అవగాహన కల్పిస్తున్న ఐసీడీఎస్ సిబ్బంది

రెవెన్యూ అర్జీల పరిష్కారానికి చర్యలు

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: మండల తహసీల్దారు చిరంజీవి బుధవారం గజ్జలకొండ గ్రామ పరిధిలోని వివాదంలో ఉన్న భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్‌లో నమోదైన ఓ అర్జీ నిమిత్తం 17.37 ఎకరాల స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం జరుగుతోందని తెలుకుంట్ల నాగయ్య ఇచ్చిన ఫిర్యాదుతో బుధవారం భూమిని పరిశీలించామన్నారు. సమగ్ర నివేదికతో వివాదాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

వివాద భూములను పరిశీలిస్తున్న తహసీల్దార్ చిరంజీవి, రెవెన్యూ సిబ్బంది

PUBLIC NOTICE

Under the instructions of my client, The Branch Manager, Shnram Finance Limited, Giddalur Branch of Prakasam District, I issued the following PUBLIC NOTICE to the General Public.

One, **KODE VENKATA RAMANAMMA W/o Hanumantha Rao** of Chadalawada, Naguluppalapadu Madal, Prakasam District intended to borrow loan and create Equitable Mortgage of her Schedule Property in favour of my Client for the loan to be borrowed by her. As such if anyone has any claims, Charges, Mortgages, Sale Agreements, Court attachments, Court disputes etc., should be informed by them to me within Five days from the date of this Public Notice, Otherwise later objections will not bind my Client in this regard.

SCHEDULE-1: Prakasam District, Ammana Brolu Sub-Division, Chadalawada Village and Grama Kantam, in 2nd ward, Vacant site an extent of 62 Sq. yards. Bounded by **East:** Boundary of Murthysetty Mohan Rao House wall, **South:** Site of vendor (Kode Venkaeswarlu), **West:** Panchayath Bazar, **North:** Panchayath Bazar ie., Admeasunng that 62 Sq. yards of vacant site and Compound wall of 72 Sq.Feet.

Sd/- **BOODU PRAKASH** M.Sc., M.Ed.,L.L.B., Advocate, Giddalur-523357
Giddalur Date: 24-12-25 Cell: 9393456730

PUBLIC NOTICE

Under the instructions of my client, The Branch Manager, Shriram Finance Limited, Giddalur Branch of Prakasam District, I issued the following **PUBLIC NOTICE** to the General Public.

One, **GONE SUDHAKAR, S/o Venkateswarlu, Chetticherla village, Bestvaripeta Mandal, Prakasam District intended to borrow loan** and create Equitable Mortgage of their Schedule Properties in favour of my Client for the loan to be borrowed by them. As such if anyone has any claims, Charges, Mortgages, Sale Agreements, [illegible]

SCHEDULE-1: [illegible]

SCHEDULE-2: [illegible]

SCHEDULE-3: [illegible]

SCHEDULE-4: [illegible]

SCHEDULE-5: [illegible]

SCHEDULE-6: [illegible]

SCHEDULE-7: [illegible]

GIDDALUR, Date: 24-12-2025 Sd/- BODDU PRAKASH ADVOCATE

చైతన్యంతోనే మోసాలకు అడ్డుకట్ట

పొదిలి, న్యూస్‌టుడే: వినియోగదారులు చైతన్యులైనప్పుడే మోసపోవడానికి అవకాశం ఉండదని తహసీల్దార్ ఎం.వి.క్రిష్ణారెడ్డి అన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల వారోత్సవాల సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పొదిలి వినియోగదారుల రక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. వినియోగదారుల రక్షణ సమితి అధ్యక్షులు డి.రామారావు మాట్లాడుతూ అధికారుల చొరవతో వినియోగదారులకు న్యాయం జరిగేలా చేసినట్లు చెప్పారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ వి.శివతేజ, వినియోగదారుల రక్షణ సమితి నాయకులు జి.బి.షా, డిప్యూటీ డీఈవో ఎం.శ్రీనివాసులు, జిల్లా ఛైర్మన్ ఎం.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న అధికారులు

అనుములపల్లి సర్పంచిపై కేసు నమోదు

రాచర్ల, న్యూస్‌టుడే: మండలంలోని అనుములపల్లి సర్పంచి సిరిగిరి రమేష్, కొందరు స్థానికులపై కేసు నమోదైంది. ఎస్ఐ. కోటేశ్వరరావు బుధవారం తెలిపిన ప్రకారం.. ఈ నెల 22న సర్పంచి రమేష్ తనకు రావాల్సిన విధుల విషయమై కొందరు గ్రామస్థులతో కలిసి ఎంపీడీవో వెంకటరామిరెడ్డితో వాగ్వాదానికి దిగారు. దూషిస్తూ విధులకు ఆటంకం కల్పించారు. ఈ మేరకు ఎంపీడీవో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

PUBLIC NOTICE

Under the instructions of my client SF Ltd., represented by its Branch Manager, Markapur Branch issued the following **PUBLIC NOTICE** to General Public.

One Gurijepalli Srinivasulu S/o Pedda Subbarayudu, 5-100B, Sivalayam East Gate, Markapur intends to create equitable mortgage over the following schedule property of him. As such if any one has any claims, charges, mortgages, sale agreements, court attachments, court disputes etc should be informed by them to me within five days from the date of this publication. Otherwise later objections will not bind my client.

SCHEDULE: Prakasam Dist, Markapur Regd. Dist & Sub Dist, Markapur Mandal, Vemulakota Grama Panchayat, Vemulakota Village Limits, Survey No. 243 vacant site to the extent of Ac. 0-28 cents bounded by **East:** Land of Jukuntla Kasaiah, **South:** Land of Eluri Venkata Reddy, **West:** Land of Chaganti Pedda Venkata Reddy, **North:** Land of Chabolu Peeraiah.

Sd/- **SHAIK YUSUF ALI,** B.Com, LL.B., Advocate, 10th Ward, Markapur 523 316. Cell: 94405 65787.

ఫ్లెక్సీలు తరలిస్తున్న పంచాయతీ సిబ్బంది

వై.పాలెంలో ఫ్లెక్సీల రగడ

యర్రగొండపాలెం, పట్టణం, న్యూస్‌టుడే: వై.పాలెంలో ఫ్లెక్సీల రగడ మొదలైంది. ప్రతి ఏడాది క్రిస్మస్‌కు ముందు నూతన సంవత్సరం, క్రిస్మస్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు వేస్తారు. ఈ క్రమంలో బుధవారం తెదేపాలో ఒక వర్గం వారు ఇందుకు యత్నించగా మిగతా వారు పంచాయతీ కార్యదర్శి, పోలీసుల సహాయంతో నిలిపివేయించారు. దీంతో మిగతా వర్గం వారు పాతవి సైతం తొలగించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైకాపా వారు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం ప్రారంభించారు. ఆగ్రహించిన పంచాయతీ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. గతంలో ఉన్న వాటినీ తొలగించారు. పట్టణంలో శాంతి భద్రతల దృష్ట్యా ఫ్లెక్సీలు ఎవరు కట్టినా చర్యలు తప్పవని ఎస్సై చౌడయ్య హెచ్చరించారు.

PUBLIC NOTICE

Under the instructions of my client Shriram Finance Limited., Rep by its Branch Manager Markapur Branch I issue the following **PUBLIC NOTICE**

One Medipalli Das S/o Ananda Rao 1-203-D-95-C-107, Bhagat Singh Colony Markapur. Intends to create Equitable Mortgage over the following schedule property of him. As such if any one has any claims, charges, mortgages, sale agreements, court attachments, court disputes, etc., should be informed by them to me with in Five days from the date of this public notice. Otherwise later objections will not bind my client in this regard.

SCHEDULE

Prakasam District, Ongole Regd.Dist Markapur Sub District, Markapur Municipality in Markapur Town Limits near Door No. 1-203-P-166Workers Colony Locality Markapur Village Survey No. 429 Vacant site bearing Plot No. 119 to the extent of Ac. 0-02 1/2 Cents or 120 Sq.Yards or 100.80 Sq.Meters Bounded by **East:** Site bearing Plot No.118. **South:** Road **West:** Site bearing Plot No.120. **North:** Site bearing Plot No.93.

Sd/- **SHAIK YUSUF ALI,** B.Com, LL.B., Advocate 10th ward, Markapur -533316, Cell No. 9440565787
Markapur Date:24-12-2025

PUBLIC NOTICE

Under the instructions of my client, The Branch Manager, Shriram Finance Limited, Giddalur Branch of Prakasam District, I issued the following PUBLIC NOTICE to the General Public. One, **Bollem Ramesh S/o Rangaiah,** Mahadevapuram (v), Sirivella (M), Kurnool District intended to borrow loan and create Equitable Mortgage of her Schedule Property in favour of my Client for the loan to be borrowed by her. As such if anyone has any claims, Charges, Mortgages, Sale Agreements, Court attachments, Court disputes etc., should be informed by them to me within Seven days from the date of this Public Notice, Otherwise later objections will not bind my Client in this regard.

SCHEDULE: Kurnool District, Nandyal Regd. Dist, Nandyal Sub Division, Gajulapalle Grama Panchayat area and Village, **Item No.1** in Sy.No.100, Vacant site to the extent of 288.398 Sq.yards. Bounded by **East:** 13 feet Rastha, **South:** 2nd item Site and open space sold to Padmavathi, **West:** site of Ganthi Govindaiah , **North:** 12 feet Rastha ie., Admeasuring that East to West, Nothern side : 72 feet and Southern side 71.8 feet, North to South Eastern side : 36.1 feet and in Western side 36.1 feet in total 288.398 Sq. Yards vacant site.

Item No.2 in Sy.No.87/1 Vacant site to the extent of 101.111 Sq.yards. Bounded by **East:** Open Space sold to Padmavathi, **South:** Vendor's (Gora Jagan Mohan Goud) site, **West:** site of Ganthi Govindaiah, **North:** 1st item open space ie., Admeasuring that East to West, Nothern side : 36.9 feet and Southern side 35.9 feet, North to South Eastern side : 25 feet and in Western side 25 feet in total 101.111 Sq. Yards vacant site.

Sd/- **BOODU PRAKASH** M.Sc., M.Ed.,L.L.B., Advocate, Giddalur-523357
Giddalur Date: 18-12-25 Cell: 9393456730

వ్యక్తిగత బీమా చెక్కు అందజేత

పెద్దారవీడు: మండలంలోని శివాపురం గ్రామానికి చెందిన గూడ సుబ్బారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన మార్కాపురం కెనరా బ్యాంకు మెయిన్ బ్రాంచ్‌లో వ్యక్తిగత బీమా నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మృతి అనంతరం వ్యక్తిగత బీమా కింద మంజూరైన రూ.4.40 లక్షల చెక్కును బుధవారం బ్యాంకు సిబ్బంది బాధిత కుటుంబ సభ్యుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. బ్యాంకు చీఫ్ మేనేజర్ బాలక్రామ్ మాజీ మాట్లాడుతూ... కెనరా బ్యాంకు అమలు చేస్తోన్న వ్యక్తిగత ప్రమాద బీమాను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎస్‌బీసీ మేనేజర్ మధుశంకర్, ఆఫీసర్ గోరంట్ల అశోక్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు.

హిందువులపై దాడులు అరికట్టాలి

యర్రగొండపాలెం: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి వై.పాలెంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అక్కడి మైనార్టీలైన హిందువులను అల్లరిమూకలు హత్యలు చేస్తూ జీవించే వీల్లేకుండా చేస్తున్నాయన్నారు.

SHRIRAM Finance — శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డు కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032
బ్రాంచ్ : డి.నెం.37-1-171, 1వ అంతస్తు, గుప్తాస్ గ్రాండ్, పూర్ణిమ హోటల్ ఎదురు, కర్నూలు రోడ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్-523002, వెబ్‌సైట్ : www.shriramfinance.in

లాంఛనముగా స్వాధీనత ప్రకటన

[illegible]

ఋణగ్రహీతల యొక్క పేరు మరియు చిరునామా : [illegible]

డిమాండ్ నోటీసు ప్రకారం బకాయి సొమ్ము : రూ. 24,26,859/- [illegible]
లోన్ అకౌంట్ నెంబరు: ONGL3TF2202210003
డిమాండ్ నోటీసు తేది : 11-06-2025

స్థిరాస్తుల వివరములు

[illegible]

తేది : 20-12-2025 ప్రదేశం : ఒంగోలు సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance — శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
బ్రాంచ్ ఆఫీస్: డి.నెం.37-1-171, 1వ అంతస్తు, గుప్తాస్ గ్రాండ్, పూర్ణిమ హోటల్ ఎదురుగా, కర్నూలు రోడ్డు, ఒంగోలు (పి.ఓ.ఎం), ప్రకాశం జిల్లా.

లాంఛనాత్మక స్వాధీనత ప్రకటన

[illegible]

ఋణగ్రహీత మరియు హామీదారుల యొక్క పేరు మరియు చిరునామా	డిమాండ్ నోటీసు ప్రకారం బకాయిపున్న మొత్తం
[illegible]	ఋణ ఖాతా నెం. ONGL3TF2303240002 ద్వారా రూ. 83,46,097/- [illegible] డిమాండ్ నోటీసు తేది: 18-06-2025

ఆస్తి వివరములు

[illegible]

తేది: 20-12-2025 ప్రదేశం: ఒంగోలు అధీకృత అధికారి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

PUBLIC NOTICE

Under the instructions of my client The Branch Manager, Shriram Finance Limited, **Giddalur** Branch of Prakasam District. I issued the following **PUBLIC NOTICE** to the General Public.

One **Golamari Siva Reddy S/o Venkata Swamy Reddy, Markapur Town,** Prakasam District **intended to borrow loan** and create equitable Mortgage of their schedule properties in favour of my client for the loan to be borrowed by them. As such if anyone has any claims, charges, Mortgages, Sale Agreements, Court Attachments, Court disputes etc., should be informed by them to me within Five days from the date of this Public Notice. Otherwise later objections will not bind my client in this regard.

SCHEDULE 1 as per document No. 6903/2024 Prakasam District, Ongole Regd., Dist, Markapur Sub-Regd. Dist, Markapur Municipality, Markapur village, near D.No. 8-150, vacant site in Sy.No.590/1 an extent of 545 sq.yards of site, out of which 160 sq.yards was settled to Markapur Municipality, remaining extent is 385 sq. yards out of which 357 sq.yards or 299.88sq.meters of vacant site **East:** Land of Yeluguri Ramasubba Rao, **South:** Site of Vanguri Joseph, **West:** 30 feet wide Road, **North:** Site of excentant bounded by

SCHEDULE 2 as per document No. 1612/2002 Prakasam District, Ongole Regd., Dist, Markapur Sub-Regd. Dist, Markapur Municipality, Markapur village, near D.No. 8 Y.Palem road, vacant site in Sy.No. 875/1 an extent of 121 or 24.60 mtrs site Sq.yrds or north to South 13.25 feet or 3.90 mtrs of **east:** site of Guntaka Srinivasula Reddy, **South:** Site of Chappali Dr.bala Subba Reddy, **West:** Palem Road, **North:** Site of Guntaka Veera Reddy bounded by.

Sd/- **BODDU PRAKASH,** M.Sc., M.Ed., L.L.B., Advocate, Giddalur
Giddalur, Dt:24.12.2025 Cell: 93934 56730.

PUBLIC NOTICE

Under the instructions of my client, The Branch Manager, Shriram Finance Limited, Giddalur Branch of Prakasam District, I issued the following PUBLIC NOTICE to the General Public.

1). **Bandela Yesu Dasu S/o Yesobu. and 2). Smt. Bandela Parimala Jyothi W/o Yesu Dasu** of Giddalur town and Mandal, Prakasam District intended to borrow loan and create Equitable Mortgage of their Schedule Properties in favour of my Client for the loan to be borrowed by them. As such if anyone has any claims, Charges, Mortgages, Sale Agreements, Court attachments, Court disputes etc., should be informed by them to me within Seven days from the date of this Public Notice, Otherwise later objections will not bind my Client in this regard.

SCHEDULE

Property:1 Prakasam District, Markapur Registration District, Giddalur Sub-Registration District, Giddalur Town and Mandal, Giddalur Grama Panchayath Lands Limits, in Sy. No. 431/02, Vacant site to the extent of 97.04 Sq.yards or 873.42 Sq.ft. Bounded by **East:** Site of Amadala Maha Lakshmamma, **South:** site of Dappili Koti Reddy, **West:** Site of Amadala Thyaga Raju and **North:** Road ie., Admeasuring that East to West : 18 feet, North to South: 47 feet in total 97.04 Sq. Yards vacant site.(Regd. Doc. No.1974/2014)

Property:2: Prakasam District, Markapur Registration District, Giddalur Sub-Registration District, Giddalur Town and Mandal, Giddalur Nagara Panchayath Lands Limits, in Sy. No. 431/A2, in 7. ward,16. Block, Near D.No.7-16-166, Vacant site to the extent of 142.305 Sq.yards or 1280.75 Sq.ft. Bounded by **East:** Buildings of Nerella Ramanjaneyulu and Hari, **South:** Land of of Dappili Veeramma, **West:** Site of Bandela Yesu Dasu and **North:** Rastha ie., Admeasuring that East to West : 27.3 feet, North to South: 47 feet in total 142.305 Sq. Yards vacant site. (Regd. Doc. No.4266/2020)

Sd/- **BOODU PRAKASH** M.Sc., M.Ed.,L.L.B., Advocate, Giddalur-523357
Giddalur Date: 24-12-25 Cell: 9393456730

పత్రికా ప్రకటన

నా క్లయింటు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం, కేతగుడిపి మజరా బుడ్డపల్లి గ్రామ కాపురస్తులు దేవండ్ల కొండమ్మ W/o లేటు దేవండ్ల జేజినాయన వలన సంజాయిషీ పొంది యావన్మందికి తెలియజేయడం ఏమనగా..

నా క్లయింటుకు ఈక్రింద తెలియజేసిన షెడ్యూలులో 4 యకరాల వ్యవసాయ భూమి అనువంశికంగా సంక్రమించగా గత 70 సం॥పైగా సదరు భూమిని అనుభవించుచున్నారు. కాగా నా క్లయింట్ భర్త అనారోగ్యంగా ఉన్న కాలంలో, తన అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని నా క్లయింటుకు సమీప బంధువు అయిన బత్తుల కోటయ్య S/o బాలయ్య అనువారు నా క్లయింటుకు నమ్మకంగా ఉంటూ అత్యంత సన్నిహితంగా మెలగి నా క్లయింటుకు తెలీకుండా అధికారులతో కుమ్మక్కై సదరు భూమిని తన పేర అక్రమంగా, కుట్రతో బదిలీ చేయించు కున్నారు. తదనంతరం దురాక్రమణదారు అయిన బత్తుల కోటయ్య మరణానంతరం తన భార్య అయిన బత్తుల తిరుపతమ్మ సదరు భూమిని తన పేర బదిలీ చేయించుకున్నారు. ఈ వ్యవహారం అంతా నా క్లయింటుకు తెలీకుండా కుయుక్తులతో రహస్యంగా చేసుకున్నారు. సదరు భూమిని నా క్లయింట్ తిరుపతమ్మగారికి విక్రయించడంగానీ, దానం ఇవ్వడంగానీ, విల్లు ద్వారా ఇవ్వడంగానీ జరగలేదు. నా క్లయింటు అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా, అక్రమంగా అవినీతికి పాల్పడినారు. ప్రస్తుతం సదరు భూమిని తమ స్వంతం అని కొనుగోలుదార్లను మభ్యపెట్టి అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం నా క్లయింటుకు తెలియడంతో దురాక్రమణదారు అయిన తిరుపతమ్మగారికి లీగల్ నోటీసు ఇవ్వడం జరిగినది. అదే విధంగా సదరు భూమిని తిరిగి స్వాధీనం చేసుకునుటకు న్యాయస్థానం ద్వారా చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుచున్నది. సదరు భూమిపై సర్వహక్కులు నా క్లయింట్‌కే చెందుతాయి కావున నా క్లయింటు స్వాధీనం అగును. సదరు భూమిపై దురాక్రమణదారుకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవు. అవినీతి మార్గంలో దొంగ పత్రాలు సృష్టించారు. అందువల్ల సదరు భూమిని ఎవరైనా కొనుగోలు చేసినట్లైతే చట్టపరమైన చిక్కుల్లో ఇరుకొని భారీగా నష్టపోతారని, అందువలన సదరు భూమిని ఎవరు కొనుగోలు చేయవద్దని ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడమైనది. నిర్లక్ష్యంతో ఎవరైనా సదరు భూమిని కొనుగోలు చేసినట్లైతే నా క్లయింట్ తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులగుదరని హెచ్చరించడమైనది.

షెడ్యూలు:- ప్రకాశం జిల్లా రి.డి. పొదిలి సబ్ రిజిష్టర్ - తర్లుపాడు మండలం - కేతగుడిపి గ్రామ పంచాయితి పరిధిలోగల బుడ్డపల్లె గ్రామ రెవిన్యూ ఇలాకా సర్వే నెంబరు 253/4లో విస్తీర్ణం య. 4-00 సెంట్లుగా గల భూమి.

ప్రదేశం: మార్కాపురం, తేది:24.12.2025
సం/- **M.Satyanarayana,** B.A., B.L., Advocate, Markapur (Md), Prakasam (Dt). Cell: 63014 46609

EENADU SPORTS LEAGUE 2025
Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner: CMR Shopping Mall
Gift Partner: KL University
Regional Sponsor: City Chalapathi Institute of Technology, Autonomous, Mothadaka Campus
District Sponsor: QIS Educational Institutions, Ongole
Digital Partner: ఈనాడు.నెట్ TV Partner: ETV
Organised by ఈనాడు
Medical Partner: వెంకటరమణ

క్రికెట్ పోటీ.. హోరాహోరీ

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: ఈనాడు లాంటి వేదికలతో విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని ఉపాసన్ వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చావ్లా పేర్కొన్నారు. బుధవారం స్థానిక ట్రిపుల్ ఐటీ క్రీడా మైదానంలో జరుగుతున్న 'ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్' ప్రజెంట్స్ 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్(ఈఎస్ఎల్)-2025 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ప్రకాష్ చావ్లా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల(కొండపి), చాణక్య జూనియర్ కళాశాల(కొండపి), ఆంధ్రకేసరి విద్యా కేంద్రం జూనియర్ కళాశాల(ఒంగోలు) జట్లు గెలుపొందాయి. న్యాయ నిర్ణేతలుగా టి.నాగేంద్రబాబు, ఎస్.యశ్వంత్, స్కోరర్‌గా పి.వినోద్‌కుమార్ వ్యవహరించారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఉపాసన్ వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ చావ్లా

స్వల్ప తేడాతో చేజారిన విజయం..: మొదటి మ్యాచ్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల(కొండపి), ప్రభుత్వ జూనియర్ కళాశాల(ఒంగోలు) జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోటీలో కొండపి జట్టు 3 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత ఒంగోలు జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కొండపి జట్టు 10 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. మదన్ 14 బంతుల్లో 32 పరుగులు, ఇ.మదన్ 12 బంతుల్లో 17, వరుణ్ 20 బంతుల్లో 14 పరుగులు చేశారు. వెంటనే బరిలోకి దిగిన ఒంగోలు జట్టు 7.4 ఓవర్లకు 86 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గెలుపునకు మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. రిజ్వాన్ షేక్ 8 బంతుల్లో 15 పరుగులు చేశారు. బౌలింగ్‌లో కొండపి జట్టు బౌలర్ 2 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు, దత్తు 1.4 ఓవర్లకు మూడు వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో 14 పరుగులు, బౌలింగ్‌లో 4 వికెట్లు తీసి రాణించిన వరుణ్ కొండపి జట్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

గెలుపొందిన కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

జి.చరణ్

విజయానందంలో చాణక్య జూనియర్ కళాశాల జట్టు

వరించిన అదృష్టం: రెండో మ్యాచ్‌లో శ్రీకాటమరాజు జూనియర్ కళాశాల(దర్శి), చాణక్య జూనియర్ కళాశాల(కొండపి) జట్ల మధ్య పోటీ జరగాల్సింది. కాటమరాజు కళాశాల జట్టు మ్యాచ్‌కు రాకపోవడంతో చాణక్య కళాశాల జట్టును విజేతగా ప్రకటించారు.

తొలి వికెట్‌కు 70 పరుగులు సాధించినా..: ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఆంధ్రకేసరి విద్యా కేంద్రం జూనియర్ కళాశాల(ఒంగోలు), ప్రభుత్వ జూనియర్ కళాశాల(యర్రగొండపాలెం) జట్టుపై 8 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. తొలుత ఆంధ్రకేసరి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 10 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. కరణం పవన్ 23 బంతుల్లో 41 పరుగులు చేయగా, వెంకటేష్, రామకేశవులు 9 బంతుల్లో 19 పరుగులు, దీపక్ 14 బంతుల్లో 14 పరుగులు చేశారు. వెంటనే బరిలోకి దిగిన యర్రగొండపాలెం జట్టు ప్రారంభంలో మ్యాచ్‌ను చేజిక్కించుకునేలా కనిపించింది. ఓపెనర్లుగా దిగిన హరి, మనోజ్ నాయక్‌లు తొలి వికెట్‌కు 70 పరుగులు సాధించారు. 70 పరుగుల వద్ద హరి ఔట్ కాగా, 75 పరుగుల వద్ద నాయక్ వెనుదిరిగారు. వీరిలో మనోజ్ నాయక్ 30 బంతుల్లో 43 పరుగులు చేయగా, హరి 15 బంతుల్లో 16 పరుగులు చేశారు. వారు ఇద్దరూ ఔటయ్యాక చివర్లో మిగిలిన క్రీడాకారులు చేతులెత్తేయడంతో 10 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో జట్టు ఓటమి పాలైంది. 41 పరుగులు చేసిన ఆంధ్రకేసరి జట్టు క్రీడాకారుడు పవన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

విజయకేతనం చూపుతున్న ఒంగోలు ఆంధ్రకేసరి విద్యా కేంద్రం జూనియర్ కళాశాల జట్టు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

పవన్

అదనంగా నగదు వసూలు చేస్తే చర్యలు

మార్కాపురం, న్యూస్‌టుడే: పొదుపు మహిళల వద్ద అధికారులు, ఈవోఏలు ఎవరైనా అక్రమంగా నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా డీఆర్‌డీఏ పీడీ టి.నారాయణ హెచ్చరించారు. మార్కాపురం మండలంలో స్త్రీనిధి ద్వారా 2014-19 మధ్య రుణాలు తీసుకున్న వారు చెల్లించకపోతే నూతనంగా రుణాలు తీసుకుంటున్న వారి వద్ద నుంచి అక్రమంగా రూ.5 వేలు వసూలు చేసి పాత బకాయి చెల్లిస్తున్నారు. ఈ వైనంపై ఈనెల 22న తేదీన ఈనాడులో 'ఏదడిలే రుణం.. ద్వాక్రా సభ్యులపై భారం' అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి రాష్ట్ర అధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం మార్కాపురంలోని ఎస్సీ బీసీ కాలనీలో ఉన్న వెలుగు కార్యాలయంలో జిల్లా పీడీ టి.నారాయణ అధికారులతో సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారం మాత్రమే నగదు వసూలు చేయాలన్నారు. నూతనంగా రుణాలు తీసుకునే వారి వద్ద నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో స్త్రీనిధి జిల్లా ఏజీఎం ఆర్.చిన్నబుల్లియ్య, ఏపీఎం పిచ్చయ్య, సీసీలు, ఈవోఏలు పాల్గొన్నారు.

వెలుగు కార్యాలయంలో విచారిస్తున్న డీఆర్‌డీఏ పీడీ నారాయణ

కొమరోలు గ్రామీణం: నృత్యాలు చేస్తున్న చిన్నారులు

గిద్దలూరు పట్టణం: వివిధ వేషధారణలో విద్యార్థులు

త్రిపురాంతకం: ఆకర్షించే చర్చిల్లో..

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం డివిజన్లలో బుధవారం క్రిస్మస్ ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. గిద్దలూరు నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరులకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలను సుఖసంతోషాలతో చేసుకోవాలన్నారు. గిద్దలూరు నగర పంచాయతీలోని స్ప్రింగ్ బోర్డు పాఠశాలలో క్రిస్మస్ వేడుకల్లో జిల్లా భాజపా నాయకుడు డా.వై.వి.నారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ జాడి.శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లో చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. - న్యూస్‌టుడే బృందం.

కంభం: క్రీస్తు జన్మదినాన్ని తెలిపే బొమ్మల చిత్రాలు

వై.పాలెం పట్టణం: దివ్యాంగులకు నిత్యవసరాల పంపిణీ

పొదిలి: చర్చిలో ప్రత్యేక అలంకరణ

మార్కాపురం జిల్లాలో దర్శిని కలపాలి

బేస్తవారపేట, న్యూస్‌టుడే: మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని కలిపి పారిశ్రామికంగా జిల్లా పురోగతికి సహకరించాలని కోరుతూ మార్కాపురం జిల్లా సాధన సమితి సలహాదారు చిరంజీవి గుప్త, తెదేపా క్లస్టర్ కో-ఆర్డినేటర్ పీవీ అరుణకుమార్ బుధవారం డిప్యూటీ తహసీల్దార్ భారతీబాయికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని కలపాలని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం తదితర నియోజకవర్గాల్లోని తహసీల్దార్లకు వేలాది మంది ప్రజల సంతకాలతో వినతి పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే దర్శిని కలపాల్సిందే అన్నారు. తద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయన్నారు.

నగరపాలక సంస్థ కార్యాలయము, ఒంగోలు

తేది: 24.12.2025

ప్రకటన

ఒంగోలు నగరపాలక సంస్థ యాజమాన్యం నందు గల మార్కెట్/ షాపింగ్ కాంప్లెక్సుల నందలి షాపులు నెల వారి లీజుకు ఇచ్చుటకుగాను వేలం నోటీసు నెం. 2806/2022-ఎ1 తేది. 16.10.2025 మేరకు తేది. 25.11.2025న నిర్వహించిన బహిరంగ వేలమును పరిపాలనా కారణముల దృష్ట్యా రద్దుపరచడమైనది. హెచ్చుపాటదారులు చెల్లించిన డిపాజిట్స్ వారికి తిరిగి చెల్లించుటగాని లేదా తదుపరి వేలములో డిపాజిటుగా సర్దుబాటు చేయుటగాని వారి అభ్యర్థన మేరకు అనుమతించబడునని తెలిజేయడమైనది.

సం/- కమిషనరు, ఒంగోలు నగర పాలక సంస్థ

హబీబుల్లా సేవలు అభినందనీయం

పొదిలి, న్యూస్‌టుడే: సమాజాభివృద్ధిలో హబీబుల్లా సేవాసంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని మార్కాపురం డిప్యూటీ డీఈవో ఎం.శ్రీనివాసులు అన్నారు. బుధవారం పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వైస్‌ప్రిన్సిపల్ ఎస్కే సకీనాబీ ఆధ్వర్యంలో జరిగిన సంస్థ ఏడో వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. పేద విద్యార్థుల చదువులకు ఏడేళ్లుగా ప్రోత్సాహక నగదు అందజేస్తున్నారన్నారు. సంస్థ ఛైర్మన్ కరీముల్లాబేగ్ మాట్లాడుతూ సమాజానికి మావంతు సేవలు అందించాలన్న ఉద్దేశంతో సేవలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అనంతరం 30 మంది విద్యార్థులకు ప్రోత్సాహక నగదు అందజేశారు. వివిధ రంగాల్లో అత్యున్నత సేవలందిస్తున్న వారిని జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.వి.క్రిష్ణారెడ్డి, పొదిలి ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనరు షేక్షావలి, ఎస్‌బీఐ మేనేజరు సాహు, ఆర్టీసీ డీఎం శంకరరావు, ఏజీపీ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థికి ప్రోత్సాహక నగదు అందజేస్తున్న ఛైర్మన్ కరీముల్లాబేగ్

కొత్త జిల్లాలో మార్పులు చేయాలని ఆందోళన

మార్కాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రకటించిన మార్కాపురం జిల్లా అసంపూర్తిగా ఉందని.. కొన్ని మార్పులు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దగ్గుపాటి సోమయ్య డిమాండ్ చేశారు. బుధవారం మార్కాపురంలో సీపీఎం ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లాలో దొనకొండ, కురిచేడు మండలాలను కలపాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఉప కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గంలోని దొనకొండ, కురిచేడు మండలాలను చేర్చకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం ఉప కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రవీంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు డి.కె.ఎం.రఫీ, బాలనాగయ్య, పి.రూబెన్, రాజశేఖర్‌రెడ్డి, వై.సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తెదేపా ఒంగోలు పార్లమెంట్ కమిటీ నూతన కార్యవర్గం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు పార్లమెంట్ తెదేపా నూతన కమిటీని బుధవారం పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఇప్పటికే పార్లమెంట్ అధ్యక్షుడిగా ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొఠారి నాగేశ్వరరావులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మిగిలిన కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. కోశాధికారిగా అంబవరం శ్రీనివాసరెడ్డి (గిద్దలూరు), కార్యాలయ కార్యదర్శిగా షేక్ షరీఫ్ (కనిగిరి), మీడియా కో-ఆర్డినేటర్‌గా పాటిబండ్ల రాజశేఖర్(ఒంగోలు), సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా రాచకొండ మల్లికార్జున్ (మార్కాపురం)తోపాటు, ఉపాధ్యక్షులుగా వై.మల్లికార్జున్ రెడ్డి(యర్రగొండపాలెం), కంచర్ల కాశయ్య (మార్కాపురం), బి.కిషోర్(గిద్దలూరు), షేక్ అరీఫా, గేనం సుబ్బారావు (ఒంగోలు).

◗ **కార్యనిర్వాహక కార్యదర్శులుగా :** వై.దేవయ్య(వై.పాలెం), సనగా నాసిర్‌రెడ్డి(మార్కాపురం), నాగిశెట్టి చెన్నమ్మ(కనిగిరి), గుర్రం డానియేలు(గిద్దలూరు), గార్లపాటి శ్రీనివాసరావు, కసుకుర్తి అంకరాజు (ఒంగోలు). ◗**పార్లమెంట్ ఆఫీషియల్ స్పోక్స్‌పర్సన్లుగా..:** పాలడుగు వెంకట కోటయ్య, ఆళ్ల తిరుపతమ్మ (యర్రగొండపాలెం), షేక్ సాహీద్, వై.ఈశ్వరమ్మ (మార్కాపురం), వై.ఎస్.ప్రసాద్‌రెడ్డి (కనిగిరి), ఎం.ఝాన్సీ శ్వేత(గిద్దలూరు), బీరం అరుణారెడ్డి (ఒంగోలు), దాసరి వెంకటేశ్వర్లు (కొండపి), గడ్డం బాలయ్య(దర్శి).

◗ **పార్లమెంట్ కార్యదర్శులుగా.. :** ఎం.మంత్రునాయక్ (వై.పాలెం), వై.పెద బెన్నీ(మార్కాపురం), టి.కుమార్ (కనిగిరి), వేములపాటి లక్ష్మీదేవి (గిద్దలూరు), టీవీ.శ్రీరామమూర్తి (ఒంగోలు), పి.ఎస్తేరమ్మ, నారా శైలుషా (కొండపి), పఠాన్ సుభానీ, నూనె విజయకుమారి (దర్శి) నియమితులయ్యారు.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్ట్రెస్డ్ అస్సెట్స్ రికవరీ బ్రాంచి, 3వ అంతస్తు, కెఫ్‌సి మేడమీద, సూర్యప్రకాష్ స్క్వేర్, గురునానక్ నగర్ రోడ్డు, ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ - 520008. ఆంధ్రప్రదేశ్. ఫోన్ :0866-2546922

అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ కె.యస్.హెచ్.శాస్త్రి (చీఫ్ మేనేజర్), మొబైల్ నెం.+91 89784 80704
ఆస్తి తనిఖీ కొరకు : 99204 59242

Appendix – IV –A
[See Proviso to rule 6(2)]

చరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

(సెక్యూరిటీ ఇంటరస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 6(2) లోని నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద చరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)

సెక్యూర్డ్ క్రెడిటార్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) వారికి దిగువ తెలిపిన ఋణగ్రహీత(లు) వారు డిమాండ్ నోటీసు తేది 27-12-2024 ప్రకారం తేది.26-12-2024 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తము రూ.3,42,30,801/- + తేది.27.12.2024 నుండి తదుపరి వడ్డీ, కాస్ట్స్ మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మొదలగునవి (తదుపరి జమలు ఉన్నచో తీసివేయబడును) వసూలు కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి వారిచే స్వాధీనత పరుచుకోబడిన బ్యాంక్ తనఖా/అధీనంలో నున్న దిగువ వివరించిన చరాస్తి "ఎక్కడ ఎలా ఉన్నది అలానే" ఏది ఎలా వుంటే అలానే" మరియు "అక్కడ ఏది ఉన్నదో అది" పద్ధతిపై" తేది: 19-01-2026న విక్రయించబడునని యావన్మంది ప్రజానీకములనకు మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) ఇందుమూలముగా సూచించటమైనది.

ఋణగ్రహీతల చిరునామా: మెస్సర్స్ మొహమ్మద్ ఇస్రార్ అహ్మద్, ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొప్రయిటర్ : శ్రీ ఇస్రార్ అహ్మద్ మొహమ్మద్, తండ్రి : మొహమ్మద్ ఇబ్రహీం జోహారి, డోర్ నెం.40-1-90, ఫ్లాట్ నెం.402, సుల్తాన్స్ నెస్ట్ ఎవెన్యూ, మోదరన్ సూపర్ మార్కెట్ వెనుక, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 520010. శ్రీ ఇస్రార్ అహమ్మద్ మొహమ్మద్, తండ్రి : మొహమ్మద్ ఇబ్రహీం జోహారి, డోర్ నెం.40-1-90, ఫ్లాట్ నెం.402, సుల్తాన్స్ నెస్ట్ ఎవెన్యూ, మోదరన్ సూపర్ మార్కెట్ వెనుక, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 520010. శ్రీమతి మొహమ్మద్ షకీలా భాను అలియాస్ షకీలా బేగం, భర్త: ఇక్బాల్ అహ్మద్, డోర్ నెం.6-57, మసీద్ వీధి, పెద కోనేరు దగ్గర, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 522503. శ్రీ మొహమ్మద్ ఇబ్రహీం, తండ్రి: మొహమ్మద్ ఇస్రార్ అహ్మద్, డోర్ నెం.40-1-90, ఫ్లాట్ నెం.402, సుల్తాన్స్ నెస్ట్ ఎవెన్యూ, మోదరన్ సూపర్ మార్కెట్ వెనుక, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 520010.

ఇ-వేలం తేదీ : 19-01-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు
వేలం పూర్తయ్యే వరకు ప్రతి బిడ్‌కు 5 ని॥ల అపరిమిత పొడిగింపు కలదు

ఆస్తి తనిఖీ తేది మరియు సమయం : తేది:26-12-2025 నుండి 18-01-2026 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

షెడ్యూలు ఆస్తి వివరములు : హైపోథికేషన్‌లో ఉన్న స్టాక్ రావలసిన బకాయిలు మరియు ప్లాంట్ మరియు మెషినరీ. సదరు మెషినరీ మెస్సర్స్ మొహమ్మద్ ఇస్రార్ అహ్మద్, సర్వే నెం.2/పి, దేవవరం గ్రామం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 523247 వద్ద కలదు.

హైపోథికేషన్‌లో ఉన్న ప్లాంట్ & మెషినరీ వివరములు

వ. నెం.	వివరణ	డీలర్/ తయారీదారు
1.	Hydraulic Excavator SK 380 XDLC	Kobelco
2.	Chicago Pneumatic air compressor CPS 450-200 CP 32 FR H22 X 108	Global Technics
3.	Hydraulically Crawler Drill JRD Model CD-360VH	JRD
4.	Diamond Wire Saw machine model SS60	Cutting Edge Technologies
5.	Diamond Wire Saw machine model SS20 Diamond wire saw for granite	Cutting Edge Technologies
6.	KOEL -125kva DG set	KOEL/Pump engineering Enterprises

రిజర్వు ధర : రూ.1,27,00,000/- ధరావత్తు : రూ.12,70,000/- బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు

1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-noticesలో ఏర్పాటుచేసిన లింకును రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఇయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s. PSB Alliance & M/s. Baanknet యొక్క ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 - 8291220220, Mail ID : support.baanknet@psballiance.comను సంప్రదించండి.
2) ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు బదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎస్సెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.
3) ట్యాక్స్ నిబంధనల ప్రకారం జీఎస్టీ & టిడిఎస్ వర్తిస్తాయి.
గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలనీ సూచించటమైనది.

తేది: 24-12-2025, ప్రదేశం: విజయవాడ సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

దళారులను నమ్మి మోసపోవద్దు

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం నెలకొల్పిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకుని గిట్టుబాటు ధర పొందాలని తహసీల్దారు సీహెచ్ కృష్ణమోహన్ రైతులకు సూచించారు. మండలంలోని గొల్లపల్లి, కేశినేనిపల్లిలో బుధవారం జరిగిన 'పొలం పిలుస్తోంది' లో ఆయన పాల్గొన్నారు. ఏవో బి.సంగమేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రబీలో సాగు చేసిన అన్ని పంటలను ఈ- క్రాప్‌లో నమోదు చేయించుకోవాలన్నారు. మొక్కజొన్నలో గులాబి రంగు పురుగు వస్తున్నందువల్ల కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకుని నివారించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి తిరుమలయ్య, వీఏఏ ఆర్.మంత్రు నాయక్, రైతులు పాల్గొన్నారు.

మొక్కజొన్నలో తెగులును పరిశీలిస్తున్న తహసీల్దారు కృష్ణమోహన్, ఏవో సంగమేశ్వరరెడ్డి

త్రిపురాంతకేశ్వరునికి పూజలు

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: దేవాదాయ, ధర్మాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ రామచంద్రమోహన్ బుధవారం త్రిపురాంతకం ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈవో అనిల్ కుమార్, ఆలయాల ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఐవీ సుబ్బారావు, ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం త్రిపురాంతకేశ్వరునికి అభిషేకం, బాలాత్రిపురసుందరీదేవికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ శేష వస్త్రాన్ని అందించగా అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం చేశారు. ఆలయ చారిత్రక వివరాలు, పురాణ ప్రాధాన్యం తెలియజేశారు.

దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్‌కు ఆశీర్వచనం చేస్తున్న అర్చకులు

వాహనదారులకు శిరస్త్రాణం తప్పనిసరి

కంభం: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని సీఐ మల్లికార్జున అన్నారు. అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై స్థానిక వై జంక్షన్ సమీపంలో మంగళవారం ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై శివ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చర్చి అభివృద్ధికి ఆర్థిక సాయం

మార్కాపురం, న్యూస్‌టుడే: క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవ సోదరులు సంతోషంగా చేసుకోవాలని గొట్టిపడియ గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు ఒంటెద్దు చిన్న రంగారెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గొట్టిపడియ గ్రామంలో ఉన్న చర్చి అభివృద్ధికి ఆయన రూ.20 వేల నగదు అందించి మాట్లాడారు.

సాగుపై రైతులకు అవగాహన

పెద్దదోర్నాల: ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి రైతులకు సూచించారు. పెద్ద బొమ్మలాపురం, బోడేనాయక్ తండాలో బుధవారం జరిగిన రైతన్నా... మీకోసం కార్యక్రమంలో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగుపై ఆయన రైతులకు వివరించారు. పంటల సాగుకు ప్రభుత్వం అందించే రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రబీ కాలంలో సాగు చేసే పంటలను ఈ-పంట నమోదు చేసుకోవాలని సూచించారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 140, రిటైల్ లైవ్ - 167, చికెన్ విత్ స్కిన్ - 242, చికెన్ స్కిన్‌లెస్- 276

భార్యను హతమార్చిన భర్తకు యావజ్జీవ జైలు

ఒంగోలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: కట్టుకున్న భార్యను భర్తే హతమార్చినట్లు నమోదైన కేసులో నిందితుడు కొత్తపట్నం మండలం ఈతముక్కలకు చెందిన తాబేటి కృపారావుకు ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పందిరి లలిత యావజ్జీవ జైలు శిక్ష విధించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.వి.రామేశ్వరరెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తాపీ పనిచేస్తుండేవాడు. ఈయనకు మద్దిపాడు మండలం రాచవారిపాలేనికి చెందిన సుభాషిణితో వివాహం జరిగింది. సరిగా పనులకు వెళ్లకుండా వ్యసనాలకు లోనై అప్పుల బారిన పడ్డాడు. భార్యను అనుమానించడం ప్రారంభించాడు. నిందితుని వేధింపులు తట్టుకోలేక ఈతముక్కలలోనే నివాసం ఉంటున్న తన అక్క దగ్గరకు వెళ్లి ఆమెతోపాటు నివసిస్తుంది. ఈ క్రమంలో పెద్దమనుషులు రాజీ చేయడంతో సుభాషిణి తన భర్త దగ్గరకు వెళ్లింది. నిందితుడు తన ప్రవర్తన మార్చుకోలేదు. ఈ క్రమంలో 2015 డిసెంబర్ 24 రాత్రి నిందితుడు ఆమెను రోకలి బండతో కొట్టి చంపి పారిపోయాడు. ఈ సంఘటనపై కొత్తపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నిందితునిపై కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారించిన జడ్జి నిందితునిపై నేరం రుజువైనందున యావజ్జీవ జైలుశిక్ష విధించారు. రూ.15 వేలు జరిమానా వేశారు. కేసు నమోదు మొదలు తీర్పు వచ్చే వరకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

EENADU e Classifieds

JOBS

వార్డెన్ Com PET లేక వార్డెన్ కావలెను, హాస్టల్ వసతి కలదు HMR స్కూల్ గంగవరం SN పాడు మండలం సెల్: 90008 45433.

ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆఫీసు నందు టెలీకాలర్ జాబ్ చేయుటకు ఆడవారు కావలెను. ✆ 83744 23445.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న, లేదా చేసుకుంటున్న, క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

కనిగిరి

•కనిగిరి • దర్శి • కొండపి

సింగరాయకొండ : స్మార్ట్‌జెన్ కళాశాలలో ప్రశంసా పత్రాలందజేస్తున్న కరెస్పాండెంట్ గీతారాణి, సిబ్బంది

సింగరాయకొండ : ప్రభుత్వ బాలుర పాఠశాలలో విజేతలతో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు తదితరులు

క్విజ్‌లో అలరించి.. బహుమతి సాధించి

సింగరాయకొండ గ్రామీణం : సింగరాయకొండ మండలం మూలగుంటపాడు స్మార్ట్‌జెన్ జూనియర్ కళాశాలలో 'ఈనాడు' క్విజ్ పోటీలు నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన కె. మోదకప్రియ, ఎస్ సాయినేహశ్రీ, ఎన్ మృదులకు కరస్పాండెంట్ ఎన్.గీతారాణి, ప్రిన్సిపల్ లలితారావు, షబీనా ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

❖ సింగరాయకొండ ప్రభుత్వ బాలుర పాఠశాలలో 'ఈనాడు' నిర్వహించిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు సత్తా చాటారు. టి.వినయ్, టి.పార్థు, సీహెచ్ దయకుమార్‌రెడ్డి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వారికి ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసులు, ఉపాధ్యాయులు కేశవరాజు, మానస, గాయత్రి, భవానీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పీడీ మాల్యాద్రి, రామారావు, ఉత్తరరావు పాల్గొన్నారు.

❖ కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరి మండలంలోని చాకిరాల జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో విద్యార్థులకు వర్తమాన అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఎరీషారాణి, జె.ప్రణీత్‌కుమార్, డి.మహేంద్ర వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వారికి ప్రధానోపాధ్యాయులు టి.పెద్దిరెడ్డి బహుమతులందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి.వెంకటరామయ్య, టి.రమణారెడ్డి, నాగేశ్వరరావు, శ్రీనివాసులు, శంకర్‌రెడ్డి, సుశీల తదితరులు పాల్గొన్నారు.

కనిగిరి : విజేతలకు బహుమతులందజేస్తున్న ఉపాధ్యాయులు

అనాథలకు మానవత సంస్థ చేయూత

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: నా అనే వారు లేక రహదారులు, ఆర్టీసీ బస్‌స్టాండ్ల పక్కన దుర్భర జీవితం గడుపుతున్న వారికి ఆపన్నహస్తం అందించడమే మానవత స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమని ఆ సంస్థ ప్రతినిధి గుంటక రామలక్ష్మి అన్నారు. చలితో అలమటిస్తున్న వృద్ధులకు బుధవారం సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. సభ్యులు సుధాకరరెడ్డి, నరసింహారావు, పూర్ణచంద్రరావు, నారాయణ పాల్గొన్నారు.

ఓ వర్గం వారితో మాట్లాడుతున్న ఆర్డీవో లక్ష్మీప్రసన్న, సీఈవో చిరంజీవి

సమసిన కాకుటూరిపాలెం వివాదం

టంగుటూరు, న్యూస్‌టుడే: రెండు నెలలుగా కొనసాగుతున్న కాకుటూరివారిపాలెం వివాదానికి బుధవారంతో తెరపడింది. గ్రామంలో రెండు నెలల కిందట రోడ్డు విస్తరణలో భాగంగా రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీనిపై ఇరు వర్గాలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేయడంతో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, జడ్పీ సీఈవో చిరంజీవి, డీడీ లక్ష్మానాయక్, ఇతర అధికారులతో కూడిన బృందాన్ని నియమించారు. ఈ క్రమంలో అధికారులు ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి రోడ్డు విస్తరణకు ఒప్పించారు. దీంతో బుధవారం రాత్రి కొలతలు తీసి రోడ్డు పనులను మొదలుపెట్టారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. సీఐ హజరత్తయ్య, ఆర్ అండ్ బీ డీఈ రవికుమార్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో దేవసేన కుమారి తదితరులు ఉన్నారు.

పొదుపు రుణం..ప్రగతి పయనం

స్ఫూర్తి

❖ కుటుంబానికి అండగా అతివలు

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే:

చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు ఆ వనితలు. పేద కుటుంబాలకు చెందిన వారైనా ఉపాధి బాటలో పయనిస్తూ కష్టాలు అధిగమిస్తున్నారు. తమతో పాటు పదుగురికి ఆదాయం కల్పిస్తున్నారు.

కష్టాలు దూరమై..సొంతిల్లు చేరువై..

సింగరాయకొండ పరిధిలోని హనుమాన్‌నగర్‌కు చెందిన పసుపులేటి రాధ కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి పొందుతున్నారు. భర్త ఆదాయంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో తాను సభ్యురాలిగా ఉన్న పొదుపు సంఘం ద్వారా రుణం తీసుకుని నాలుగు కుట్టు మిషన్లు కొనుగోలు చేశారు. దుకాణం అద్దెకు తీసుకుని నలుగురు మహిళలకు పని కల్పించి లాభసాటి ఆదాయాన్ని పొందుతున్నారు. దంపతులిద్దరూ కష్టించి పనిచేసి సొంత ఇల్లు నిర్మించుకుని కుమారుడిని ఉన్నత చదువులు చదివిస్తున్నట్లు రాధ తెలిపారు.

కుట్టుతో ఉపాధి కల్పిస్తున్న రాధ

భర్తకు చేదోడువాదోడుగా..

సింగరాయకొండ రైల్వేరోడ్డు ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మి బ్యూటీపార్లర్ నిర్వహిస్తూ స్వశక్తితో ముందుకు సాగుతున్నారు. గతంలో భర్తతో పాటు చిరు వ్యాపారాలు నిర్వహించి నష్టాలపాలై ఆర్థికంగా కుదేలయ్యారు. ఖర్చులు పెరుగుతుండటంతో దిక్కుతోచని పరిస్థితి. దీంతో ఏడేళ్ల క్రితం రుణం తీసుకుని ఇల్లు ఇంట్లో బ్యూటీపార్లర్ ప్రారంభించారు. ప్రారంభంలో ఇక్కట్లు ఎదురైనా..తదనంతరం వ్యాపారాభివృద్ధి చేశారు. దీంతో మరో పది మంది యువతులకు ఉపాధి కల్పిస్తున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు.

మహిళల ఆర్థిక ఉన్నతే లక్ష్యం

సమాజంలో మహిళలు స్వశక్తితో రాణించాలని ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోంది. తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు పొందొచ్చు. మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.

– భాగ్యలక్ష్మి, ఏపీఎం

యూటీఎఫ్ కార్యవర్గం ఎన్నిక

దొనకొండ, న్యూస్‌టుడే: దొనకొండ మండల యూటీఎఫ్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బుధవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో వీరారెడ్డి, రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు. మండలాధ్యక్షులుగా బి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బి.అంజనాయక్, గౌరవాధ్యక్షులుగా కె.వెంకటేశ్వర్లు, మహిళా సహాధ్యక్షురాలిగా కె.రేవతి, సహాధ్యక్షులుగా పి.శేషగిరి ఎన్నుకున్నారు.

కష్టించిన వారికి తెదేపాలో గుర్తింపు

షరీఫ్

కనిగిరి, న్యూస్‌టుడే: పార్టీ కోసం కష్టించిన వారికి తెదేపాలో తప్పక గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. తెదేపా ఒంగోలు పార్లమెంట్ కార్యాలయం కార్యదర్శిగా ఎంపికైన షేక్ షరీఫ్ బుధవారం రాత్రి స్థానిక అమరావతి మైదానంలో ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ కనిగిరి ప్రాంతవాసులకు గతంలో ఎన్నడూ రానన్ని పదవులు ఈ సారి వచ్చాయన్నారు. కష్టకాలంలో వైకాపా దురాగతాలను పలువురు ఎదురొడ్డి నిలిచారన్నారు.

కొండపి గ్రామీణం: ఒంగోలు పార్లమెంట్ తెదేపా ఉపాధ్యక్షుడిగా మరో సారి గొర్రెపాటి రామయ్య చౌదరిని నియమించారు. ఈ సందర్భంగా తెదేపా కొండపి మండల అధ్యక్షుడు వసంతరాయుడు, నాయకులు దామా మురళి, రవికుమార్, ముక్కు ప్రసాద్ తదితరులు రామయ్యకు అభినందనలు తెలిపి కేక్ కోశారు.

కొండపి గ్రామీణం : కేక్ తినిపిస్తున్న తెదేపా నాయకులు

వల్లూరులో అవగాహన కల్పిస్తున్న డీపీవో

చెత్త తరలింపులో నిర్లక్ష్యం తగదు

టంగుటూరు, న్యూస్‌టుడే: గ్రామాల్లో చెత్త తరలింపులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. వల్లూరు, సూరారెడ్డిపాలెం గ్రామాల్లో బుధవారం సందర్శించారు. ప్రజలు రోడ్ల వెంట చెత్తను వేయరాదని, గ్రీన్ అంబాసిడర్‌లకు తప్పని ఇవ్వాలన్నారు. తడి-పొడి చెత్తను వేరుచేసి సేకరించాలని సూచించారు. చెత్త దిబ్బలు రోడ్ల వెంట ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు బొజ్జ శ్రీనివాసరావు, ఎంపీడీవో దేవసేన కుమారి, తదితరులు పాల్గొన్నారు.

కల్వర్టు ఛిద్రం..అవస్థలే నిత్యం

సి.ఎస్.పురం శివాలయం వద్ద నున్న పొలాల్లో నుంచి ఆర్‌కేపల్లికి వెళ్లే రహదారిలో సిమెంటు కల్వర్టు పూర్తిగా దెబ్బతింది. అక్కడి రహదారికి పెద్ద గోతులు పడ్డాయి. దీనికితోడు సమీపంలోని నీరంతా ఆ మార్గంలో ప్రవహిస్తున్నాయి. దీంతో రెడ్డిగారిపల్లి, ఆర్‌కేపల్లి తదితర గ్రామాలకు చెందిన వారు ద్విచక్ర వాహనచోదకులు, రైతుల వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయి. కల్వర్టును పరిశీలించి మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ ఏఈఈ బ్రహ్మయ్య చెప్పారు. – న్యూస్‌టుడే, సి.ఎస్.పురం

అధ్వానంగా సాగర్ కాలువ

దర్శి పట్టణంలోని సాగర్ పంట కాలువ చెత్తా చెదారం, పిచ్చి మొక్కలతో నిండి అధ్వానంగా దర్శనమిస్తోంది. లంకోజనపల్లి రోడ్డు - తూర్పుచౌటపాలెం రోడ్డు పరిధిలో కాలువకు ఇరు వైపులా రోడ్డు నిర్మించినా డ్రైనేజీలు ఏర్పాటు చేయలేదు. దీంతో సమీప గృహాల నుంచి వచ్చే వ్యర్థ జలాలు నేరుగా సాగర్ కాలువలోకి చేరుతున్నాయి. దీనికి తోడు చెత్త, ప్లాస్టిక్ పడేస్తుండటంతో దోమల బెడద ఎక్కువైంది.

– న్యూస్‌టుడే,దర్శి

క్రీస్తు మార్గం అనుసరణీయం

తాళ్లూరు: క్రీస్తుమార్గం అనుసరణీయమని తెదేపా బాధ్యులు గొట్టిపాటి లక్ష్మి అన్నారు. భర్త కడియాల లలిత్‌సాగర్‌తో కలసి శివరాంపురంలో క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు. మండల తెదేపా బాధ్యులు వెంకటేశ్వరరెడ్డి, రమేష్, రాష్ట్ర నాటకరంగ డైరెక్టరు ఓబులరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ అధ్యక్షులు సుబ్బయ్య, రమణారెడ్డి, మండల తెదేపా నాయకులు వేణు, శ్రీను పాల్గొన్నారు.

దుస్తులు పంపిణీ చేస్తున్న గొట్టిపాటి లక్ష్మి, లలిత్‌సాగర్

వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నాం

తాళ్లూరు, కురిచేడు, న్యూస్‌టుడే : ప్రభుత్వం వసతి గృహాల్లో వసతులు మెరుగుపరుస్తోందని మంత్రి బాలవీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం కురిచేడు మండలంలోని ఆవులమందలో రూ.కోటితో చేపట్టిన సీసీ రహదారులు, పక్కా కాలువలు, గోకులం షెడ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా తెదేపా అధ్యక్షుడు, కనిగిరి శాసనసభ్యుడు ఉగ్రనరసింహారెడ్డి, మండల నాయకులు నెమలయ్య, నాగరాజు పాల్గొన్నారు. అనంతరం తాళ్లూరులో రూ.రెండు కోట్లతో నిర్మించిన కేజీబీవీ బాలికల వసతిగృహాన్ని ఎంపీ మాగుంట, దర్శి తెదేపా బాధ్యులు గొట్టిపాటి లక్ష్మితో కలసి ప్రారంభించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి తెదేపా బాధ్యురాలు గొట్టిపాటి లక్ష్మి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ఎన్.పాపారావు, దర్శి తెదేపా ప్రధాన నాయకులు కడియాల లలిత్‌సాగర్, ఎంపీపీ టి.శ్రీను, వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి, రాష్ట్ర నాటక రంగ డైరెక్టర్ ఓబులరెడ్డి పాల్గొన్నారు.

పామూరు : పామూరు మండలంలోని వగ్గంపల్లిలో పీఏసీఎస్ ఫిల్లింగ్ సెంటర్‌ను రాష్ట్ర మంత్రి స్వామి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. అనంతరం పామూరులోని పీఏసీఎస్ ఫర్టిలైజర్స్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, పీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ కామేపల్లి సీతారామయ్య ప్రారంభించారు. పామూరు పీఏసీఎస్ ఛైర్మన్ ఉప్పలపాటి హరిబాబు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

కురిచేడు : పనుల ప్రారంభోత్సవంలో మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, జిల్లా తెదేపా అధ్యక్షుడు ఉగ్ర తదితరులు

రాజగోపురం నిర్మాణానికి రూ.17 లక్షల విరాళం

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: సి.ఎస్.పురంలోని పురాతన కామాక్షి చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానం రాజగోపురం నిర్మాణానికి స్థానిక తెదేపా నాయకుడు, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు బోయళ్ల నారాయణరెడ్డి రూ.17 లక్షల భూరి విరాళం ప్రకటించారు. ఇందులో భాగంగా పనులు చేపట్టేందుకు తొలి విడతగా రూ.5 లక్షల నగదును ఆయన బుధవారం శివాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నారాయణకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఆలయ కమిటీ అధ్యక్షుడికి విరాళం అందిస్తున్న తెదేపా నాయకుడు నారాయణరెడ్డి

ద్విచక్ర వాహనం ఢీకొని పాదచారి మృతి

దర్శి, న్యూస్‌టుడే: గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి లంకోజనపల్లి రోడ్డులో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏఎస్సై రాంబాబు తెలిపిన వివరాల మేరకు..లంకోజనపల్లికి చెందిన దామెర్ల భాస్కరరావు (54) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. దర్శిలో పనులు ముగించుకుని నడిచి వెళుతుండగా, ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు రిమ్స్‌లో చేర్పించగా, బుధవారం రాత్రి మృతి చెందారు. వైద్యశాల నుంచి వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికుడికి తీవ్ర గాయాలు

కురిచేడు: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని పారిశుద్ధ్య కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన కురిచేడులో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..కురిచేడుకు చెందిన ఇసాక్ కురిచేడు పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇసాక్ కార్మికులతో కలిసి ట్రాక్టర్‌లో నిలబడి చెత్త సేకరిస్తున్నారు. అదే సమయంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఇసాక్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులతో మాట్లాడుతున్న ఎస్సై మాధవరావు

పోలీసుల పల్లెనిద్ర

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: హాజీపురంలో బుధవారం రాత్రి పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమం ఎస్సై మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించి ప్రజలకు నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్‌నేరాలు, మహిళలపై దాడులు, రోడ్డు ప్రమాదాలు, శక్తియాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.

చర్చిలకు క్రిస్మస్ కాంతులు

పామూరు : క్రిస్మస్ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు. పామూరులోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ❖ దొనకొండ: దొనకొండలోని ఇళ్ల ముందు నక్షత్రాలు, పశువుల పాకను, క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. స్థానిక ఏబీఎం, సీఎస్ఐ, ఆర్సీఎం, లూథరన్ చర్చిలను అందంగా అలంకరించారు. ❖ కనిగిరి : పట్టణంలోని దుర్గం బాప్టిస్ట్ చర్చి, మేరి మాత దేవాలయం, పాతూరు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ❖ హనుమంతునిపాడు: హెచ్‌ఎం పాడు, వేములపాడు, హాజీపురం, హనుమంతాపురం, వేములపాడు, గాయంవారిపల్లి తదితర గ్రామాల్లో చర్చిలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక ప్రార్థనలకు సిద్ధం చేశారు. ప్రార్థనలు నిర్వహించారు.

దొనకొండ : ఆర్సీఎం చర్చిలో...

పామూరు : ముస్తాబైన తెలుగు బాప్టిస్ట్ చర్చి

కనిగిరి : కందుకూరు రోడ్డులో ఏర్పాటుచేసిన నక్షత్రం

కనిగిరి : మేరీమాత ప్రార్థనాలయం

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు •సంతనూతలపాడు

జువెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో కొవ్వొత్తులతో ఎంపీలు మాగుంట, కృష్ణప్రసాద్

ప్రత్యేక ప్రార్థనలకు హాజరైన క్రైస్తవులు

క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు

క్రిస్మస్ వేడుకలకు ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని చర్చిలు ముస్తాబయ్యాయి. ఒంగోలు నగరంలోని ట్రంక్ రోడ్డులో చర్చి సెంటర్ వద్ద నుంచి దక్షిణ బైపాస్ రోడ్డు పొగాకు బోర్డు ఆర్ఎం కార్యాలయం వరకు డివైడర్లపై అందంగా విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. నగరంలోని జువెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో బుధవారం రాత్రి క్రిస్మస్ క్యాండిల్ సర్వీసు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఒంగోలు, బాపట్ల ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, కృష్ణప్రసాద్‌లు హాజరయ్యారు. పాస్టర్లు అగస్టీన్, ఆశీర్‌పాలు, కెనడీ, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ◗ క్రిస్మస్ పండగకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఒంగోలు రైల్వే స్టేషన్, బస్టాండులో ప్రయాణికుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు వెళ్లేందుకు సరిగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తగా వేసిన బస్సు సర్వీసులు చాలకపోవడంతో చాలా సేపటివరకు ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. **-ఈనాడు, ఒంగోలు, న్యూస్‌టుడే, ఒంగోలు నగరం, కర్నూలు రోడ్డు, ఒంగోలు అంజయ్య రోడ్డు, ఒంగోలు కలెక్టరేట్**

రైల్వేస్టేషన్ రోడ్డులో విద్యుద్దీపాలంకరణ

బాల ఏసు జనన ఘట్టం వివరించేలా ఏర్పాట్లు

ఆర్టీసీ బస్టాండులో బస్సుల కోసం వేచిఉన్న ప్రయాణికులు

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో రద్దీ

ఉత్సాహంగా 'ఈనాడు' ప్రతిభాపాటవ పోటీలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు చేపట్టిన ప్రతిభాపాటవ పోటీల్లో భాగంగా బుధవారం స్థానిక రామనగర్‌లోని భాష్యం హైస్కూలు, మంగమూరురోడ్డులోని శ్రీహర్షిణి జూనియర్ కళాశాలలో క్విజ్ పోటీలు నిర్వహించారు. భాష్యంలో 7,8,9 తరగతుల విద్యార్థులు పాల్గొనగా, శ్రీహర్షిణిలో జూనియర్, సీనియర్ ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారు. సమకాలీన అంశాలు, జనరల్ నాలెడ్జిపై క్విజ్ పోటీ జరిగింది.

విజేతలకు బహుమతులు ఇస్తున్న భాష్యం స్కూలు ప్రిన్సిపల్ వెంకటరమణారావు

◗ భాష్యం హైస్కూలులో జరిగిన పోటీలో ఒ. అక్షజ్ ప్రథమ, ఎస్. ఇక్షిత సుదయ ద్వితీయ, కె. హస్మితక్రిభ తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు పాఠశాల ప్రిన్సిపల్ ఎం. వెంకటరమణారావు, కల్చరల్ ఇన్‌ఛార్జి భార్గవి బహుమతులు అందజేశారు.

◗ శ్రీహర్షిణి కళాశాలలో జరిగిన పోటీలో ఇ. నవ్య ప్రథమ, వి. రుషిక ద్వితీయ, యు. శిరీష తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు కళాశాల ఛైర్మన్ గోరంట్ల రవికుమార్, ప్రిన్సిపల్ రమేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

విజేతలతో శ్రీహర్షిణి విద్యాసంస్థల ఛైర్మన్ రవికుమార్

ఎవరున్నారు.. ఏం చేస్తున్నారు?

☛ మొదలైన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

వైకాపా ప్రభుత్వ హయాంలో కుటుంబ గణన (హౌస్ హోల్డ్ సర్వే) చేసి మ్యాపింగ్ చేశారు. అప్పట్లో గ్రామ, వార్డు వాలంటీర్ల భాగస్వామ్యంతోపాటు, హడావుడిగా చేపట్టడం తదితర కారణాలతో పలు పొరపాట్లు జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల లబ్ధి ఎంపిక విషయంలో నాటి తప్పిదాలు నేటికీ వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని సరి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఎఫ్‌బీఎంఎస్)ను తీసుకొచ్చింది. దీని కోసం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (యూఎఫ్‌ఎస్-2025)కు శ్రీకారం చుట్టింది. ఒంగోలు నగరంతోపాటు, చీమకుర్తి నగర పంచాయతీ, ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల పరిధిలోని 117 గ్రామ పంచాయతీల్లో రెండు రోజుల క్రితం యూఎఫ్‌ఎస్ సర్వే ప్రారంభించారు. అందులో భాగంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు ఆయా మండల కార్యాలయాల్లో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.

కుటుంబ పూర్తి వివరాల సేకరణ

ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మరణించిన, శాశ్వత వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తారు. యూఎఫ్‌ఎస్ సర్వేకు సంబంధించిన యాప్‌లో వ్యక్తిగత, కుటుంబ స్థాయి వివరాలు నమోదు చేస్తారు. వ్యక్తిగత ఆధార్, పేరు, జనన తేదీ, చరవాణి నంబరు, ఉమ్మడి కుటుంబ స్థాయిలో వివాహ స్థితి, తండ్రి, భర్త పేరు, వారి ఆధార్ నంబర్లు, కులం, మతం, విద్యార్హత నమోదు చేయనున్నారు. ఉపాధి, ఆదాయం, ఇల్లు, తాగునీరు, మరుగుదొడ్డి, అంతర్జాలం, ఎల్పీజీ కనెక్షన్, వాహనాలు, ఆస్తుల వివరాలు నమోదు చేస్తారు.

ఒంగోలు మండలం యరజర్లలో సర్వే చేస్తున్న సచివాలయ ఉద్యోగి

ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు

ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే సంక్షేమ పథకాలు వివిధ శాఖల ద్వారా అమలవుతున్నాయి. పింఛన్లు, పీఎం కిసాన్-అన్నదాత, సుఖీభవ, తల్లికి వందనం, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకార భృతి...తదితర పథకాలు వేర్వేరు శాఖల పరిధిలో అమలు చేస్తున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి లబ్ధిదారులకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించనున్నారు. సదరు వివరాల ఆధారంగా వారికి ఏయే పథకాలు అందించాలో ప్రణాళికలు రూపొందించనున్నారు.

ప్రధాన దారి.. గుంతలుగా మారి

ఒంగోలు నగరంలో మంగమ్మ కాలేజీ ఎదుట నగరానికి వచ్చే సర్వీసు రోడ్డులో గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డులో వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. పెద్దపెద్ద గోతుల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాలను నుంచి ఈ మార్గం నుంచే నగరానికి రావాల్సి ఉంటుంది. ఇంత ప్రాధాన్యం కలిగిన రోడ్డులో గుంతలు పూడ్చించాలని వాహనచోదకులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, ఒంగోలు కర్నూలు రోడ్డు**

కార్మికుల భద్రత.. పట్టదా..?

గ్రానైట్ కార్మికులను మినీ వ్యాన్‌లో తరలిస్తున్న చిత్రమిది. పరిశ్రమ ఏర్పాటై దశాబ్దాలు గడుస్తున్నా గనుల్లో పనిచేసే కార్మికులు ఇప్పటికీ ప్రమాదకరంగానే రాకపోకలు సాగిస్తున్నారు. వలస కార్మికులను ఈ రీతిలో వాహనాల్లో తరలించే సమయంలో గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. చీమకుర్తి, ఆర్ఎల్‌పురం, బూదవాడ పంచాయతీల పరిధిలో విస్తరించి ఉన్న గెలాక్సీ గ్రానైట్ క్వారీల్లో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వేలమంది కార్మికులు చీమకుర్తికి వస్తుంటారు. వారి భద్రతపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. **-న్యూస్‌టుడే, చీమకుర్తి**

కుళాయి కనెక్షన్ బకాయిలు రూ.5 కోట్లు

ఒంగోలు నగరం: ఇంటింటికీ కుళాయి ఇవ్వాలనే ఆలోచనతో 2017లో అమృత్ పథకం కింద రూ.10లకు ముందస్తు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. 8 సులభ వాయిదాల్లో నిర్ణీత డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు. ఆ విధంగా నగరంలో 6 వేల కుళాయిలు లక్ష్యానికి గాను 5 వేల కనెక్షన్లు ఇచ్చారు. తరువాత డిపాజిట్ డబ్బులు వసూలు చేయడంలో కార్పొరేషన్ సిబ్బంది తాత్సారం చేయడం వల్ల బకాయిలు రూ.5 కోట్లకుపైగా పేరుకుపోయాయి. బకాయిలు వసూలు చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో కమిషనర్ వెంకటేశ్వరరావు బృందాలను నియమించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. నాడు రూ.10 లతో కొళాయి పొందినవారి నుంచి డిపాజిట్ సొమ్ము వసూలుకు పూనుకున్నారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ నిబంధన ప్రకారం చెల్లించాల్సిన డిపాజిట్‌ను ఒకసారి లేదా సగం సగం చెల్లించి సహకరించాలని కోరారు. చెల్లించని వారి కుళాయిలు తొలగించనున్నట్లు తెలిపారు.

తెదేపా బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా గొల్లపూడి

సంతనూతలపాడు, చీమకుర్తి: బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా కమిటీలో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పలువురికి చోటు లభించింది. ఉపాధ్యక్షుడిగా గొల్లపూడి సుబ్బారావు (చీమకుర్తి), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా దార్ల రామారావు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్‌గా తన్నీరు శ్రీనివాసరావు(సంతనూతలపాడు), కార్యదర్శులుగా కూకట్ల విజయమ్మ(సొంటి మైలార్, రుద్రవరం), మద్దిపాడు మాజీ ఎంపీపీ అప్పల కుమారస్వామి, సాదు వెంకటరత్నంలు నియమితులయ్యారు. గొల్లపూడి సుబ్బారావు చీమకుర్తి పట్టణ తెదేపా అధ్యక్షుడిగా పనిచేశారు. తమకు పదవులు కేటాయించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

DOCUMENT LOST

I **Manduva Mallikarjuna** S/o **Manduva Raghava Rao** Residing at 4-16, C/o Trovagunta Village, near by Kacheri Village, Ongole, Prakasam District, Andhra Pradesh 523 262. I have lost my original will deed document 171/2013, SRO Ongole. While i was travelling by bike towards Trovagunta to Ongole I lost my document, any one found this document please contact me 97013 22104

తిరుగు ప్రకటన

నా క్లయింటు ఒంగోలు వాస్తవ్యురాలు శ్రీమతి షేక్ నూర్జహాన్‌గారు ఇచ్చిన సంజాయిషీ మేరకు, తేది 20.12.25న గుంటూరు జిల్లా మూరుకొండపాడు గ్రామము షేక్ దాదాసాహెబ్‌గారి కుమారుడు శ్రీ షేక్ కాలీషావలి అనువారు వారి న్యాయవాది శ్రీ కరేటి శ్రీనివాసులుగారి ద్వారా ఇచ్చిన పత్రికా ప్రకటనకు తిరుగు ప్రకటన.

నా క్లయింటు ముక్తినూతలపాడు గ్రామము సర్వేనెం. 191/3లో 264 చ.గ. విస్తీర్ణముగల Plot No. 141 మరియు 264 చ.గ. విస్తీర్ణముగల Plot No. 142 కు Regd విక్రయపత్రముల ద్వారా పూర్తి హక్కుదారులై స్వాధీనానుభవముల యందు ఉండి యున్నది. కానీ మీ క్లయింటు అమ్మజూపుతున్న శ్రీమతి సూరవరపు తెలగాని తనకు నా క్లయింటు స్థలముతో కూడా హక్కు కలదని బలవంతముగా జొరబడుటకని ప్రయత్నించగా నా క్లయింటు సదరు సూరవరపు తెలగారు మరియు వారి భర్త పాండురంగారావుపై OS 686/25 నెంబరున కేసు దాఖలు చేయగా అది ఒంగోలు జూనియర్ సివిల్ జడ్జిగారి కోర్టులో నిల్వలో ఉన్నది. వాస్తవానికి నా క్లయింటు లోగడనే ప్రభుత్వ సర్వేయరు చేత కొలతలు వేయించి సదరు తెలగారు, వారి తరపున వారి సమక్షములోనే హద్దురాళ్ళు పాతించుట జరిగినది. పై విషయమంతయునెరిగిన శ్రీమతి తెలగారు వాస్తవాలను మభ్యపరిచి తప్పుడు సమాచారముతో మీకు అమ్మజూపుతున్నట్లుగా మీ పత్రికా ప్రకటన ద్వారా తెలియవస్తున్నది. కావున మీ క్లయింటు వాస్తవాలు తెలుసుకోవలసినదిగా తెలియజేయుచున్నాము. సదరు శ్రీమతి తెలగారికి S.No. 191/3 ఎటువంటి హక్కు, అనుభవము లేదు. తప్పుడు సమాచారముతో మీరు ఎటువంటి దస్తావేజులు వ్రాయించుకొనిన ఎడల నా క్లయింటు బద్ధులు బాధ్యులు కారు.

ఇట్లు వై.సాయిబాబు, అడ్వకేట్, ఒంగోలు. సెల్: 98496 04168

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం : 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు : 8247324766
కొత్తపట్నం : 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

-న్యూస్‌టుడే, కొత్తపట్నం, మద్దిపాడు, చీమకుర్తి , నాగులుప్పలపాడు

?: కొత్తపట్నం మండలం మోటుమాలలో ప్రధాన రోడ్ల పక్కన పిచ్చి చెట్లు పెరిగిపోయాయి. అధికారులు స్పందించి పిచ్చి చెట్లను తొలగించాలని కోరుతున్నాం. –ప్రసాద్, గ్రామవాసి
✓: రెండు రోజుల్లో ఎక్కడ అయితే చెట్లు పెరిగి ఉన్నాయో వాటిని జేసీబీ ద్వారా తొలగిస్తాం. –సుధాకర్‌రావు, పంచాయతీ కార్యదర్శి

?: మద్దిపాడు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో మొంథా తుపాను సమయంలో కాలువలపై మూతలు తీసి పూడికలు తీశారు. తిరిగి మూతలు వేయలేదు. దీని వల్ల కాలువ దాటడానికి ఇబ్బందిగా ఉంది. –ఎన్.సుబ్బారావు, దుకాణదారుడు
✓: సిబ్బందిని పంపించి కాలువపై మూతలు వేయిస్తాం. –నూరుల్లా, పంచాయతీ కార్యదర్శి మద్దిపాడు

?: వెల్లంపల్లి గ్రామంలో వాహనాలు అడ్డదిడ్డంగా నిలుపుదల చేసి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగజేస్తున్నారు. –ఓ.యలమంద, గ్రామస్థుడు
✓: ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకుంటాం. - వెంకటసూర్య, ఎస్సై, మద్దిపాడు

?: చీమకుర్తి ఎమ్మెస్సార్ జూనియర్ కళాశాల, సాయిపథం సమీపంలో వీధి దీపం కొద్ది రోజులుగా వెలగడం లేదు. రాత్రివేళల్లో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. వెంటనే మరమ్మతులు చేయించాలి. –అనిత, స్థానికురాలు
✓: వెంటనే మరమ్మతులు చేయిస్తాం. –వై.రామకృష్ణయ్య. మున్సిపల్ కమిషనర్

?: ఉప్పుగుండూరులోని బొడ్డురాయి సెంటర్‌లో మద్యంతాగి ఖాళీ సీసాలు రహదారిపై విచ్చలవిడిగా వేస్తున్నారు. –శామ్యూల్, గ్రామస్థుడు
✓: పరిశీలించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు చేపడతాం.– రజియా సుల్తానా, ఎస్సై

?: గుండ్లాపల్లి పారిశ్రామికవాడ నుంచి నాగులుప్పలపాడు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారిలో గుండ్లకమ్మ ఎడమ కాలువ సమీపంలో రహదారి వెంబడి చెత్త వేస్తున్నారు. వ్యర్థాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తుంది. రహదారి వెంబడి రాకపోకలు సాగించడానికి ఇబ్బందిగా ఉంటుంది. –శ్రీను, వాహనదారుడు, నిడమానూరు
✓: పరిశీలించి వెంటనే అక్కడి చెత్తను తొలగిస్తాం. – రవికుమార్, ఎంపీడీవో

అన్నార్తుల సేవలో మేముసైతం

యువ

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలనే మనసు ఉండాలేగాని మార్గం లేకపోదు. అనే నమ్మకంతో ఒక యువకుడు తన స్నేహితులతో కలిసి చేస్తున్న సేవాకార్యక్రమాలు ఉన్నతాధికారుల ప్రశంసలందుకున్నాయి. రక్తదానం, ఉచిత వైద్యశిబిరాలు, అంధులకు నిత్యావసరాలు, దుస్తుల పంపిణీ, పేదల కాలనీలో గ్రంథాలయం ఏర్పాటు, బీద విద్యార్థుల చదువుకు చేయూత, వృద్ధాశ్రమాలకు వితరణ తదితర సేవాకార్యక్రమాలతో అభాగ్యులకు బాసటగా నిలుస్తున్నాడు. అతడే కుప్పాల శ్రీనివాసరావు. అందరికీ జనసేవ శ్రీనుగా సుపరిచితుడు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కైకలూరు. సత్తెనపల్లిలో ఇంటర్, గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. అతనికి అయిదుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. చిన్నకారు వ్యవసాయ కుటుంబం. పీజీ చదువుకోసం ఒంగోలు నగరానికి వచ్చిన అతడు జీవనం కోసం గోరంట్ల కాంప్లెక్స్‌లో ఉద్యోగానికి చేరాడు. తరువాత సొంతగా ట్రావెల్ టిక్కెట్టు బుకింగ్ కేంద్రం ఏర్పాటు చేసుకున్నాడు. తాను ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచే తోటి విద్యార్థులతో కలిసి డబ్బులు సేకరించి వృద్ధులకు సరకులు కొని ఇచ్చేవారు. ఆ స్ఫూర్తితో ప్రస్తుతం ఆపన్నహస్తం అందిస్తున్నారు.

30 మంది సభ్యులతో కలిసి..

తన శక్తి మేరకు సమాజంలో అన్నార్తులకు సేవచేయాలనే సంకల్పంతో శ్రీనివాసరావు ముందుగా సాగుతున్నారు. మదర్‌థెరిసా, మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో తన మిత్రులు, సేవాభావం కలిగిన మరికొందరు వ్యక్తులు 30 మందిని కలుపుకొని స్వచ్ఛంద సేవకు శ్రీకారం చుట్టారు. సొంతగా పేద పిల్లలకోసం నగరంలోని ఇందిరమ్మకాలనీలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. రక్తదాతలు 140 మందిని తన వాట్సాప్ గ్రూపులో చేర్చి అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారు. తాను ఇప్పటి వరకు స్వయంగా 36 సార్లు రక్తం ఇచ్చారు. ఇటీవల ఇంటర్మీడియట్ చదివి ఫీజు చెల్లించలేక ఉన్నత చదువుకు వెళ్లలేకపోతున్న పొదిలికి చెందిన పేద విద్యార్థినికి రూ.30 వేలు సాయం అందించారు.

మేము సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరం

గతంలో అమ్మానాన్నలేని విద్యార్థిని చదువుకు ఆర్థికసాయం అందించారు. అతని సేవానిరతిని గుర్తించి అప్పటి కలెక్టర్ దినేష్‌కుమార్ అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. 'నేను కష్టపడి సంపాదించిన దానిలో కొంత పేదలకోసం ఖర్చు చేస్తాను. స్థోమత లేకుంటే ఇతర ట్రస్ట్‌ల సాయం తీసుకుంటాను. కన్నడ పవర్‌స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ ఆశయాలు ఎంతోనచ్చాయి. ఆయన జయంతి, వర్ధంతి రోజున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నా. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం అలవర్చుకుంటే ఎంతో మందికి మేలు జరుగుతుంది' అని శ్రీనివాసరావు చెబుతున్నారు.

ట్యాబ్‌ల చోరీపై క్లూస్ టీం పరిశీలన

సంతనూతలపాడు: స్థానిక జడ్పీహెచ్ఎస్‌లో ట్యాబ్‌ల చోరీ జరిగిన సంఘటనపై క్లూస్ టీం పరిశీలించింది. ఈ పాఠశాలకు గతంలో అందజేసిన ట్యాబ్‌లకు ఛార్జింగ్ సక్రమంగా ఎక్కకపోవడంతో బీరువాలో భద్రపరిచారు. ఈ నెల 20న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బడి తలుపులు తీసి బీరువాలోని ట్యాబ్‌లను చోరీ చేశారు. 21న పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం కేసు నమోదు చేయగా. . క్లూస్ టీం సభ్యులు వచ్చి పరిశీలించారు. ఎన్ని ట్యాబ్‌లు చోరీకి గురయ్యాయనే విషయమై ఆరా తీస్తున్నారు.

పంచాయతీ కార్మికుల ధర్నా

సంతనూతలపాడు: తమకు నాలుగు నెలలుగా జీతాలివ్వలేదంటూ పంచాయతీ కార్మికులు బస్టాండ్ సెంటరులో ధర్నా చేపట్టారు. బుధవారం కార్మికులతో పాటు సీఐటీయూ నాయకులు ధర్నాలో కూర్చున్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ.. క్రిస్మస్‌కు జీతాలు లేక కార్మికులు పండగకు దూరంగా ఉంటున్నారన్నారు. నాలుగు నెలలుగా ఇవ్వకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

చెల్లని చెక్కు కేసుల్లో నిందితులకు జైలు

ఒంగోలు న్యాయవిభాగం: తీసుకున్న బాకీ చెల్లించే నిమిత్తం ఇచ్చిన చెక్కులు చెల్లని కేసుల్లో నిందితులకు ఒంగోలు మొబైల్ కోర్టు న్యాయమూర్తి వి. వెంకటేశ్వరరావు జైలు శిక్ష విధించారు. కేసు వివరాల ప్రకారం.. ఒంగోలుకు చెందిన టి. వెంకటరావు నగరానికి చెందిన వి. బాలాజీ బాబు వద్ద రెండు విడతలుగా రూ.10 లక్షల అప్పు తీసుకున్నారు. ఈ బాకీ చెల్లించే నిమిత్తం చెక్కులు ఇచ్చారు. వాటిని నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నించగా చెల్లలేదు. ఈ విషయాన్ని లాయరు నోటీసు ద్వారా తెలిపినప్పటికీ నిందితుడి నుంచి సరైన స్పందన లేకపోవటంతో ఆయన కోర్టులో ఫిర్యాదు చేశారు. విచారించిన జడ్జి నేరం రుజువైనందున రెండేళ్ల జైలు శిక్ష విధించారు. రూ. 20 లక్షలు జరిమానా వేశారు. జరిమానాలోని రూ. 19,90,000లు ఫిర్యాదికి పరిహారంగా అందించాలని తీర్పు చెప్పారు.

◗ ఒంగోలు మొబైల్‌కోర్టు న్యాయమూర్తి మద్రిపూడికి చెందిన కె. వెంకటేశ్వర్లుకు రెండేళ్ల జైలుశిక్ష విధించారు. నిందితుడు ఒంగోలుకు చెందిన సీహెచ్. సతీష్ కుమార్ వద్ద రూ. 4 లక్షల అప్పు తీసుకున్నారు. బాకీ చెల్లించే నిమిత్తం చెక్కు ఇచ్చారు. నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నించగా చెల్లలేదు. ఈ విషయాన్ని లాయరు నోటీసు ద్వారా తెలిపినప్పటికీ నిందితుని నుంచి సరైన సమాధానం లేకపోవటంతో ఆయన కోర్టులో ఫిర్యాదు చేశారు. విచారించిన జడ్జి నిందితునిపై నేరం రుజువైనందున రెండేళ్ల జైలు శిక్ష విధించారు. రూ. 8 లక్షలు జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పారు. జరిమానాలోని రూ. 7 లక్షల 90 వేలు ఫిర్యాదికి పరిహారంగా చెల్లించాలని చెప్పారు. నిందితుడు కోర్టుకు హాజరు కానందున న్యాయమూర్తి అతడిపై అరెస్ట్ వారంటు జారీ చేశారు.

సామాజిక చైతన్యానికి జాన్సన్ కృషి

జాన్సన్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న పలు సంఘాల నాయకులు

ఒంగోలు కలెక్టరేట్: సినీ, నాటక రచయిత మోదుకూరి జాన్సన్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాదిగ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. జాన్సన్ నాటక రంగం నుంచి ఎదిగిన గొప్ప రచయిత అని కొనియాడారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్ కృష్ణ తదితర ప్రముఖ నటుల సినిమాలకు కథ, మాటలు, పాటలు రచించి సమాజాన్ని మేల్కొల్పారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకరరావు, పలు సంఘాల నాయకులు భీమవరపు సుబ్బారావు, దాసరి సుందరం, పేరయ్య, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.



(c) eenadu

ఈనాడు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
గురువారం డిసెంబరు 25, 2025 7

విధేయతకే పట్టం

తెదేపా నెల్లూరు పార్లమెంట్ కమిటీ నియామకం

ఈనాడు, నెల్లూరు: నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు అధిష్ఠానం చర్యలు చేపట్టింది. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ప్రకటించిన అధినేత చంద్రబాబునాయుడు.. బుధవారం నూతన కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా బీద రవిచంద్ర, ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి ఇప్పటికే ఎంపిక కాగా.. తాజాగా 9 మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు.. మొత్తం 36 మందిని ఎంపిక చేశారు. వీరితో పాటు కోశాధికారిగా కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, ఆఫీసు సెక్రటరీగా సురేంద్రబాబు, మీడియా సమన్వయకర్తగా అనంతపురం గోవిందరాజులు, సోషల్ మీడియా సమన్వయకర్తగా కాకర్ల గోవర్ధన్‌ను నియమించారు. మొత్తం 42 మంది సభ్యులు ఉన్న కమిటీలో.. 11 మంది మహిళలకు స్థానం కల్పించారు. పార్టీ కోసం కష్టపడిన వారు.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడిన వారికి ప్రాధాన్యమిచ్చారు.

కార్యకర్తలకు గుర్తింపు.. నెల్లూరు నగర పార్టీలో ఎం.విజేతరెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో నారాయణపై కక్ష సాధింపులో భాగంగా.. ఈమె ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేశారు. కందుకూరుకు చెందిన చదలవాడ కొండయ్య ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైన షేక్ మహబూబ్‌బాషా.. 30 ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని సేవలందిస్తున్నారు.

– కమిటీ సభ్యులు వీరే .. 8లో

విజయ హుషార్

ఎల్వీఎం3-ఎం6 ప్రయోగంపై హర్షం

సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: ఎల్వీఎం ప్రయోగం విజయవంతమైన 52 రోజుల వ్యవధిలోనే.. మరో ఎల్వీఎం3-ఎం6 ప్రయోగాన్ని విజయవంతం చేసి ఇస్రో చరిత్ర సృష్టించిందని ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ అన్నారు. బుధవారం ఉదయం 8.55 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఎల్వీఎం3-ఎం6 ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. 15 నిమిషాల 33 సెకన్లకు ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. షార్ సంచాలకులు పద్మకుమార్ మాట్లాడుతూ.. నవంబరు 2న విజయవంతమైన ఎం5 మిషన్ తర్వాత ఇస్రో కేవలం 52 రోజుల్లోనే ఎల్వీఎం3 రాకెట్‌ను ప్రయోగించడం తొలి సారన్నారు. వీఎస్ఎస్‌పీ సంచాలకులు రాజరాజన్ మాట్లాడుతూ.. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహంతో డైరెక్ట్-టు, కనెక్టివిటీని అందించడానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మిషన్ సంచాలకులు విక్టర్ జోసఫ్, అమెరికా ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ప్రతినిధి శశిభూషణ్ గుప్తాలు మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త ఏడాదిలో 40-50 శాటిలైట్లను నింగిలోకి పంపుతామని ప్రకటించారు. భవిష్యత్తులో రూ. పదివేల కోట్లను శాటిలైట్ల తయారీ, రాకెట్ ప్రయోగాలకు వెచ్చిస్తామన్నారు.

గ్యాలరీలో సందర్శకులు, విద్యార్థులు

కోలాహలంగా గ్యాలరీ..

మంచు, చలిగాలులను లెక్క చేయకుండా ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలిరావడంతో గ్యాలరీ కోలాహలంగా మారింది. సూర్య కిరణాల నడుమ నిప్పులు చిమ్ముతూ రాకెట్ నింగిలోకి ఎగిరిన వేళ.. విద్యార్థుల చప్పట్లతో మార్మోగింది.

క్రీస్తు లోకానికి వెలుగు

జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ శోభ నెలకొంది. ఎక్కడికక్కడ చర్చిలు ముస్తాబవగా- విశ్వాసులు బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. నెల్లూరు నగరంలోని సంతపేట పునీత జోసఫ్ చర్చి, సుబేదారుపేటలోని రోమన్ క్యాథలిక్ చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో బిషప్ డాక్టర్ ఎండీ ప్రకాశం సహవారస బిషప్ ఆంతోనిదాస్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడని కీర్తించారు. – న్యూస్‌టుడే, నెల్లూరు (ఏసీనగర్)

నదికే ఎసరు.. పట్టించుకోరు!

రక్షణ గోడ కోసమంటూ జేసీబీతో తవ్వకాలు
ట్రాక్టర్ల ద్వారా తరలించి.. నగరంలో విక్రయం

భగత్‌సింగ్ కాలనీ.. పెన్నానది సమీపంలో పొక్లెయిన్‌తో తువ్వ మట్టి తవ్వకాలు

ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఇసుకాసురులు.. మట్టి అక్రమ తవ్వకందారులు.. ఎక్కడ, ఏ అవకాశాన్ని వదలడం లేదు. చివరకు నీటి వనరులనూ గుల్ల చేసి.. సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు నిదర్శనం.. పట్టపగలే భారీ యంత్రాలతో పెన్నానదిలో జరుగుతున్న తవ్వకాలు. నెల్లూరు నగరంలో తువ్వ ఇసుకకు గిరాకీ పెరిగింది. భవన నిర్మాణాల సమయంలో.. పునాదుల దగ్గర వేసేందుకు బాగుంటుందని నిర్మాణదారులు ఆసక్తి చూపుతుండగా.. అదే అదనుగా ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లతో నగరంలోకి సరఫరా చేస్తూ.. విక్రయాలు జరుపుతున్నారు. మూడు రోజులుగా ఈ దందా జరుగుతున్నా.. రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానికులు ప్రశ్నిస్తే.. భగత్‌సింగ్ కాలనీలో నిర్మిస్తున్న రక్షణ గోడకు ఇరువైపులా పోసేందుకని చెబుతుండటం గమనార్హం.

● దీనిపై మైనింగ్‌శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు వివరణ కోరగా.. భగత్‌సింగ్ కాలనీ పరిధిలో ఇసుక, మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. పరిశీలించి.. తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ఎవరిచ్చారు.. అనుమతి?

వెంకటేశ్వరపురం సమీపంలో పెన్నా వరద ఇస్లాంపేట, భగత్‌సింగ్ నగర్ ప్రాంతాలను ముంచెత్తింది. ఈ సమస్యకు పరిష్కారంగా అక్కడ రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు. జలవనరులశాఖ ఆధ్వర్యంలో రూ. 94.59 కోట్లతో అంచనాలు తయారు చేయగా.. రూ. 74 కోట్లతో 640 మీటర్ల పొడవున పనులకు 2022 జులైలో శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పూర్తికావస్తుండగా.. గోడ కట్టేందుకు తీసిన గుంతల్లో మట్టిని నింపే పేరుతో నదిలో తవ్వకాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి ఎవరు అనుమతి ఇచ్చారు? బయట విక్రయిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అధికారులతో చర్చిస్తున్న మంత్రి నారాయణ, మేయర్, ఆర్డీవో తదితరులు

ముక్కోటికి.. భక్తులు మురిసేలా ఏర్పాట్లు

సమీక్షలో మంత్రి నారాయణ

నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్‌టుడే: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తల్పగిరి రంగనాథస్వామి దర్శనానికి ఈ నెల 30న అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి నారాయణ సూచించారు. ఆలయంలో ద్వార దర్శన ఏర్పాట్లపై బుధవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. ఏకాదశి నుంచి పది రోజులపాటు ద్వార దర్శనం ఉంటుందని, సుమారు 50వేల మంది భక్తులు వస్తారని తెలిపారు. బందోబస్తుకు 493 మంది పోలీసులు వస్తున్నట్లు వివరించారు. భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. చంటిపిల్లలు, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శనానికి టికెటు ధర రూ.50, శీఘ్రదర్శనానికి రూ.200 నిర్ణయించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి మంత్రికి వివరించారు. ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు రూ.200 టికెట్లు అధికార వెబ్‌సైట్లలో కూడా అందుబాటులో ఉంటాయని, టెంపుల్ యాప్ ద్వారానూ బుక్ చేసుకోవచ్చన్నారు. ఆలయ కౌంటర్ వద్ద కూడా టికెట్లు ఇస్తారని తెలిపారు. ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్, ఆర్డీవో అనూష, ఏవో జనార్దనరెడ్డి పాల్గొన్నారు.

ఎవరిది పాపం.. ఎవరికి శాపం!

అస్తవ్యస్తంగా సోమశిల హైలెవల్ కాలువల పనులు

గుండెమడకల బ్యాలెన్సింగ్ రిజర్వాయరు మట్టికట్టకు గండి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: సోమశిల హైలెవల్ కాలువ రెండో దశ పనుల విషయంలో వైకాపా ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు శాపాలై రైతులను వెంటాడుతున్నాయి. మొదటి దశ పూర్తయితేనే.. రెండో దశకు నీరందుతుందన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం.. అప్పటికే మొదలై 62 శాతం వరకు జరిగిన మొదటి దశ పనులను అర్ధాంతరంగా ఆపేయడం.. అదే సమయంలో రెండో దశ పనులకు 2020లో శంకుస్థాపన చేయడం తదితరాలన్నీ అసలు ఆశయాన్నే దెబ్బతీశాయి. పోనీ.. రూ. 459 కోట్ల విలువైన ఈ పనులకు మూడున్నరేళ్ల కాలంలో ఎన్ని నిధులు ఇచ్చారయ్యా అంటే.. రూపాయి కూడా విదిల్చింది లేదు.

రైతులకు కన్నీరే...

సుమారు 46,453 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో హైలెవల్ కాలువ రెండో దశ పనులను చేపట్టారు. అందులో భాగంగా కంపసముద్రం, గుండెమడకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం కోసం.. కాలువ పరిధిలోని చెరువులను ధ్వంసం చేశారు. రెండింటి పరిధిలో 40 శాతం పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత గాలికి వదిలేశారు. దాంతో అయిదేళ్లుగా చెరువుల పరిధిలోని మాగాణి పొలాల్లో పంటలు వేసే పరిస్థితి లేక.. అవన్నీ కంపచెట్లతో నిండిపోయాయి. రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం సర్వసాధారణమైంది.

చేసిన పనులూ..

కావేరీ వాగుపైనున్న గుండెమడకల చెరువులో చుక్కనీరు నిల్వకుండా.. వదిలేస్తున్నారు. గుండెమడకల బ్యాలెన్సింగ్ రిజర్వాయరు కట్టను సగం ఎత్తులేపి.. ఆపేశారు. వర్షాలకు ఆ కట్టలు కోతకు గురై గండ్లు పడ్డాయి. మిగిలిన సగం పనులు పునాదుల స్థాయిలోనే ఆగి.. కంపచెట్లు మొలిచి.. అడవిని తలపిస్తోంది.

● దీనిపై సోమశిల ప్రాజెక్టు ఎస్ఈ బీవీ రమణారెడ్డి మాట్లాడుతూ.. 'పనులు చేపట్టాలని గుత్తేదారులకు నోటీసులు ఇచ్చాం. త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది' అని తెలిపారు.

కళల వీచిక.. కళాకారులకు దీపిక

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత కళాశాల

న్యూస్‌టుడే, నెల్లూరు(సాంస్కృతికం): కళలు, కళాకారులకు నిలయం.. నెల్లూరు. ఈ ఘనతకు మరింత వన్నె తెస్తోంది నెల్లూరు నగరంలోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత కళాశాల. ఇక్కడ సంగీతంతో పాటు నృత్యం కూడా నేర్చుకోవచ్చు. ఇప్పటికే సుమారు పది వేల మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందారు.

1974లో ప్రారంభమై..

సంగీత పాఠశాల 1974లో కోట గ్రామంలో ప్రైవేటు సంస్థగా రూపుదాల్చింది. అప్పట్లో ఎస్బీకేఆర్ పేరుతో ప్రారంభమైంది. మొదటి రోజుల్లో గాత్ర సంగీతం, భరతనాట్యంలో శిక్షణ ఇచ్చేవారు. 1991లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి.. దాన్ని కోట నుంచి నెల్లూరుకు మార్చారు. ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలగా పేరు మార్చి.. వయోలిన్, మృదంగం, వీణ తదితర కోర్సులను ప్రారంభించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, జిల్లా వాసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణానంతరం 2020లో పాఠశాలకు ఆయన పేరు పెట్టారు.

నిర్వహిస్తున్న కోర్సులివే..

గాత్రం, వయోలిన్, మృదంగం, భరతనాట్యం, డోలు తదితర విభాగాల్లో నాలుగేళ్ల సర్టిఫికెట్, రెండేళ్ల డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇక్కడ ఆయా కళలను నేర్చుకున్న విద్యార్థులు.. నేడు ప్రముఖ కళాకారులుగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అధ్యాపకులుగా సేవలందిస్తున్నారు. కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి శిక్షణ పొందుతున్నారు. కొందరు ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ కళాకారులుగానూ గుర్తింపు పొందారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో త్వరలోనే మరిన్ని కొత్త కోర్సులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రిన్సిపల్ సి.మునికుమార్ తెలిపారు.

నృత్యం నేర్చుకుంటున్న విద్యార్థినులు

కలెక్టర్ చొరవ

సొంత నిధులతో వసతిగృహ విద్యార్థులకు దుప్పట్లు

కృతజ్ఞతలు తెలుపుతున్న విద్యార్థినులు

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: చలితీవ్రత నేపథ్యంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా సొంత నిధులతో నగరంలోని కళాశాల బీసీ వసతిగృహంలో బుధవారం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమశాఖ అధికారిణి వెంకటలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని హాస్టళ్ల పరిధిలోని 2120 మంది విద్యార్థులకు దుప్పట్లు అందజేసినట్లు తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలోని 16, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 12 వసతిగృహాల విద్యార్థులకు అందిచామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థినులు ప్లకార్డులు ప్రదర్శించారు.

వామ్మో.. పెద్దపులి

ఉదయగిరి, న్యూస్‌టుడే

సమయం: మంగళవారం రాత్రి 7.30 గంటలు

ప్రాంతం: బండగానిపల్లి ఘాట్ రోడ్డు

విషయం: బిజ్జంపల్లికి చెందిన నాయబ్, దేకూరుపల్లికి చెందిన ప్రసాద్ ఉదయగిరిలో తమ టైలరింగ్, వడ్రంగి పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా- ఘాట్‌రోడ్డుపై పెద్దపులి పడుకొని కనిపించింది. ఆ సమయంలో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని.. ద్విచక్ర వాహనం లైటు కాంతికి పులి లేచి వెళ్లిపోగా.. బతుకు జీవుడా అంటూ తాము ఇళ్లకు చేరామన్నది వారి మాట. ఈ సమాచారం కొండకిందపల్లెల్లో బుధవారం తీవ్ర అలజడి రేపగా.. అడవిలోకి పశువులు, మూగజీవాలను తోలుకువెళ్లేందుకు సాహసించలేదు.

అటవీశాఖ అధికారుల పరిశీలన.. పులి సంచరించిన ప్రాంతానికి బుధవారం ఉదయగిరి అటవీశాఖ రేంజ్ అధికారి బీఎస్ కుమారరాజా తన సిబ్బందితో చేరుకుని పులి పాదముద్రలు కొలతలు తీయించారు. అది ఎక్కడెక్కడ తిరిగిందో పరిశీలించి.. పెంటికలు స్వాధీనం చేసుకున్నారు. అడవిలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొండకింద గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రిళ్లు బయట సంచరించవద్దని హెచ్చరించారు. గ్రామాల్లో దండోరా వేయిస్తామన్నారు.

అక్రమానికి వేదిక.. చూస్తుంటారు వేడుక

"ప్రభుత్వ భూములను డీకేటీలుగా మార్చారు. వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేయించారు. ముంపునకు గురయ్యే అవకాశం లేకపోయినా.. పరిహారం కాజేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చిన ఈ అక్రమాలు నిజమని అధికారులు తేల్చినా.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు నెలకొన్నాయి."

ఈనాడు, నెల్లూరు: సోమశిల-కండలేరు వరద కాలువ (ఎస్‌కేఎఫ్‌ఎఫ్) పరిధిలోని మూడు చెరువులను రిజర్వాయర్లుగా మార్చారు. అందులో కలువాయి మండలం చౌటపల్లి చెరువు ఉండగా.. ఆ క్రమంలో చౌటపల్లి, వెరుగొట్లపల్లి, వెదనపర్తి, దాచూరు గ్రామాల భూములు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు తేల్చారు. మొత్తం 620 ఎకరాలను గుర్తించగా.. అందులో 150 ఎకరాల ప్రభుత్వ భూమి, 218 ఎకరాల పట్టా, మిగిలినవి సీజేఎఫ్ఎస్, డీకేటీ భూములు ఉన్నట్లు నిర్ధారించారు. 15 ఏళ్ల కిందట భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. పరిహారం చెల్లింపులో జరిగిన తీవ్ర జాప్యాన్ని అక్రమార్కులు అనుకూలంగా మలచుకున్నారు. రెవెన్యూ అధికారులతో కలిసి సొమ్ము స్వాహా చేశారు. 2018 మార్చిలో అప్పటి ప్రభుత్వం కొంత పరిహారం చెల్లించగా.. 2022లోనూ మరికొందరికి అందించింది. ఇందులో దాదాపు రూ.1.50 కోట్లు పక్కదారి పట్టినట్లు గుర్తించారు.

వైకాపా నాయకుడి జోక్యంతో..

అప్పటి కలెక్టర్ చక్రధర్‌బాబు ఆదేశాలతో.. నాటి ఆత్మకూరు ఆర్డీవో కరుణకుమారి విచారణ చేశారు. ప్రభుత్వ భూములకు డీకేటీ పట్టాలు ఇచ్చినట్లు గుర్తించారు. అందులో నలుగురు తహసీల్దార్లు భాగమైనట్లు గుర్తించి.. సస్పెండ్ చేశారు. కానీ, కొద్ది రోజులకే వారంతా తిరిగి విధుల్లో చేరగా, ఇందులో కీలక పాత్ర పోషించినవారు దర్జాగా తిరుగుతున్నారు. పూర్తి ఆధారాలతో సమగ్ర నివేదికను సిద్ధం చేసిన ఆర్డీవో కలువాయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఓ వైకాపా నాయకుడి జోక్యంతో దాన్ని పక్కన పడేశారు. ఆర్డీవో విచారణ నివేదికపైనే సందేహాలు వ్యక్తం చేయడం దుమారం రేపింది.

● దీనిపై ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. చౌటపల్లి రిజర్వాయరు అక్రమాలపై నమోదైన కేసుపై రెవెన్యూ, అటవీ, పోలీసుశాఖ ఆధ్వర్యంలో సంయుక్త విచారణ చేశారు. ఆర్డీవో ఫిర్యాదుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి వ్యత్యాసం ఉంది. దాంతో సరైన వివరాలు సమర్పించాలని తిరిగి ఆర్డీవోకు లేఖ రాసినట్లు తెలిపారు.

(c) eenadu

మూణ్నెళ్లకే తారుమారు

గ్రామాల్లో అనుసంధాన రోడ్లువేసి మూడు నెలలు గడవకముందే రూపురేఖలు మారిపోతున్నాయి. బుచ్చి-ఊటుకూరు రోడ్డునుంచి వావిళ్లకు తారు రోడ్డును రూ.90 లక్షలతో పునరుద్ధరణ చేశారు. పనుల్లో నాణ్యత లోపించడంతో తారు లేచిపోయి రాళ్లు తేలుతున్నాయి. అన్నారెడ్డిపాలెం నుంచి వవిలికి రూ.1.90 కోట్లతో వేసిన తారు రోడ్డు దెబ్బతిందని ప్రజలు ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, విడవలూరు

పాత వంతెన.. ప్రమాదం అంచున

సంగం నుంచి ఆత్మకూరు వెళ్లే మార్గంలో రిజర్వాయర్ వద్ద పాత వంతెన ప్రయాణం ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ గోడలు దెబ్బతిని, కింద వైపు మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. నడక దారి కోసం ఏర్పాటు చేసిన ఇనుప వంతెన తుప్పు పట్టి ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాలు వెళుతున్న సమయంలో ప్రమాదం పొంచి ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు. - ఈనాడు, నెల్లూరు

పట్టించుకోక.. కర్రే సూచిక

నెల్లూరు నగరంలో బట్వాడిపాలెం నుంచి సీఎగిరి సంఘానికి వెళ్లే దారిలో రోడ్డు మధ్యలో మూడు సెంట్రల్ లైటింగ్ స్తంభాలను ఏర్పాటు చేశారు. రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రాత్రి వేళ ఇసుక లారీలు, ట్రాక్టర్లు ఢీకొని ఒకటి పడిపోయింది. ఇనుప కమ్మిలు బయటపడటంతో స్థానికులు కర్రకు ప్లాస్టిక్ గోతం పెట్టి ప్రమాదాలను నివారిస్తున్నారు. - న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

రంగ రంగ.. గోవిందా

తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పగల్‌పత్తులో భాగంగా బుధవారం స్వామివారిని ఊరేగించారు. శ్రీరామ పట్టాభిషేక అవతారంలో స్వామివారు పూజలందుకున్నారు. రంగ రంగ గోవిందా అంటూ భక్తులు స్వామివారి పల్లకిని మోశారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసులురెడ్డి, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, నెల్లూరు(సాంస్కృతికం)

తెదేపా నెల్లూరు పార్లమెంట్ కమిటీ సభ్యులు వీరే..

ఉపాధ్యక్షులు.. ఎం.వి.శేషయ్య (ఆత్మకూరు), ఉన్నం వీరాస్వామి (కందుకూరు), ఎం.విజేతారెడ్డి (నెల్లూరు నగరం), కోసూరు లక్ష్మీప్రసన్న (కావలి), బీజం కృష్ణారెడ్డి (ఉదయగిరి), సిరిందర్‌రెడ్డి (నెల్లూరు రూరల్), వేలూరు రేవతి (ఆత్మకూరు), ఎం.ఓంకార్ (ఉదయగిరి), బి.బాబు(ఆత్మకూరు). **కార్యనిర్వాహక కార్యదర్శులు..** షేక్ షర్ఫల (ఆత్మకూరు), సయ్యద్ జంషీయాజ్ (నెల్లూరు నగరం), నెల్లూరు మురళి (నెల్లూరు రూరల్), గాలి మాధవి (ఉదయగిరి), భూలోకం విజయ్‌కుమార్ (కోవూరు), మద్దసాని మహేంద్ర (కందుకూరు), ఈ.చంద్రశేఖర్ (కావలి), షేక్.మహబుబ్‌బాషా (కందుకూరు), బెజవాడ మల్లేశ్వర్ (కోవూరు). **అధికార ప్రతినిధులు..** మద్దసాని వెంకటేశ్వర్‌రావు (ఉదయగిరి), పొన్నెబోయిన చెంచుకిషోర్ (కోవూరు), కొండయ్య చదలవాడ (కందుకూరు), పఠాన్ సాబీర్‌ఖాన్ (నెల్లూరు రూరల్), రూఫూస్ విజన్ (కావలి), దాసరి హరికృష్ణ (నెల్లూరు సిటీ), చీదెళ్ల మల్లికార్జున (ఉదయగిరి), ముత్యాల విజయచంద్ర (ఆత్మకూరు). **కార్యదర్శులు..** దార్ల యలమందయ్య (కందుకూరు), మునగపాటి సునీత (ఆత్మకూరు), కండర్తి విజయ (కావలి), షేక్ హసన్యార్ (కావలి), బోనసెలి వెంకటరమణమ్మ (కోవూరు), తుమ్మ తనూజ (నెల్లూరు రూరల్), అరవ లాజర్ (నెల్లూరు నగరం), ఆంగిరేకుల కృష్ణప్రసాద్ (కోవూరు), కందర్త శ్రీనివాసులు (ఉదయగిరి)ని నియమించారు. - ఈనాడు, నెల్లూరు

ట్రాక్టరు ఢీకొనడంతో రైతు దుర్మరణం

మర్రిపాడు, న్యూస్‌టుడే: ట్రాక్టరు ఢీకొనడంతో ఓ రైతు మృతిచెందారు. ఈ ఘటన మండలంలోని అల్లూరిపాడు గుడి సమీపంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు పొంగూరు గ్రామానికి చెందిన సుబ్బరాయుడు (55) పొలాల నారు కోసం ద్విచక్రవాహనంపై ఇల్లూరుకు వచ్చారు. అనంతరం ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపారు. దీన్ని గమనించని సుబ్బరాయుడు వేగంగా వెళ్లి ఢీకొన్నారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బైపాస్‌లు వస్తే.. బాధలు తీరినట్లే!

నగరం, పట్టణాలపై ట్రాఫిక్ సమస్య

జిల్లాలో నగరం, పట్టణాలు విస్తరిస్తున్నాయి. దాంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పరిష్కారానికి బైపాస్ రోడ్లకు శ్రీకారం చుట్టగా.. కొన్ని కార్యరూపం దాల్చగా.. మరికొన్ని ప్రతిపాదనల్లోనే ఉన్నాయి. పూర్తయిన చోట ఆక్రమణలతో కుచించుకుపోయింది. -న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్), కందుకూరు పట్టణం, బుచ్చిరెడ్డిపాళెం, కావలి

డీపీఆర్ దశలోనే..

బుచ్చిరెడ్డిపాళెం మధ్యగా వెళ్తున్న ముంబయి రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. రెండు కి.మీ. దూరం వాహనచోదకులు అవస్థలు తప్పడం లేదు. రోడ్డుపక్కన వాహనాలు పెడుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సమస్యకు పరిష్కారంగా పురపాలక పాలకవర్గం బైపాస్ రోడ్డు ఏర్పాటుకు తీర్మానం చేసింది. బుచ్చిరెడ్డిపాళెంలో రామచంద్రారెడ్డి నగర్ పక్కనున్న సబ్‌స్టేషన్ వద్ద నుంచి చల్లాయపాళెం మీదుగా టోల్‌ప్లాజా వద్ద కలిసేలా బైపాస్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించి డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పంపమనగా పురపాలకసంఘం పంపింది. నిధులు మంజూరు కావాల్సి ఉంది.

బుచ్చి- ముంబయి మార్గంలో ట్రాఫిక్ సమస్య

ఏడాదిగా ఏదీ కార్యరూపం

ఎర్రవాగు సమీపంలో నిలిచిన వంతెన నిర్మాణం

జాతీయ రహదారి 167-బి మొదటి ప్యాకేజీలో భాగంగా సింగరాయకొండ నుంచి కందుకూరు పట్టణం మీదుగా మాలకొండ వరకు సుమారు రూ.230 కోట్లతో ప్రతిపాదించిన 45 కి.మీ. రహదారి నిర్మాణం పూర్తయింది. కందుకూరు-గుడ్లూరు రోడ్డు 167-బి జాతీయ రహదారి కలిసే కూడలి అనుసంధానిస్తే ఉంది. ఇక్కడి సమీపంలో ఎర్రవాగు ఉండటం.. ప్రధాన కూడలి కావడంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయని, వంతెన ఏర్పాటు చేయాలని స్థానికులు ఆందోళన చేయడంతో దాదాపు ఏడాది నుంచి అక్కడ పనులు నిలిపివేశారు. గ్రామస్థులు ఆందోళన చేసిన సమయంలో.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ప్రతిపాదనలు పంపుతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

ఆక్రమణలతో తగ్గిన విస్తరణ

నెల్లూరు నగరం విస్తరించడంతో మినీ బైపాస్‌రోడ్డును మూడు దశాబ్దాల క్రితమే అభివృద్ధి చేశారు. రైల్వేస్టేషన్ నుంచి అయ్యప్పగుడి కూడలి వరకు దాదాపు ఐదు కి.మీ. మేర విస్తరించింది. పదేళ్లలో నగరం, వస్తు దుకాణాలతోపాటు కార్లు, ద్విచక్ర వాహనాల షోరూంలు, బ్యాంకులు, హోటళ్లు పెద్దఎత్తున ఏర్పాటయ్యాయి. ఇరువైపులా ఆక్రమించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయంఏర్పడుతోంది.

నిధులు మంజూరైతే..

కావలి పట్టణానికి బైపాస్ రహదారి మంజూరు చేస్తున్నట్లు ఆరునెలల క్రితమే ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. తాజాగా డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.183 కోట్లు అవసరం. బైపాస్ నిర్మిస్తే కావలి ప్రధానరోడ్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. కావలి పశ్చిమ శివారు నుంచి జాతీయ రహదారికి అనుసంధానంగా బైపాస్ నిర్మించనున్నారు. సుమారుగా పది కి.మీ.ల దూరంతో బైపాస్ నిర్మాణం జరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ చర్చి.. చరితకు సాక్షి



ఉలవపాడు, న్యూస్‌టుడే - ఈనాడు, నెల్లూరు: చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తోంది.. ఈ చర్చి. సుమారు 155 ఏళ్ల క్రితం ఆంగ్లేయులు నిర్మించారు. వంద అడుగుల ఎత్తులో రీచ్‌గా కనిపిస్తూ.. పర్యాటకులు, యాత్రికులను ఆకట్టుకుంటోంది. క్రైస్తవ సోదరుల్లో భక్తిభావాన్ని నింపుతోంది రామాయపట్నంలోని చర్చి. బ్రిటిష్ రాజ్యంలో ఇక్కడ ఓడరేవు ఉండేది. సుగంధద్రవ్యాల వ్యాపారం జరుగుతుండేది. ఆ సమయంలో ఆంగ్లేయులు కొందరు తమ వ్యాపార విస్తరణలో భాగంగా సముద్ర తీరం ఆనుకుని సుమారు 125 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఆ ఏడెకరాల ప్రాంగణంలో రెండు అంతస్తులు నిర్మించారు. కింద అంతస్తులో పాస్టర్ల శిక్షణకేంద్రం, పై భాగంలో ప్రార్థనలు చేసేవారు. పక్కన ఆసుపత్రితోపాటు, అన్నిరకాల మేడలు పాఠశాల, బోర్డింగ్‌లు, సిబ్బంది ఉండేందుకు ఇళ్లను నిర్మించారు. 30 ఏళ్ల క్రితం వరకు ఆసుపత్రి ద్వారా వైద్య సేవలందించారు. కాలక్రమంలో ప్రాభవం తగ్గడంతో ఆసుపత్రిని నర్సింగ్ కళాశాలగా మార్చారు. దీన్ని సైతం పదిహేను ఏళ్ల క్రితం మూసేశారు. సమీపంలో హైస్కూల్ రావడంతో పాఠశాల మూతపడింది. పలు కట్టడాలు శిథిలావస్థకు చేరాయి. క్రైస్తవ పర్వదినాల్లో విశ్వాసులు, తీర ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ ప్రాంతానికి ఒక గుర్తింపునిస్తున్న ఈ చర్చిని మరింతగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

వైద్యుడు లేక.. ఆగిన గుండె

మృతుడి బంధువులు, మాజీ ఎమ్మెల్యే శివరాం ఆందోళన

ఉలవపాడు, న్యూస్‌టుడే: సకాలంలో వైద్యం అందక తెదేపా నాయకుడు బుధవారం మృత్యువాతపడ్డారు. ఉలవపాడు ఎస్సీ కాలనీకి చెందిన దార్ల మల్లికార్జున (45) సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి దగ్గర ఛాతీలో నొప్పి రావడంతో కిందపడ్డారు. వెంటనే బంధువులు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేక చికిత్స అందలేదు. దీంతో మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు వైద్యశాలకు చేరుకుని కారకులైన వైద్యులను సస్పెండ్ చేయాలని ఆందోళన చేశారు. ఇది తెలిసి మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వచ్చి వైద్యశాఖాధికారులను విచారించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ అన్వర్‌బాషా చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

ఆందోళనకారులతో పాటు నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే శివరాం

స్వచ్ఛ విద్యాలయాలు ప్రగతికి బాటలు

రాష్ట్ర స్థాయి పోటీలకు 8 పాఠశాలల ఎంపిక

రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఇందుకూరుపేట మండలం పీవీ కండ్రిక ప్రాథమిక పాఠశాల

దుత్తలూరు, న్యూస్‌టుడే

జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ పాఠశాలలు స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, స్వచ్ఛతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొత్తవిధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛతతోపాటు పరిశుభ్రత, హరిత శోభ సంతరించుకోవాలని కార్యాచరణ చేపట్టింది. ఈక్రమంలో ఇటీవల అధికారులు క్షేత్రస్థాయిలో ఆయా పాఠశాలలను పరిశీలించి ఎనిమిదింటిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వాటికి స్టార్ రేటింగ్స్ ప్రకటించింది.

పరిశీలించిన అంశాలేవంటే..

- పాఠశాలలో పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణం, పారిశుద్ధ్య నిర్వహణ, బోధన, మూత్రశాలలు, నీటి వసతి తదితర అంశాలను తీసుకున్నారు.
- ఆయా పాఠశాలల్లో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత నిబంధనల మేరకు కేటగిరీ-1కు సంబంధించి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు, పట్టణ పరిధిలో ఒక పాఠశాలను గుర్తించారు. కేటగిరీ-2లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు, పట్టణ పరిధిలో ఒకదాన్ని ఎంపిక చేశారు.
- రాష్ట్ర స్థాయికి ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు త్వరలో కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేయడానికి సమగ్రశిక్షా అభియాన్ అధికారులు సమాయత్తమవుతున్నారు. జాతీయ స్థాయిలో ఎంపికైన పాఠశాలలకు ఒక్కోదానికి రూ. లక్ష ప్రోత్సాహం, ప్రధాని చేతులమీదుగా పురస్కారం దక్కుతుంది.

జిల్లాలో ఎంపికైన పాఠశాలల వివరాలు..

● మండలం ● పాఠశాల ● స్టార్ రేటింగ్

తోటపల్లిగూడూరు: ముంగలదొరువు ప్రాథమిక పాఠశాల 5, ఇందుకూరు పేట: వీవీ కండ్రిక ప్రాథమిక పాఠశాల 4, కందుకూరు: పలుకూరు ప్రాథమిక పాఠశాల 4, కలిగిరి : ఏపీ ఆదర్శ పాఠశాల 4, నెల్లూరు : రెయిన్‌బో స్కూల్, కలివెలపాలెం 4, ఏఎస్‌పేట: చిరమన ఉన్నత పాఠశాల 4, కావలి: వైకుంఠపురం పాఠశాల 4, నెల్లూరు అర్బన్ : వీఆర్ హై స్కూల్, ట్రంక్‌రోడ్డు 4

వివరాలు నమోదు చేయాలని సూచించాం

వెంకటసుబ్బయ్య, ఏపీసీ, సర్వశిక్షా అభియాన్

రాష్ట్రస్థాయికి ఎంపికైన పాఠశాలలకు సంబంధించి చిత్రాలు, వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించాం. జాతీయస్థాయికి ప్రతిపాదిస్తే ప్రత్యేక అధికారులు పరిశీలించాక మార్కులు కేటాయిస్తారు. జాతీయస్థాయిలో మొదటి 30 స్థానాల్లో నిలిచిన ప్రతి పాఠశాలకు రూ. లక్ష నగదు పురస్కారం లభిస్తోంది.

సమాచార స్రవంతి

బంగారం ధరలు	
గ్రాముధర: (3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	రూ.13,103
సవర ధర:	రూ.1,04,824
వెండి గ్రాము :	రూ.230.20

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు	
బ్రాయిలర్	160
లేయర్	118
బ్రాయిలర్స్	278
బ్రాయిలర్స్‌స్కిన్‌లెస్	306
లేయర్ మాంసం	200

సురేంద్ర వీరయ్యపై పీడీ యాక్ట్

నెల్లూరు(నేర విభాగం): నెల్లూరుగ్రామీణ నియోజకవర్గం దొరతోపు కాలనీకి చెందిన రౌడీ షీటరు సురేంద్ర వీరయ్యపై నెల్లూరుగ్రామీణ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇతనిపై కొడవలూరు, నవాబుపేట, బాలాజీనగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో రెండు హత్యలు, ఒక చీటింగ్ కేసు నమోదైంది. ఇతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.

మానవాళిని సన్మార్గంలో నడిపించిన క్రీస్తు బోధనలు : ఎంపీ

నెల్లూరు(టౌన్): క్రీస్తు బోధనలు మానవాళిని సన్మార్గంలో నడిపించాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. క్రిస్మస్ పండగ సందర్భంగా జిల్లా ప్రజలకు, క్రిస్టియన్ సోదరులు, కూటమి నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఆక్రమణల తొలగింపు

కావలి: పట్టణంలోని మందాటి చెరువు కట్టపై ఆక్రమణలను బుధవారం కావలి పురపాలక సంఘం అధికారులు తొలగించారు. ఈనెల 18వ తేదీ 'ఈనాడు'లో 'ఆక్రమణల పాగా.. అభివృద్ధికేదీ జాగా' శీర్షికన ప్రచురితమైన కథనానికి పురపాలక కమిషనర్ శ్రావణ్‌కుమార్ స్పందించారు.

బహిరంగ వేలం

డిసెంబర్ నెల తేది : 25-12-2025

Vehicle No.	Description	Year
AP39TB-4484	MARUTI DZIRE TOUR DIESEL-P	2017
AP31DK-4604	ACE FX150	2015
AP39TG-3786	TATA LPT 1512 CRX FBT	2019
AP39VE4222	AL 4825 BULKER BS6	2023
AP39TB-5109	MAHINDRA 415 DI XP PLUS	2019
AP39UL0904	TATA LPT 710 BS6	2022
AP39TU5597	TAFE MF 241 DI PLANETARY PLUS	2021
AP39ME3737	INNOVA CRYSTA GX MT BS6 DIESEL 8 SEATER	2021

గమనిక : పైన తెలిపిన వాహనముల యొక్క రుణగ్రహీత(లు) / హామీదారులు మా యందు ఋణం పొంది వాహనము కొనుగోలుచేసి ఋణము చెల్లించనందువలన పలుమార్లు నోటీసులను పంపడమైనది. కాని ఖాతరు చేయనందువలన పలుమార్లు నోటీసు పంపడమైనది. కాని ఖాతరు చేయనందున పై వాహనములను వేలము ద్వారా విక్రయించి ఋణము రాబట్టుకొనుటకు కంపెనీ నిర్ణయించడమైనది. షరతులు వర్తిస్థాయి.

వేలము జరుగు ప్రదేశం : శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, వెంకటాచలం, సర్వేపల్లి రోడ్డు, రైల్వేగేట్ దగ్గర, నెల్లూరు

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

డి.నెం.53-54, శ్రీనగర్‌కాలనీ, శ్రీనివాస కాంప్లెక్స్, మాగుంట లేఔట్, డమ్రో షోరూం దగ్గర, నెల్లూరు, ఫోన్ : 9849981316, 9849981418.

విద్యార్థులు.. విజయ దీపికలు

పది పరీక్షలకు సిద్ధం

సంగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు.. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ విజయదీపిక- స్టడీ మెటీరియల్ అందజేస్తోంది. ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో పలు మార్పులు వచ్చాయి. వాటి ఆధారంగా ఈ ఏడాది ప్రశ్నాపత్రాలను రూపొందిస్తున్నారు. విద్యార్థుల ఆలోచన, భావ వ్యక్తీకరణ, అవగాహన,సృజనాత్మకతకు ప్రాధాన్యం ఉండేలా సమాధానాలు రాయాల్సి ఉంది.

మెటీరియల్స్ చూపుతున్న విద్యార్థులు

తక్కువ పేజీల్లో..

తెలుగు భాషకు సాధారణ, కాంపొజిట్ కలిపి 72, హిందీకి 43, ఆంగ్లానికి 59, గణితానికి 39, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాలకు 14,17,51వ పేజీల వంతున తయారు చేశారు. వాటిలోనే మాదిరి ప్రశ్నపత్రాలున్నాయి. వాటి విశ్లేషణ ఉంది. ప్రధానమైన పాఠ్యాంశాలున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన విజయ దీపికల్లో ప్రశ్నపత్రాలు, ప్రశ్నలకు సమాధానాలుండేవి కావు. ఈసారి లఘు ప్రశ్నలకు ఒకటి, రెండు మార్కులు లభించే వాటికి జవాబులను సైతం నమోదు చేశారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఈ స్టడీమెటీరియల్స్‌ను అందజేస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకుంటే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధిస్తారని ఆత్మకూరు డిప్యూటీ డీఈవో జానకిరాం తెలిపారు.

35 మంది ఉపాధ్యాయులతో..

జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి. 340 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా.. 15,200 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరికి సులువుగా అర్థమయ్యేలా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 35 మంది ఉపాధ్యాయులు.. మెటీరియల్స్‌ను తయారు చేశారు.

హక్కులపై అవగాహన అవసరం

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: నేటి ఆధునిక, సాంకేతిక యుగంలో వినియోగదారులకు తమ హక్కులు గురించి అవగాహన ముఖ్యమని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఒక్క రూపాయి నుంచి ఎంత పెద్దమొత్తంలో కొనుగోలు చేసినా బిల్లులు తప్పనిసరిగా పొందాలన్నారు. వినియోగదారుల హక్కులపై నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు, నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీఎస్‌వో లీలారాణి, వినియోగదారుల ఫోరం సభ్యులు ప్రశాంతి, ఆహార కల్తీ నియంత్రణశాఖ అధికారి వెంకటేశ్వరరావు, తూనికలు కొలతలశాఖ అధికారి ఐజాక్, ఆర్టీవో బషీర్, డీఎంహెచ్‌వో సుజాత, ఏపీసీవోలు లక్ష్మీనారాయణ, పుల్లయ్య, డీకే కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న జేసీ వెంకటేశ్వర్లు, అధికారులు

ఆర్టీసీ స్థలాల లీజుపై 26న అవగాహన సదస్సు

నెల్లూరు(ఆర్టీసీ), న్యూస్‌టుడే: నెల్లూరు రీజియన్ పరిధిలోని ఆర్టీసీ స్థలాల లీజు అంశంపై ఈ నెల 26న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి షమీమ్ ఓ ప్రకటనలో తెలిపారు. కోవూరు, ఆత్మకూరు, జోన్-3 పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను వ్యాపార నిమిత్తం లీజుకు ఇవ్వనున్నట్లు చెప్పారు. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం 11గంటలకు సదస్సు జరుగుతుందన్నారు.

EENADU Classifieds

REAL ESTATE **PLOT FOR SALE**

NELLORE TOWN Narayana Medical College Opposite:లో గల మోడ్రన్ లేఔట్లోని తూర్పుముఖం Plot No:50 (40x 60) Sale కలదు. రెసిడెన్షియల్ / కమర్షియల్ కన్‌స్ట్రక్షన్‌కి అనుకూలం.9848871289.

Wanted Mec. Incharge, Heavy Machine Machanics, Mechanical Supervisor & Manager, Accountants, Cook Working in Mining Company # 9000266685.

గోడౌన్ ఇన్‌ఛార్జ్, మార్కెటింగ్ సేల్స్ మెన్స్ కావలెను. నెల్లూరు టౌన్ MNC కంపెనీలో పనిచేయుటకు. కాల్ టైం: 11-30 AM to 12-30 PM.✆9849048113

JOBS

WANTED STAFF for fast growing Logistics Company (IOS and Android Plot Forms), Logistics Co-Ordinators, Accounts Executive, Operations Executive. Experience in Logistics is preferred Freshers with B.Tech or B.Sc., with Computers and Mobile Apps Knowledge can Apply Salary 3,00,000 per Annum. Location TADA, Tirupati (Dist.).Cont: 94409 81322, 80508 18325.

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు... B/w 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే

వివరాలకు.. నెల్లూరు 80080 01790

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి. B&W : రూ. 600 Colour : రూ. 800

ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎటి డబ్బును వసూలు చేయ రాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకొనే హక్కు యాజమాన్యానికి కలదు.

కెనరా బ్యాంక్ Canara Bank

ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు జిల్లా. ఫోన్: 9440905330

బంగారు ఆభరణముల వేలం ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడమేమనగా ఈ క్రింది పేర్కొనబడిన ఖాతాదారులు, దిగువ తెలిపిన కెనరా బ్యాంకు బ్రాంచ్‌లలో బంగారు నగలు తాకట్టు పెట్టి, ఋణం పొందిన క్రింది ఖాతాదారులు గడువు మీరినసూ, ఋణములు చెల్లించాల్సిందిగా బ్యాంకు వారు పలుమార్లు కోరినసూ, వారు తమ బాకీలు చెల్లించలేదు. ఋణము బకాయి అయినందున సదరు బంగారు నగలను మా బ్యాంకు ఆవరణలో 31-12-2025 వ తేదీన బహిరంగ వేలము వేసి వారి పేరున ఉన్న బకాయిలు జమకట్టుకొనబడును. ఈ ఖాతాదారులలో ఎవరికైనసూ బ్యాంకు వారి నోటీసులు అందని యెడల లేదా నోటీసులు తిరస్కరించిన వారికి పత్రికాముఖంగా చివరగా తెలియజేయడమైనది. వేలము వేసినా బకాయిలు రద్దుకాని యెడల వారిపై చట్టరీత్యా తగుచర్యలు తీసుకొని మిగిలిన బకాయిలు వసూలు చేయబడును మరియు వేలము తదితర ఖర్చులు వారి ఖాతాలకు వ్రాయబడును. ఈ దిగువ ఖాతాదారులలో ఎవరైనా మరణించిన యెడల వారి వారసులకు ఈ వేలము నోటీసు వర్తిస్తుంది.

నెం.	ఖాతా నెంబరు	ఖాతాదారుని పేరు మరియు చిరునామా	స్థూల బరువు
బుచ్చిరెడ్డిపాలెం-II బ్రాంచ్ (13472), ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా, ఫోన్: 9440905245, 9010491064			
1	164089371725	తలారి తిరుపాలు, తండ్రి: వెంకయ్య, పల్లిపోలు, ఇస్కపాలెం, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్-524305	4.10 గ్రా
నెల్లూరు మాగుంట లే-అవుట్ బ్రాంచ్ (02844), ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా, ఫోన్: 9885717853, 8639826290			
2	180306719613	సంగంశెట్టి వెంకటేశ్వరరావు, C/O సంగంశెట్టి గంగాధర్ రావు, అల్లిమడుగు కాలనీ అల్లూరుపేట, అల్లూరు, SPSR నెల్లూరు, ఆంధ్రప్రదేశ్-524315	13.00 గ్రా
3	180306719845		11.00 గ్రా
వరికుంటపాడు బ్రాంచ్ (13483), ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా, ఫోన్: 9440905317, 9014646442			
4	180383713600	పోలిబోయిన శ్రీకాంత్, తండ్రి: మాలకొండయ్య, కానియంపాడు, వరికుంటపాడు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్-524227	61.70 గ్రా

వేలం నియమనిబంధనలు: (1) వేలంలో పాల్గొనదలచిన వారు రిజర్వు ధరలోని 10% ధరావత్తు సొమ్మును సంబంధిత బ్రాంచ్‌లో చెల్లించి వేలంలో పాల్గొనవచ్చును. (2) పై నగలను వేలం తేదీనాటికి ఉన్నటువంటి బంగారం ధరను బట్టి రిజర్వు ధర నిర్ణయించబడును. వేలంలో పాల్గొన్నవారు పై వస్తువుల విలువ పరిమాణము, నాణ్యత కొరకు ఎటువంటి వివాదములకు బ్యాంకు బాధ్యత వహించదు. (3) హెచ్చుపాటదారుడు మొత్తం పాట సొమ్మును అదేరోజు చెల్లించి వస్తువులను పొందవలెను. లేనియెడల ధరావత్తు సొమ్ము కోల్పోవుదురు. (4) పై ఖాతాదారులలో ఎవరికైనా మా బ్యాంకు నందు ఇంకనూ అప్పులు వున్నచో, వేలం ద్వారా మిగిలిన సొమ్మును ఆ ఖాతాకు సర్దుబాటు చేయబడును. (5) బ్యాంక్ సంతృప్తి మేరకు కె.వై.సి. డాక్యుమెంట్ తప్పనిసరిగా సమర్పించవలెను. (6) జిఎస్‌టి మరియు ఇతర ట్యాక్స్‌లు పాటదారుడే భరించవలెను. (7) ఏకారణం చూపకుండానే వేలం షరతులు మార్చుటకు, వేలం వాయిదా వేయుటకు, రద్దు చేయుటకు బ్యాంకు వారికి సర్వహక్కులు కలిగియున్నవి. (8) ఖాతాదారులు సదరు గడువులోగా రుణం చెల్లించి మీ బంగారు నగలను విడిపించుకోవాలని చివరగా మరొకసారి కోరడమైనది. లేని యెడల సంబంధిత బ్రాంచ్ ఆవరణలో తేది.31-12-2025 బుధవారం రోజున ఉ॥ 12.00 గం.ల నుండి సా॥ 4.00 గం.ల వరకు వేలం వేయబడును. (9) ఇతర వివరములకు సంబంధిత బ్రాంచ్ మేనేజర్‌ను సంప్రదించవలెను.

తేది: 24-12-2025, ప్రదేశం: నెల్లూరు సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్

సంఘటనా స్థలంలో దెబ్బతిన్న వాహనాలు

తప్పించబోయి.. ప్రమాదానికి గురై

సంగం, న్యూస్‌టుడే: గేదెలను తప్పించబోయి రెండు వాహనాలు ఢీకొన్నాయి. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం సంగం-కలిగిరి రహదారిలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన ఎస్.సునీల్, ఆర్.బాలయ్య, ఎస్.నవీన్, కె.వినోద్ కుమార్‌లు.. వింజమూరు నుంచి నెల్లూరుకు కారులో వెళుతున్నారు. ఆ క్రమంలోనే నెల్లూరు నుంచి కలిగిరి ప్రాంతానికి వెళుతున్న రవాణా వాహనం వస్తోంది. అదే సమయంలో రోడ్డుపైకి గేదెలు వచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో రెండు వాహనాలు ఢీకొని రహదారికి చెరో వైపున పడ్డాయి. కారులో ప్రయాణిస్తున్న వారు గాయపడగా.. 108 వాహనం ద్వారా సంగం పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు.

నెలకోసారి మత్తు పార్టీలు

బెజవాడలో ధర ఎక్కువని.. ● బెంగళూరు నుంచి కొనుగోళ్లు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే, పటమట: స్నేహితులతో నెలకోసారి జరిగే మత్తు పార్టీల్లో వినియోగించే ఎండీఎంఏను నిందితులు జగదీష్ కుమార్, అఖిలేష్‌లు స్థానికంగానే కొనేవారు. ధర ఎక్కువగా ఉండడంతో అంత చెల్లించలేక బెంగళూరు బాట పట్టేవారు. అక్కడ కొన్న సరకును బెజవాడకు తెచ్చి పార్టీల్లో తీసుకునేవారు. కొందరు స్నేహితుల ద్వారా అలవాటు చేసుకున్నారు. ఇటీవల నగరంలో దొరికిన ఎండీఎంఏ కేసు దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని వీరు నవీన్, నానాజీ, తదితరులతో కలిసి రహస్యంగా ఎండీఎంఏ తీసుకునేవారు. మరోవైపు.. పరారైన నిందితుడు రాజేష్ ఆచూకీ ఇంకా దొరకలేదు. అతని కోసం వివిధ ప్రాంతాల్లో బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడి స్వస్థలం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోనూ నిఘా పెట్టారు. తల్లిదండ్రులకు రాజేష్ పెంపుడు కుమారుడు.

23 ఏళ్లకే డ్రగ్స్‌కు బానిసైన తేజ

విజయనగరానికి చెందిన తేజ.. హైదరాబాద్‌లో మల్టీమీడియా, బీకాం చదివాడు. ఆ సమయంలోనే 23 ఏళ్లకే స్నేహితుల ద్వారా గంజాయి, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. చదువు పూర్తయ్యాక విజయనగరం వచ్చి ఈవెంట్స్‌లో ఫొటోగ్రఫీ చేసేవాడు. 2018లో ఫ్రెండ్స్‌తో కలసి విశాఖలో ఎండీఎంఏ తీసుకుంటుండగా అరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. 30 రోజులు జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. 2022లో హైదరాబాద్‌లో రాజేష్ పరిచయమయ్యాడు. తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయి.. అక్కడే ఓ కంపెనీలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ కూడా తరచూ డ్రగ్స్ తీసుకునేవాడు. సరఫరాదారుల నుంచి కొని, తాను వినియోగించింది పోగా... మిగిలింది ఎక్కువ మొత్తానికి అమ్మేవాడు. 19న డ్రగ్స్ కోసం బెంగళూరు వెళ్లిన జగదీష్ కుమార్, అఖిలేష్‌కు రెండు గ్రాముల సరకును రాజేష్‌కు అంజేయమని తేజ ఇచ్చాడు. ఇందుకు రాజేష్.. జగదీష్ కుమార్‌కు రూ.20 వేలు ఫోన్‌పేలో పంపాడు. తొలుత.. ఎండీఎంఏను తెచ్చేందుకు జగదీష్ అంగీకరించకుండా, ఆ డబ్బును రాజేష్‌కు తిరిగి బదిలీ చేశాడు. మళ్లీ ఒప్పించి తెప్పించాడు.

కావలి

•కావలి •ఉదయగిరి •కందుకూరు

స్మార్ట్ మీటరుతో ఇబ్బందులకు చెక్

కొండాపురం, న్యూస్‌టుడే: స్మార్ట్ మీటరుతో విద్యుత్తు ఇబ్బందులు తొలగుతాయని ఆ శాఖ కన్‌స్ట్రక్షన్ డీఈ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని స్మార్ట్‌మీటర్ల ఏర్పాటును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వీటిని మొదట విడతగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈ ప్రసాద్, లైన్‌మ్యాన్ రవి తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతుల పంపిణీ

ఉదయగిరి : స్థానిక బీసీ కాలనీ మైదానంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రావినూతల ముకుందరావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు బుధవారం ముగిశాయి. బీసీ కాలనీ యూత్, క్రిస్టియన్‌పాలెం జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో బీసీ కాలనీ యూత్ జట్టు విజయం సాధించింది. జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు కిశోర్, ప్రకాష్, జోర్గాన్ పాల్గొన్నారు.

వృద్ధురాలి నేత్రదానం

కావలి, న్యూస్‌టుడే: రైతుబజార్‌లో కూరగాయల వ్యాపారి పిట్టు అంకమ్మ (75) అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ఆమె నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. బుధవారం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి చెందిన సునీల్ వచ్చి ఆమె నేత్రాలను సేకరించారు. ఆమె అల్లుడు పొన్నగంటి మురళీకృష్ణ, రెడ్‌క్రాస్, టీం సేవియర్స్ ప్రతినిధులు ఈ విజయవంతమయ్యేలా చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)
కావలి : 80080 51666, 91548 46698
కందుకూరు:70939 81624, ఉదయగిరి : 80085 73944

సమస్య: పట్టణంలోని దక్షిణ జనతాపేటలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. రాత్రివేళల్లో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. –ఈశ్వరయ్య, స్థానికుడు
సమాధానం: నివారణకు తగిన చర్యలు తీసుకుంటాం. –శ్రావణ్‌కుమార్, కమిషనర్

? తుమ్మలపెంట రహదారి, అంబేడ్కర్ పార్కు వద్ద జడ్పీ పాఠశాలలున్న చోట వాహనాలు వేగంగా వెళుతున్నాయి. ఆ దారిన పోయే పాదచారులు, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. –ఆత్మకూరి సుమన్, కావలి
✓ స్పీడ్‌బ్రేకర్లు మేము ఏర్పాటుచేయలేం. వాహనదారులే బాధ్యతగా వెళ్లాలి.
– శ్రావణ్‌కుమార్, కమిషనర్, కావలి

? పట్టణంలోని మద్దూరుపాడు టిడ్కో భవన సముదాయాల వద్ద విషసర్పాల సంచారం ఎక్కువగా ఉంది. అధికారులు స్పందించి చుట్టూ ప్రహరీ నిర్మించాలి. –సత్య, స్థానికుడు
✓ ప్రభుత్వానికి నివేదికలు పంపాం. వెంటనే చర్యలు తీసుకుంటాం. – శ్రావణ్‌కుమార్, పురపాలిక కమిషనర్ – న్యూస్‌టుడే, కావలి

? స్థానిక చైతన్య పాఠశాల వీధిలో దీపాలు వెలగడం లేదు. ట్యూషన్ నుంచి ఇళ్లకు వచ్చే సమయంలో ఇబ్బందిగా ఉంది. –దీక్షాంతివర్మ
✓ పరిశీలించి వెలిగించే ఏర్పాటు చేయిస్తాం. – నరేశ్, పంచాయతీ కార్యదర్శి –న్యూస్‌టుడే, గుడ్లూరు

విజ్ఞాన కాంతులు.. విజయదీపికలు

కావలి, కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: కావలి, కందుకూరు పట్టణాల్లో బుధవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. వీటిలో భాగంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కావలిలోని భాష్యం ఉన్నత పాఠశాలలో విజేతలుగా సయ్యద్ తాహీర్, బి.ప్రణయగాయత్రి, బి.ప్రేమ్ మహేశ్ నిలిచారు. వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్ బహుమతులు అందజేశారు.

కావలి: భాష్యం పాఠశాలలో బహుమతులతో విజేతలు

విజేతలతో జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు

● కావలి మండలంలోని రుద్రకోట జడ్పీ ఉన్నత పాఠశాలలో పి.తిరుమల, ఎం.మోక్ష, టి.వెంకటగౌతం విజేతలుగా నిలిచారు. వీరికి ప్రధానోపాధ్యాయుడు మురళి బహుమతులు పంపిణీ చేశారు.

● కందుకూరు పట్టణంలోని కేసరగుంట కాలనీలో ఉన్న నాగార్జున విద్యాలయంలో టి.నందహర్షిణి, బి.మాధవి, కె.భవ్య విజేతలుగా నిలిచారు. వీరికి పాఠశాల ఛైర్మన్ ఉమామహేశ్వరరావు, హెచ్‌ఎం మాలకొండారెడ్డి, ఇన్‌ఛార్జి నాగసుందరం బహుమతులు అందజేశారు.

బహుమతులిస్తున్న నాగార్జున విద్యాలయం ఉపాధ్యాయులు

● పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో డి.మహేశ్వరి, ఎస్.కె.మహీసాతబసున్, పి.మధుమతి విజేతలుగా నిలిచారు. వీరికి పాఠశాల హెచ్‌ఎం ద్వారకారాణి, ఉపాధ్యాయినులు ఎల్.గీత, మంగతాయారు, కె.శ్రీదేవి బహుమతులు అందజేశారు.

విజేతలతో బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయినులు

రైతుబజారు సౌకర్యాలు కరవు

మొత్తం దుకాణాలు : 105
అద్దె : రూ.1500 నుంచి రూ.2,500
ఉచితం :2 ఖాళీలు :3
నెలకు రాబడి : రూ. 2.6 లక్షలు

● పట్టణంలోని రైతుబజార్ ప్రధాన ద్వారం వద్ద భారీగా చేరుతున్న కుళ్లిపోయిన కూరగాయలతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. దుర్గంధంతో కొనుగోలుదారులకు అగచాట్లు తప్పడం లేదు.

● రైతుబజార్‌లో వాహనాల పార్కింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రదేశంలో చిరువ్యాపారులుంటున్నారు. వారి నుంచి అనధికారికంగా సొమ్ము వసూళ్లకు పాల్పడుతూ పార్కింగ్ ప్రదేశాన్ని సిబ్బంది అమ్మేసుకుంటున్నారు. దీంతో వినియోగదారులు తమ వాహనాలను నిలపడానికి ఇబ్బందులు పడుతున్నారు.

న్యూస్‌టుడే, కావలి

దళారీ వ్యవస్థను రూపుమాపాలనే ఉద్దేశంతో 1999లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రైతుబజార్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈక్రమంలో పట్టణంలో ఏర్పాటైంది. దీంతో ప్రజలకు ప్రయోజనాలు పెద్దగా ఒనగూరడం లేదు. ఇక్కడ ఉండేదంతా వ్యాపారులే. ధరల పట్టిక సైతం సరిగ్గా అమలుచేయడం లేదు. దీంతో ధరలపరంగా వ్యత్యాసాలుంటు

న్నట్లు విమర్శలువినిపిస్తున్నాయి.

అధ్వానంగా మరుగుదొడ్లు

మరుగుదొడ్లు అందుబాటులోనే ఉన్నా, నిర్వహణ సరిగా లేదు. దుర్గంధం వెదజల్లుతోంది. పురపాలక సంఘం తరఫున చెత్తాచెదారం శుభ్రం చేయడంలోనూ క్రమపద్ధతి అనుసరించడం లేదు. దీంతో ఇక్కట్లు వర్ణనాతీతంగా మారుతున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఆచరణలో ఆమడదూరానికే పరిమితమైంది. అనధికారిక దుకాణాలు కొనసాగుతుండడంపై అధికారుల తీరును ప్రజలు తప్పుబడుతున్నారు. టమాటా, ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు ఇక్కడ రాయితీ ధరలకు విక్రయ కేంద్రాలు ఏర్పాటుచేస్తుంటారు. ఆసమయంలో కేంద్రాల నిర్వహణపై ఫిర్యాదులు వస్తున్నాయి.

వ్యాపారుల యూనియన్‌తో చర్చించాం
–మధు, ఎస్టేట్ అధికారి, రైతుబజార్

ఇప్పటికే వ్యాపారుల యూనియన్‌తో చర్చించాం. ఇకపై మార్కెటింగ్ శాఖ తెలిపిన ధరలకే విక్రయిస్తాం కూరగాయల ధరల బోర్డులను ఎప్పటికప్పుడు మారుస్తాం. తప్పులుంటే సవరించుకుంటాం. వాహనాల పార్కింగ్ సమస్య పరిష్కరిస్తాం.

గోదాములో సరకుల నిల్వల తనిఖీ

వింజమూరు, న్యూస్‌టుడే : గ్రామంలోని పౌరసరఫరాల గోదామును కావలి ఆర్డీవో వంశీకృష్ణ బుధవారం తనిఖీ చేశారు. దస్త్రాల ప్రకారం నిల్వలు ఉన్నాయా లేవా అనే విషయమై ఆరా తీశారు. ఇక్కడ పనిచేస్తున్న వారు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సుధాకర్‌ను గోదాము డీటీగా బుధవారం నియమించారు. తహసీల్దారు హమీద్ ఆయన వెంట ఉన్నారు.

అద్దె అడిగితే దాడి చేశాడు

కావలి : ఇంటి బాడుగ చెల్లించాలని అడిగితే ఇవ్వకపోగా దాడి చేసిన ఘటన కావలి రెండో పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రగతినగర్‌లో దర్శి విజయలక్ష్మి ఇంట్లో తిరునమల్లి వెంకటకృష్ణయ్య అద్దెకు ఉంటున్నాడు. నెలల తరబడి అద్దె ఇవ్వకపోవడంపై యజమానురాలు నిలదీసి, ఇల్లు ఖాళీ చేయాలనగా.. అతను దూషిస్తూ దాడి చేశాడు.

మెరుగైన ఫలితాల సాధనకు కృషి

కలిగిరి, న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని కావలి డిప్యూటీ డీఈవో ఎం.హరిప్రసాద్ విద్యార్థులకు సూచించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 100 రోజుల ప్రణాళికపై బుధవారం ఉపాధ్యాయులతో సమీక్ష జరిపారు. ప్రత్యేక తరగతులు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై మాట్లాడారు. విద్యార్థుల మార్కులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో జి.సురేష్, హెచ్‌ఎం లక్ష్మీశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. **ఉదయగిరి:** పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులకు తన సొంత నిధులతో అవార్డులు అందిస్తానని ఎంఈవో-2 శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని బిజ్జంపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించారు.

ఉపాధ్యాయులతో చర్చిస్తున్న డిప్యూటీ డీఈవో ఎం.హరిప్రసాద్

నిలిచిన నీటి సరఫరా

లింగసముద్రం, న్యూస్‌టుడే: గ్రామంలో రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో నీటి కోసం గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పలువురికి బీద పరామర్శ

అల్లూరు, న్యూస్‌టుడే: తెదేపా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర బుధవారం అల్లూరుపేటలో పలువురిని పరామర్శించారు. తెదేపా నాయకులు మేడా రామకృష్ణారెడ్డి, సామంతుల పరంధామిరెడ్డి కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు పలగాటి శ్రీనివాసులురెడ్డి, బండి శ్రీనివాసులురెడ్డి, మేడా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ నీరు పోయే దారేది?

గ్రామంలోని ప్రధాన రహదారిపై రెండు రోజులుగా యూనియన్ బ్యాంకు ప్రాంతం నుంచి వీఆర్ ప్లాజా వరకు నీరు ప్రవహిస్తోంది. మురుగు కాలువలు లేనందున వృథా నీటిని ఇళ్ల ముందు గుంతలు తవ్వి నింపుతున్నారు. అవి నిండడంతో రోడ్డుపైకి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఎంపీడీవో కె.రామారావు తెలిపారు. –న్యూస్‌టుడే, వింజమూరు

స్తంభమా.. తీగజాతి చెట్టా!

ఈ స్తంభాన్ని చూశారా! ఇదేమిటీ చెట్టును స్తంభమంటున్నారని సందేహిస్తున్నారు కదూ! ఇదీ మండలంలోని టంకంవారిపాలెం సమీపంలో జలదంకి, తెల్లపాడు ర.భ రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభం. దీనికి ఇలా తీగ జాతి మొక్కలు అల్లుకున్నాయి. ఏఈ సునీల్ మాట్లాడుతూ మొక్కలు తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

– న్యూస్‌టుడే, జలదంకి

ఇళ్లున్నాయ్.. ప్రవేశాలు కాకున్నాయ్

ఈ చిత్రంలోనివి పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పక్కా ఇళ్లు. ఇవి పూర్తికాకపోవడంతో లబ్ధిదారులు వాటిలో చేరలేకపోతున్నారు. ఇవి ఖాళీగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారుతున్నాయి. గృహ నిర్మాణ సంస్థ ఏఈ నరేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. – న్యూస్‌టుడే, కావలి

నిరుపయోగ భవనం

ఇది పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వెనుక వైపు ఉన్న గిరిజన బాలికల వసతిగృహం. సుదీర్ఘకాలంగా మూతపడి ఉండడంతో శిథిలమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని, వార్డు సచివాలయాలు చాలా వరకు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇలాంటి భవనాలను మెరుగుపరిచి ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తే ప్రజాధనం ఆదా అవుతుంది. – న్యూస్‌టుడే, కావలి

గుంత.. మృత్యుగీతిక

మండలంలోని పిల్లా పేరు వాగు ప్రాణాంతకంగా మారింది. ఇందులో అక్రమార్కులు ఇసుక తవ్వడంతో భారీ స్థాయిలో గుంతలు పడ్డాయి. వీటితో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఎవరైనా పొరపాటున దిగితే ప్రాణాలు పోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిశీలించి అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామని తహసీల్దారు నాగరాజు తెలిపారు. – న్యూస్‌టుడే, దుత్తలూరు

పండగల వేళ.. బండ బాదుడు

బిట్రగుంట, న్యూస్‌టుడే

పండగల సీజను వచ్చింది. గ్యాస్ వినియోగం ఎక్కువైంది. దీన్ని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అధిక ధరలు వసూలుచేస్తున్నారు. ఒక్కో సిలిండర్‌పై రూ.10 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. బోగోలు మండలంలో ఈదందా సాగుతోంది. విశ్వనాథరావుపేట పంచాయతీ ఇబ్రహీంపేటలో హెచ్‌పీ వంట గ్యాస్ గోదాము ఉంది. ఈ ఏజెన్సీ పరిధిలో 16 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఇళ్లకు చేరిస్తే సిలిండర్‌కు రూ.890 మాత్రమే చెల్లించాలి. ఇళ్లకు తీసుకొస్తే రూ. 10 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. సిలిండర్ బరువును పరిశీలించాలని వినియోగదారుడు కోరితే వేయింగ్ మిషన్ అందుబాటులో ఉండడం లేదు. కొన్నిసార్లు వ్యాను మరమ్మతులు గురయ్యాయని రకరకాల కారణాలతో ఇళ్లకు చేర్చడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో అవసరమైన వారు పనులన్నీ మానుకొని గోదాముకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గోదాము నుంచి సిలిండర్లు తీసుకెళుతున్న వినియోగదారులు

తప్పనిసరి తనిఖీ పేరుతో వసూళ్లు

తాజాగా వంటగ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులమంటూ ఇంటింటికీ వచ్చి తప్పనిసరి అంటూ తనిఖీ చేస్తున్నారు. ఇద్దరు వచ్చి ఇళ్లలోని సిలిండర్, స్టవ్ పరిశీలించి రూ.150 వసూలు చేస్తున్నారు. ఈ విషయమై గ్యాస్ ఏజెన్సీ గోదాము మేనేజర్ షేక్ సుల్తాన్‌బాషాను వివరణ కోరగా సిలిండర్‌కు రూ.890 మాత్రమే వినియోగదారులు చెల్లించాలని అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హెచ్‌పీ గ్యాస్ సంస్థ అనుమతితోనే తనిఖీ జరుగుతుందని చెప్పారు. వినియోగదారులు చెల్లించే రూ.150 లకు రసీదు పొందాలని సూచించారు.

సీఎంను కలిసిన మేకపాటి దంపతులు

ఉదయగిరి, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మంగళవారం రాత్రి అమరావతిలోని సచివాలయంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్, తెదేపా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతికుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. జ్ఞాపిక అందజేసి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం చంద్రబాబుకు జ్ఞాపిక అందజేస్తున్న మేకపాటి దంపతులు

కార్పొరేట్లకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులా: ఆప్

కందుకూరుపట్టణం కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: కార్పొరేట్లకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టడం దారుణమని ఆప్ నియోజకవర్గ కన్వీనర్ నేతి మహేశ్వరరావు ఆరోపించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరేడు ప్రాంతంలో ఇండోసోల్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని, బీపీసీఎల్ కోసం సామాజిక అంశాలను పరిశీలించకుండా ప్రజల గొంతు నొక్కి ముందుకు పోవడం దారుణమన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినందుకు తనపై అక్రమంగా కేసులు పెట్టారని దుయ్యబట్టారు.

ఎమ్మార్సీ భవనం కూల్చివేత

అల్లూరు, న్యూస్‌టుడే : అల్లూరుపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మార్సీ భవనాన్ని తొలగించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీన్ని ఎంఈఓ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. స్థానిక బోర్డు పాఠశాలలోకి తాత్కాలికంగా మార్చారు. పాఠశాలకు ల్యాబ్‌లు కొత్తగా మంజూరు కావడంతో కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎంపీడీఓ, ఎంఈఓను సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా స్పందించలేదు.

పేద ప్రజలకు సాయం చేస్తా: డీఎస్పీ

కావలి, న్యూస్‌టుడే: పేదలను తనవంతుగా ఆదుకుంటానని డీఎస్పీ బోగిరి మోజెస్‌పాల్ ప్రకటించారు. బుధవారం పట్టణంలోని పెంకుల కర్మాగారం గిరిజన కాలనీలో పేదలకు క్రిస్మస్ పండగ సందర్భంగా వస్త్రాలు, నిత్యావసర సరకులు అందజేశారు.

మృత్యువుతో పోరాడి ఓడిన వృద్ధుడు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని దివివారిపాలెం గ్రామానికి చెందిన నల్లూరి నరసింగరావు (69) దాదాపు 74 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. బంధువులు, పోలీసుల వివరాల ప్రకారం.. గత అక్టోబరు 11వ తేదీ నరసింగరావు మోపెడ్‌పై పట్టణానికి వస్తుండగా.. జాతీయరహదారి కూడలిలో ప్రమాదానికి గురయ్యారు. గాయపడి కోమాలోకి వెళ్లగా.. బంధువులు అతన్ని నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లోని వివిధ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స చేయించారు. కొద్ది రోజులుగా పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మంగళవారం రాత్రి మృతి చెందారు.

కరేడులో బంగారు, వెండి వస్తువుల చోరీ

ఉలవపాడు, న్యూస్‌టుడే: మండలంలోని కరేడులో విశ్రాంత ఉపాధ్యాయురాలు కమలాదేవి ఇంట్లో చోరీ జరిగింది. సీఐ అన్వర్‌బాషా వివరాల ప్రకారం.. అనారోగ్యంతో ఈ నెల 14న తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు ఆమె చికిత్స నిమిత్తం వెళ్లారు. మంగళవారం ఉదయం సింగరాయకొండలోని బంధువుల ఇంటికి వచ్చారు. బుధవారం ఉదయం ఇంట్లో లైటు వెలుగుతుండడంతో పక్కింటి వారు వచ్చి చూడగా తలుపులు పగలగొట్టినట్లు గుర్తించారు. ఈ సమాచారాన్ని కమలాదేవికి చెప్పడంతో ఆమె వచ్చి చూడగా.. ఇంట్లో ఉంచిన 18 సవర్ల బంగారు ఆభరణాలు, అరకిలో వెండి వస్తువులు పోయినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కందుకూరు డీఎస్పీ సుబ్రహ్మణ్యం, సీఐ, పోలీసులు పరిశీలించారు.

ఇంట్లో పరిశీలిస్తున్న డీఎస్పీ సుబ్రహ్మణ్యం, సీఐ అన్వర్‌బాషా

క్రిస్మస్ వేడుకలకు చర్చిల ముస్తాబు

కావలి: అలంకరణలో గుండెమడుగుల జోయి మెమోరియల్ తెలుగు బాప్టిస్టు చర్చి

న్యూస్‌టుడే బృందం, కావలి, కందుకూరు, ఉదయగిరి: క్రిస్మస్ పర్వదిన వేడుకలకు చర్చిలు ముస్తాబయ్యాయి. కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని ప్రార్థనామందిరాలన్నీ విద్యుత్తు దీపాలతో అందంగా అలంకరించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రార్థనలు జరుగుతున్నాయి. **ఉదయగిరి :** నియోజకవర్గంలో క్రైస్తవ సోదరులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆనందోత్సాహాలతో పర్వదినాన్ని చేసుకోవాలని ఆకాంక్షించారు. **కలిగిరి, సీతారామపురం:** కలిగిరి, సీతారామపురం తదితర మండలాల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పంపించిన మిఠాయిలు ఆపార్టీ నాయకులకు క్రైస్తవులకు బుధవారం అందజేశారు. కలిగిరి తెదేపా మండల కన్వీనర్ బిజ్జం కృష్ణారెడ్డి వివిధ చర్చిలకు వెళ్లి క్రైస్తవులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఉదయగిరి: విద్యుత్తు వెలుగుల్లో బర్డిట్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్టు చర్చి

జలదంకి: తెలుగు బాప్టిస్టు చర్చి

సీతారామపురం: పాకలో బాలయేసు

సీతారామపురం మండలంలో సీతారామపురం సర్పంచి భాగ్యకుమారి, మండల మాజీ అధ్యక్షుడు ప్రభాకర్‌రాజు, మండల తెలుగు యువత అధ్యక్షుడు వికాస్‌బాబు, సొసైటీ అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు గ్రామాల్లో మిఠాయిలు అందజేశారు.

జామాయిల్ చెట్ల నరికివేత నిలువరింత

కలిగిరి, న్యూస్‌టుడే: మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్టు భూముల్లో పెంచిన జామాయిల్ చెట్ల నరికివేతను జిర్రావారిపాలెం గ్రామస్థులు బుధవారం రాత్రి అడ్డుకున్నారు. దశాబ్దాల క్రితం తీసుకున్న భూముల్లో పెంచిన జామాయిల్ చెట్లు తొలగించేందుకు వింజమూరుకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వచ్చి అడ్డుకున్నారు. వింజమూరు డిగ్రీ కళాశాల సిబ్బంది వీరికి మద్దతుగా రావడంతో వారిని కూడా స్థానికులు నిలువరించారు. ప్రహరీ కట్టించేందుకు చెట్లు తొలగిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చెప్పినా ఒప్పుకోకపోవడంతో నిలిపేశారు. ఈ విషయమై కలిగిరి తహసీల్దారు గిరీష్‌కుమార్‌ను వివరణ కోరగా గ్రామస్థులు అడ్డుకున్న విషయమై సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు చెబుతామని వివరించారు.

స్వామిత్వ.. స్థలాల సమస్యకు చెల్లుచీటీ

న్యూస్‌టుడే, కొండాపురం

ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నా.. వారి ఆధీనంలో ఉన్నా.. హక్కులు లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరందరికీ పరిష్కారం చూపాలని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎవరి భూమిపై వారికి హక్కులు కల్పించేందుకు 'స్వామిత్వ' పేరిట సర్వే చేపట్టింది. దీనిద్వారా హద్దులు నిర్ణయించి పట్టాలను మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభించింది. మండలంలో ఇప్పటికే రెండు విడతల సర్వే అధికారులు పూర్తి చేశారు. హక్కుపత్రాలు మంజూరు చేయడంలో నిమగ్నమయ్యారు.

సర్వే చేస్తున్న సిబ్బంది

నివాస స్థలాల్లోనూ..

మండలంలో 19 పంచాయతీలు, 13 సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో 52 మజరా, సుమారు 40 వేల మంది జనాభా ఉన్నారు. ప్రజలు నివాస స్థలాలను సర్వే చేపట్టారు. ఎవరికి ఎంత భూమి ఉందనే విషయాన్ని రికార్డు చేసి సర్వేలో పొందుపరుస్తున్నారు. గతంలో పక్కపక్క నివాసాల వారికి స్థలాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ అలాంటి సమస్యలు లేకుండా ఆన్‌లైన్ చేస్తున్నారు. హక్కుపత్రాలను కూడా అందజేయనున్నారు. వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఇళ్ల నిర్మాణాలకు గ్రామకంఠం కావడంతో అధికారులు కుదరదు అనే సమాధానాలు చెప్పేవారు. ఈ సర్వేతో ఆ సమస్యకు చెక్ పెట్టినట్లే అవుతుంది. మండలంలో కుంకువారిపాలెం, గానుగపెంట, పార్లపల్లి, గొట్టిగుండాల, వెలిగండ్ల గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు.

త్వరలో మూడో విడత ప్రారంభం
– ఆదినారాయణ, ఎంపీడీవో

ఈ సర్వే ప్రజలకు ఎంతో ఉపయోగం. అధికారులకు ప్రతిఒక్కరూ సహకరించాలి. ఇప్పటివరకు రెండు విడతలు చేశాం. త్వరలో మూడో విడత చేస్తాం.



క్రిస్టమస్ శుభాకాంక్షలు
చేనేత హస్తకళా మేళా
ప్రదర్శన మరియు అమ్మకాలు
చివరి 3 రోజులు మాత్రమే; త్వరపడండి
స్థలం: లక్ష్మి శ్రీనివాస కళ్యాణ మండపము
పామూరు బస్టాండు, కందుకూరు.

केनरा बैंक కెనరా బ్యాంక్ (భారత ప్రభుత్వరంగ సంస్థ)
జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్, సర్కిల్ ఆఫీసు, తిరుపతి, 3వ అంతస్తు, కెవిసి ఆర్కేడ్, 13-సి, ఆర్ సి రోడ్డు, వాణి నగర్, అవిలాల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్-517507.
ఫోన్ : 91541 66736; ఇ-మెయిల్ ఐడి: gacotpt@canarabank.com

ఆవరణ కావలెను

మా బ్రాంచ్ కొరకు ఈ క్రింది ప్రాంతంలో అవసరమగు పవర్‌లోడ్ మరియు మెయిన్‌రోడ్డుపై వెంటనే ఆక్రమించుటకు సిద్ధంగా ఉన్న కమర్షియల్ స్పేస్ కావలెను. గ్రౌండ్‌ఫ్లోర్‌కు ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తిగల యజమానుల నుండి టూ బిడ్ పద్ధతిలో ఆఫర్లును ఆహ్వానించబడుతున్నాయి.

నెం	ప్రాంతం	జిల్లా	కార్పెట్ ఏరియా (సుమారుగా)
1	వరికుంటపాడు	యస్‌పియస్‌ఆర్ నెల్లూరు	1500 చ॥అ॥

వివరములు బ్యాంక్ వెబ్‌సైట్ https://www.canarabank.com/tenders లో ఉంచబడ్డాయి. అవసరమైన దరఖాస్తు ఫారమ్‌లను పైన పేర్కొన్న కార్యాలయం నుండి పొందవచ్చు లేదా బ్యాంక్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణకు చివరి తేది 17.01.2026 మధ్యాహ్నం 3.00 గంటల వరకు. ఒకవేళ తదుపరి సమాచారం, సవరణలు, మార్పులు ఏవైనా ఉన్నచో, బ్యాంక్ వెబ్‌సైట్‌లో మాత్రమే పొందుపరచబడతాయి.

తేది : 25.12.2025
ప్రదేశం : తిరుపతి
సం/- అసిస్టెంట్ జనరల్ మేనేజర్
తిరుపతి సర్కిల్

(c) eenadu

కోవూరు

• కోవూరు • సర్వేపల్లి • ఆత్మకూరు

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యం

ఉద్యోగాలు పొందిన వారితో సీఈవో

ముత్తుకూరు, న్యూస్‌టుడే: గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే అదాని కృష్ణపట్నం పోర్టు లక్ష్యమని సీఈవో జగదీశ్ పటేల్ తెలిపారు. అదాని నైపుణ్య కేంద్రం ద్వారా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అయిదేళ్లలో అయిదువేల మంది స్థానిక యువత, మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

వేపినాపి పంచాయతీని విభజించాలంటూ ఆందోళన

రాపూరు : వేపినాపి పంచాయతీ నుంచి గోనునర్సాయపాళెంను(ఎస్సీ కాలనీ) వేరు చేయాలని ఆలిండియా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ జాతీయ అధ్యక్షుడు డేగా రవిరాఘవేంద్ర,ఉపాధ్యక్షుడు వేగూరు విజయ్‌అంబేడ్కర్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రజలతో కలిసి మండల పరిషత్తు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. మాదిగలపై నడుస్తున్న దౌర్జన్యలపై విచారణ జరపాలన్నారు. ఎమ్మార్పీఎస్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు క్రాంతి తదితరులు ఉన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) కోవూరు :79950 67034, సర్వేపల్లి : 80085 73980, ఆత్మకూరు: 8008573949

సమస్య : పొదలకూరు మండలంలోని అయ్యగారిపాళెం- నందివాయి మార్గంలో ఉన్న కల్వర్టు గుంతలో దర్శనమిస్తోంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. – **నర్సయ్య, స్థానికుడు**

సమాధానం : కొత్త కల్వర్టుకు ప్రతిపాదనలు పంపాము. నిధులు మంజూరైన వెంటనే నిర్మిస్తాం.– **సుధాకర్, పీఆర్(యు) ఏఈఈ**

? సంగం మండలం పడమటిపాళెంలో గిరిజనుల ఇళ్లకు వెళ్లే దారంతా బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. – **రమేష్, స్థానికుడు**

✓ అక్కడ గ్రావెల్ తోలించి మెరక చేయిస్తాం. – **కె.బాలకృష్ణారెడ్డి, గ్రామసర్పంచి**

? అనంతసాగరం మండలం గోగులపల్లి గ్రామంలో విద్యుత్ దీపాలు వెలగడం లేదు. విష కీటకాలు, సర్పాల వల్ల రాత్రిపూట సంచరించాలంటే భయంగా ఉంది. – **రమణయ్య**

✓ పరిశీలించి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తాం.– **తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శి**

? పొదలకూరు రూరల్ పరిధిలోని వినాయకమాన్యం కాలనీలో విద్యుత్తు స్తంభాలు వాలిపోయాయి. – **మస్తాన్,స్థానికుడు**

✓ పరిశీలించిన వెంటనే సిబ్బందితో సరి చేయిస్తాం. – **శ్రీనివాసులు, డిస్కం ఏఈ**

? మర్రిపాడు మండలం రామానాయుడుపల్లికి వెళ్లే రోడ్డు గుంతలు పడింది. రాకపోకలకు ఇబ్బందిగా మారింది.– **తిరుపతి**

✓పరిశీలించి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపుతాం.– **మవేక్‌రెడ్డి, ఏఈ**

క్విజ్‌లో రాణించారు.. బహుమతులు గెలిచారు

‘ఈనాడు’ ఆధ్వర్యంలో పలు కళాశాలలు, పాఠశాలల్లో బుధవారం ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. సమకాలీన అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. – **న్యూస్‌టుడే, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం:పొదలకూరు**

బహుమతులు అందజేస్తున్న కరస్పాండెంట్ శ్రీనివాసులు నాయుడు, హెచ్ఎం.ప్రసన్నలు

ఆత్మకూరు పట్టణంలోని రెయిన్‌బో ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీలో ఎన్.హరీష్‌నాయుడు(ప్రథమ), పీఎల్ అపూర్వ(ద్వితీయ), డి. మితేష్(తృతీయ) విజేతలుగా నిలిచారు. వీరికి కరస్పాండెంట్ శ్రీనివాసులు నాయుడు, ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్నలు బహుమతులు అందజేశారు.

బహుమతులు అందజేస్తున్న ప్రిన్సిపల్ వాణిశ్రీ, అధ్యాపకులు

ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీలు జరగగా.. సీహెచ్. విజయ్(ప్రథమ), జి. నవ్య(ద్వితీయ),షేక్ అబ్దుల్ సుబహాన్(తృతీయ) విజేతలుగా నిలిచారు. వీరికి ప్రిన్సిపల్ కె.వాణిశ్రీ, అధ్యాపకులు తిరుపతిరెడ్డి, శిరీషా, జాన్‌సుందరబాబులు బహుమతులు అందజేశారు.

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ప్రిన్సిపల్ వేణుగోపాల్‌రెడ్డి

పొదలకూరు కాకతీయ జూనియర్ కళాశాలలో పోటీలు జరగగా.. జి.నరేష్ (ప్రథమ), సీహెచ్. ప్రసాద్ (ద్వితీయ), ఎం.చరణ్ (తృతీయ) స్థానాల్లో నిలిచారు. వీరికి కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బుచ్చిరెడ్డిపాళెం పురపాలకసంఘంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలు జరగగా.. ఎమ్. నాగగీతిక(ప్రథమ) జి. సాహితీశ్రీ(ద్వితీయ), పి. భార్గవి(తృతీయ)విజేతలుగా నిలిచారు. వీరికి హెచ్ఎం సుజాత, ఉపాధ్యాయులు మధుసూదన్‌రావు, శ్రీనివాసులునాయుడు బహుమతులు అందించారు.

విజేతలకు బహుమతులు అందిస్తున్న హెచ్ఎం

మాకేదీ అడ్డు.. మేమేస్తాం హద్దు!

న్యూస్‌టుడే, అనంతసాగరం

ఆత్మకూరు నియోజకవర్గంలో అడిగే వారే లేకపోవడంతో కనిపించేదంతా మాదేనంటూ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. చెరువులు, కుంట పోరంబోకు భూములు యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. హద్దులు ఏర్పాటు చేసుకుంటూ సాగు చేసుకుంటున్నారు. ఈ కబ్జాల పర్వంపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ రైతులు చెబుతున్నారు. చెరువుల్లో నీటి సామర్థ్యం తగ్గిపోతుందని ఫలితంగా ఆయకట్టు పొలాలకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి

నియోజకవర్గంలోని అనంతసాగరం మండలంలో 21 చిన్న, పెద్ద చెరువులు ఉండగా.. వాటి పరిధిలోని పోరంబోకు భూములు చాలా వరకు ఆక్రమణ చెరలోనే ఉన్నాయి. బొమ్మవరం చెరువు విస్తీర్ణం 150.68 ఎకరాలు కాగా 150.14 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. సుమారు 50 ఎకరాల పోరంబోకు భూమి ఉండగా.. 40 ఎకరాల మేర ఆక్రమణలకు గురయింది. గతంలో ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు నామమాత్రంగా హడావుడి చేశారే తప్ప కబ్జాలను తొలగించలేదని స్థానికులు చెబుతున్నారు. అగ్రహారంలోని కొత్త చెరువు వద్ద ఉన్న సుమారు 11 ఎకరాల కుంట పోరంబోకు భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. ఏకంగా హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. గత ఏడాది అధికారులు నోటీసులిచ్చి వదిలేశారు. ప్రస్తుతం ఉద్యానపంటలు సాగు చేస్తున్నారు. అనంతసాగరం, పాతాళపల్లి, ఆమని చిరువెళ్ల తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. చేజర్లలోని పెద్దచెరువు సుమారు 170 ఎకరాల విస్తీర్ణం ఉండగా.. 20 ఎకరాల మేర పోరంబోకు భూములు ఆక్రమించేశారు. మర్రిపాడు మండలంలోని రామానాయుడుపల్లిలో అయిదు ఎకరాలు, ఏఎస్‌పేట మండలం పెదబ్బీపురంలో సుమారు 17 ఎకరాలు చెరువు లోతట్టు భూములు కబళించేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

అగ్రహారం గ్రామం కొత్త చెరువు వద్ద ఆక్రమణలకు గురైన కుంట పోరంబోకు

యథేచ్ఛగా చెరువు, కుంట భూముల ఆక్రమణలు

సర్వే చేస్తాం : జయవర్ధన్, తహసీల్దార్

చెరువు ఆక్రమణల విషయం నా దృష్టికి రాలేదు. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులదే. ఉన్నతాధికారులకు తెలిపి సర్వే నిర్వహిస్తాం. హద్దులు ఏర్పాటు చేస్తాం.

ఊరూవాడ క్రిస్మస్ సందడి

సంగం: ముస్తాబైన చర్చి

ఆత్మకూరు, సంగం, ఏఎస్ పేట, న్యూస్‌టుడే: క్రిస్మస్ పండగను పురస్కరించుకుని కోవూరు, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో బుధవారం చర్చిలను విద్యుత్తు దీపాలతో ముస్తాబు చేశారు. ఒక రోజు ముందుగానే వేడుకలు నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని లక్ష్మణరావుపల్లి అంగన్‌వాడీ సెంటర్‌లో కేక్ కోసి పిల్లలకు పంపిణీ చేశారు. ఏఎస్‌పేట మండలంలో అనుమసముద్రం, కావలియడవల్లి, హసనాపురం, రాజవోలు, ఏఎస్‌పేట చర్చిల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంగం మండలంలో ప్రార్థనలు, గీతాలతో వేడుకలు ప్రారంభించారు.

విడవలూరు జాన్‌పేటలో

విడవలూరు, సైదాపురం, పొదలకూరు: విడవలూరులోని జాన్‌పేటలో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సైదాపురంతోపాటు మండలంలోని మర్లపూడి, చాగణం, రాగనరామాపురం, ఊటుకూరు, కలిచేడు, పాలూరు గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు. పొదలకూరు మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. చిన్నారులు వేషధారణలు ఆకట్టుకున్నాయి.

ప్రత్యేక వేషధారణలో విద్యార్థులు

బహిరంగ ప్రదేశాల్లో మెడికల్ వ్యర్థాలు

ముత్తుకూరు, న్యూస్‌టుడే: పంటపాళెం పంచాయతీలో ఇప్పటికే పామాయిల్ కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాల దుర్వాసనతోడు మెడికల్, కోళ్ల వ్యర్థాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. బుధవారం ఈ వ్యర్థాలను పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణం వాటిని తొలగించాలని కోరారు.

నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

పొదలకూరు, న్యూస్‌టుడే: నిమ్మ పంటను అమ్ముకుంటే కనీసం కూలీల డబ్బులు కూడా రావడం లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం పొదలకూరు మండలం చెర్లోపల్లిలో మాట్లాడారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి అక్రమ సంపాదనపై ఉన్న ధ్యాస ప్రజల సమస్యలు పరిష్కరించడంలో లేదని ఆరోపించారు. రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.

కొనసాగుతున్న రిలే దీక్షలు

కలువాయి, న్యూస్‌టుడే: కలువాయిని నెల్లూరుజిల్లాలోనే ఉంచి ఆత్మకూరు డివిజన్‌లో కొనసాగించాలని కోరుతూ వికాస సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 16వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మండలంలోని వివిధకులాలవారు దీక్షల్లో పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు.

బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

వెంకటాచలం, న్యూస్‌టుడే: మారుతున్న విద్యావిధానాలకు అనుగుణంగా అధ్యాపకులు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వీఎస్‌యూ రిజిస్ట్రార్ సునీత సూచించారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా వీఎస్‌యూలో అయిదు రోజులుగా నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. రిజిస్ట్రార్ అధ్యాపకులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసి మాట్లాడారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవటంతోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ, సమన్వయకర్త మధుమతి, ద్రావిడ విశ్వవిద్యాలయ ఆచార్యులు యశోద, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మురుగుకాలువలు నిర్మించరూ

మండల కేంద్రమైన మర్రిపాడులో వీధుల వెంబడి చెత్త నిల్వలు పేరుకుపోయాయి. దీనికితోడు రోడ్లపైనే మురుగు పారుతుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు మురుగు కాలువలు నిర్మించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. న్యూస్‌టుడే, మర్రిపాడు

ఇసుక లారీ వచ్చిందా.. ఆగిపోండి ఇక

సంగం బ్యారేజీ దక్షిణం వైపునున్న ఇసుక రేవుల నుంచి సామర్థ్యానికి మించి ఇసుకను లారీల ద్వారా తరలిస్తున్నారు. ఇవి వచ్చే క్రమంలో నిత్యం సంగంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. పాదచారులు, ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం బస్టాండు కూడలి వద్ద కనిపించిన దృశ్యమిది. – **న్యూస్‌టుడే, సంగం**

క్రీడలతో మానసిక ఉల్లాసం

పొదలకూరు, న్యూస్‌టుడే : జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్, మనోహర్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం పొదలకూరులోని మినీ క్రీడా మైదానంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ ఛైర్మన్ నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు చదువుతోపాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. 400, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్‌పుట్, త్రోబాల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనుపరిచిన వారిని నెల్లూరులో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ కన్వీనర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న నేతాజీ సుబ్బారెడ్డి

ఛాంపియన్ రైతులకు శిక్షణ కార్యక్రమం

పొదలకూరు, న్యూస్‌టుడే: ఆత్మ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బుధవారం పొదలకూరు మండల పరిషత్ కార్యాలయంలో పొదలకూరు, రాపూరు, సైదాపురం,మనుబోలు, సైదాపురం, చేజర్ల మండలాల పాడిపశువుల ఛాంపియన్ రైతులకు సాంకేతిక, పాడి పోషణ యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు డివిజన్ ఉప సంచాలకులు డాక్టరు నాగమణి పాల్గొని మాట్లాడారు. మేలైన యాజమన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.

హెచ్చరిక నోటీసు

ఇందుమూలముగా నా కక్షిదారుడైన **గిండి కోటేశ్వరరావు తండ్రి లేట్ గోవిందయ్య, బాలుమూరివారి వీధి, వెంకటగిరి, నెల్లూరు జిల్లా** వారి సంజాయిషి మేరకు యావన్మందికి తెలియజేయడం ఏమనగా, నా కక్షిదారుడు క్రింది షెడ్యూలు దాఖలా ఆస్థికి సంబంధించి **Pragathi Homes & Townships Rep. by బాలు శ్రీనివాస, పొగతోట, నెల్లూరు** మరియు **పెల్లేటి శ్రీహరి రెడ్డి, పెల్లేటి స్వాతి, మక్కెం జయమ్మ** మరియు **SMFG India Credit Company Ltd. Rep. by its Branch Manager, Ramalingapuram, Nellore City** గార్లపై **డిక్లరేషన్** కోరుతూ **గౌరవ నెల్లూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి** (జూనియర్ డివిజన్) **వారి కోర్టులో O.S.No. 1295/2025** అను **దావా దాఖలు** చేసివున్నారు. సదరు దావాలో నా కక్షిదారుడు **I.A. No. 893/2025** నెంబరు క్రింది షెడ్యూలు దాఖలా ఆస్థిని అన్యాక్రాంతము చేయకుండా **ఇంజక్షన్ ఆర్డరు పొందిఉన్నారు.** సదరు **దావా పెండింగులో** ఉన్నది. కానీ ప్రతివాదులు **ఈ ఆస్థిలో ప్లాట్ నెం.7** సంబంధించి దానిని మభ్యపరచి, **తప్పుడు ప్లాట్ నెంబర్లు 13 మరియు 14గా** సృష్టించి ఇతరులతో కలిసి ఈ క్రింది షెడ్యూలు దాఖలు ఈ ఆస్థిని ఇతరులకు అమ్మచూపుటకు ప్రయత్నించుచున్నారని తెలిసినది. ఈ ఆస్థిని ఎవ్వరైనా కొన్నయెడల మరియు ఎటువంటి లావాదేవీలు జరిపిన యెడల చట్టరీత్యా చెల్లనేరదు. అట్లు జరిపినచో నా కక్షిదారుడు తీసుకొనబోవు సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదురని ఈ హెచ్చరిక నోటీసు ద్వారా తెలియజేయడమైనది.

PROPERTY SCHEDULE

SPSR Nellore Registration District, Nellore Sub- Registration, all that piece and parcel of vacant site bearing Plot No.7 extent 800 sq. Yards equal to 668.9 Sq. Mts of Doddarajupalem Village H/o. Kanupuru Bit-1 as per Lay-out Plan approved by Venkatachalam panchayat in respect of Sy. Nos. 637/1, 641D/2, 677/B, 677/A4, 642/1A, 635/A, 636/A, 641/D3, 677/A2, 641/A, 641/C, 637/1, 636/A, 641/D3, 641/D5, 641/D3, 677/A2, 678/A2, 641/D1A, 637/1, 636/B2, 640/A2, 641/D4, 641/B, 676/B, 643, 644/1A, 644/1B, of Kanupuru Bit-1 Village, Venkatachalam Mandal, Nellore District & Sub- District and bounded by East: Plot No. 34, South: 40 feet Road, West: N.H.5 Road, North: Plot No. 6

గిండి శివకృష్ణ రాయులు, B.Sc., L.L.B.,
అడ్వకేట్, నెల్లూరు. సెల్: 95814 01019

ఆటో ఢీకొని ఒకరికి గాయాలు

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: మతిస్థిమితం లేని వ్యక్తి ఆటోకి అడ్డంగా రావడంతో ఢీకొని గాయాలపాలయ్యారు. బుధవారం బుచ్చి పరిధిలోని చలివేంద్రం సెంటర్‌లో జరిగింది.

ఆలయంలో చోరీ

అనంతసాగరం, న్యూస్‌టుడే: వరికుంటపాడు ఎస్సీ కాలనీలోని మాతమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. వివరాల మేరకు బుధవారం ఉదయం ఆలయం తాళాలు పగలగొట్టి ఉండటాన్ని కాలనీ వాసులు గమనించారు. లోపలికి వెళ్లి చూడగా అమ్మవారి తాళిబొట్టు, బంగారు ముక్కు పుడక, వెండి వడ్డాణం, హుండీలోని నగదును అపహరించారు. గ్రామంలోని కోదండ రామస్వామి, నాగారపమ్మ, నారాయణ స్వామి ఆలయాల ప్రధాన ద్వారాల తాళాలు పగలగొట్టారని కానీ ఎలాంటి చోరీ జరగలేదని స్థానికులు తెలిపారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై సూర్యప్రకాశ్ రెడ్డి వెల్లడించారు.

నిందితుల అరెస్టు

బుచ్చిరెడ్డిపాళెం : దొంగతనాలకు పాల్పడుతన్న ఇద్దర్ని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీనివాసులురెడ్డి వివరాలు వెల్లడించారు. దామరమడుగులో ఈనెల 16న రాత్రి సింగంశెట్టి శ్రీనివాసులు ఇంట్లో ఉన్న టీవీ ఇన్వర్టర్, బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఇర్ఫాన్, వెంకటకృష్ణయ్యలను నిందితులుగా తేల్చారు. వారి నుంచి టీవీ, బ్యాటరీలను రికవరీ చేశారు. వీరిపై నెల్లూరులోని దర్గామిట్ట, సంతపేట పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఆటో, ద్విచక్రవాహనాల చోరీలపై కేసు నమోదు కాగా వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.

భూ ఆక్రమణ.. సాగు విషయమై ఘర్షణ

ఆత్మకూరు : మండలంలోని మహిమలూరులో ప్రభుత్వ భూమి ఆక్రమించి సాగుచేసుకునే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసుల వివరాల మేరకు మహిమలూరుకు చెందిన తిరుపతయ్య, తిరుపాలు బంధువులు. గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. సాగు చేసుకునే విషయంలో ఘర్షణ పడ్డారు. కాగా తిరుపతయ్య కొట్టారని తిరుపాలును పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జిలానీ తెలిపారు.

పాఠశాలకు నీటిశుద్ధి యంత్రం వితరణ

చేజర్ల, న్యూస్‌టుడే: బిల్లుపాడు ప్రాథమికోన్నత పాఠశాల పూర్వ విద్యార్థి నాగేంద్ర బుధవారం రూ.70వేలు విలువ చేసే తాగునీటిశుద్ధి యంత్రాన్ని పాఠశాలకు అందజేశారు. ఈ ఏడాది ప్రతిభావంతుడైన పేద విద్యార్థిని దత్తత తీసుకొని చదువు పూర్తయ్యేంతవరకు సాయం చేస్తానని వివరించారు. విర్‌బాక్ ఏనిమల్ హెల్త్ ఇండియా సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన యంత్రాన్ని సంస్థ బీఎం నిఖిల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బీపీ కొండారెడ్డి, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులు పాల్గొన్నారు.

పది విద్యార్థులకు అల్పాహారం

సంగం, న్యూస్‌టుడే: సంగంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు బుధవారం సాయంత్రం ఆత్మకూరు ఉపవిద్యాశాఖాధికారి ఎం.జానకీరాం బుధవారం అల్పాహారం అందించారు. విద్యా కమిటీ అధ్యక్షుడు ఎం.మోహన్, ప్రధానోపాధ్యాయులు పి.బుజ్జయ్య, మిగిలిన ఉపాధ్యాయులు పరీక్షలు అయ్యే వరకు అల్పాహారం అందిస్తామని గ్రామస్థుల సహకారం తీసుకుంటామని తెలిపారు.

ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలి: సోమిరెడ్డి

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.108కోట్లతో చేపట్టిన ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం నెల్లూరులోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో ఎస్ఈ రాఘవేంద్రంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనులు నత్తనడకన సాగుతుండటంపై అసహనం వ్యక్తం చేశారు. 63 ఫీడర్ల పరిధిలో పనులు చేపట్టినట్లు అధికారులు ఆయనకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలోగా అదనపు సిబ్బందిని నియమించుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

మృతికి సంతాపం

నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యేసోమిరెడ్డి

మనుబోలు, న్యూస్‌టుడే: పిడూరుపాలేనికి చెందిన సర్వేపల్లి ఏఎంసీ ఛైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి సోదరుడు మాజీ సర్పంచి గాలి వెంకటసుబ్బారెడ్డి(70) మంగళవారం అనారోగ్యంతో మృతిచెందారు. బుధవారం ఆయన మృతదేహానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శ్రామికులకు మరింత ఉపాధి

మర్రిపాడు(ఆత్మకూరు గ్రామీణం), న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి కూలీలకు మరింత మేలు చేయడంతో పాటు దీర్ఘకాలిక ఆస్తులు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కుటుంబానికి ఏడాదికి 100 పని దినాలను 125కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వలసల నివారణకు ఉద్దేశించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేసి ‘వికసిత్ భారత్ రోజ్‌గార్- అజీవికా హామీ మిషన్’(వీబీ-జీ రామ్-జీ)పేరుతో కొత్తచట్టాన్ని తీసుకువచ్చింది. దీని వల్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 26 నుంచి గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

రేపటి నుంచి గ్రామసభలు

అనుసంధానంతో మేలు..

నియోజకవర్గంలో 52,923 జాబ్ కార్డులు ఉండగా యాక్టివ్ జాబ్ కార్డులు 43,210 ఉన్నాయి. కూలీలు 68,863 మంది ఉండగా పనులకు వెళుతున్న వారు 34,681 మంది ఉన్నారు. పథకంలో భాగంగా వాతావరణ విపత్తు నిరోధక పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి ఆస్తులు, మౌలిక సదుపాయాల వంటి వాటిపై దృష్టి సారిస్తారు. వ్యవసాయం, ఉద్యాన పంటలకు పథకాన్ని అనుసంధానం చేయడంతో రైతులు, కూలీలకు మరింత మేలు జరగనుంది. భూగర్భ జలాల పెంపుదల, మ్యాజిక్ డ్రైయిన్లు, పండ్ల తోటల పెంపకం, ఉద్యాన పంటల సాగు, గోకులాల నిర్మాణం, ప్రభుత్వ భవనాలు, డ్రైయిన్లు, రోడ్ల నిర్మాణ పనులు చేపడతారు. కొలత ప్రకారం పని చేస్తే రోజుకు కూలీలకు గరిష్ఠ వేతనం రూ.307 కాగా సరాసరిన రూ.280 పొందుతున్నారు.

అవగాహన కల్పిస్తాం

వెంకట నారాయణ, ఏపీవో, మర్రిపాడు

కూలీలకు జీవనోపాధి మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం. వందరోజుల పని దినాల్ని 125 రోజులకు పెంచడంతో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునే కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీనిపై ఉన్న అపోహాలు, సందేహాలను నివృత్తి చేసేందుకు గ్రామ సభలు నిర్వహిస్తాం.

విద్యార్థులకు బస్సు సౌకర్యం

స్పందనకు వందనం

అనుమసముద్రంపేట, న్యూస్‌టుడే: ఏఎస్‌పేటలోని మోడల్, కేజీబీవీ పాఠశాల విద్యార్థులు.. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఈ సమస్యపై ఈనాడులో ఈనెల 23న ‘బస్సుల రాక విద్యార్థుల అవస్థ’ అనే శీర్షికన చిత్రవార్త ప్రచురితం కావడంతో ఆత్మకూరు ఆర్టీసీ అధికారులు స్పందించారు. బుధవారం నుంచి సాయంత్రం వేళల్లోనూ యథావిధిగా బస్సు పునరుద్ధరించారు.

సామర్థ్యానికి మించి ప్రయాణిస్తే చర్యలు

సంగం, న్యూస్‌టుడే: వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రవాణా విభాగం అధికారి రాములు హెచ్చరించారు. సంగం కలిగిరి రహదారిలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. పెద్దపవనికి వెళుతున్న ట్రక్కు ఆటోలో 20మంది వెళుతుండటంతో ఆపారు. కేసు నమోదు చేసి, సంగం పోలీసులకు వాహనాన్ని అప్పగించారు. మరో రెండు ఆటోలను ఆపి అందులో వ్యక్తులను బస్సుల్లో ఎక్కించి తరలించారు.

(c) eenadu

నెల్లూరు
•నెల్లూరు •నెల్లూరు గ్రామీణం

మాట్లాడుతున్న ఆలయ ఛైర్మన్ అచ్చుత శంకర్‌రెడ్డి

ముక్కోటికి పటిష్ఠ ఏర్పాట్లు

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: నెల్లూరు రూరల్ మండలంలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటికి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ అచ్చుత శంకర్‌రెడ్డి తెలిపారు. ఏర్పాట్లపై ఆలయం వద్ద బుధవారం అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఛైర్మన్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి జనార్దన్‌రెడ్డి, ఆలయ ఈవో గోపి, రెవెన్యూ, పోలీసు, ఆర్టీసీ, వైద్యశాఖ అధికారులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై నిలిచిన ట్రాఫిక్

జాతీయరహదారిపై బుధవారం రాత్రి ట్రాఫిక్ నిలిచిపోయింది. బుజబుజనెల్లూరు సమీపంలోని కూడలిలో మలుపుల కారణంగా రాకపోకలకు ఇబ్బందులు నెలకొన్నాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఈప్రభావంతో చెన్నై వైపు నుంచి వచ్చే వాహనాలు ఆగిపోయాయి. ఆరు గంటల నుంచి తొమ్మిది వరకు చెముడుగుంట వరకు రెండు కి.మీ దూరం బారులుదీరాయి.
–ఈనాడు, నెల్లూరు

నిరంతరం స్పీడ్ పోస్టు, పార్సిల్ సేవలు

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: నెల్లూరు ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు స్పీడ్ పోస్టు, పార్సిల్ సేవలను నిరంతరం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నెల్లూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని ప్రధాన పోస్టు ఆఫీసులో బుకింగ్ కౌంటర్లు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా పని చేస్తాయని చెప్పారు. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6.30 గంటల వరకు రైల్వే స్టేషన్ ఆవరణంలోని ఆర్ఎంఎస్ కార్యాలయంలో బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్ అందుబాటులో ఉంటుందన్నారు. దూర ప్రాంతాలకు పార్సిళ్లు, స్పీడ్ పోస్టు పంపేవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బీదను సత్కరించిన ఎమ్మెల్యే

నెల్లూరు(టౌన్): నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నెల్లూరు మాగుంట లేఅవుట్‌లోని నివాసంలో కలిసి సత్కరించారు.

ఎండిన కొమ్మలతో ప్రమాదం

నెల్లూరు(టౌన్) న్యూస్‌టుడే, నెల్లూరు నగరం దర్గామిట్ట పోలీసు కాలనీ రెండో వీధిలో 15 రోజుల కిందట చెట్ల కొమ్మలను తొలగించి రోడ్డు పక్కన నిల్వ ఉంచారు. అప్పటి నుంచి తొలగించకపోవడంతో ఎండి పోయి రోడ్డుకు అడ్డుగా మారాయి. అధికారులు స్పందించి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ముంపు సమస్యకు స్వస్తి

కుంభవృష్టి వర్షం కురిసి వరదలు వస్తే నెల్లూరు నగరం తట్టుకుంటుందా అంటే చెప్పలేమని నిపుణులు బదులిస్తున్నారు. ఇటీవల రాత్రి వేళ కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. గతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముంపు సమస్య తలెత్తకుండా పంట కాలువలు ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించి.. నిధులు మంజూరు చేసింది. –న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ)

- 12 కాలువల ఆధునికీకరణకు సర్వే
- 1003 ఇళ్లు గుర్తింపు

పంట కాలువ

నెల్లూరు నగరం 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కాగా.. 54 డివిజన్లలో 1.56 లక్షల గృహాలు ఉన్నాయి. 2015లో కురిసిన భారీ వర్షానికి నగరం వారం పాటు వరదలోనే చిక్కుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు సింహపురిలోనే మకాం వేసి పరిస్థితిని చక్కదిద్దారు. 2021, 2023లోనూ నగరానికి మునక తప్పలేదు. ఏటా నవంబరులో కురిసే వర్షాలకు ముంపు సమస్య తలెత్తుతోంది. దీంతో మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించి కాలువల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించారు.

రూ.50కోట్లు మంజూరు

నెల్లూరు నగరం నుంచి వెళ్లే పంట కాలువల ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లు మంజూరు చేసింది. నగరపాలకసంస్థ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు 12 కాలువలను సర్వే చేశారు. వీటిని ఆక్రమించి 1003 ఇళ్లు నిర్మించినట్లు గుర్తించారు. 50 అడుగుల వెడల్పు ఉండాల్సిన కాలువలు ప్రాంతాలను బట్టి రెండు అడుగుల నుంచి 10 అడుగులు వెడల్పు ఉన్నట్లు నిర్ధారించారు. వీటికి ఇరువైపులా 1.75 మీటర్లు వెడల్పు చేయాలని మార్కింగ్ చేశారు. దీనివల్ల 737 ఇళ్లు పాక్షికంగా, 266 నివాసాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. పేదలను దృష్టిలో ఉంచుకుని కాలువకు ఒకవైపు మాత్రమే 1.75 మీటర్లు తొలగించేలా నిర్ణయించారు. దీంతో 15 శాతం ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా టిడ్కో గృహాలు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు.

స్లాబ్ నిర్మాణం

భూగర్భ డ్రైనేజీ పథకం పనులు పూర్తయితే మురుగునీటితో పాటు దోమల సమస్య తీరనుంది. కానీ పంట కాలువల ఆక్రమణ కారణంగా దోమలు ఉత్పత్తి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంట కాలువలకు ఇరువైపులా గోడలు నిర్మించి.. స్లాబ్ వేసేలా అధికారులు ప్రణాళికలు రచించారు. నూతన నిర్ణయంతో ముంపు సమస్య తీరడంతో పాటు దోమల బెడద తప్పుతుంది.

26న వీర బాలదివస్

నెల్లూరు(పద్మావతిసెంటర్), న్యూస్‌టుడే: ఈనెల 26న వీర బాల దివస్‌ను జరుపుతున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాలు, పట్టణాల్లోని విద్యాసంస్థల్లో కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు.

ఒప్పంద ఉద్యోగినిపై చర్యలు

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గృహహింస చట్టం విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న కౌన్సిలర్ ఎన్. ప్రియదర్శిని విధుల నుంచి తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో. . విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

IN THE COURT OF THE I ADDL. JUNIOR CIVIL JUDGE: NELLORE
O.S. No. 1290 / 2025
1. Shaik Khadar Nawaz S/o. Late Rahiman Sahib
2. Shaik Arif S/o. Shaik Sabjan - Plaintiffs
Vs.
1. State of A.P. Represented by The District Collector, SPSR Nellore District.
2. The Commissioner, Nellore Municipal Corporation, Nellore Municipal Corporation Office, Nellore.
3. The City Planning Officer, Nellore Municipal Corporation, Municipal Corporation Office, Nellore.
4. Giddaluru Seetamma W/o. Ramachandra Rao .. Defendants

జనరల్ నోటీసు

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడమేమనగా నెల్లూరు నగరం, పెద్దబజారులోని బెస్తవీధిలో నివసిస్తున్న నివాసితులకు నీటి వనరుగా ఉపయోగించ బడుచుండిన బావికి సంబంధించి మరియు దాని చుట్టుప్రక్కల స్థలాన్ని 4వ ప్రతివాది చట్టవిరుద్ధంగా ఆక్రమించి, బావిని మూసివేసి, దాని స్థానంలో భవన నిర్మాణం చేసియున్నారు. సదరు నిర్మాణమును తొలగించమని కోరుతూ పై తెలిపిన కోర్టులో పై తెలిపిన వాదులు వారి తరఫున మరియు బెస్తవీధి పెద్దబజారు కాపురస్తుల తరఫున దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో ఎవ్వరికైనను అభ్యంతరములు/ ఆక్షేపణలు ఉన్నయెడల తే: 28-01-2026దిన ఉదయం 10.30 గంటలకు పై తెలిపిన కోర్టులో మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ హాజరై ఆక్షేపణలు తెలుపుకోవలసినదిగా తెలియజేయడమైనది.

పిడూరు నాగేశ్వరరావు, B.Sc., B.L.,
వాదుల తరఫు అడ్వకేట్, నెల్లూరు.

స్మార్ట్ సిటీగా మార్చడమే లక్ష్యం

నెల్లూరు(నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరును స్మార్ట్‌సిటీగా మార్చాలన్నదే తన లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. బుధవారం 39వ డివిజన్‌లోని రామిరెడ్డి, ఇల్లి, రేవలపాటి కాలువల, 42వ డివిజన్ మన్సూర్‌నగర్‌లో గచ్చుకాలువ ఆధునికీకరణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ తహసీన్ తదితరులు పాల్గొన్నారు.

కాలువ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి నారాయణ

నెల్లూరు(టౌన్): వక్ఫ్‌బోర్డు స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తానని మంత్రి నారాయణ తెలిపారు. పరమేశ్వరినగర్‌లో ఉన్న వక్ఫ్‌బోర్డు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తనవద్దకు వచ్చి వక్ఫ్‌బోర్డు స్థలంలో పాఠశాల కావాలని అడిగారన్నారు. దాతల సహాయంతో స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు.

నెల్లూరు(కలెక్టరేట్): రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మాటలు విని ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ తెలిపారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, టిడ్కో, హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ ప్రజా దర్బార్‌లో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

నెల్లూరు(పొదలకూరురోడ్డు): ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఒక వరమని మంత్రి నారాయణ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 29 మందికి రూ.22,42,308లు చెక్కులు అందించారు.

విద్యావిధానంపై అవగాహన స్థాయి ఆరా

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ బుధవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. 32వ డివిజన్ నేతాజీ నగర్‌లో భవన నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులను విచారించారు. పూర్తిస్థాయిలో అనుమతులు పొందే వరకు భవన నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. అనంతరం ఫత్తేఖాన్‌పేటలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌ను సందర్శించారు. తాగునీటి వసతి, మరుగుదొడ్లు, పచ్చదనం, విద్యాబోధన తదితర వసతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యావిధానంపై అవగాహన స్థాయిని తెలుసుకునేందుకు చిన్నారులతో ప్రత్యక్షంగా మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగాల అధికారులు, సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.

పాఠశాలలో చిన్నారితో మాట్లాడుతున్న కమిషనర్ నందన్

రూ. 13కోట్లతో పనులు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: మినీబైపాస్‌రోడ్డు, బాక్స్ కల్వర్టు పనులు, అయ్యప్పగుడి ఫ్లైఓవర్‌లో జాయింట్ పనులను రూ.13 కోట్లతో చేపట్టినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం అయ్యప్పగుడి ఫ్లైఓవర్‌లో జరుగుతున్న జాయింట్ పనులను ఆర్అండ్‌బీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు.

వాజ్‌పేయీ సేవలు మహోన్నతం

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో మాజీ ప్రధాని వాజ్‌పేయీకి సాటి ఎవరూ లేరని జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ కొనియాడారు. వాజ్‌పేయీ శత జయంతిని పురస్కరించుకుని బుధవారం నగరంలోని గిరిజన వసతిగృహంలో కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ట్రస్టు అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు గ్రామీణాభివృద్ధికి అటల్‌జీ చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. ట్రస్టు ప్రతినిధులు నాగేశ్వరరావు, రఘురాంరెడ్డి, బాలనారాయణ, అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కంకర తేలిన రహదారి

పొదలకూరురోడ్డులో అంబాపురం సమీపం వరకు సిమెంట్‌రోడ్డు నిర్మించారు. చివరలో కొంత భాగం తారురోడ్డు వేశారు. ఇది ఇటీవల కురిసిన వర్షాలకు చెదిరిపోయింది. కంకర రాళ్లన్నీ బయట పడ్డాయి. వాహనదారులు వెళుతున్న సమయంలో రాళ్లు ఎగిరిపడుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. –న్యూస్‌టుడే, నెల్లూరు(బారకాసు)

ప్రమాదకరంగా స్తంభాలు

నగరంలోని కర్నాలమిట్ట మున్సిపల్ పాఠశాల ఎదుట ప్రమాదకరంగా విద్యుత్తు స్తంభాలు ఉన్నాయి. పాఠశాల ఆవరణకు ఆనుకొని ఉండటంతో విద్యార్థులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాయని, వీటిని తొలగించాలని స్థానికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, నెల్లూరు(విద్యుత్తు)

విద్యుత్తు నియంత్రిక చుట్టూ చెట్లు

నగరంలో విద్యుత్ నియంత్రికలపై ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మాగుంట లేఅవుట్ నుంచి ఇస్కాన్ సిటీకి వెళ్లే దారిలో విద్యుత్ నియంత్రిక చుట్టూ చెట్లు నిండిపోయాయి. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నవారు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు చెట్లను తొలిగించాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, నెల్లూరు(పద్మావతి సెంటర్)

అదుపు తప్పుతున్న వాహనాలు

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: నగరంలోని జీఎన్టీ రోడ్డు సమీపంలో కస్తూర్బా దేవి పాఠశాల ఎదురుగా రోడ్డు గాడి పడింది. గతంలో ప్యాచ్ పనులు చేసే సమయంలో పర్యవేక్షణ లేకపోవడంతో వాహన చక్రాల ముద్రలు లోతుగా పడిపోయాయి. అటుగా వెళుతున్న వాహనాలు అదుపు తప్పి పడిపోతున్నాయి. రాత్రివేళ అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా! (10 AM to 1 PM) నెల్లూరు, గ్రామీణం 80085 50332 80085 74001

సమస్య: వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డికాలనీలో పందుల బెడద ఎక్కువగా ఉంది. ఇళ్ల మధ్య గుంపులుగా తిరుగుతున్నాయి. చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. – సత్తార్
సమాధానం: పందులను నగరానికి దూరంగా తరలించేందుకు చర్యలు చేపడతాం.
– డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

? శివగిరికాలనీలో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. – శ్రీదేవి
✓ కాలువలను శుభ్రం చేయిస్తాం. దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తాం. – డాక్టర్ కనకాద్రి, నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి

? స్టోన్‌హౌస్‌పేట నుంచి సీఆర్పీ డొంక వెళ్లే ప్రధాన మార్గం మొదట్లో ఛిద్రమైంది. – సురేష్
✓ పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
–నందన్, నగరపాలక సంస్థ కమిషనర్
–న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్, స్టోన్‌హౌస్ పేట)

81వేల ఎకరాల భూమి నమోదు

నెల్లూరు(పొదలకూరురోడ్డు), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటలైజేషన్ ద్వారా వక్ఫ్ ఆస్తులు పోతాయన్న అపోహ ప్రజలకు ఉండేదని, వాస్తవానికి 15వేల ఎకరాల భూమిని గుర్తించినట్లు వక్ఫ్‌బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. బుధవారం నెల్లూరు నగరపాలకసంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. డిజిటలైజేషన్ కాకముందు 3790 వక్ఫ్ సంస్థలకుగాను 65వేల ఎకరాలు ఉండేవని, డిజిటలైజేషన్ తర్వాత 5028 వక్ఫ్ సంస్థలకు గాను 81వేల ఎకరాలు నమోదయ్యాయని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నుంచి 500 మంది నిరుపేద విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ద్వారా ఉచిత ఇంటర్మీడియట్ విద్యను అందించనున్నట్లు వెల్లడించారు.

మాట్లాడుతున్న అబ్దుల్ అజీజ్

రోగికి అరుదైన చికిత్స

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఊపిరి తీసుకోలేక ప్రాణాపాయ స్థితిలో వచ్చిన రోగి ప్రాణాలు కాపాడినట్లు మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నగరంలోని ఆసుపత్రిలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. నగరంలోని కిసాన్‌నగర్‌కు చెందిన 55 ఏళ్ల ఆటోడ్రైవర్ సుధాకర్ ఛాతి నొప్పి, శ్వాస సక్రమంగా తీసుకోలేని స్థితిలో ఆసుపత్రికి వచ్చారని అన్ని వైద్య పరీక్షలు చేసి ఛాతి మధ్యలో పెద్దగడ్డ ఉండడంతో 80శాతం ఊపిరితిత్తులకు వెళ్లే గాలి మార్గం మూసుకుపోయిందని గుర్తించారు. ఆధునిక బ్రాంకోస్కోపిక్ పద్ధతిలో ట్రాకియల్ వై సెల్ఫ్ ఎక్స్ పాండింగ్ మెటాలిక్ స్టంట్ అమర్చడం ద్వారా ట్రాకియా, రెండు ప్రధాన బ్రాంకస్‌లలో గాలి ప్రవాహాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు.

రైల్వే స్థలాల ఆక్రమణ

నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే: నగరంలోని పోలీసు కాలనీలో రైల్వే స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. గదులు నిర్మించి నివాసం ఉంటున్నారు. కొందరు షెడ్లు నిర్మించి కార్లను ఉంచుతున్నారు. చెత్త నిల్వలు చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం

నెల్లూరు(ఏసీ నగర్), న్యూస్‌టుడే: ప్రాణాలకు ముప్పుతెచ్చే పరిశ్రమలు మాకొద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఇంథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇంథనాలు తయారుచేసే పరిశ్రమల ఏర్పాటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని జిల్లాలో ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రజల ప్రాణాలకే కాకుండా, జీవరాశులకు ప్రమాదం పొంచి ఉందని, విష రసాయనాలు విడుదల చేసే పరిశ్రమలు మాకొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెలసాయి, రామరాజు, మాదాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్

తెరపై ఈనాడు

పార్వీ సినిమాస్ (ఎం.1) షెడ్యూల్ : స్క్రీన్ 1..అవతార్ ఫైర్ అండ్ ఆష్ ..3డి (తెలుగు) స్క్రీన్ 2..ఛాంపియన్ (తెలుగు) స్క్రీన్ 3. అఖండ 2 (తెలుగు) **పార్వీ సినిమాస్ (స్పైన్) :** స్క్రీన్..1 .వృషభ (తెలుగు), అఖండ 2 (తెలుగు) స్క్రీన్ 2. ధురంధర్ (హిందీ), దండోరా (తెలుగు), ఈషా (తెలుగు) స్క్రీన్ 3 అనకొండ (తెలుగు, ఇంగ్లిష్), శంబాలా (తెలుగు) స్క్రీన్. 4.. ఈషా (తెలుగు), అవతార్ ఫైర్ అండ్ ఆష్ ..3డి (తెలుగు) స్క్రీన్. 5..ఛాంపియన్ (తెలుగు) **రెయిన్ సినిమా:** స్క్రీన్..1..అవతార్ ఫైర్ అండ్ ఆష్ .. 3డి, శంబాలా (తెలుగు) స్క్రీన్..2. . ఛాంపియన్ , అఖండ 2 (తెలుగు) స్క్రీన్..3. .వృషభ, అనకొండ, ఈషా (తెలుగు) స్క్రీన్ 4..దండోరా, ఈషా, వృషభ (తెలుగు)

అధికారులు ఎప్పుడు స్పందిస్తారో!

దారుణంగా రహదారులు

ట్రంకురోడ్డులో గుంతలు

న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ)

జిల్లా కేంద్రం నెల్లూరులో రహదారులు దారుణంగా తయారయ్యాయి. ప్రధాన రోడ్లు ర.భ శాఖ పర్యవేక్షణలోనే ఉన్నాయి. అయ్యప్పగుడి కూడలి నుంచి నేరుగా ఆత్మకూరు బస్టాండ్ వరకు, మినీ బైపాస్‌రోడ్డు నుంచి తిరిగి వేదాయపాళెం వరకు, పొదలకూరు రోడ్డు నుంచి సంతపేట పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మీదుగా ప్రధాన రహదారులు రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో గుంతలమయంగా మారిపోయాయి. అనేక చోట్ల రోడ్లకు గుంతలు పడటమేకాదు, గతంలో వేసిన ప్యాచ్‌పనులు కూడా రూపుమారిపోయాయి. ఇటీవలి తుపాన్ల కారణంగా నగర రోడ్లు మరింతగా గుంతలు పడిపోయాయి. వేదాయపాలెం నుంచి కేవలం కొన్ని గుంతలకు కంకర పోసి సిమెంట్‌తో కూడిన మట్టి పోసి చేతులు దులుపుకొన్నారు. పట్టుమని వారం రోజులకే తిరిగి కంకర చెదిరిపోయింది.

ఆదేశాలే వచ్చాయంట.. పనులు చేస్తేగా..

ర.భ శాఖలో ఎస్ఈ హోదా నుంచి ఎవరిని ఆరా తీసినా, త్వరలోనే గుంతలు పూడ్చి ప్యాచ్ పనులు వేస్తామంటూ చెబుతున్నారు. ఎక్కడో ఒక చోట అధికారులకు అవసరమైనప్పుడు మాత్రమే హడావుడిగా కొద్దిపాటి పనులు చేసి సరిపెడుతున్నారు. మిగిలిన వాటిని వదిలేస్తున్నారు. వాస్తవానికి ఇటీవల కాలం వరకు నిధుల్లేవంటూ చెప్పుకొచ్చిన అధికారులు, ఇప్పుడు ఏమంటారో చూడాలి.. ఇటీవల ఆ శాఖ రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్ సీఈ శేషు జిల్లా కేంద్రంలోనే సమీక్ష పెట్టారు. ఆయనే స్వయంగా నిధుల గురించి మాకు వదిలేయండి. ఎక్కడా గుంతలు ఉండకూడదని ఆదేశించారు. వెంటనే పనులు మొదలు పెట్టాలని, అవసరమైన ప్రతిచోట ప్యాచ్ పనులు చేయాలని చెప్పారు. అయినా ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా ర.భ అధికారులు స్పందించాస్తారో లేదో వేచి చూడాలి.

త్రినేత్రం.. నమఃశివాయ మంత్రం

మందిరం నిర్మాణం 1963లో అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం గూళ్యాపాళ్యంలో శ్రీ ఉమామహేశ్వర గురు పీఠంలో నిర్మాణం.

7 సంవత్సరాల క్రితం గుడిపైన 34 అడుగుల భారీ సహస్ర లింగాన్ని ప్రతిష్ఠించారు.

ప్రధాన విశేషం లింగం లోపలి భాగంలో 11 కోట్సార్లు ఓం నమ శివాయమంత్రంతో లిఖించిన పుస్తకాలను నిక్షిప్తం చేశారు.

ఏకశిలతో రూపొందించిన భారీ నంది

మూడో కన్ను చిన్న చిన్న లింగాలు త్రినేత్రం ఆకారంలో కనిపించడం, దేవాలయానికి ఎదురుగా ఏకశిలతో 14 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తుతో నంది విగ్రహం ఉండటంతో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయని పీఠాధిపతులు శ్రీప్రణవానందగిరి గురుస్వాములు చెబుతున్నారు. ఈసారి శివరాత్రికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో విశేష పూజల నిర్వహణ, ఇతర ఏర్పాట్లుకు ఆలయాన్ని, పరిసరాలను ముస్తాబు చేస్తున్నారు.

- ఈనాడు, అనంతపురం, న్యూస్‌టుడే, ఉరవకొండ



34 అడుగుల సహస్ర లింగం

26న దివ్యాంగుల సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ

పుట్టపర్తి, న్యూస్‌టుడే: జిల్లాలోని దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 26న ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 10 నుంచి 1 గంట వరకు సంబంధిత విభాగాల అధికారులతో కలిసి నిర్వహిస్తామన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకురాలు అర్చనను ఆదేశించారు.



హరిత కిరణాలు
తలుపు తెరవగనే

ఉన్నది కొద్దిపాటి స్థలమైనా అందులో ఏదో ఒకటి పండించాలనుకుంది ఉరవకొండ మండలం పెద్ద ముష్కూరులో ప్రభాకర్, మానస కుటుంబం. ప్రధాన రహదారి అంచున చిన్నపాటి ఇంటిని నిర్మించుకున్నారు. ముందు కొంత స్థలం ఉండగా అందులో చెరుకు గడలను పెంచారు. అవి ఎత్తు పెరిగి, ప్రస్తుతం ఇంటి ముంగిట హరిత అందాలతో ఆకట్టుకుంటున్నాయి. ఆ దారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇది మంచి ప్రయత్నమని కితాబిస్తున్నారు.

- న్యూస్‌టుడే, ఉరవకొండ

పురోగమన సూత్రం..పురమిత్ర

యాప్ సాయంతో 8 విభాగాల్లో 119 పౌరసేవలు

అనంతపురం (అశోక్‌నగర్), న్యూస్‌టుడే: చరవాణిలో పురమిత్ర యాప్ ఉంటే చాలు నగర, పురపాలకల్లో ఉన్న 8 విభాగాలకు సంబంధించి 119 సమస్యలను పరిష్కరించే వీలుంది. ప్రజాసమస్య, వ్యక్తిగత సమస్య ఇలా ఏ తరహా అయినా ఫొటో తీసి పంపగానే సంబంధిత విభాగాల అధికారులకు వెళుతుంది. వెంటనే వారు వచ్చి పరిష్కరిస్తారు. మీరు చేయాల్సిందల్లా 'పురమిత్ర' యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకొని ఫొటో సంధించడమే..

● ఉదాహరణకు అనంతపురం నగరం, ఉమ్మడి జిల్లాలోని ఏ పురపాలకలో అయినా ఏ ప్రాంతంలో అయినా రోడ్ల మీద గుంత ఉంటే పురమిత్ర యాప్ ద్వారా ఫొటో పంపొచ్చు. దోమలు, కుక్కల బెడద, పైపులైను లీకేజీ, పారిశుద్ధ్యం ఇలా ఒకే తరహా సమస్య ఒకే ప్రాంతానికి సంబంధించి ఐదు కంటే ఎక్కువగా యాప్‌లో ఫిర్యాదులు అందితే అది అత్యవసరం (హాట్ స్పాట్)గా చూపుతుంది. ఆరెంజ్ సంకేతం కమిషనర్ల లాగిన్‌లో చూపుతుంది. ఉదయం కమిషనర్లు పర్యటించే సమయంలో ముందు ఆ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తారు. పరిష్కరించిన అనంతరం హాట్ స్పాట్ ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.

● అనంతపురం నగరంలో యాప్ తీసుకొచ్చిన 5 నెలల్లో 932 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఇందులో 868 పరిష్కారం కాగా ఇంకా 64 పరిష్కరించాల్సి ఉంది.

ఉమ్మడి జిల్లాలో పురపాలికలు: 12

పరిధిలో జనాభా: 13,62,117

వినియోగం.. సేవలు సులభం

● ఆండ్రాయిడ్ ఫోన్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి సెర్చిలో పురమిత్ర యాప్ అని టైప్ చేయాలి. ఆకుపచ్చ, పసుపు రంగుల్లో తెలుగు, ఇంగ్లీషు భాషల్లో లోగో కనిపిస్తుంది. ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే ఫోన్ నంబరు అడుగుతుంది. ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయగానే పేరు, పురపాలిక, మీరు ఉన్న వార్డు సచివాలయం వివరాలు ఎంట్రీ చేయాలి.

● యాప్‌లో పై భాగాన తొలిసారి నమోదు చేసిన ప్రాంతం ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మిగిలిన నగర, పురపాలికల పేర్లు కన్పిస్తాయి.

● యాప్‌పై భాగాన ఉన్న 8 విభాగాల్లో మీకు అవసరం ఉన్న దాన్ని క్లిక్ చేస్తే అందులోని ఉపవిభాగాల్లో సమస్యను ఎంపిక చేసుకొని ఫొటోలు అప్‌లోడ్ చేయవచ్చు. వాయిస్ రికార్డు లేదా అక్షరాలు టైప్ చేసి వివరాలు నమోదుకు వీలుంది.

నగర,పురపాలికలు	జనాభా
అనంతపురం	3,46,262
గుంతకల్లు	1,49,100
తాడిపత్రి	1,20,453
రాయదుర్గం	74,000
గుత్తి	48,583
కళ్యాణదుర్గం	49,000
హిందూపురం	2,00000
ధర్మవరం	1,63,000
కదిరి	98,164
పుట్టపర్తి	36,655
మడకశిర	26,083
పెనుకొండ	42,400

ట్రాక్‌కు ఇరువైపులా రక్షణ కవచం

అనంతపురం (మూడో రోడ్డు), న్యూస్‌టుడే: రైళ్ల వేగం నానాటికీ పెరిగిపోతోంది. విద్యుత్తు ఇంజిన్లు ఎలాంటి శబ్దం లేకుండానే పట్టాలపై దూసుకెళ్తున్నాయి. మనుషులతో పాటు మేతకొచ్చిన పశువులు పట్టాలు దాటే క్రమంలో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. సమస్య అధిగమించేందుకు రైల్వే శాఖ పట్టాలకిరువైపులా రక్షణ గోడను నిర్మించాలనుకుంది. ధర్మవరం జంక్షన్ నుంచి గుత్తి దాకా ఆయా ఏర్పాట్లు చేయనున్నారు.

రోజు వెళ్లే రైళ్లు (ఎక్స్‌ప్రెస్)	42
వందేభారత్ రైళ్లు	04
ప్యాసింజర్లు	06
గూడ్సులు	30
సగటు వేగం	140 కి.మీ నుంచి 170 కి.మీ

రూ.15 కోట్లతో కార్యాచరణ

అనంతపురం నగరంలో గోడ లేని ప్రాంతంలో పట్టాలకు ఇరువైపులా పశువులు రాకుండా దిమ్మెలను ఏర్పాటు చేశారు. సుమారు 3 అడుగుల పైగా ఎత్తు ఉండటంతో యువకులు తప్ప పెద్దవారెవరూ దిమ్మెలను దాటడానికి వీలులేకుండా చేశారు. నగరం వెలుపల పట్టాలకు ఇరువైపులా స్తంభాలు నాటి వాటికి ఇనుప కంచె ఏర్పాటు చేయనున్నారు. ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఆయా పనులకు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారు.

సెంట్రల్ వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి సన్నాహాలు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: మండలంలోని జంతులూరు వద్ద ఏర్పాటు చేసిన ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. 2026 కొత్త ఏడాదిలో నిర్వహించనున్న వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును.. ఉపకులపతి కోరి బుధవారం ఆహ్వానించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆయన రాష్ట్రపతిని కలిశారు. ఆమె సానుకూలంగా స్పందించినట్లు వీసీ తెలిపారు. విశ్వవిద్యాలయం నుంచి యూజీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన 845 మంది విద్యార్థులు తొలి స్నాతకోత్సవంలో పట్టాలు అందుకోనున్నారు. 491 ఎకరాల్లో ఏర్పాటైన సెంట్రల్ యూనివర్సిటీలో ప్రస్తుతం 41 యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో 23 రాష్ట్రాలకు చెందిన 1457 మంది విద్యార్థులు చదువుతున్నారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానిస్తున్న ఉపకులపతి కోరి

గమ్యం చేరిన గమనం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: చిన్ననాటి నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగంపైనే మక్కువ. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఏఈగా పని చేస్తున్నా లక్ష్యాన్ని వదల్లేదు. రెండుసార్లు ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్షలో విఫలమైనా పట్టుపట్టి మూడోసారి ముచ్చటగా విజయం సాధించారు. ఆషామాషీగా కాదు.. జాతీయ స్థాయిలో 22వ ర్యాంకుతో మెరిశారు. ఆయన విజయగాథను తన మాటల్లోనే తెలుసుకుందాం.. రండి.

అమ్మానాన్నల ప్రోత్సాహం

నాపేరు హరికృష్ణ. మాది ఆత్మకూరు మండలం పి.సిద్ధరాంపురం గ్రామం. నాన్న తాళ్లూరు వెంకటేశ్వర్రప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయుడు. అమ్మ నిర్మల గృహిణి. వారి ప్రోత్సాహంతో 12ఏళ్ల వయసు నుంచే విజయవాడలో ఉంటూ 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివా. దిల్లీలో ఐఐటీ కళాశాలలో 2017లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశా. ఐఈఎస్ పరీక్షలో విజయం సాధించాలన్నది నా లక్ష్యం. నాన్న ఏపీపీఎస్సీకు దరఖాస్తు చేయించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఏఈగా ఉద్యోగం తెచ్చుకున్నా. కుప్పంలో పోస్టింగ్ ఇచ్చారు. మనసులో వెలితి అలాగే ఉంది. 2023, 2024 సంవత్సరాల్లో రెండుసార్లు ఐఈఎస్ రాశా. ఇంటర్వ్యూలో చిన్నపాటి సమస్యలతో రాలేదు. 2025లో కల నెరవేర్చుకోవాలన్న పట్టుదలతో ఆరు నెలలు సెలవు తీసుకొని, ఇంటి వద్ద ఉంటూ ఆన్‌లైన్‌లో శిక్షణ పొందా. దినపత్రికలు చదువుతూ సొంతంగా నోట్స్ రాసుకున్నా. ఆన్‌లైన్ టెస్టులు రాశా. ఏఈ అనుభవం అక్కరకొచ్చింది. సాంకేతికత ఉపయోగపడింది. ఏపీ ప్రభుత్వం కాళహస్తిలో మూడు రోజులు శిక్షణ ఇచ్చింది. ఐఈఎస్ పరీక్షలో దాదాపు 80 శాతం ప్రశ్నలు అందులో నుంచే వచ్చాయి. శ్రమకు ఫలితం వచ్చింది. జాతీయ స్థాయిలో 22వ ర్యాంకుతో విజయం దక్కింది.

క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు

హిందూపురం పట్టణంలోని క్రైస్తవ ప్రార్థనామందిరాలు వేడుకలకు ముస్తాబయ్యాయి. ప్రధానంగా సీఅండ్‌ఐజీ చర్చి విద్యుత్తు కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- న్యూస్‌టుడే, హిందూపురం

అటు వందేభారత్.. ఇటు పట్టాలపై బస్సు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: సాంకేతిక లోపంతో ఆర్టీసీ బస్సు రైలు పట్టాలపై ఆగిన ఘటన మండలంలోని ఎన్ఎస్‌గేట్‌లో బుధవారం చోటు చేసుకుంది. ధర్మవరం ఆర్టీసీ డిపో బస్సు రామగిరి మండలం పేరూరు గ్రామానికి ప్రయాణికులతో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఎన్ఎస్‌గేట్ వద్దకు రాగానే పట్టాలపై ఆగిపోయింది. అదే సమయంలో వందేభారత్ రైలు ధర్మవరంవైపు నుంచి వస్తున్న సమాచారం అందుకున్న కాపలాదారు గేట్ వేసేందుకు హెచ్చరిక చేశాడు. ఈ క్రమంలో వెంటనే ప్రయాణికులంతా కిందకు దిగి బస్సును వెనక్కి తోయడంతో ప్రమాదం తప్పింది. తరువాత చోదకుడు సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో యథాతథంగా బస్సు ధర్మవరం వెళ్లింది.

సింహగిరి.. ఆహ్లాద దరి

ఒకప్పటి మడకలపల్లిని ప్రస్తుతం మడకశిరగా పిలుస్తారు. ఇక్కడున్న కొండ సముద్ర మట్టానికి 2936 అడుగుల ఎత్తులో ఉంది. విజయనగర సామ్రాజ్యం, బీజాపూర్ సుల్తాన్, మైసూరు రాజులు, మరాఠాలు, హైదర్అలీ అనంతరం బ్రిటీష్ పాలన కొనసాగింది. 1493లో సిరుడ రంగప్ప నాయక ఇక్కడ కోటను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ కొండపై ఏడు ప్రాచీన ద్వారాలు, మెట్లు, శిథిలావస్థలో ఉన్న ఆలయాలు, ప్యాలెస్, గుర్రపుశాలలు ఉన్నాయి. ఈ కొండ శిఖరాగ్రంలో సింగేమూతి అనే కట్టడం అందరిని ఆకట్టుకుంటోంది. మధుగిరి వెళ్లే దారి నుంచి ఈ కొండను చూస్తే 'సింహం' కూర్చొని ఉన్నట్లుగా కనిపిస్తుండటంతో సింహగిరి కోటగా పిలిచేవారు. పర్యాటక సొబగులు అద్దితే మరింత ప్రాచుర్యం వస్తుంది. - న్యూస్‌టుడే, మడకశిర

పెట్టుబడులకు 12 సంస్థలు సిద్ధం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: జిల్లా అభివృద్ధిలో పరిశ్రమల స్థాపన ఎంతో కీలకమని, ఏర్పాటుకు సమన్వయంగా కృషి చేయాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన అనుమతి దరఖాస్తులపై కలెక్టర్ సమీక్షించారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. పీఎంఈజీపీ, విశ్వకర్మ కార్యక్రమాల అమలును చేపట్టాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఐడీపీ పథకం కింద పది యూనిట్లకు పెట్టుబడి రాయితీని మంజూరు చేయాలన్నారు.

13,426 మందికి ఉపాధి

జిల్లాలో 12 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటి ద్వారా రూ.6,175 కోట్ల పెట్టుబడులతో 13,426 మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంది. ఈ పరిశ్రమలకు అవసరమైన 3,835 ఎకరాల భూమి కేటాయింపులు, ఇతర అనుమతులను వేగంగా పూర్తి చేయాలి. - కలెక్టర్

రేషన్ కార్డుదారులకు కొత్త కానుక

పుట్టపర్తి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం కొత్త ఏడాది నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. జనవరి నుంచి కార్డుదారులకు అదనంగా సరకులు పంపిణీ చేయనుంది. అందుకు సంబంధించి శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయింపులు చేశారు. సరకులను ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌక దుకాణాలకు రవాణా చేస్తున్నారు. బియ్యం, చక్కెరతో పాటు రాగులు, జొన్నలు, గోధుమపిండిని లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. ఒకటో తేదీ నుంచి అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

జిల్లాకు బియ్యం 8,500 టన్నులు, పంచదార 287, రాగులు1,130, జొన్నలు 450 టన్నులు వచ్చాయి. వీటితో పాటు గోధుమపిండి 13 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఒక కుటుంబం 25 కిలోల చొప్పున బియ్యం తీసుకుంటే అందులో మూడు కిలోలు చొప్పున బియ్యం తగ్గించి.. రాగులు లేదంటే జొన్నలు కాని తీసుకోవచ్చు.

శ్రీసత్యసాయి జిల్లాలో..

చౌక దుకాణాలు	1,367
కార్డులు	5,79,532

గోధుమపిండి కిలో రూ.20

బహిరంగ మార్కెట్‌లో గోధుమపిండి కిలో రూ.60 నుంచి 65 వరకు విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చౌకదుకాణాల్లో కిలో రూ.20కే ప్యాకెట్ రూపంలో అందించనుంది. కాగా తొలుత పుట్టపర్తి పట్టణంలో మాత్రమే గోధుమపిండి అందుబాటులో ఉంటుంది. జిల్లా కేంద్రంలో గోధుమపిండి పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభిస్తామని జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ వంశీకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

క్వాంటం.. భవిష్యత్తు అమోఘం

● ముందస్తు శిక్షణకు సంసిద్ధం ● జేఎన్‌టీయూ పరిధిలో భారీగా విద్యార్థుల నమోదు

యువతలో నైపుణ్యాలు ఉన్నప్పటికీ క్వాంటం రంగంలో మరింత నైపుణ్య విస్తృతి పెరగాల్సి ఉంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో రాష్ట్రంలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దడానికి చొరవ తీసుకుంటున్నాం.. అమరావతి క్వాంటం వ్యాలీ రూపుదిద్దుకుంటున్న తరుణంలో విద్యార్థులను అందుకు అనుగుణంగా ఈ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నాం.

- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే

54,000 : రాష్ట్రవ్యాప్తంగా శిక్షణకు నమోదు చేసుకున్న విద్యార్థులు

29,600 : అనంతపురం జేఎన్‌టీయూ, దాని అనుబంధ కళాశాలల నుంచి నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య

డిసెంబరు 8 : ఆన్‌లైన్ శిక్షణ తరగతులు ప్రారంభం

వైజర్ : అమెరికాకు చెందిన శిక్షణ ఇచ్చే సంస్థ పేరు

రూ. 500 : ప్రతి విద్యార్థి రూ.2 వేలు చెల్లించాల్సి ఉండగా.. ఒక్కో విద్యార్థి నుంచి కేవలం రూ.500లు మాత్రమే రుసుం చెల్లించి, శిక్షణలో పాల్గొనే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

4 వారాలు : శిక్షణ అందించే కాలం.

ఏఏ అంశాల్లో : క్వాంటం కంప్యూటింగ్, డీప్ టెక్, ఏఐ, అల్గారిథం

విడతల వారీగా..

శిక్షణ పూర్తి చేసుకొన్న వారికి కేకేవీ క్యూబిటెక్ అనే అంతర్జాతీయ సర్టిఫికెట్లు ఇస్తారు. వాషింగ్టన్‌లోని గూగుల్ క్వాంటం ఏఐ, అయాన్ క్యూ కేంద్రాలను వర్చువల్ విధానంలోనే పర్యటన ఉంటుంది. మొదటి విడత శిక్షణ పూర్తి చేసుకొన్న వారిలోనే ప్రతిభ కలిగిన 3 వేల మందికి రెండో విడతకు ఎంపిక చేసి తర్ఫీదు ఇస్తారు. ఇది మార్చిలో నుంచి 8 వారాలపాటు ఉంటుంది. వీరిలో 100 మందికి ఇంటర్న్‌షిప్ ఇస్తారు. తరగతులు ముగిసిన అనంతరం సాయంత్రం 2 గంటల పాటు శిక్షణ ఇప్పిస్తారు. విద్యార్థులు ల్యాప్‌టాప్, మొబైల్‌లలో ఎక్కడికక్కడ శిక్షణ తీసుకొనే అవకాశం కల్పించారు.

ఎంతో ఉపయుక్తం..

ఆచార్య సుదర్శనరావు, ఉపకులపతి, జేఎన్‌టీయూ

క్వాంటం టెక్నాలజీ శిక్షణకు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో నమోదు హర్షదాయకం. శిక్షణ తరవాత వచ్చే సర్టిఫికెట్లు ఎంతో విలువైనవి. విద్యార్థులు ఉద్యోగాలు సాధించడానికి ఆ ధ్రువపత్రాలు చాలా ఉపయోగపడతాయి.

నాణ్యత సూత్రం.. ఉపాధి మార్గం

వస్తువు ఏదైనా నాణ్యంగా ఉంటే అమ్మకాలకు ఢోకా ఉండదు. ఈ మంత్రాన్ని ఒంటబట్టించుకున్న యువకులు మొబైల్ నూర్పిడి యంత్రాన్ని రూపొందించుకొని ఉపాధిని వెతుక్కున్నారు. వాహనాల్లో యంత్రాన్ని అమర్చుకుని ఇంటి ముంగిటకు వచ్చి.. కళ్లెదుటే నూర్పిడి చేసి అమ్ముతుండడంతో విక్రయాలు రోజురోజుకూ పెరగడం గమనార్హం. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన జయంత్, అభిలాష్ సోదరులు. ఇద్దరు డిగ్రీ చదువుకున్నారు. గతంలో ఆయుర్వేద వస్తువుల వ్యాపారం చేశారు. అప్పుడు పసుపునకు ఉన్న విలువను గుర్తించారు. నిజామాబాద్ ప్రాంతం నుంచి పసుపు కొమ్మలను పెద్దమొత్తంలో కొని.. చిన్న రవాణా వాహనంలో పసుపు నూర్పిడి యంత్రాన్ని అమర్చుకుని.. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల వద్దకు వచ్చి, నూర్పిడి చేసి విక్రయిస్తూ సాగుతున్నారు..

- న్యూస్‌టుడే, ఉరవకొండ

మల్లప్ప నిబద్ధత..
ఆంగ్లేయుల కృతజ్ఞత

విధుల్లో చేరినప్పటి నుంచి విరమణ వరకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా చేయడం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? కానీ సుసాధ్యమని నిరుపించారు మల్లప్ప. ఇది 208 ఏళ్ల కిందటి మాట. ఆంగ్లేయుల కాలంలో.. 1887 సంవత్సరంలో గుంతకల్లుకు 6 కి.మీ దూరంలో ఉన్న నంచర్ల రైల్వేగేట్ వద్ద పని చేయడానికి మల్లప్ప గేట్‌మెన్‌గా నియమితులయ్యారు. 1921 వరకు పని చేశారు. అదీ ఒక్కరోజు కూడా సెలవుపెట్టకుండా.. ఆయన సేవలను గుర్తించి ఆంగ్లేయులు ఘనంగా సత్కరించారు. నీవేదైనా కోరుకుంటే దాన్ని నెరవేరుస్తామని పదవీ విరమణ రోజు అతన్ని అడగ్గా.. నంచర్లలో రైల్వేస్టేషన్ నిర్మించి.. రైలు ఆగేలా చూడాలని కోరారు. ఆ విన్నపం మేరకు స్టేషన్‌ను నిర్మించి దానికి ఆయన పేరే పెట్టారు. అంతేకాదు ఆయన మరణాంతరం సమాధి కట్టించి కృతజ్ఞతను చాటుకున్నారు ఆంగ్లేయులు. మల్లప్ప దయ వల్లే తమకు రైళ్లలో ప్రయాణించే భాగ్యం దక్కిందని ఇప్పటికీ ఆ గ్రామస్థులు తలుచుకుంటున్నారు.- న్యూస్‌టుడే, గుంతకల్లు

పిల్లలూ.. ఉదయాన్నే రండి..
టిఫిన్ తిని బడికెళ్లండి..

పెనుకొండ, న్యూస్‌టుడే

దాతృత్వం వ్యవసాయ పనుల నేపథ్యంలో ఒక్కోసారి విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయానికి అల్పాహారం అందించలేని కుటుంబాల పిల్లలకు ఉదయాన్నే ఇస్తున్నారు..

ఎక్కడ.. ఎంత మందికి? పెనుకొండ మండలం నాగలూరు ప్రాథమికోన్నత పాఠశాలలో 90 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వారందరికీ పూర్తిగా ఉచితంగా అల్పాహారం.

ఎప్పటి నుంచి దాతల సహకారంతో 2024-25 విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు అల్పాహారం వండి పెట్టేందుకు ముందుకు రావడంతో రెండేళ్లుగా విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు.

ఏఏ పదార్థాలు ఉప్మా, బిసిబెలాబాత్, పులిహోర, పలావ్

దాతల సహకారం

పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించాలన్న ఆలోచన మిత్రులు, బంధువులతో పంచుకున్నప్పుడు ఆర్థికంగా వారు ముందుకు రావడంతోనే సాధ్యమైంది. దాతలు ప్రతిరోజు అల్పాహారం అందించడానికి ముందుకు రావడం, ఏజెన్సీ నిర్వాహకులు వండిపెట్టడానికి ఆసక్తి చూపడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. ఈ ఏడాది మావటూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 100 రోజుల ప్రణాళికకు హాజరవుతున్న 40 మంది పదో తరగతి విద్యార్థులకు సైతం అల్పాహారం అందిస్తున్నాం.

- అమరా చంద్రబాబు, తెలుగు ఉపాధ్యాయుడు, మావటూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

పురంలో రెండు రోజులు నీటి సరఫరా నిలిపివేత

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణానికి నీటి సరఫరా చేసే గొల్లపల్లి తాగునీటి పథకం పైపులైన్ మరమ్మతులు చేయాల్సి రావడంతో ఈ నెల 26, 27 తేదీల్లో సరఫరాలో అంతరాయం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కియా పరిశ్రమ సమీపంలో ఆరు వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా పైపులైన్ మరమ్మతులకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

చుక్కల భూముల సమస్యలు పరిష్కరిస్తాం

ఓబుళదేవరచెరువు, న్యూస్‌టుడే: దీర్ఘకాలంగా నెలకొన్న చుక్కల భూముల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా సమస్యలు ఉన్న ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ సువర్ణ పేర్కొన్నారు. మండలంలోని కొండకమర్ల సచివాలయంలో బుధవారం రెవెన్యూ అధికారులు ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. సుమారు 170 ఎకరాల చుక్కల భూములు ఉన్నట్లు రైతుల నుంచి అర్జీలు వచ్చాయన్నారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. కొండకమర్ల పరిధిలో ఇళ్లులేని ఎస్సీ, ఎస్టీ వర్గాల పేదలకు అనువైన స్థలాన్ని పరిశీలించి లేఅవుట్ ఏర్పాటు చేయాలని తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివరామప్రసాద్‌రెడ్డి, ఆర్ఐ శ్రీనివాసులురెడ్డి, వీఆర్వో గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ తెదేపా కార్యవర్గం ఎంపిక

పుట్టపర్తి, న్యూస్‌టుడే: హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ(జిల్లా) కార్యవర్గాన్ని అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు బుధవారం ప్రకటించారు. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, ప్రధాన కార్యదర్శిగా హనుమప్పను నియమించిన విషయం విదితమే. జిల్లా కమిటీ జాబితా రూపకల్పనలో వివిధ సామాజిక సమీకరణాలు, సామర్థ్యం, అనుభవం, విధేయత, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని జాబితా విడుదల చేశారు.

జిల్లా ఉపాధ్యక్షులు: రమేశ్‌రెడ్డి (హిందూపురం), పరంధామ (రాప్తాడు), రత్నమ్మ (మడకశిర), సుధాకర్‌రెడ్డి (పెనుకొండ), కృష్ణమూర్తి (కదిరి), శ్రీరామిరెడ్డి (పుట్టపర్తి), సుబ్బారాయుడు (ధర్మవరం), కాంచన (ధర్మవరం), వెంకటలక్ష్మమ్మ (పెనుకొండ).

ఆర్గనైజింగ్ సెక్రటరీలు: శశికళ (హిందూపురం), బోయ వెంకటరాముడు (రాప్తాడు), శ్రీనివాసమూర్తి (మడకశిర), షబీనాభాను (పెనుకొండ), షేక్ ఖాసింవలి (కదిరి), యశోద (పుట్టపర్తి), విశ్వనాథ (ధర్మవరం), శంకరయ్య (రాప్తాడు), రఘురాములు (మడకశిర).

అధికార ప్రతినిధులు..: ఆదినారాయణ (హిందూపురం), శశాంక్‌బాబు (రాప్తాడు), నాగేంద్ర (మడకశిర), బాలాజీ (పెనుకొండ), రాజశేఖర్ (కదిరి), సోమశేఖర్ (పుట్టపర్తి), బీబీ (ధర్మవరం), ఆనందకుమార్ (హిందూపురం), ముత్యాలప్ప(రాప్తాడు).

సెక్రటరీలు : రబీనాబేగం (హిందూపురం), స్వాతి (రాప్తాడు), ఒబులేశప్ప (మడకశిర), గంగాధర్ (పుట్టపర్తి), గంగరత్నమ్మ (కదిరి), అబ్బాస్ ఖాన్ (పుట్టపర్తి), వెంకటలక్ష్మి (ధర్మవరం), నరేష్ కుమార్ (పెనుకొండ), హరినాయక్ (కదిరి).

● ట్రెజరర్‌గా సతీశ్‌కుమార్ (కదిరి), ఆఫీస్ కార్యదర్శిగా ఎస్.రమేష్ (పుట్టపర్తి), మీడియా కోఆర్డినేటర్‌గా శ్రీనివాసులు (ధర్మవరం), సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా మణికుమారి (పుట్టపర్తి)ని ఎంపిక చేశారు.

అన్నివర్గాలకు సముచిత స్థానం

ఈనాడు, పుట్టపర్తి: తెదేపాలో అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. బుధవారం ప్రకటించిన తెదేపా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ కార్యవర్గంలో మహిళలకు పెద్దపీట వేశారు. కార్యవర్గంలో మొత్తం 40 మంది ఉండగా.. ఇందులో 11 మంది మహిళలను ఎంపిక చేశారు. మిగిలిన వారిలో 15 మంది యువతకు అవకాశం కల్పించారు. 14 స్థానాలు సీనియర్లకు కేటాయించారు. అంటే.. అటు మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూనే.. యువత, సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని సామాజిక, ప్రాంతాలకు ఇందులో చోటు కల్పించారు. అన్నివర్గాల సమన్వయం ఇది అని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు పేర్కొన్నారు. అందర్నీ సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

అక్రమ లేఅవుట్లపై కఠినచర్యలే..

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: అహుడా పరిధిలో అక్రమలే అవుట్లపై ఉక్కుపాదం మోపాలని జేసీ, అహుడా వైస్‌ఛైర్మన్ శివనారాయణ శర్మ తెలిపారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అహుడా అధికారులతో సమావేశం నిర్వహించారు. పెనుకొండ, మడకశిర ఎంజిలే లేఅవుట్లలో ప్లాట్ల విక్రయాలను వెంటనే నిర్వహించాలి. అనుమతులు పొందని అక్రమ లేఅవుట్ల యజమానులపై చర్య తీసుకోవాలన్నారు. ధర్మవరం కణుతూరు ప్లాట్ల విక్రయానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. అహుడా కార్యదర్శి రామకృష్ణారెడ్డి, డీఈ రేవంత్, ఈఈ అరుణకుమారి, ఏఈ రవిచంద్రన్ పాల్గొన్నారు.

జూనియర్ విభాగం ఫైనల్లో ఎస్‌ఎస్‌బీఎన్, శ్రీసత్యసాయి జట్లు

ఉత్కంఠ భరితంగా క్వార్టర్ ఫైనల్ పోటీలు

జూనియర్స్ విభాగంలో తుదిపోరుకు చేరిన శ్రీసత్యసాయి జూనియర్ కళాశాల జట్టు విజయానందం

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సమర్పణలో నిర్వహిస్తున్న ఈఎస్ఎల్-2025 జూనియర్ విభాగం క్రికెట్ ఫైనల్లో ఎస్‌ఎస్‌బీఎన్ జూనియర్ కళాశాల, అనంతపురం శ్రీసత్యసాయి జూనియర్ కళాశాల జట్లు ప్రవేశించాయి. బుధవారం ఆర్ట్స్ హాకీ మైదానంలో హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్ పోటీల్లో ఆ జట్లు ప్రత్యర్థులపై నెగ్గి ఫైనల్‌కు దూసుకెళ్లాయి. క్వార్టర్, సెమీ ఫైనల్ పోటీలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా జరిగాయి. జూనియర్ విభాగం సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్ పోటీల ఫలితాలు ఇలా....

● హాకీ మైదానంలో జరిగిన జూనియర్ విభాగం తొలి సెమీఫైనల్ పోటీలో అనంతపురం శ్రీ సత్యసాయి జూనియర్ కళాశాల జట్టు 8 వికెట్ల తేడాతో అనంతపురం నారాయణ జూనియర్ కళాశాల జట్టును మట్టి కరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నారాయణ జూనియర్ కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లకు 69 పరుగులు చేయగా....ప్రతిగా శ్రీ సత్యసాయి జట్టు 8 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. జట్టు స్కోరు 64 పరుగుల వద్ద మనోజ్‌కుమార్ రెడ్డి (29) సిక్సర్ కొట్టడంతో గెలుపు ఖరారైంది. ● రెండో సెమీస్‌లో ఎస్‌ఎస్‌బీఎన్ జూనియర్ కళాశాల జట్టు గుంతకల్లు శస్త్ర జూనియర్ కళాశాల జట్టును 32 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్‌ఎస్‌బీఎన్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. భానుప్రసాద్ (60; 29 బంతుల్లో, ఒక వికెట్) ఆల్‌రౌండ్ ప్రతిభ ప్రదర్శించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుంతకల్లు జట్టు 10 ఓవర్లలో 9 వికెట్లకు 74 పరుగులు చేసి పోటీల నుంచి నిష్క్రమించింది. ఎస్‌ఎస్‌బీఎన్ బౌలర్లు అమీర్, వల్లీబాషు చెరో రెండు కీలక వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలక భూమిక పోషించారు. ఈఎస్ఎల్ క్రికెట్ పోటీల్లో 12వ సారి ఎస్‌ఎస్‌బీఎన్ జట్టు ఫైనల్‌కు చేరింది.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ద మ్యాచ్

లోకేష్ (30 పరుగులు, 4 వికెట్లు)...సీనియర్ విభాగం

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ద మ్యాచ్

భానుప్రసాద్ (60 పరుగులు, ఒక వికెట్)..జూనియర్ విభాగం

హర్షిత మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఐ బ్లాక్, మారుతి నగర్, అనంతపురం.

సీనియర్ విభాగం పోటీల్లో పలు జట్లు శుభారంభం

జిల్లాస్థాయి సీనియర్ క్రికెట్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రౌండు పోటీల్లో పలు జట్లు సత్తాచాటి రెండోరౌండుకు దూసుకెళ్లాయి. కొన్ని పోటీలు ఏకపక్షంగా...మరికొన్ని ఉత్కంఠంగా జరిగాయి. సిక్సర్లు, బౌండరీలతో బ్యాటర్లు హోరెత్తించారు. ● ఉదయం జరిగిన తొలి పోటీలో ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల పుట్టపర్తి సంస్కృతి కళాశాల జట్టును 13 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ఐటీ జట్టు 10 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌటైంది. పుట్టపర్తి జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లకు 60 పరుగులే చేసి ఐంటిదారి పట్టింది. ఎస్ఆర్ఐటీ ఆల్‌రౌండర్ వణి (20 పరుగులు, 3 వికెట్లు) గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

● మరో పోటీలో అనంతపురం ఎస్సీ డిగ్రీ కళాశాల జట్టు 86 పరుగుల తేడాతో ధర్మవరం వివేకానంద డిగ్రీ కళాశాల జట్టును చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్సీ డిగ్రీ కళాశాల జట్టు 10 ఓవర్లలో ఒక వికెట్‌కు 139 పరుగులు చేయగా...పుట్టపర్తి 7.5 ఓవర్లలో 53 పరుగులకే కుప్పకూలింది. ఎస్సీ డిగ్రీ జట్టులోని ప్రశాంత్ (73; 35 బంతుల్లో) చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది.

● మధ్యాహ్నం జరిగిన పోటీలో అనంతపురం శ్రీవాణి డిగ్రీ కళాశాల జట్టు గుంతకల్లు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టును 7 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీవాణి జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లకు 85 పరుగులు చేయగా...గుంతకల్లు జట్టు 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులే చేసి పోటీల నుంచి నిష్క్రమించింది. బ్యాటర్ దుర్గా (45; 25 బంతుల్లో) శివమెత్తడంతో జట్టు విజయం సులువైంది. ● సీనియర్ విభాగంలో మధ్యాహ్నం జరిగిన పోటీలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల జట్టు తాడిపత్రి సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల జట్టును 9 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన తాడిపత్రి జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లకు 64 పరుగులు మాత్రమే చేసింది. జేఎన్‌టీయూ జట్టు 3.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించడం విశేషం. ఆల్‌రౌండర్ లోకేష్ (30; 10 బంతుల్లో, 4 వికెట్లు) అసాధారణ ప్రతిభతో జట్టును గెలిపించాడు. ● మరో పోటీలో పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల జట్టు పెనుకొండ పరిటాల శ్రీరాములు డిగ్రీ కళాశాల జట్టుపై 6 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన పీవీకేకే జట్టు గుణవర్ధన్ (39) బ్యాటింగ్ ప్రతిభతో 10 ఓవర్లలో 2 వికెట్లకు 91 పరుగులు చేసింది. తర్వాత పెనుకొండ జట్టు 5 వికెట్లకు 85 పరుగులు చేసి పరాజయం పాలైంది.

ఒక్క పరుగు తేడాతో నారాయణ కళాశాల జట్టు సంచలన విజయం

● హాకీ మైదానంలో ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోటీ ఉత్కంఠగా సాగింది. అనంతపురం నారాయణ జూనియర్ కళాశాల జట్టు పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టుపై ఒక పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నారాయణ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసింది. నిఖిల్ తేజ్ (47) అద్వితీయమైన ఆటతీరుతో జట్టు స్కోరును మూడంకెలు దాటించాడు. తర్వాత పెనుకొండ జట్టు 10 ఓవర్లలో 8 వికెట్లకు 102 పరుగులు చేసి గెలుపు వాకిట బోర్లాపడింది. గిరీష్ (35) ఒంటరిపోరు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ● అదే మైదానంలో జరిగిన మరో క్వార్టర్‌లో ఎస్‌ఎస్‌బీఎన్ జూనియర్ కళాశాల జట్టు కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టుపై ఏడు పరుగుల తేడాతో పోరాడి నెగ్గింది. ఎస్‌ఎస్‌బీఎన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 10 ఓవర్లలో 8 వికెట్లకు 76 పరుగులు చేసింది. కదిరి జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లకు 69 పరుగులు చేసి పరాజయం పాలైంది. ఎస్‌ఎస్‌బీఎన్ బౌలర్ వలీబాషు 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ● ఫుట్‌బాల్ మైదానంలో ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో శ్రీ సత్యసాయి జూనియర్ కళాశాల జట్టు ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల జట్టుపై ఏడు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ఆర్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్లకు 93 పరుగులే చేసింది. సత్యసాయి జట్టు 9.5 ఓవర్లలో 95 పరుగులు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ● అదే మైదానంలో జరిగిన మరో క్వార్టర్‌లో గుంతకల్లు శస్త్ర జూనియర్ కళాశాల జట్టు 3 పరుగుల తేడాతో కంబదూరు జూనియర్ కళాశాల జట్టుపై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన గుంతకల్లు జట్టు 10 ఓవర్లలో 4 వికెట్లకు 96 పరుగులు చేయగా...కంబదూరు జట్టు 9 వికెట్లకు 93 పరుగులే చేసి ఓడిపోయింది. గుంతకల్లు జట్టులోని అనీష్ (30 పరుగులు; 2 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రతిభను చూపి గట్టెక్కించాడు.

సీనియర్స్ విభాగంలో గెలిచిన ఆనందంలో పీవీకేకే జట్టు సభ్యులు

Title Sponsor: Dhanik Bharat Educational Institutions – The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Beverage Partner: CMR Shopping Mall
Regional Sponsor: MITS Deemed to be University, Madanapalle Institute of Technology & Science
Gift Partner: KL (Deemed to be University)
Digital Partner: ఈనాడు.నెట్ TV Partner: ETV Bharat, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

నేటి సీనియర్ విభాగం పోటీల్లో తలపడే జట్లు

హాకీ మైదానంలో జరిగే పోటీల వివరాలు

● ఉదయం 9 గంటలకు అనంతపురం జేఎన్‌టీయూ ఓటీపీఆర్ఐ × సప్తగిరి డిగ్రీ కళాశాల, హిందూపురం ● ఉదయం 11 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బుక్కపట్నం × ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం. ● మధ్యాహ్నం 1 గంటకు తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాల × శ్రీమాత డిగ్రీ కళాశాల, కదిరి.

ఫుట్‌బాల్ మైదానంలో ..

● ఉదయం 9 గంటలకు నలంద డిగ్రీ కళాశాల, అనంతపురం × ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉరవకొండ. ● ఉదయం 11 గంటలకు అనంతలక్ష్మి ఎంబీఏ కళాశాల × శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాల, పెనుకొండ. ● మధ్యాహ్నం 1 గంటకు కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాయదుర్గం × బ్లూమూన్ డిగ్రీ కళాశాల, కదిరి

విన్సెంట్ మైదానంలో ..

● ఉదయం 9 గంటలకు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల, కళ్యాణదుర్గం × అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల. ● ఉదయం 11 గంటలకు ఎస్‌ఎస్‌బీఎస్ డిగ్రీ కళాశాల, ధర్మవరం × వివేకానంద డిగ్రీ కళాశాల, అనంతపురం ● మధ్యాహ్నం 1 గంటకు ఎస్‌వీబీఎం డిగ్రీ కళాశాల, కళ్యాణదుర్గం × శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల, కదిరి. ● మధ్యాహ్నం 3 గంటలకు జేసీ దివాకర్‌రెడ్డి వ్యవసాయ కళాశాల, తాడిపత్రి × ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల, అనంతపురం

రైల్వేస్టేషన్‌లో సౌకర్యాల మెరుగుకు చర్యలు

27న వందేభారత్ ప్రారంభం : ఎంపీ బీకే పార్థసారథి

పనులు పరిశీలిస్తున్న ఎంపీ పార్థసారథి, ప్రజాప్రతినిధులు

హిందూపురం, న్యూస్‌టుడే: రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకొంటున్నామని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు. వందేభారత్ రైలు ఈనెల 27 నుంచి స్థానికంగా ఆగుతున్నందున ఆ రైలును ప్రారంభించేందుకు రైల్వే సహాయమంత్రి సోమన్న రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బుధవారం హిందూపురం రైల్వేస్టేషన్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలకృష్ణ కార్యదర్శి వీరయ్య, రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. రైల్వేస్టేషన్‌లో నీటి సౌకర్యం కోసం తన కోటా కింద ప్రత్యేక ట్యాంకు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు కిరణ్, సోమప్ప, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

మధ్యంతర భృతి ప్రకటించాలి

నోబుల్ టీచర్స్ సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

మాట్లాడుతున్న ఎన్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజు

కొత్తచెరువు, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మధ్యంతర భృతిని 30 శాతానికి తగ్గకుండా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు కోరారు. కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడితోపాటు కడప జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారాజు, జిల్లా నాయకులు లక్ష్మన్న, నాగేంద్ర ప్రసాద్, చాంప్లానాయక్ హాజరయ్యారు. ఈసందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే చేపట్టాలన్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. హైస్కూల్ ప్లస్‌లో అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శివశంకర, ప్రధాన కార్యదర్శిగా ఇర్షాద్, కోశాధికారిగా వెంకటరమణ, గౌరవాధ్యక్షుడిగా చాంప్లానాయక్, ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఎన్టీఏ సంఘం ప్రతినిధులు రమేష్‌నాయక్, తులసీరెడ్, లక్ష్మన్న, రామానాయక్, శ్రీరాములు, రమేష్, కేశప్ప, రామచంద్ర పాల్గొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES
BUSINESS OFFER
మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం © 7382114647.

REAL ESTATE
FLAT FOR SALE
క్రిస్టన్, నూతన సంవత్సర స్పెషల్ ఆఫర్ 3BHK, 2BHK ఫ్లాట్స్ ఆధునిక సౌకర్యాలతో అనంతపురం నడిబొడ్డున గల మీనాక్షి అపార్ట్‌మెంట్ నందు కొన్ని ఫ్లాట్స్ మాత్రమే కలవు. సెల్: 74165 60179, 95156 51111.

TO LET
COMMERCIAL
Com Building G+1 for rent at Adimurthy Nagar, Subhash Road, Anantapur for Offices, schools, hospitals etc. M: 9515719529

అనంతపురము టౌన్, కెరీర్ & క్యూర్ హాస్పిటల్ లైన్, 80 Fts రోడ్, NTR మార్గ్ దగ్గర కమర్షియల్ షాప్స్/ పోడియమ్/ బ్యాంక్స్/ ఆఫీస్/ విద్యా సంస్థలకు అన్ని వసతులు కల్గి, గ్రౌండ్ ఫ్లోర్-750 Sft & ఫస్ట్ ఫ్లోర్ -950 Sftతో పాటు లిఫ్ట్ సౌకర్యం గల న్యూబిల్డింగ్ బాడుగకు కలదు. © 9849663775.

JOBS
FACULTY/ TEACHERS
Wanted: JL's (Mat, Phy, Che), Floor Incharges, Montessori Elite Junior College, Jesus Nagar, Anantapur. Contact: 9848359069

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలను ప్రచురించేందుకు మేము తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకొంటాము. అయితే, ప్రకటనదారుల క్లెయిమ్‌లను పాఠకులు స్వయంగా నిర్ధారించుకోవాలి. ...

ఈనాడు Classifieds 5 లైన్ల ప్రకటన రూ. 395/- మాత్రమే
తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్‌లో ప్రకటన ఇవ్వండి... అధిక స్పందనను పొందండి. వివాహాలు, అమ్మకం... కొనుగోలు, భర్తీ.. ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు.. ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మొదలు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...
వివరాలకు 8008709784
ప్రకటనలపై జీఎస్‌టీ 5% వర్తించును

తెదేపా జిల్లా అధ్యక్షుడికి ఘన స్వాగతం

మడకశిర, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజుకు మడకశిరలో బుధవారం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షుడిగా నియమించిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గానికి రావడంతో పూలవర్షం కురిపించి క్రేన్ ద్వారా గజమాలను వేశారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి స్వగృహంలో జిల్లా అధ్యక్షుడికి సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాలోకేశ్ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, మండల కన్వీనర్ నాగరాజు, సింగిల్‌విండో ఛైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎం.ఎస్.రాజుకు గజమాలతో స్వాగతం పలుకుతున్న పార్టీ శ్రేణులు

● ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఎంపోయల విషయంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎం.ఎస్.రాజు మండిపడ్డారు. కృతజ్ఞత లేని ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. రాష్ట్రంలో వైకాపా నాయకులు ప్రజలను భయపెట్టే విధంగా గర్రాలపై దాడులు చేయడం, పొట్టేళ్లను నరికి రక్తాభిషేకం చేయడం ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.

అలరించిన సంగీతగాన కచేరి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి, ఏసు ప్రపంచ మానవాళికి ప్రేమ, కరుణ, శాంతి సందేశం బోధించి సన్మార్గం వైపు నడిపించారని పాశ్చాత్య సంగీత విద్వాంసులు తెలియజేశారు. బుధవారం సాయికుల్వంత్ మందిరంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సత్యసాయి గ్లోబల్‌కు చెందిన బాలికలు చిన్నారులు సంగీత గానంతో క్రిస్మస్ కేరల్స్ ఆలపించారు. దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలిరావడంతో ప్రశాంతి నిలయం కిటకిటలాడుతోంది. గురువారం సాయికుల్వంత్ మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.

గీతాలు ఆలపిస్తున్న భక్త బృందం

వికృత చేష్టలు.. వైకాపా నాయకుల అరెస్ట్

ధర్మవరం, న్యూస్‌టుడే: మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 21న ధర్మవరంలో జగన్, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫ్లెక్సీల వద్ద మూగజీవాలను వేటకొడవళ్లతో నరికి రక్తాభిషేకం చేసిన కేసులో బుధవారం ఆరుగురు వైకాపా నాయకులను ధర్మవరం రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో తిమ్మారెడ్డి మల్లికార్జున రెడ్డి, రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి, దేవరపల్లి ఓబిరెడ్డి, వినోద్, దాసరి మల్లికార్జున, సాకే కాశప్ప ఉన్నారు. పట్టణానికి చెందిన నల్లగుండ్ల శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఆరుగురిని గుట్టకిందపల్లి పెట్రోల్ బంకు వద్ద అరెస్టు చేశామని సీఐ రెడ్డప్ప తెలిపారు.

రేగాటిపల్లెలో తొమ్మిది మందిపై కేసు

ధర్మవరం: మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 21న మండలంలోని రేగాటిపల్లిలో వైకాపా నాయకులు మూగజీవాలను వేటకొడవళ్లతో నరికి జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన ఘటనపై ధర్మవరం గ్రామీణ పోలీసులు తొమ్మిది మందిపై బుధవారం కేసు నమోదు చేశారు. సర్పంచి సురేష్‌రెడ్డితో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

34 మంది కార్యకర్తలపై..

రామగిరి, రాప్తాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 21న వైకాపా నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో మూగజీవాలను వేటకొడవళ్లతో నరికి, జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసి, గ్రామాల్లో అలజడి వాతావరణం సృష్టించిన ఘటనలో పోలీసులు 12 మంది, కొండాపురంలో 8 మంది ఆ పార్టీ కార్యకర్తలపై రామగిరి పోలీసులు బుధవారం కేసులు నమోదు చేశారు.

● రాప్తాడు మండలం పులగలేపల్లిలో ఈనెల 21న కేకును వైకాపా నాయకులు, కార్యకర్తలు పొడవాటి కత్తితో కోసి అదే కత్తితో గ్రామంలో తిరిగిన 14 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు. కేకు కోసి కత్తి చూపిస్తూ గట్టిగా కేకలు వేస్తూ గ్రామంలో తిరుగుతూ ప్రశాంతిపర్లలను రెచ్చగొట్టే విధంగా భయానక వాతావరణం సృష్టించారని, ప్రజలు ఆందోళనకు గురయ్యారని పోలీసులు తెలిపారు. రాప్తాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా శివరాజు, బిల్లేముత్యాలు, బి.రామంజినేయులు, కొండారెడ్డి, చంద్రశేఖర్, ప్రతాప్, గణపర్తన్, ఫృద్వి మల్లారెడ్డి, జయచంద్ర, చెన్నకేశవరెడ్డి, దాసరిబులేను, బిల్లే మురళి, ఆదెప్ప, శంకర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

‘అజయ్‌దేవ్‌కు జనసేనతో సంబంధం లేదు’

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: గర్భిణి కడుపుపై కాలితో తన్నిన తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లికి చెందిన అజయ్‌దేవ్ జనసేనతో సంబంధం లేదని ఆ పార్టీ కదిరి నియోజకవర్గ బాధ్యుడు భైరవప్రసాద్ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన కదిరిలో విలేకరులతో మాట్లాడారు. వైకాపా కార్యకర్త అజయ్‌దేవ్‌ను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు తమకు మరక అంటించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అజయ్‌దేవ్ జనసేనకే చెందినవాడని వైకాపా నాయకులు చెబుతున్నారని సృష్టిస్తుంటారని ఆయనకు, వైకాపా నాయకులకు ఉన్నాయంటూ చెబుతుండటం ఉన్నపళంగా తెలియజేయాలన్నారు. తమ అధినేత పవన్‌కల్యాణ్‌కు అన్ని పార్టీల కార్యకర్తల్లో అభిమానులు ఉన్నారని, అజయ్‌దేవ్ కూడా సినిమా హీరోగా ఆయనను అభిమాని అయి ఉండవచ్చన్నారు. జనసేన తరఫున 2019 ఎన్నికల్లో 22 ఏళ్ల అజయ్‌దేవ్ ఏవిధ్ల కంటెట 15 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు ఓటు ఎలా వేశాడో ఆయన చెల్లితోపాటు వైకాపా నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీని తప్పుదోవ పట్టించారు ఆయన మాటలను రికార్డు చేసి ప్రసారం చేసినట్లు అనుమానం కలుగుతుందన్నారు.

క్రీడల్లో రాణించి.. ఫలితం సాధించి

పాలిటెక్నిక్ మహిళా జోనల్ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక

హిందూపురం, కొడిగెనహళ్లి, న్యూస్‌టుడే: హిందూపురం పట్టణ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోని క్రీడా మైదానంలో రెండు రోజులు జోనల్ స్థాయి క్రీడలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న క్రీడాకారిణులు రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారు సాధించిన విజయాలు, అందుకు చేసిన కృషి ఎలాంటి శిక్షణ పొందారు తదితర విషయాలు వారి మాటల్లోనే.

రోజూ రెండు గంటలు శిక్షణ



- జి.శిరీష, షాట్‌పుట్, డిస్కస్‌త్రో విజేత

హిందూపురం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ ఈసీఈ చదువుతున్నా. నాకు క్రీడలంటే ఎంతో ఇష్టం. కళాశాల ముగిసిన వెంటనే శిక్షణపై దృష్టి సారించాను. రెండు నెలలుగా సాయంత్రం వేళ శిక్షణ తీసుకున్నాను. డిస్కస్‌త్రోలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యాను. షాట్‌పుట్‌లోనూ ద్వితీయ స్థానంలో నిలిచాను.

రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తా

- షాలిని, 800 మీటర్ల పరుగుపందెం..

ఆకాంక్ష ఫౌండేషన్ వారు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడంతో ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే పరుగుపందెంలో శిక్షణ పొందాను. ఉన్నత పాఠశాల స్థాయి పోటీల్లో 4 దఫాలు జాతీయ స్థాయిలో రాణించాను. మహారాష్ట్ర, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో సత్తాచాటాను. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా విజేతగా నిలుస్తాను.

తల్లిదండ్రుల ప్రోత్సాహం

- కె.సిరివల్లి, 200 మీటర్ల పరుగుపందెం విజేత

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తుండటంతో క్రీడలపై ఆసక్తి పెరిగింది. ఉన్నత పాఠశాలలో త్రైక్వాండోలో శిక్షణ పొంది 3 దఫాలు జాతీయ పోటీల్లో రాణించి జాతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందాను. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతూ పరుగుపందెంలో సిద్ధమయ్యాను. రోజూ ఉదయం, సాయంత్రం శిక్షణ తీసుకుంటున్నా. జోనల్‌స్థాయి 200 మీటర్ల పరుగుపందెం పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాను. మరింత కృషి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తా.

బాధ్యతగా తీసుకొన్నాం..

బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీల్లో ఇద్దరం సమన బాధ్యతలు తీసుకోవడంతో జోనల్ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచాం. ఆదే స్ఫూర్తితో నెల రోజులు మరింత ఎక్కువ సమయం శ్రమతో ఆటలో శిక్షణ తీసుకొని రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తాం. ప్రస్తుతం జోనల్ పోటీల్లో విజేతలుగా నిలవడం ఎంతో ఆనందంగా ఉంది.

- సానియాసుల్తానా, గీత, బ్యాడ్మింటన్ డబుల్ విజేతలు

హిందూపురం
• హిందూపురం • పెనుకొండ • మడకశిర

యాదవ కల్యాణ మండపానికి రూ.90 లక్షలు

ఎంపీ బీకే పార్థసారథితో యాదవ సంఘం నాయకులు

పెనుకొండ, న్యూస్‌టుడే: గోరంట్లలో యాదవ కల్యాణ మండపం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం ఆసంఘం నాయకులు ఎంపీ బీకే పార్థసారథిని కోరగా రూ.90లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈసందర్భంగా యాదవ సంఘంనాయకులు ఎంపీని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర యావద కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయ్య, ఆసంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహప్ప, జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరప్ప తదితరులు పాల్గొన్నారు.

పేదల సంజీవని ముఖ్యమంత్రి సహాయనిధి

పెనుకొండ, న్యూస్‌టుడే: అనారోగ్యం పాలై ఆర్థికంగా చితికిపోయిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి సంజీవనిలా అండగా నిలుస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. బుధవారం స్థానిక తెదేపా కార్యాలయంలో నియోజకవర్గంలోని 53మంది లబ్ధిదారులకు రూ.30లక్షల చెక్కులను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి సీఎం అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

చెక్కులు అందుకున్న లబ్ధిదారులతో మంత్రి సవిత

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: తిలక్‌నగర్‌లో పలు వీధులకు రహదారులు లేవు. **-మణికంఠ**
సమాధానం: ప్రతిపాదనలు పంపాం.
-అశ్వర్థనారాయణ, సర్పంచి, పులమతి
సమస్య: బైరాపురంలో రహదారిపై మురుగు పారుతోంది. **-అంజినమ్మ**
సమాధానం: వెంటనే సిబ్బందిని పంపి చర్యలు చేపడతాం. **-వసుంధర, సర్పంచి, కల్లూరు.**
సమస్య: కిరికెర పంచాయతీ సర్కార్‌కాలనీ లోని రెండు వీధుల్లో కుళాయిలకు నీరు సక్రమంగా వదలడం లేదు. **- గోవిందప్ప**
సమాధానం: రెండు రోజుల్లో పరిష్కరింపజేస్తాం. **- దామోదరమ్మ, ఎంపీడీవో**
- న్యూస్‌టుడే, లేపాక్షి, హిందూపురం గ్రామీణం

సమస్యల పరిష్కారం

స్పందనకు వందనం

లేపాక్షి, న్యూస్‌టుడే: మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను 'ఈనాడు'లో ప్రచురితమయ్యే 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తీసుకురావడంతో సంబంధిత బాధ్యులు స్పందించి వాటిని పరిష్కరించారు. మండలంలోని కోడిపల్లి పంచాయతీ నాగేపల్లిలో మురుగు రహదారిపైకి రాకుండా సర్పంచి మంజునాథ్ ఆదేశాలతో సిబ్బంది పరిశుభ్రతా చర్యలు చేపట్టారు. మద్దిపిలో సర్పంచి గంగలక్ష్మమ్మ ప్రత్యేక చొరవ తీసుకుని వీధి దీపాలు ఏర్పాటు చేయించి అంధకారాన్ని తొలగించారు.

వేమన విగ్రహ ఏర్పాటుకు విరాళాలు

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్లలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న వేమన విగ్రహం కోసం గంగంపల్లి పంచాయతీ మాజీ సర్పంచి భూమిరెడ్డి, ఆయన సోదరుడు దివంగత నరసింహారెడ్డి కుటుంబీకులు రూ.2,10,116 నగదు రూపంలో బుధవారం కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే ఎర్రబల్లి గ్రామానికి చెందిన రైతు పద్మనాభరెడ్డి వారి కుమారులు జయసింహారెడ్డి, మంజునాథరెడ్డిలు రూ.200,116, సోమలింగారెడ్డి కుటుంబం రూ.50,116 విరాళాలుగా బుధవారం కమిటీ సభ్యులకు నగదుగా అందజేసి తమ దాతృత్వాలను చాటుకున్నారు.

కత్తితో దాడి.. కేసు నమోదు

పెనుకొండ, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి బావమరిది, మామపై కత్తితో దాడి చేసి గాయపర్చిన ఘటన పెనుకొండలో బుధవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పెనుకొండ మండలంలోని మరువపల్లి గ్రామానికి చెందిన లావణ్యతో, రొద్దం మండలంలోని కోగిర గ్రామానికి చెందిన శ్రీనాథ్‌కు 14ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీళ్లకు ఇద్దరు కుమార్తెలు. కొంతకాలంగా భార్యాభర్తలు గొడవపడి దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలో పలుమార్లు పెద్దలు పంచాయతీ చేసినా ఫలితం లేకపోయింది. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో పంచాయతీ కోసం వచ్చిన శ్రీనాథ్ పెనుకొండలోని అంబేడ్కర్ కూడలిలో బావమరిది ఓబులేసు, వరుసకు మామయ్యే రామకృష్ణతో గొడవపడ్డాడు. ఈక్రమంలో శ్రీనాథ్ అతని జేబులోని చిన్న కత్తిని తీసి దాడిచేశాడు. రామకృష్ణ, ఓబులేసులు గాయాలపాలయ్యారు. కుటుంబ సభ్యులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. శ్రీనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు వివరించారు.

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలో ఖాళీగా ఉన్న 14 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులకు జిల్లా విద్యాధికారి ఈనెల 23న నియామక ఉత్తర్వులు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం వారు హిందూపురం మండల విద్యాధికారులు గంగప్ప, ప్రసన్నలక్ష్మీ ద్వారా నియామక పత్రాలను తీసుకొని కేటాయించిన పాఠశాలలకు వెళ్లి విధులకు హాజరయ్యారు. విద్యాభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి కృషి చేయాలని ఎంఈవోలు సూచించారు.

చక్కని చేతిరాతతో ఉత్తమ ఫలితాలు

కొండూరులో సాధన చేస్తున్న విద్యార్థులు

హిందూపురం అర్బన్, లేపాక్షి, న్యూస్‌టుడే: ఏడాది పాటు కష్టపడి చదివినా.. ఫలితం పరీక్ష రాసే రెండున్నర గంటలపైనే ఆధారపడి ఉంటుంది. చక్కని చేతిరాత మీ సొంతమైతే.. జవాబు పత్రం దిద్దేవారిని ముత్యాల్లాంటి అక్షరాలే తొలుత ఆకర్షిస్తాయని చెబుతున్నారు ఉపాధ్యాయులు. మార్చి 16 నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల్లో చదివించడంతో పాటు, దస్తూరిపైనా అవగాహన కల్పిస్తూ మెలకువలు నేర్పిస్తున్నారు. కష్టపడి చదివే విద్యార్థులకు సైతం పరీక్షల్లో మార్కులు తక్కువ రావడానికి గల కారణాలను వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది బిట్ పేపర్లు లేకుండా అన్నీ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంది. దీంతో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఏం చేయాలో వివరిస్తున్నారు. హిందూపురం పట్టణం, గ్రామీణం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో 4,478 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు హాజరు కానున్న నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

పది విద్యార్థులూ తెలుసుకోండి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సమాధాన పత్రంలో వాక్యాలు పైనుంచి కిందకు, కింద నుంచి పైకి పఠన క్రమంలో ఉండేలా రాయాలి. జవాబు సూటిగా, అక్షరాలు పొందికగా ఉంటే పత్రాన్నిదిద్దే ఉపాధ్యాయులు అదనపు మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ఒక పేజీకి పదహారు నుంచి ఇరవై పంక్తులు మించకుండా ఉండాలి. రోజూ కొద్దిసేపు రాతపై సాధన చేస్తే పరీక్షల్లో ఆందోళన లేకుండా సాఫీగా రాయవచ్చు.

సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఎంత కష్టపడి చదివినా పరీక్షల్లో దాన్ని సమర్థంగా రాయగలగాలి. ఇందుకోసం పాఠశాలలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాం. పరీక్షల్లో ఈసారి 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలి, ఎంత సమాధానం రాయాలి, ఏవి ముందుగా రాయాలనే అంశాలపై సాధన చేయిస్తున్నాం. **-శేషగిరిబాబు, ప్రధానోపాధ్యాయుడు, కొండూరు పాఠశాల, లేపాక్షి**

ప్రత్యేక దృష్టి పెడుతున్నాం

చేతిరాత అందంగా ఉంటే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిత్వానికి అదే దర్పణం. పాఠశాలలకు వచ్చిన రోజుల్లో నిత్యం సాధన చేసేవారు. ప్రస్తుతం చాలామంది పిల్లలు చేతిరాత అధ్వానంగా మారింది. ప్రస్తుతం పిల్లలకు హోంవర్క్ ఇచ్చి శ్రద్ధగా రాసుకుని రమ్మని చెబుతున్నాం. **-జగదీష్, భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు, కొటిపి ఉన్నత పాఠశాల, హిందూపురం**

మాంసం దుకాణాల దుర్వాసనపై ఆందోళన

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్లలోని కమ్మవారి పల్లి వీధిలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా మాంసం దుకాణాలు నిర్వహిస్తుండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని ఆప్రాంత ప్రజలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక సీఐ శేఖర్, పంచాయతీ కార్యదర్శి సాయి సంజయ్‌కి వేర్వేరుగా వినతులు అందించడంతో వారిద్దరు వచ్చి పరిశీలించారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు పెట్టుకుంటూ, ఎదుటివారికి ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సమస్యపై ప్రజలతో విచారిస్తున్న సీఐ, కార్యదర్శి

ప్రతిభా పాటవ పోటీలతో రాణింపు

కేజీబీవీ విద్యాలయంలో విజేతలతో ప్రత్యేక అధికారిణి, అధ్యాపకులు

హిందూపురం, న్యూస్‌టుడే: హిందూపురంలోని కేజీబీవీ విద్యాలయంలో బుధవారం 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో 'వర్తమాన అంశాలు, జనరల్ నాలెడ్జి' అనే అంశంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో 9వ తరగతి చదువుతున్న ఎస్.అఫ్రిన్ ప్రథమ, 10వ తరగతికి చెందిన ఎస్.జవేరియా ద్వితీయ, 9వ తరగతి చదువుతున్న బిందు తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి విద్యాలయం ప్రత్యేక అధికారిణి జె.మాధవి, అధ్యాపకులు, ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు.

కొట్నూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో

కొట్నూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ క్విజ్ పోటీలు నిర్వహించారు. 10వ తరగతి చదువుతున్న మౌనిక ప్రథమ, కె.వాసుకి ద్వితీయ, 7వ తరగతి చదువుతున్న ఎస్.ఆలియా తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఉపాధ్యాయులు జాకీర్‌హుసేన్ బహుమతులు అందజేశారు.

విజేతలతో ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఉపాధ్యాయుడు జాకీర్‌హుసేన్

భూ సమస్యలపై గ్రామసభ

రొద్దం, న్యూస్‌టుడే : గోనిమేకలపల్లి గ్రామంలో బుధవారం భూ సమస్యలపై గ్రామసభ నిర్వహించారు. పెనుకొండ ఆర్డీవో ఆనంద్ కుమార్ హాజరై రైతులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న భూ సమస్యలపై ఆరా తీశారు. మండల అధికారుల, సిబ్బంది తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల రీ సర్వేలో వచ్చిన జాయింటు ఎల్పీఎం నంబరు సమస్యలను తహసీల్దారు ఉదయశంకర్‌రాజు, డీఐ నరేంద్రతో పాటు సిబ్బందితో ఆర్డీవో చర్చించారు. తెదేపా నాయకులు వెంకటరామిరెడ్డి, ఇమామ్, అశ్వర్థప్పలతో పాటు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని రైతులు ఆర్డీవోను కోరారు. ఆయన స్పందిస్తూ తర్వలోనే ఆన్‌లైన్‌లో ఆయా రైతులకు సింగిల్ ఎల్పీఎం నంబర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

రైతులతో చర్చిస్తున్న ఆర్డీవో ఆనంద్‌కుమార్

క్రిస్మస్ వేడుకలకు ప్రార్థనామందిరాల ముస్తాబు

హిందూపురం,న్యూస్‌టుడే: క్రిస్మస్ వేడుకలకు పట్టణంలోని క్రైస్తవ ప్రార్థనామందిరాలు ముస్తాబయ్యాయి. ప్రధానంగా పట్టణంలోని సీఅండ్‌ఐజీ ప్రార్థనామందిరం, మిషన్ కాంపౌండ్ చర్చి, న్యూజరూసలేం, లక్ష్మీపురం, శ్రీకంఠపురం, గడ్డమీద, టీచర్స్‌కాలనీ లోని ప్రార్థనా మందిరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. బుధవారం అర్ధరాత్రి నుంచే క్రిస్మస్ వేడుకలు ప్రారంభమవుతాయని సంబంధిత ప్రార్థనామందిరాల ప్రతినిధులు తెలిపారు. పట్టణంలోని లయోలా కళాశాలలో బుధవారం కిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి బాలాజీలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పెనుకొండ, గోరంట్ల తదితర మండలాల్లోని చర్చిలను ముస్తాబు చేశారు.

హిందూపురంలో ముందస్తు సంబరాలు

మాట్లాడుతున్న మున్సిపల్ ఛైర్మన్ రమేశ్, చిత్రంలో కళాశాల నిర్వాహకులు

పెనుకొండలో విద్యుత్తు కాంతులతో సీఅండ్‌ఐజీ మిషన్ చర్చి

కంది దిగుబడి పరిశీలన

రొద్దం : మండలంలోని రెడ్డిపల్లి పొలంలో సాగు చేసిన కంది దిగుబడిని పెనుకొండ ఆర్డీవో ఆనంద్‌కుమార్ పరిశీలించారు. ఆనంతరం ఎకరానికి ఎంత పెట్టుబడి వెచ్చించారని, అందాల్సిన దిగుబడి వివరాలను రైతు కృష్ణారెడ్డితో ఆర్డీవో ఆరాతీశారు. పలువురు రైతుల ఆయన వద్దకు చేరుకుని వాతావరణ పరిస్థితుల కారణంగా కందిలో దిగుబడి తగ్గిపోయిందని, రైతులు వాపోయారు. మార్క్‌ఫెడ్ సాయంతో రొద్దంలోనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరారు.

తెదేపా జిల్లా అధ్యక్షుడికి ఘనస్వాగతం

పెనుకొండ,న్యూస్‌టుడే: తెదేపా జిల్లా అధ్యక్షుడిగా తొలిసారి మడకశిరకు వెళుతున్న ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.హనుమప్పలకు పెనుకొండలో ఆ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. బుధవారం స్థానిక అన్నక్యాంటీన్‌లో వారికి పుష్పగుచ్ఛాలిచ్చి సత్కరించారు. అక్కడి నుంచి మడకశిరకు వెళుతూ హిందూపురం ఎంపీ బీకే పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పెనుకొండలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎంఎస్.రాజు, పార్టీ శ్రేణులు

మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయండి

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని 35వ వార్డులో చౌడేశ్వరి కల్యాణ మండపం వెనుక భాగంలో విజయ నగర్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో ఇళ్ల మీదుగా 60అడుగుల రోడ్డును మాస్టర్‌ప్లాన్‌లో చూపడం తగదని ఆ ప్రాంతవాసులు రఘునాథ్ తదితరులు వాపోయారు. వారు బుధవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇల్లు ఉంటే వాటి మీదుగా ఎలా రహదారి చూపుతారని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో 60అడుగుల రహదారి అవసరం లేదని కేవలం రికార్డుల కోసం రోడ్డు ప్లానింగ్ అధికారులు ఇలా చూపుతున్నారని వారు పేర్కొన్నారు. దీంతో నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతులు రావడం లేదని వాపోయారు. వెంటనే మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాలని కోరారు.

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న సప్తఫణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి ప్రత్యేక వేదికపై శ్రీవల్లి, దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను ఉంచి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

శీగుపల్లిలో భూ వివాదం

ఐదుగురు మహిళలకు గాయాలు

పరిగి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని శీగుపల్లిలో నెలకొన్న భూ వివాదం నేపథ్యంలో బుధవారం మహిళా రైతులపై స్థిరాస్తి వ్యాపారులు దౌర్జన్యానికి పాల్పడగా ఐదుగురు మహిళలు గాయపడ్డారు. వివరాలిలా.. శీగుపల్లి గ్రామానికి చెందిన 8 కుటుంబాల్లో 41 మంది జనాభా ఉన్నారు. వీరంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి కుటుంబ పెద్ద బోయ వన్నపల్లి హనుమంతప్ప అదే గ్రామానికి చెందిన ఉప్పర హనుమంతప్ప అలియాస్ కుంటెప్పలు బీచిగానపల్లి గ్రామంలోని సర్వే నెంబర్లు 171-2లో 11.72 ఎకరాలు, సర్వే నెం.172లో 26.38 ఎకరాల భూమిని సరిసమానంగా కొనుగోలు చేశారు. అయితే వీరి వారసులకు రావాల్సిన సగ భాగం భూమిని గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేశారు. తమ అనుభవంలో ఉన్న భూమిలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. బుధవారం ఆ భూములకు ఎటువంటి సంబంధం లేని నాయకుడి ప్రోద్బలంతో అతని అనుచరులు బుధవారం హిందూపురం నుంచి ఆటోల్లో వచ్చి పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న మహిళా రైతులపై మారణాయుధాలతో బెదిరించి, దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన మహిళా రైతులు రూప, సునీత, లక్ష్మమ్మ, గంగమ్మలను, రూపా మారుతీలను చికిత్స కోసం స్థానికులు హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని పరిగి ఎస్సై రంగడుయాదవ్ దృష్టికి తీసుకెళ్లగా అది సివిల్ మ్యాటర్ అన్నారు. రెవెన్యూ అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. దాడి విషయమై ఫిర్యాదు అందలేదన్నారు. ఫిర్యాదు చేస్తే కేసు విచారణ చేస్తామన్నారు.

నీటి సరఫరాలో నిర్లక్ష్యం..

చెరువు వద్ద మహిళల అవస్థలు

పెనుకొండ, న్యూస్‌టుడే: స్థానిక నగరపంచాయతీలోని మారుతీనగర్‌లో కొన్ని నెలలుగా కుళాయిలకు నీరు సరఫరా చేయడంలో సిబ్బంది అలసత్వం వహిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కియా పరిశ్రమ రాకతో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన ప్రజలు ఇంటి అద్దెలు తక్కువగా ఉంటాయని శివారు కాలనీల్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో నగర పంచాయతీ ద్వారా సరఫరా చేసే కుళాయి నీళ్లు సక్రమంగా సరఫరా చేయడం లేదని, పనులకు వెళ్లిన సమయంలో వదలడంతో పట్టుకోలేక మహిళలు అవస్థలు పడుతున్నారు. నీటి సరఫరా కూడా సమయపాలన పాటించకుండా వారానికోసారి, కేవలం 1గంట, 2గంటలు మాత్రమే వదలడం వల్ల అద్దె ఇళ్లలో నివసించేవారికి ఇంటికి అవసరమైన నీళ్లు దొరకడంలేదు. కుళాయిల్లో పట్టుకున్న అరకొర నీళ్లు వంటకు మాత్రమే సరిపోవడంతో దుస్తులు ఉత్తుక్కోవడానికి చెరువుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మహిళలు, చిన్నారులతో కలిసి చెరువుకు వస్తుండటంతో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికైనా నీటిని సరైన సమయంలో అవసరాలకు తగినన్ని వదలాలని కాలనీవాసులు కోరుతున్నారు.

పెనుకొండ చెరువులో దుస్తులు ఉతుకుతున్న మారుతీనగర్ వాసులు

పైపులైన్ మరమ్మతులు పూర్తి

మారుతీనగర్‌కు నీటి సరఫరా చేసే పైపులైన్ మరమ్మతులకు గురవ్వడంతో కొంతకాలంగా నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం పైపులైన్ మరమ్మతు పనులు పూర్తి చేశాం. ప్రజల అవసరాల మేరకు నీళ్లు సరఫరా చేసే విధంగా చర్యలు చేపడతాం. **-సతీశ్‌కుమార్, కమిషనర్, నగరపంచాయతీ, పెనుకొండ**

మహారాజ రాజ శ్రీ పుంగనూరు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) వారి కోర్టులో
O.S.NO.424/2019
వాది : ఎస్.ఖైరూన్నా బీ
ప్రతి వాదులు : ఎస్. నారాయణ రెడ్డి మరియు ఇతరులు 7వ ప్రతి వాదికి దావా సమను
S.విజయకుమారి W/o. R.రాజశేఖర్ రెడ్డి D/o లేట్ ఎస్. నారాయణ రెడ్డి D.NO.302, శ్రీకాంత అపార్ట్మెంట్స్, నవెప్ప నగర్,హిందూపూర్, సత్యసాయి జిల్లా.
పై దావాలో మీకు ఎన్ని మార్లు దావా సమను ... 02-01-2026న ఉదయం 10.30 గంటలకు ...
కోర్టు ఉత్తర్వు మేరకు
డా..బి.గురుమూర్తి, M.Sc., LL.B.,PhD. న్యాయవాది, పుంగనూరు.

బహిరంగ ప్రకటన
... R.D. ... Babu Part Sy.No. A.C Govt. Dry. 1 281-3 ...
K.SADASIVA REDDY, Advocate
Hindupur, Cell: 9491155881

మహారాజశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ / అసిస్టెంట్, అనంతపురము
డి.ఆర్.ఓ. 89/2025
... వర్సెస్ ... అపోనెంట్ 4 మరియు 5కి నోటీసు ...
By Order of Deputy Registrar of Chits O/of the District Registrar, Registration and Stamps Dept. D.No. 6-3-134, 1st Floor, Ram Nagar, Ananthapuramu.

(c) eenadu

పుట్టపర్తి

•పుట్టపర్తి •ధర్మవరం • కదిరి •రాప్తాడు

ఏపీ రైతు సంఘం నూతన కమిటీ ఎంపిక

తాడిమర్రి, న్యూస్‌టుడే: తాడిమర్రి మండల నూతన ఏపీ రైతు సంఘం కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న తెలిపారు. బుధవారం తాడిమర్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతు సంఘం మండల అధ్యక్షుడిగా బాలం రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆర్వేటి కాటమయ్య, కోశాధికారిగా రామలింగారెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఉపాధ్యక్షులుగా ఓబుళపతి, సహాయ కార్యదర్శిగా గంగాధర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను సీనియర్ నాయకులు ప్రమాణ స్వీకారం చేయించి, అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పీఏబీఆర్ కుడి కాలువకు నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం, అధికారులపై ఒత్తిడి తెస్తామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039
కదిరి : 80085 73033
ధర్మవరం: 99596 98222

సమస్య: చెన్నేకొత్తపల్లి మండలం ఒంటికొండ నుంచి నరసింగరాయునిపల్లి గ్రామానికి వెళ్లే దారికి ఇరువైపులా కంపచెట్లు ఏపుగా విస్తరించాయి - **నారాయణస్వామి, స్థానికుడు**

సమాధానం: కంపచెట్లు తొలగించేందుకు చర్యలు చేపడతాం -**అశోక్, పంచాయతీ కార్యదర్శి**

సమస్య: మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు తాగేందుకు కుళాయి నీటిని ఉంచుతున్నారు. -**నాగేంద్ర, స్థానికుడు**

సమాధానం: శుద్ధ జలం అందుబాటులో ఉంచుతాం -**నరసింహమూర్తి, వసతిగృహ పర్యవేక్షకుడు** – న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి

మున్సిపాలిటీలో ఉద్యోగుల కొరత

పుట్టపర్తి: పుట్టపర్తి మున్సిపాలిటీలోని పలు విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అభివృద్ధి పనులు, దస్త్రాలు ముందుకు కదలడం లేదు. ప్రజలు ఒకే పని కోసం పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. తద్వారా ఆయా విభాగాల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన విభాగాల్లో ఇన్‌ఛార్జిలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఒకవైపు సమస్యలు పేరుకుపోతుండగా.. మరోవైపు ఉద్యోగులు, సిబ్బందిపై పనిభారం పడుతోంది. జిల్లా కేంద్రం కావడంతో పలు సమావేశాలకు కమిషనర్ వెళ్లాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు దృష్టిసారించి ఖాళీలు భర్తీచేయాల్సిన అవసరం ఉంది.

అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం

అన్ని విభాగాల్లో ఇదీ పరిస్థితి

● పట్టణ ప్రణాళిక విభాగంలో సూపర్‌వైజర్, టీపీవో, ఐదుగురు సిబ్బంది ఉండాలి. అన్నీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న ఒక టీపీఎస్ అన్ని తానై చూసుకోవాల్సిన పరిస్థితి.

● మున్సిపాలిటీలో ప్రధానమైన పారిశుధ్య విభాగంలో శానిటరీ అధికారి పోస్టు ఖాళీగా ఉంది. 2024 అక్టోబర్ నుంచి రెగ్యులర్ అధికారి లేరు. జనన, మరణాల అధికారే, పారిశుద్ధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్, పారిశుద్ధ్యం, పుడా విభాగంలో ఒక్కరు కూడా మేస్త్రీలు లేరు. ఒప్పంద కార్మికులే విధులు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్ కార్మికులు ఒకరు కూడా లేరు. పారిశుద్ధ్య కార్మికులు (ఒప్పంద) 59 మంది ఉన్నారు. అదనంగా 25 మంది అవసరం ఉంది.

● ఇంజినీరింగ్ సెక్షన్‌లో డీఈతో పాటు ముగ్గురు ఏఈలు, ఇద్దరు ఏఈఈలు ఉండాల్సి ఉండగా ఒకరే పని చేస్తున్నారు. ఇంజినీరింగ్ పోస్టులు ఖాళీగా ఉండగా,

మున్సిపాలిటీ కార్యాలయం

వార్డు సచివాలయ ఇంజినీరింగ్ కార్యదర్శులతో కాలం వెళ్లదీస్తున్నారు. మరో ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కూడా అవసరం ఉంది.

● రెవెన్యూ విభాగంలో అధికారితో పాటు ఆర్ఐ లేరు. సీనియర్ అసిస్టెంట్‌కు బాధ్యతలు అప్పగించారు. కనీసం జూనియర్ అసిస్టెంట్ కూడా లేరు.

ఉన్నతాధికారులకు నివేదించాం

- క్రాంతికుమార్, కమిషనర్

మున్సిపాలిటీలో సిబ్బంది కొరత వల్ల అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుంది. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కావడంతో ఇబ్బందులు వస్తున్నాయని, సిబ్బందిని నియమించాలని ఉన్నతాధికారులకు నివేదించాం.

పట్టు సాధించి... విజేతలుగా నిలిచి

విజేతలతో బీసీస్వార్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం మల్లికార్జున

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని సంజయ్‌నగర్ బీసీస్వార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా వర్ణమాల అంశాలు, జనరల్ నాలెడ్జ్‌పై నిర్వహించిన పరీక్షలో విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎం.దీక్షిత తొమ్మిదో తరగతి, వి.త్రివేణి తొమ్మిదో తరగతి, కె.యశశ్విని ఏడోతరగతి వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వారికి పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్ఎం దేవిప్రకాశ్ ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి, పద్మావతి, సునీత, భాగ్యమ్మ పాల్గొన్నారు.

● బీసీస్వార్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోటీలో తొమ్మిదో తరగతి విద్యార్థులు కె.మురళీకృష్ణ, కె.నందకుమార్, మణికంఠ వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వారికి హెచ్ఎం మల్లికార్జున ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు హరిశంకర్, రవీందర్‌రెడ్డి, బాలాజీమోహన్, శ్రీనివాసరెడ్డి, శేఖర్, ప్రేమ్‌సాగర్ పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న బీసీస్వార్ బాలికల ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్ఎం దేవిప్రకాశ్

ఎస్సైకి సన్మానం

నల్లమాడ, న్యూస్‌టుడే: నల్లమాడ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సతీష్‌కుమార్‌ను తెదేపా నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సైని శాలువాతో సన్మానించారు. చిత్రశు టీవీర్ లక్ష్మన్న, డా.నాగభూషణనాయుడు, కోట్ల మంజునాథరెడ్డి, రమణారెడ్డి, అరవిందబాబు, లాయర్ వీరనారప్ప, డీలర్ నారాయణస్వామి తెలిపారు.

ఆకట్టుకున్న అటల్ చిత్రం

అటల్ బిహారీ వాజ్‌పేయీ 101వ జయంతి పురస్కరించుకొని ఆయన ముఖచిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు పేరూరు బీసీ గురుకుల పాఠశాల చిత్రకళ ఉపాధ్యాయుడు శ్రీరాములు. మొత్తం నీటి రంగులను ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. – న్యూస్‌టుడే, రామగిరి

'బలిజలు ఐక్యత చాటుదాం'

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తితో బలిజలు ఐక్యతను చాటుదామని కదిరిపట్టణ బలిజ సేవా సంఘం నాయకులు అన్నారు. బుధవారం కదిరిలోని సంఘ కార్యాలయంలో సమావేశమైన నాయకులు నూతన సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. గురువారం నూతన సంవత్సర కాలమానిని ఎమ్మెల్యే ఆవిష్కరిస్తారని సంఘం నాయకులు తెలిపారు.

పంచాయతీ కార్యాలయానికి భూమిపూజ

తలుపుల, న్యూస్‌టుడే: గుండువారిపల్లి పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి బుధవారం ఎంపీడీవో నసీమా, తెదేపా మండల కన్వీనర్ మేడాశంకర్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పీఆర్ జేఈ షేక్ అఖిలభాను, తెదేపా నాయకులు ముబారక్, రామ్మోహన్, భార్గవ్‌రెడ్డి, జయచంద్ర, శ్రీశైలం రమణ, తదితరులు పాల్గొన్నారు.

హిందూ ధర్మాన్ని కాపాడండి

నల్లచెరువు, న్యూస్‌టుడే: దేశ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మతమార్పిడి, మత విద్వేషాలను నిరోధించాలని శృంగేరి పీఠానికి చెందిన శ్రీ విద్యా నృసింహాభారతి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని గీతామందిరంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యా నృసింహాభారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబా గుడి నుంచి గీతామందిరం వరకు యువకులు ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాలపాటిదిన్నె ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ భాస్కర్‌రెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

యాదవులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి

ధర్మవరం: పట్టణంలోని సాయినగర్‌లో బుధవారం యాదవసంఘం ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు డా. వివేక్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసప్ప యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలోపు కులగణన నిర్వహించాలన్నారు. జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలన్నారు. యాదవుల హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు నిర్వహిస్తామన్నారు. బీసీలలో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈనెల 28న పుట్టపర్తి సాయిఆరామంలో జిల్లా యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహయాదవ్, యాదవ సాధికారిక అధ్యక్షుడు పి. శ్రీనివాసయాదవ్, కేశవ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు బాల ఆంజనేయులుయాదవ్ పాల్గొన్నారు.

క్రిస్మస్ వేడుకలకు చర్చిల ముస్తాబు

విద్యుత్తు కాంతుల్లో యజుర్వేద మందిరం

పుట్టపర్తి: క్రిస్మస్ వేడుకలకు ప్రశాంతినిలయం ముస్తాబైంది. రంగురంగుల విద్యుద్దీపాల కాంతులతో వెలుగులీనుతోంది. సత్యసాయి గ్లోబల్‌కు చెందిన భక్త బృందం మందిరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. చెట్లు, సాయి నివాసమైన యుజుర్వేద మందిరం, క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాజ్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులతో మందిరం కిటకిటలాడుతోంది.

విద్యుద్దీపాల వెలుగుల్లో..

ధర్మవరం పట్టణం, తాడిమర్రి, కదిరి, న్యూస్‌టుడే: క్రిస్మస్‌ను పురస్కరించుకుని ధర్మవరం, కదిరిలో చర్చిలను ముస్తాబు చేశారు. వెలుపల భాగమంతా విద్యుత్తుదీపాలు, నక్షత్రాలతో తీర్చిదిద్దారు. రంగుల పుష్పాలతో క్రిస్మస్ పండగ శోభ సంతరించుకునేలా తయారు చేశారు.

కదిరిలోని సీఅండ్ఐజీఎం చర్చి

ధర్మవరంలోని రైల్వే చర్చి

క్రిస్మస్ ట్రీ

కార్మికులు, రైతుల అభ్యున్నతే లక్ష్యం

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: కార్మికులు, రైతులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతే వామపక్షాల లక్ష్యమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. ఆ పార్టీ శతవసంతాల వేడుకల్లో భాగంగా బుధవారం కదిరిలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికులకు కవచంలాంటి చట్టాలు రూపొందడానికి వామపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల పోరాట ఫలిమేనని ఆయన అన్నారు. కార్మికుల హక్కులకు రక్షణ, శ్రామికుల ఉపాధి భద్రతకు భంగం కలిగేలా కేంద్రంలోని భాజపా వ్యవహరిస్తోందని విమర్శించారు. సనాతనధర్మం పేరిట మూఢనమ్మకాలను పెంచి పోషిస్తూ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ, కార్మిక సంఘాల నాయకులు జగదీష్, రామచంద్రయ్య, వేమయ్యయాదవ్, సురేంద్ర, కదిరప్ప, పవన్, లియాఖత్ తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఐ నాయకులు

విధి రాత.. బతుకు ఎదురీత

కదిరి, న్యూస్‌టుడే: రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న కల్లుగీత కార్మికుడిని చూసి విధి వెక్కిరించింది. కల్లు గీస్తూ చెట్టుపై నుంచి పడటంతో తలకు దెబ్బ తగిలింది. దాంతోపాటు పక్షవాతంతో కాలు, చేయి పడిపోయి మంచం పట్టాడు. వైద్యఖర్చులు భారంగా మారాయి. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు.

నల్లచెరువు మండలం తిరుమలదేవరపల్లికి చెందిన ఆంజనేయులుది సామాన్య కుటుంబం. కల్లుగీత పనే వారికి ఆధారం. ముగ్గురు పిల్లల్లో పెద్దకుమార్తెకు పెళ్లయ్యింది. రెండో కుమార్తె వేదవతి బీటెక్ తృతీయ సంవత్సరం, కుమారుడు శివ పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తున్నారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులను తన రెక్కల కష్టంతోనే నెట్టుకొస్తున్నారాయన. అయితే నవంబరు 9న చెట్టుపై కల్లు గీస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో స్విమ్స్‌లో వైద్యం చేయించారు. 21 రోజులు కోమాలో ఉన్నారు. రూ.4 లక్షల ఖర్చు పెట్టారు. తర్వాత హోంకేర్ చేర్పించడంతో పది రోజులకు మరో రూ.లక్ష ఖర్చయ్యింది. ప్రస్తుతం ఇంట్లోనే పెట్టుకుని రోజూ రూ.800తో ఫిజియోథెరపీ చేస్తున్నారు. తర్వాత ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందని, అందుకు మరో రూ.లక్షకుపైగానే ఖర్చు భరించాల్సి ఉంది. ఇప్పటికే రూ.3.5 లక్షలు అప్పు చేశామని, ఇంకా భరించాలంటే కష్టంగా మారిందని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, దాతలు చేయూతనందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆంజనేయులు భార్య అంజినమ్మ, పిల్లలు వేడుకుంటున్నారు.

మంచం పట్టిన గీత కార్మికుడు ఆంజనేయులు

మామిడి పూత విరబూసింది

మామిడిపూత ఈసారి ముందే విరబూసింది. ముదిగుబ్బ మండలంలోని పొడరాళ్లపల్లికి చెందిన నాగేష్ ఐదు ఎకరాల్లో మామిడితోట సాగు చేశారు. బేనిషా, మల్లిక, నీలం, ఖాదర్ బెంగళూరు రకానికి చెందిన చెట్లు నాటారు. అయితే ఖాదర్ రకానికి చెందిన చెట్లు మాత్రమే పూత విరబూశాయి.

మిగిలిన వాటికి ఇంకా పూత రాలేదు. దీనిపై ధర్మవరం ఉద్యానశాఖ అధికారిణి అమరేశ్వరి మాట్లాడుతూ వాతావరణ మార్పులతోపాటూ మందులు పిచికారీ చేయడం, నీటితడులు తక్కువగా ఇవ్వడంతో భూమి నుంచి వచ్చే వేడికి త్వరగా పూత వస్తుందన్నారు. డిసెంబరు నుంచి జనవరి, ఫిబ్రవరి వరకు విడతల వారీగా పూత కాస్తుందని, యాజమాన్య పద్ధతులు పాటిస్తే పూత, పిందెలు నిలుస్తాయని చెప్పారు. – న్యూస్‌టుడే, ముదిగుబ్బ

తొట్టి నిర్మించారు.. వదిలేశారు

మండలంలోని గౌకనపల్లి రైతుసేవాకేంద్రం వద్ద పశువుల దాహార్తి తీర్చేందుకు ఉపాధిహామీ పథకం కింద నీటి తొట్టి నిర్మించారు. అందులో నీటిని నింపేందుకు పైపులైన్ కూడా వేశారు. నీటిని వదలకపోవడంతో తొట్టి నిరుపయోగంగా మారింది. నీరు నింపితే పశువులకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు, గొర్రెల కాపరులు చెబుతున్నారు. ఈ విషయమై ఉపాధి ఏపీఓ శ్రీధర్‌రెడ్డి వివరణ కోరగా తొట్టికి రెండ్రోజుల్లో కనెక్షన్ ఇచ్చి నీటితో నింపుతామని తెలిపారు. – న్యూస్‌టుడే, నంబులపూలకుంట

గ్యాస్ లీకేజీతో మంటలు.. నిత్యావసరాలు బుగ్గి

తలుపుల, న్యూస్‌టుడే: మండలంలోని ఓబులరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి గ్యాస్ లీకేజీతో మంటలు వ్యాపించి ఇంట్లోని నిత్యావసర వస్తువులన్నీ కాలిపోయినట్లు బాధితులు వాపోయారు. కుటుంబసభ్యులు అప్రమత్తం కావడంతో ప్రాణపాయం తప్పిందన్నారు. గ్రామానికి చెందిన కొమ్మెర సుబ్బమ్మకు ముగ్గురు కుమార్తెలు. ఆమె భర్త సూరి గతంలోనే మృతి చెందాడు. పేదరికంలో ఉన్న ఆమెకు అగ్నిప్రమాదం మరింత అగాధంలోకి నెట్టిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రెడ్డిశేఖర్, ఆర్ఐ శ్రీనివాసులు గ్రామానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొన్నారు. ప్రభుత్వపరంగా సాయం అందిస్తామన్నారు. తెదేపా మండల కన్వీనర్ శంకర ఆధ్వర్యంలో కోకన్వీనర్ భార్గవ్‌రెడ్డి, నాయకులు జయరామ్, ముబారక్, గంగరాజు బాధితులను పరామర్శించారు.

సర్వం కోల్పోయి దీనంగా బాధితులు

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై నిరసన

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మగాంధీ పేరును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి డిమాండ్ చేశారు. బుధవారం పుట్టపర్తిలోని సాయిఆరామంలో వివిధ పార్టీల, ప్రజా, కార్మిక సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇటీవలే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని, అంతలోనే ఉపాధి హామీ చట్టంలో మార్పులు తెచ్చిందన్నారు. దీని వల్ల 20 కోట్ల మంది రైతు కూలీలకు ఉపాధి పనికి హామీ లేదని, చెల్లింపులకు బాధ్యతలు లేదని తెలుస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, వైకాపా నాయకుడు రమణారెడ్డి, యూఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పవన్ పాల్గొన్నారు.

ద్విచక్రవాహనాల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాల చోరీ కేసులో కదిరి పట్టణం కుమ్మరోళ్లపల్లికి చెందిన అశోక్‌బాబును పట్టణ పోలీసులు అరెస్టు చేసి ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు వివరాలు. మూడురోజుల కిందట కదిరి ఆర్టీసీ బస్టాండులోని వాహనాల పార్కింగ్ స్థలంలో ఆపిన బైకు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దర్యాప్తులో భాగంగా బుధవారం కుటాగుళ్ల రైల్వేగేటు వద్ద అనుమానాస్పదంగా ఉన్న అశోక్‌బాబును అదుపులోకి తీసుకుని విచారించగా ఏడు వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించాడు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. వాహనాల వివరాలను రవాణాశాఖ అధికారులకు పంపి వాటి యజమానులను గుర్తిసామని సీఐ చెప్పారు.

ఇంటి పట్టాల విషయంలో ఘర్షణ

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక పార్థసారధి కాలనీలో నివాసం ఉండే నారాయణపాల్ ఇంటి పట్టాలు ఇప్పిస్తానని రమేశ్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. నాలుగేళ్లయిన పట్టాలు ఇవ్వకపోవడంతో డబ్బులు వెనక్కి ఇవ్వాలని రమేశ్ నిలదీశాడు. తననే డబ్బులు అడుగుతావా అంటూ అతనితోపాటు కుమారులు భానుప్రకాశ్, కిరణ్, బంధువు అరవింద్ సెంట్రింగ్ కట్టెలతో దాడిచేసి గాయపరిచాడన్న రమేశ్ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: కదిరిపట్టణం అంబేడ్కర్ కూడలిలో హోర్డింగ్ పడి గాయపడిన కె.కుంట్లపల్లికి చెందిన గంగులమ్మ (60) కర్నూలులో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. ఈనెల 22న అంబేడ్కర్ కూడలిలో మొబైల్‌షాపు పక్కన కూర్చొన్న గంగులమ్మపై హోర్డింగ్ పడటంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనమేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధురాలి కుమార్తె విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

వ్యక్తిపై నలుగురు దాడి

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలోని వన్‌టౌన్ పరిధిలోని పవర్ ఆఫీసు వద్ద ఓ వ్యక్తిని నలుగురు దాడి చేసి గాయపరిచారు. ధర్మవరం పట్టణానికి చెందిన వన్నూర్‌ఖాన్ ద్విచక్ర వాహనంపై పాతూరులోకి వెళ్తుండగా, రోడ్డుపై నిలబడి ఉన్న నలుగురు వ్యక్తులు ఆపి గొడవకు దిగారు. రాంగ్‌రూట్‌లో వచ్చావంటూ అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు స్వల్పంగా గాయపడ్డాడు. బాధితుడు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసుల దాడికి పాల్పడిన ఇబ్రహీం, మసూద్, గౌస్, ముక్తియార్‌లపై కేసు నమోదు చేశారు.

టమాటా లోడు వాహనం బోల్తా

క్రైం కార్నర్

ములకలచెరువు, న్యూస్‌టుడే: టమాటా లోడుతో వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటన బుధవారం సాయంత్రం ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. కదిరి ప్రాంతానికి చెందిన రైతు టమాటాలను బొలెరో వాహనంలో ములకలచెరువు మార్కెట్‌కు తీసుకొస్తున్నాడు. మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి కదిరి రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో బోల్తా పడింది. దీంతో టమాటా కాయలు నేలపాలయ్యాయి. ధరలు అధికంగా పలుకుతుండటంతో రైతు పాడైన కాయలను వదిలేసి మిగిలిన కాయలను మార్కెట్‌కు తరలించారు.

కదిరివాసులకు పుడమిపుత్ర అవార్డు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు సూచనలు, సలహాలిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న కదిరి ప్రాంతానికి చెందిన దంపతులు శ్యామల, ఆదినారాయణకు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా గాంధీజ్ఞాన్ ప్రతిష్ఠాన్, గాంధీగ్లోబల్ ఫ్యామిలీ తరఫున పుడమిపుత్ర అవార్డు అందజేశారు. అవార్డును తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి చేతులమీదుగా అందుకున్నట్లు ఆదినారాయణ తెలిపారు.

అవార్డు పొందిన శ్యామల, ఆదినారాయణ దంపతులు

తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎన్నిక

ఎన్ఎస్ గేట్ (చెన్నేకొత్తపల్లి), న్యూస్‌టుడే: చెన్నేకొత్తపల్లి తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో నూతన సంఘాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసులు, కార్యదర్శిగా శ్యామల, కోశాధికారిగా హరికృష్ణను ఎన్నుకున్నామని తెలిపారు.

అసైన్డ్ భూమికి రిజిస్ట్రేషన్‌పై విచారణ

ఈనాడు కథనానికి స్పందన

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: చెన్నేకొత్తపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కనున్న అసైన్డ్ భూమికి రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం పై 'అసైన్డ్ భూమికి రిజిస్ట్రేషన్' శీర్షికన 'ఈనాడు' సంచికలో బుధవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన తహసీల్దార్ సురేష్‌కుమార్ దీనిపై సమగ్ర నివేదిక అందించాలని వీఆర్వో నారాయణస్వామిని ఆదేశించారు. సర్వే నంబరు 107-3ఏ లో భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇతరులకు విక్రయించిన దానిపై ఆధారాలు సమర్పించాలని సదరు వ్యక్తికి సూచించినట్లు వీఆర్వో తెలిపారు. రెవెన్యూ రికార్డుల మేరకు 107-3ఏ భూమి అసైన్డ్ భూమిగా రెవెన్యూ అధికారులు తేల్చారు. పట్టా భూమిగా ఏవిధంగా మార్చారో రెవెన్యూ అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.

క్రీడా సామగ్రి పంపిణీ

కదిరి గ్రామీణం, న్యూస్‌టుడే: తమిళనాడు రాష్ట్రం తిరుచ్చిలో ఈ నెల 25 నుంచి 29 వరకు జరిగే ఫెడరేషన్ కప్ గోల్‌షాట్ బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర బాల, బాలికల జట్లకు బుధవారం హరీష్ పాఠశాల ప్రిన్సిపల్ క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. పాఠశాలలో గత కొన్ని రోజులుగా రాష్ట్ర జట్లకు కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమంలో గోల్‌షాట్ బాల్ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాజేంద్రనాథ్, మనోహర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా కార్యదర్శి ప్రసన్నకుమార్, సభ్యులు రామాంజులురెడ్డి, జగదీష్‌నాయక్, రమేష్‌నాయక్ పాల్గొన్నారు.

పొదుపు రుణం.. ఉపాధికి ఊతం

పుట్టపర్తి, కదిరి, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. మీరు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారా.. సొంతంగా వ్యాపారాలు చేయాలని భావిస్తున్నారా.. అండగా నిలిచేందుకు మేమున్నామంటూ భరోసానిస్తున్నాయి. కేవలం రుణాలే కాదు.. దుకాణాలు, మార్టులు, కేటాయిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అతివలు అవకాశాలను అందిపుచ్చుకొని వ్యాపారంలో రాణిస్తున్నారు. తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆర్థికంగా బలోపేతం అవుతూ విజయ పథాన దూసుకెళ్తున్నారు.

నెలకు రూ.20 వేలు ఆదాయం

పుట్టపర్తి పట్టణానికి చెందిన లక్ష్మి మెప్మా సంఘం ద్వారా రూ.2 లక్షలు రుణం తీసుకున్నా. స్నేహితుల సహకారంతో ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్చుకున్నా. నెలకు రూ.20 వేల వరకు సంపాదిస్తున్నా. భర్తకు చేదోడు వాదోడుగా నిలిచి కుటుంబానికి ఆసరాగా ఉన్నా. పిల్లలను బాగా చదివించుకుంటున్నాం. కుటుంబంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉన్నాం. **- లక్ష్మి, పుట్టపర్తి**

పిల్లలను ఉన్నత చదువులు చదివించా

రుణాలు సద్వినియోగం చేసుకుని, ఉపాధి పొందడంతో పాటు పిల్లలను ఉన్నత చదువులు చదివించా. 2012లో పొదుపు సంఘంలో సభ్యురాలిగా చేరాను. రూ.2 లక్షలు రుణం తీసుకుని రెడిమేడ్ దుస్తుల దుకాణం ఏర్పాటు చేసుకున్నా. ప్రతి నెలా రూ.25 వేలు ఆదాయం వస్తోంది. పెద్ద కుమారుడు వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. చిన్నబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. **- తిప్పమ్మ, కదిరి పట్టణం**

తెదేపా కమిటీ సభ్యులకు సత్కారం

సభ్యులను సన్మానిస్తున్న నాయకులు

తలుపుల, న్యూస్‌టుడే: తలుపుల తెదేపా పాత, నూతన కమిటీ సభ్యులను బుధవారం సొసైటీ అధ్యక్షుడు ఓబుల రెడ్డి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు సొసైటీలో బుధవారం సన్మానసభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెదేపా మాజీ కన్వీనర్, కోకన్వీనర్, ప్రచార కార్యదర్శి ముబారక్, రాజారెడ్డి, జయచంద్ర తదితరులను ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు శంకర, భార్గవ్‌రెడ్డి తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు విశ్వనాథ్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, రాజా, గంగరాజు, పురుషోత్తమరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీరామిరెడ్డి, పక్కీరప్ప, శ్రీశైలం రమణ, తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

Happy Christmas to all



Brighten the festive cheer with an exclusive gift

THE Raymond SHOP

G.T.Road, Srikakulam,

Ph : 08942-226539, 227539

ఆరంభం.. క్రీడా సంబరం..!

'ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్' 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్(ఈఎస్ఎల్-2025) క్రికెట్ పండగ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ(ఆర్ట్స్) కళాశాల, ఎచ్చెర్లలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల మైదానాలు ఇందుకు వేదికలయ్యాయి.

ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్ పోలినాయుడు, చిత్రంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఎస్ఎంఎం పి.విఠల్‌కుమార్, జిల్లా క్రికెట్ సంఘం కోశాధికారి ఎంఎస్‌కే షైలానీ, 'ఈనాడు' శ్రీకాకుళం యూనిట్ ఇన్‌ఛార్జి షేక్ కాలేషా వలి

– న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

వివరాలు.. 8లో..

శ్రీకాకుళం నగరం తెలుగు బాప్టిస్టు చర్చిలో కొవ్వొత్తుల ఆరాధన

క్రిస్మస్ వెలుగులు

జిల్లావ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు పుట్టిన పశువులశాల ఘట్టాలు, క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలతో చర్చిలను శోభాయమానంగా అలంకరించారు. పలు చోట్ల దివ్యబలిపూజ, బాలఏసు ప్రతిష్ఠ, ప్రత్యేక ప్రార్థనలు, కొవ్వొత్తుల ఆరాధన, గీతాలాపనలు జరిగాయి. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం, కోటబొమ్మాళి

సెయింట్ థామస్ చర్చిలో బాల ఏసు జనన ఘట్టం

రైలు దూసుకెళ్తుంటే.. వాళ్లు దోచుకెళ్తున్నారు..!

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం

రైలెక్కాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. బోగీల్లో దొంగతనాలు పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. సీటు కింద ఉంచిన బ్యాగ్‌ల్లోని నగలు, చరవాణులు, ఇతర విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి జి.సిగడాం రైల్వేస్టేషన్ల మధ్య గత రెండేళ్లలో 279 కేసులు నమోదయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా రికవరీ జరగకపోవడంతో బాధితులు నష్టపోతున్నారు.

● శ్రీకాకుళం నగరానికి చెందిన దంపతులు హైదరాబాద్‌లోని కుమారుడి వద్దకు బయలుదేరారు. ఇంటికి తాళం వేయడంతో బంగారు ఆభరణాలను సూట్ కేసులో భద్రపరుచుకుని రైలెక్కారు. ఉదయం లేచి చూస్తే సూట్ కేసు కత్తిరించి ఉండడాన్ని గమనించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి రెండేళ్లవుతున్నా చోరీ కేసు కొలిక్కి రాలేదు.

● శ్రీకాకుళం గ్రామీణం సింగుపురం గ్రామానికి చెందిన ఓ ఎల్ఐసీ ఏజెంట్ ఇటీవల విశాఖ నుంచి వచ్చేటప్పుడు రైలెక్కారు. ఇంటికి చేరుకుని చూసుకున్నాక బ్యాగ్‌లోని రూ.1.75 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆమదాలవలస రైల్వేస్టేషన్లో ఫిర్యాదు చేస్తే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విశాఖకు పంపించారు. ఈ కేసు ఇంత వరకు పరిష్కారం కాలేదు.

ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి..

రెండేళ్లలో 279 చోరీ కేసులు

ప్రయాణికులు మూత్రశాలకు వెళ్లి వచ్చేటప్పుడు, రద్దీ సమయాల్లో, బండి ఎక్కి దిగేటప్పుడు, తలుపులు, కిటికీల వద్ద కూర్చున్న వారి నుంచి సెల్‌ఫోన్లు, వస్తువులు చోరీలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున ఎక్కువ చోరీలు జరుగుతున్నాయి. స్థానికంగా చోరీలకు పాల్పడితే పట్టుబడతామన్న భయంతో హరియాణా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్ నుంచి జిల్లాకు వచ్చి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

కొలిక్కిరాని కేసులెన్నో..

ప్రయాణికులు నిద్రమత్తులో ఉన్నప్పుడు ఎక్కువగా చోరీలు జరుగుతుండటంతో నిర్దిష్టంగా ఎక్కడ పోయిందో చెప్పలేకపోతున్నారు. చాలా మంది గమ్యం చేరిన తర్వాత చోరీకి గురైనట్లు గుర్తిస్తున్నారు. బాధితులు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. వారు చెప్పిన ఆనవాళ్లను బట్టి చోరీ జరిగిన ప్రాంతాల్లోని పోలీసులకు పంపిస్తున్నారు. ఎక్కువ కేసులు కొలిక్కిరావట్లేదు.

ఫిర్యాదు చేయండిలా..

★ ప్రయాణ సమయంలో బోగీల్లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించినా, ఇతర ఘటనలు ఏమైనా జరిగినా 139 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేయొచ్చు.

★ రైల్లోని టికెట్ కలెక్టర్లు, ఆర్పీఎఫ్‌కు పోలీసులు, గమ్యస్థానం చేరిన తర్వాత జీఆర్పీ పోలీసు స్టేషన్లోనూ ఫిర్యాదు చేయొచ్చు.

ఏడాది	చోరీలు	పోగొట్టుకున్న సొత్తు (రూ.కోట్లలో..)
2024–25	118	4.58
2025–26	161	5.12

నిఘా పెంచుతాం..

రైళ్లలో చోరీలకు పాల్పడేవారి చిత్రాలను స్టేషన్లలో ప్రదర్శిస్తున్నాం. ప్రయాణికులు వాటిని గమనిస్తే ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు. నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది విలువైన వస్తువులను పోగొట్టుకుంటున్నారు. దొంగలపై నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తాం.

– కోటేశ్వరరావు, జీఆర్పీ అధికారి, పలాస సర్కిల్

అనుభవం, విధేయతకు సమప్రాధాన్యం..!

ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్‌టుడే, టెక్కలి, కలెక్టరేట్:

తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ కమిటీని బుధవారం ప్రకటించారు. ఇప్పటికే అధ్యక్షుడిగా మొదలవలస రమేష్, ప్రధాన కార్యదర్శిగా పీరుకట్ల విఠల్ పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. తాజాగా ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికారప్రతినిధులు, కార్యదర్శులుగా తొమ్మిదేసి మందికి, ఇతర సభ్యులను నియమించారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిస్తూనే.. మహిళలు, యువతకు చోటు కల్పించారు. అనుభవానికి, విధేయతకు పెద్దపీట వేస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు దోహదపడే వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు.

కమిటీలో మొదలవలస రమేష్, విప్, ఎమ్మెల్యే అశోక్‌ను సత్కరిస్తున్న నాయకులు

★ ఆమదాలవలసలో వైకాపా హయాంలో కేసులు ఎదుర్కొని పోరాడిన పలువురు నాయకులకు అవకాశం కల్పించారు.

★ ఇచ్ఛాపురం నుంచి నియమితులైన సీపాన వెంకటరమణ ఏఎంసీ బాధ్యతలు నిర్వర్తించారు. మద్దు రవికుమార్ పదేళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్నారు.

★ పలాసకు చెందిన ఉప్పాడ పాండురంగారావు, గాలి కృష్ణారావు, జోగి త్రివేణి, దువ్వాడ హేమబాబు తదితరులు ఐదేళ్లు పార్టీ బలోపేతానికి కృషి చేశారు.

★ హిరమండలం వాసి యాళ్ల నాగేశ్వరరావు గతంలో మండల అధ్యక్షుడిగా, కొత్తూరుకు చెందిన అగతమూడి అరుణ్‌కుమార్ పీపీసీఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు.

★ నరసన్నపేటలో సీనియర్ నాయకుడు ఎంపీటీసీ మాజీ సభ్యుడు మైలపల్లి త్రినాథరావుకు మత్స్యకార వర్గం నుంచి చోటు దక్కింది.

★ శ్రీకాకుళం, టెక్కలి అసెంబ్లీ స్థానాల నుంచి సీనియర్లతో పాటు యువతకు కీలక పదవులు అప్పగించారు.

కమిటీ సభ్యులు వీరే..

ఉపాధ్యక్షులు: సీపాన వెంకటరమణ, పోతనపల్లి సాంబమూర్తి, గల్లి కృష్ణారావు, హనుమంతు రామకృష్ణ, పొద్దిని రత్నాలనాయుడు, గురుగుబెల్లి ఝాన్సీరాణి, గొండు వెంకటరమణ, యాళ్ల నాగేశ్వరరావు, సనపల డిల్లీశ్వరరావు

కార్యనిర్వాహక కార్యదర్శులు: ఎస్.సహదేవురెడ్డి, కె.వాసుదేవరావు, యు.పాండురంగారావు, ఎస్.జానకిరావు, ఎం.త్రినాథరావు, డి.రమణమ్మ, ఎ.అరుణ్‌కుమార్, ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఎస్.మాధవి

అధికార ప్రతినిధులు: ఎం.రవికుమార్, జె.త్రివేణి, డి.హేమబాబు, వి.కామేశ్వరరావు, బి.భారతి, పి.మోహన జగదీష్, బి.లలితకుమారి, కె.సారథి, ఎన్.గోవిందరావు

కార్యదర్శులు: కె.శ్యామల, డి.త్రివేణి, సీహెచ్ ధర్మారావురెడ్డి, డి.సింహాద్రి, పి.రమణ, వై.లక్ష్మణరావు, ఆర్.అర్జునరావు, బి.లక్ష్మీనారాయణ, ఎస్.రంగనాయకులు

కోశాధికారి: ఎస్.జానకిరావు

కార్యాలయ కార్యదర్శి: వి.ఉదయ్‌కుమార్

మీడియా సమన్వయకర్త: జామి భీమశంకర్ **సామాజిక మాధ్యమాల సమన్వయకర్త:** ప్రధాన విజయ్‌రామ్

జలకళ తప్పినది..!

జిల్లాలో ప్రధాన సాగునీటి వనరైన వంశధార నదిలో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గింది. మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు గలగల పారిన నది నేడు వెలవెలబోతోంది. దీంతో రబీ సాగుకు ఇబ్బంది ఎదురవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తూరు మండలం మాతల వద్ద పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు. – న్యూస్‌టుడే, కొత్తూరు

విహంగమా.. వెళ్లిపోయావా..

నిన్నమొన్నటి వరకు కిలకిల రావాలతో సందడి చేసిన సైబీరియన్ విహంగాలు తిరుగుముఖం పట్టాయి. ఏటా శీతాకాలంలో విడిది కోసం విదేశాల నుంచి ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి గ్రామానికి వచ్చిన పక్షులు వెళ్లిపోయాయి. సుమారు ఆరు నెలల పాటు అక్కడే ఉండి.. గుడ్లు పెట్టాయి. రెక్కలొచ్చిన తర్వాత కూనలతో సహా సైబీరియాకు పయనమయ్యాయి. దీంతో ఆ ప్రాంతం.. అక్కడి చెట్లు ఇలా బోసిపోయాయి. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

భద్రంగా తెస్తారు.. ఇంటికొచ్చి ఇస్తారు..!

ఆర్టీసీలో డోర్ డెలివరీ మాసోత్సవాలు

– న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం), పలాస

రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) కార్గో సేవలను విస్తృతం చేస్తోంది. ప్రయాణికులకు చేరువ చేసేందుకు మూడేళ్లుగా డోర్ డెలివరీ సేవలందిస్తోంది. కొరియర్/పార్శిల్స్‌ను ఇంటికే అందించేలా ఏర్పాట్లు చేసినా వినియోగదారులకు తెలియకపోవడంతో ఎక్కువ మంది ఉపయోగించుకోవట్లేదు. దీనిపై అవగాహన కల్పించేందుకు డిసెంబరు 20 నుంచి జనవరి 20 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.

7 నెలల్లో.. రూ.2.93 కోట్లు..

శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, పాతపట్నం పరిధిలో డోర్ డెలివరీ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ★ బుకింగ్ కేంద్రాల నుంచి 10 కి.మీ. పరిధి వరకు 50 కిలోల బరువును డోర్ డెలివరీ చేస్తారు. ★ మాసోత్సవాల్లో భాగంగా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే కొరియర్/సరుకులను ఇంటికి తీసుకుని అందజేస్తున్నారు. ★ డిజిటల్ చెల్లింపులు, కొరియర్/పార్శిల్ ట్రాకింగ్ సిస్టం అందుబాటులో ఉంది. ★ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు వరకు 1,62,000 పార్శిళ్లు, 30 వేల కొరియర్‌ల ద్వారా రూ.2.93 కోట్ల ఆదాయం వచ్చింది. ★ రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రాంతాలకు సరుకు పంపిస్తున్నాం.

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో అవగాహన కల్పిస్తున్న అధికారులు

డోర్ డెలివరీ ఛార్జీలిలా..

కిలోలు	(రూ.లలో..)
0–1	6
1–6	30
6–10	36
10–25	48
25–50	59

తక్కువ ధరకే వేగంగా..

వినియోగదారులకు 24 నుంచి 48 గంటల్లోపు కొరియర్/పార్శిల్ చేరవేయాలనే సంకల్పంతో ఈ మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. తక్కువ ధరకే.. వేగంగా సేవలందిస్తున్నాం. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వారి స్పందన ఆధారంగా సేవలను విస్తరిస్తాం. – హెచ్.దివ్య, కమర్షియల్ మేనేజర్, ఆర్టీసీ రీజియన్

మాసోత్సవాల్లో బుకింగ్‌లు..

2023–24	4,800
2024–25	3,009
2025–26	5,635 (లక్ష్యం)

ఓ తండ్రి కష్టం.. అంకురానికి బాటలేసింది..

– న్యూస్‌టుడే, టెక్కలి

కుటుంబాన్ని పోషించేందుకు, పిల్లలను చదివించేందుకు రొయ్యల సాగునే నమ్ముకున్నారు ఆ తండ్రి. వరుస నష్టాలతో కష్టాలు చుట్టుముట్టాయి. చివరికి నాలుగెకరాల భూమిని సైతం అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ కష్టాలన్నీ కళ్లారా చూసిన ఆ కుమార్తె తన తండ్రిలా నష్టపోతున్న ఎంతో మంది రైతులకు ఏదో ఒకటి చేయాలని ఆలోచించింది. సహచరుల తోడ్పాటుతో అది సాధించింది. [illegible]

రొయ్యల సాగు రైతుల కోసం [illegible] విద్యార్థుల సారథ్యం

రూపొందించిన ప్రాజెక్టు

ప్రోత్సాహం దక్కిందిలా..

● కళాశాలలో ఏర్పాటు చేసిన [illegible] మనోజ్ కుమార్ నేతృత్వంలో ప్రాజెక్టును [illegible] రూ.10 లక్షలు కేటాయించారు.

● రాజస్థాన్‌లోని ఎంఎస్ బ్యానర్జీ సంస్థ సైతం మరో రూ.4 లక్షలు కేటాయించింది.

● కేంద్ర మత్స్యశాఖ నిర్వహించిన ఆక్వా యూత్ [illegible] పోటీల్లో ఈ బృందం ప్రథమ స్థానం కైవసం చేసుకుంది.

సంతబొమ్మాళి మండలం సీతానగరం గ్రామానికి చెందిన బి.గాయత్రి టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఆమె తండ్రి రొయ్యల సాగు చేస్తున్నారు. ఏటా వచ్చే సమస్యలను కళ్లారా చూసింది. పక్షుల కారణంగా వైరస్ వ్యాప్తి చెంది రైతులు రూ.లక్షల్లో నష్టపోతుండటం ఆమెను కదిలించింది. స్నేహితులు పి.కల్యాణి, జోషికుమార్‌తో కలిసి ఆక్వాగ్రో అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. విషయం కళాశాల డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావుకు తెలపగా ఆయన ప్రోత్సహించారు. కృత్రిమ మేధ వినియోగంతో పక్షులు రావడాన్ని గుర్తించి.. భిన్నమైన ధ్వనులు చేసే ఆక్వాగ్రో అనే ప్రాజెక్టును తీర్చిదిద్దారు.

మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం..

దేశంలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో కేవలం 10 శాతం మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. ఈ ఏడాది దాని విలువే రూ.65 వేల కోట్లు. ఆక్వా సాగులో మన రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో ఉంది. ఆక్వా రైతులు చివరి దశలో వైరస్ కారణంగా బాగా నష్టపోతున్నారు. మా ప్రాజెక్టు ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరకడంతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం.

– బి.గాయత్రి, పి.కల్యాణి, జోషికుమార్, అంకుర రూపకర్తలు

వంశధార అందిస్తారా..!

– న్యూస్‌టుడే, హిరమండలం

జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న హిరమండలం ఎత్తిపోతల పథకం, వంశధార జలాశయం పనులు నత్తనడకన సాగుతున్నాయి. గుత్తేదారులు త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నా.. నిధుల్లేకపోవడంతో జాప్యం జరుగుతోంది. వైకాపా హయాంలో ఐదేళ్ల పాటు బిల్లులు మంజూరు కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక నిధులిస్తామని హామీ ఇచ్చినా.. ఇంతవరకు విడుదల చేయలేదు.

నత్తనడకన ఎత్తిపోతల పథకం, జలాశయం పనులు



వంశధార రిజర్వాయర్ స్పిల్‌వే గేట్లు అమర్చాల్సిన ప్రదేశం

హిరమండలం వద్ద రూ.256 కోట్ల అంచనాతో ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. పంప్‌హౌస్, పైప్‌లైన్, హెడ్ మోటార్లు, గేట్ల కొనుగోలు, ఇతర పనులు సుమారు 50 శాతం పూర్తయ్యాయి. గుత్తేదారు దాదాపు రూ.80 కోట్ల విలువైన పనులు చేశారు. మొత్తం పూర్తయితే వంశధార జలాశయంలో 19 టీఎంసీల నీరు నింపేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో పాటు జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరందించొచ్చు. ఇంకా విద్యుత్తు సరఫరాకు ఉపకేంద్రం నిర్మించాలి. అందుకు రూ.9.18 కోట్లు ట్రాన్స్‌కోకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ బిల్లు కూడా పెండింగ్‌లోనే ఉంది. కేవలం జనరేటర్ల ఆధారంగానే పనులు చేస్తున్నారు.

మిగిలింది 3 శాతమే..

వంశధార జలాశయం పనులు 97 శాతం పూర్తయ్యాయి. ఇంకా స్పిల్‌వే హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్ల అమరిక, రిజర్వాయర్ ఎగువ భాగాన జలాశయంలోకి వరద కాలువ నుంచి నీరు చేరే ప్రదేశమైన కొత్తూరు మండలం ఎన్నిరామన్నపేట వద్ద 1.5 కి.మీ. పొడవున 9 మీటర్ల ఎత్తులో మట్టి గట్టు నిర్మించాలి. ఆ పనులకు నిధులు మంజూరు కాలేదు. ఇప్పటికే గుత్తేదారుకు రూ.26 కోట్ల బిల్లు బకాయి ఉండటంతో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. వంశధార ఇన్‌ఛార్జి ఎస్ఈ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి నివేదించామని, త్వరలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ప్రతిభకు వైకల్యం అడ్డు కాదు

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌టుడే: ప్రతిభ కనబరచడానికి వైకల్యం అడ్డు కాదని.. దివ్యాంగులు క్రీడల్లో రాణించడానికి పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని డీఈవో రవిబాబు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో బుధవారం జోనల్ స్థాయి అడ్వెంచర్ స్పోర్ట్స్ మీట్‌ను ఆయన ప్రారంభించారు. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన దివ్యాంగ క్రీడాకారులకు 100, 400, 800 మీటర్ల పరుగు పందెం, షాట్‌పుట్, లాంగ్‌జంప్ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర పరిశీలకుడిగా వై.నరసింహం మాట్లాడుతూ ప్రతిభ చూపి ఎంపికైన 10 మందికి గండిపేటలో నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి పర్వతారోహణకు సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్ర పారాలింక్ అసోసియేషన్ సాంకేతిక సహాయకుడు శంకరరావు, సహిత విద్య సమన్వయకర్త బుడుమూరు గోవిందరావు, వి.ఉమ, సూర్యారావు, భానుమూర్తి పాల్గొన్నారు.

దివ్యాంగుల జోనల్ అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభిస్తున్న డీఈవో రవిబాబు

బెదరగొడుతున్నారు..!

– ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం

రబీ ప్రారంభ దశలోనే ఎరువుల కొరత కనిపిస్తోంది. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నా రైతు సేవా కేంద్రా(ఆర్ఎస్‌కే)ల్లో కేవలం ఒక్క బస్తానే అందిస్తున్నారు. ఇంకా కావాలంటే వ్యాపారుల వద్ద తీసుకోవాలని సిబ్బందే సూచిస్తున్నారు. అన్నదాతల అవసరాన్ని ఆసరాగా చేసుకొని.. ప్రైవేటు డీలర్లు అధిక ధరలతో రైతులను దోచుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రబీ ఆరంభ దశలోనే ఎరువుల కష్టాలు

అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులు

ఇబ్బందులుంటే ఫిర్యాదు చేయండి..

ఎరువుల విక్రయాల్లో డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి. కృత్రిమ కొరత సృష్టించినా.. ఇతర ప్రాంతాలకు మళ్లించినా ఊరుకునేది లేదు. లైసెన్సులు రద్దు చేసి కేసులు నమోదు చేస్తాం. రైతులు బస్తాలపై ఉన్న ధరల ప్రకారం మాత్రమే కొనుగోలు చేయాలి. రసీదు కూడా పొందాలి. ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఫిర్యాదు చేయొచ్చు.

– ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జేసీ

బస్తా రూ.500...

★ జిల్లాకు ఇంకా 16,859 మెట్రిక్ టన్నులు ఎరువుల అవసరం ఉంది.

★ ఆర్ఎస్‌కేల్లో తొలి విడత కింద ఒక్కో రైతుకు బస్తా యూరియా మాత్రమే ఇచ్చారు. కొన్ని చోట్ల ఎరువులు అయిపోయాయి.

★ బస్తా ధర రూ.270.. కానీ వ్యాపారులు రూ.500 చొప్పున విక్రయిస్తున్నారు.

★ అదనంగా ఇతర రకాల ఎరువుల డబ్బాలను అంటగడుతున్నారు. రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు, జి.సిగడాం మండలాల్లో ఈ దోపిడీ ఎక్కువగా జరుగుతోంది.

జిల్లాలో వివరాలిలా...

లైసెన్సులు కలిగిన ప్రైవేటు డీలర్లు	ఎరువులు విక్రయించేవారు	రబీ సాగు విస్తీర్ణం	ఎరువుల అవసరం	పంపిణీ చేసింది	ఆర్ఎస్‌కేల్లో ఉన్నది
181 మంది	150 మంది	70,319 హెక్టార్లు	28 వేల మెట్రిక్ టన్నులు	11,141 మెట్రిక్ టన్నులు	1,859 మెట్రిక్ టన్నులు

సదరం ధ్రువీకరణలో అక్రమాలు

నరసన్నపేట, న్యూస్‌టుడే: నరసన్నపేట ప్రాంతీయ ఆసుపత్రిలో నలుగురు దివ్యాంగులకు సంబంధించి సదరం ధ్రువీకరణలో అక్రమాలు వెలుగు చూశాయి. ఈనెల 10న 37 మంది పరిశీలనకు వచ్చారు. అందులో అయిదుగురికి ధ్రువీకరణ చేస్తూ మొదటి వైద్యాధికారి తన లాగిన్‌లో పొందుపరిచారు. మొత్తం ముగ్గురు పరిశీలించాల్సి ఉంటుంది. రెండో లాగిన్‌లో ఏకంగా 9 మంది పేర్లు ఉండటంతో అక్రమాలు బయట పడ్డాయి. దీనిని గుర్తించిన ఎముకల వైద్య నిపుణులు రమణరావు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనుబాబుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన శ్రీనుబాబు డీసీహెచ్ఎస్ కల్యాణ్‌బాబుకు ఈనెల 23న ఫిర్యాదు చేయగా, టెక్కలి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యారావుతో బుధవారం విచారణ జరిపించారు. ఇదిలా ఉండగా, గతంలో సదరం ధ్రువపత్రాల అక్రమాలపై నరసన్నపేట ఆసుపత్రిలో నలుగురు వైద్యులపై పోలీసు కేసులు నమోదు చేయగా.. మరోసారి అక్రమాలు వెలుగు చూడటం గమనార్హం.

మధురమే..మధురమే..మధురమే..

ఈ క్షణములు ఇంకా మధురమే..

పదవీ విరమణ శుభాకాంక్షలు

మీ కుటుంబసభ్యులు, మీ బంధుమిత్రులు,

మీ ఆఫీసులో సహోద్యోగులు ఎవరైనా రిటైర్ అవుతున్నారా!

అయితే వారికి అందించండి, అభినందన చందనాలు.

వారి భావి జీవితం సుఖమయంగా సాగాలని ఆకాంక్షిస్తూ,

ఈనాడు ద్వారా వారికి అందించండి,

పదవీ విరమణ శుభాకాంక్షలు.

మరిన్ని వివరాలకు :

8008597609

(c) eenadu

ప్రతిభకు ప్రోత్సాహం.. యువతకు ఉత్సాహం!

ఈఎస్ఎల్-2025 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే

యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు 'ఈనాడు' చేస్తున్న కృషి అభినందనీయమని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. య్యళ్ల పోలినాయుడు, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ పి.విఠల్‌కుమార్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)-2025ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలుపు, ఓటములకు అతీతంగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఓటమిని విజయానికి బాటగా చేసుకోవాలని సూచించారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. 'ఈనాడు' శ్రీకాకుళం యూనిట్ ఇన్‌ఛార్జి షేక్ కాలేషావలి మాట్లాడుతూ 15 ఏళ్లుగా తమ సంస్థ క్రీడలు నిర్వహిస్తోందని.. జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా క్రికెట్ సంఘం కోశాధికారి ఎంవీకే వైరాగి టాస్ వేసి తొలి మ్యాచ్ ప్రారంభించారు.

జెమ్స్ హాస్పిటల్ రాగోలు

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఎస్ఎంఎం విఠల్‌కుమార్, చిత్రంలో వి.డెంటల్ ఆసుపత్రి వైద్యుడు డా. ఎం.జాన్, 'ఈనాడు' శ్రీకాకుళం యూనిట్ ఇన్‌ఛార్జి షేక్ కాలేషావలి

క్రికెట్ సందడి ప్రారంభం

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)-2025లో భాగంగా మండలంలో చిలకపాలెం సమీపంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో బుధవారం జిల్లా స్థాయి జూనియర్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు శ్రీకాకుళంలోని వి.డెంటల్ ఆసుపత్రి, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ సహకారం అందిస్తున్నాయి. పోటీలను వి.డెంటల్ ఆసుపత్రి వైద్యుడు డా. ఎం.జాన్, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఎస్ఎంఎం పి.విఠల్‌కుమార్, 'ఈనాడు' శ్రీకాకుళం యూనిట్ ఇన్‌ఛార్జి షేక్ కాలేషావలి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యుడు జాన్ మాట్లాడుతూ 'ఈనాడు' సంస్థ క్రికెట్ పోటీలతో యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఎస్ఎంవో పి.విఠల్‌కుమార్ మాట్లాడుతూ 'ఈనాడు' కల్పించిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
Gift Partner: KL UNIVERSITY
Digital Partner: ఈనాడు.net
TV Partner: ETV
Organised by ఈనాడు

శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషుల) మైదానంలో (సీనియర్స్) — 25.12.2025 నేడు

★ ఉదయం 8:30 గంటలకు: ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పాతపట్నం) V/s శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎచ్చెర్ల)
★ ఉదయం 10:30 గంటలకు: మహేంద్ర డిగ్రీ కళాశాల (పాతపట్నం) V/s ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ (శ్రీకాకుళం)
★ మధ్యాహ్నం 12:30 గంటలకు: శ్రీ రామేశ్వరి డిగ్రీ కళాశాల (హిరమండలం) V/s కొంచాడ రాజేశ్వరరావు డిగ్రీ కళాశాల (సోంపేట)

శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల(చిలకపాలెం) మైదానంలో(జూనియర్స్)

★ ఉదయం 8:30 గంటలకు: పద్మావతి జూనియర్ కళాశాల (నరసన్నపేట) V/s మహేంద్ర జూనియర్ కళాశాల (పాతపట్నం)
★ ఉదయం 10:30 గంటలకు: గవర్నమెంట్ జూనియర్ కళాశాల (టెక్కలి) V/s కార్మెల్ జూనియర్ కళాశాల (సారవకోట)
★ మధ్యాహ్నం 12:30 గంటలకు: శ్రీ శివానీ పాలిటెక్నిక్ కళాశాల (చిలకపాలెం) V/s గవర్నమెంట్ జూనియర్ కళాశాల (సోంపేట)

శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషుల) మైదానంలో (సీనియర్స్) — 26.12.2025 రేపు

★ ఉదయం 8:30 గంటలకు: శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల (చిలకపాలెం) V/s హెచ్.పి.ఎస్. డిగ్రీ కళాశాల (శ్రీకాకుళం)
★ ఉదయం 10:30 గంటలకు: ఆర్.జి.యు.కె.టి. (ఎచ్చెర్ల) V/s శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల (ఎచ్చెర్ల)
★ మధ్యాహ్నం 12:30 గంటలకు : సాయి డెంటల్ కాలేజ్ (శ్రీకాకుళం) V/s శ్రీ రామేశ్వరి డిగ్రీ కళాశాల (హిరమండలం) లేదా కుంచాడ రాజేశ్వరరావు డిగ్రీ కళాశాల (సోంపేట)

శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల(చిలకపాలెం) మైదానంలో(జూనియర్స్)

★ ఉదయం 8:30 గంటలకు: గవర్నమెంట్ జూనియర్ కళాశాల (రణస్థలం) V/s గవర్నమెంట్ జూనియర్ కళాశాల (శ్రీకాకుళం)
★ ఉదయం 10:30 గంటలకు: పి.పి.ఆర్. కౌముది జూనియర్ కళాశాల (రణస్థలం) V/s ఐతమ్ కాలేజ్ (టెక్కలి)
★ మధ్యాహ్నం 12:30 గంటలకు: శ్రీ రామ జూనియర్ కళాశాల (హిరమండలం) V/s గవర్నమెంట్ జూనియర్ కళాశాల (టెక్కలి) లేదా కార్మెల్ జూనియర్ కాలేజ్ (సారవకోట)

శ్రీసాయి దంత వైద్య కళాశాల విద్యార్థుల జయకేతనం

శ్రీసాయి దంత వైద్య కళాశాల విద్యార్థుల జయకేతనం

తొలి మ్యాచ్‌లో శ్రీ సాయి దంత వైద్య కళాశాల (శ్రీకాకుళం), శ్రీ వెంకటేశ్వర పార్మసీ కళాశాల (ఎచ్చెర్ల) జట్లు తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీసాయి దంత వైద్య కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు సాధించింది. శ్రీవెంకటేశ్వర పార్మసీ జట్టు 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులతో సరిపెట్టుకుంది. శ్రీసాయి దంత వైద్య కళాశాల జట్టు 58 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు 40 పరుగులు సాధించిన రాహుల్ సూర్యను ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపిక చేశారు.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా

రాహుల్ సూర్య

ఉత్కంఠ పోరులో వెంకటేశ్వర డిగ్రీ కళాశాల గెలుపు

విజయం సాధించిన శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాల జట్టు

రెండో మ్యాచ్‌లో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల (ఎచ్చెర్ల), ప్రభుత్వ డిగ్రీ కళాశాల (టెక్కలి) జట్లు తలపడ్డాయి. శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన జీడీసీ టెక్కలి జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 73 పరుగులు సాధించింది. అనంతరం శ్రీవెంకటేశ్వర కళాశాల జట్టు 4 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసి విజయం సొంతం చేసుకుంది. జి.రాజేశ్ 31 పరుగులు తీసి ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా

జి.రాజేశ్

ఐతమ్ జట్టు అఖండ విజయం

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా

కె.షణ్ముఖ

మూడో మ్యాచ్‌లో ఐతమ్ ఇంజినీరింగ్ కళాశాల, శాంతినికేతన్ రణస్థలం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఐతమ్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 117 పరుగులు సాధించింది. శాంతినికేతన్ డిగ్రీ కళాశాల జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 50 పరుగులకే పరిమితమైంది. ఐతమ్ జట్టు 67 పరుగుల తేడాతో అఖండ విజయం సాధించింది. కె.షణ్ముఖ 36 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ సొంతం చేసుకుని ఉత్తమ ప్రదర్శనతో రాణించాడు.

విజయం సాధించిన ఐతమ్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు

మెరిసిన పీయూసీ జట్టు

విజేతగా నిలిచిన ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ పీయూసీ జట్టు

తొలి మ్యాచ్ ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ పీయూసీ, రణస్థలంలోని శాంతినికేతన్ జూనియర్ కళాశాల జట్లకు మధ్య జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఈ జట్టులో రాజేష్ అత్యధికంగా 36 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శాంతినికేతన్ జూనియర్ కళాశాల జట్టు అన్ని వికెట్లు కోల్పోయి 34 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ జట్టు 71 పరుగులతో విజేతగా నిలిచింది.

శ్రీ రామేశ్వర జూనియర్ కళాశాల సత్తా

గెలుపొందిన శ్రీ రామేశ్వర జూనియర్ కళాశాల జట్టు (హిరమండలం)

హిరమండలంలోని శ్రీ రామేశ్వర జూనియర్ కళాశాల, నరసన్నపేటలోని సంపత్‌సాయి జూనియర్ కళాశాల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీ రామేశ్వర జూనియర్ కళాశాల జట్టు 10 ఓవర్లలో 98 పరుగులు చేసింది. ఈ జట్టులో తరుణ్ 3 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సంపత్‌సాయి జూనియర్ కళాశాల జట్టు తొమ్మిది ఓవర్లకు 59 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. శ్రీ రామేశ్వర జూనియర్ కళాశాల విజేతగా నిలిచింది.

మహేంద్ర కళాశాల ప్రతిభ

గెలుపొందిన మహేంద్ర జూనియర్ కళాశాల జట్టు

శ్రీకాకుళం నగరంలోని కాకినాడ శ్రీ ఆదిత్య జూనియర్ కళాశాల, పాతపట్నంలోని మహేంద్ర జూనియర్ కళాశాల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన మహేంద్ర జూనియర్ కళాశాల జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఈ జట్టులో టి.చరణ్ 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో అత్యధికంగా 60 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆదిత్య జూనియర్ కళాశాల జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 69 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మహేంద్ర జూనియర్ కళాశాల జట్టు 63 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా

చరణ్

ముగిసిన అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీలు

ఓవరాల్ ఛాంపియన్ షిప్ సొంతం చేసుకున్న విజేతలతో ఎమ్మెల్యేలు ఈశ్వరరావు, గొండు శంకర్

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రీడాస్ఫూర్తి పెంపొందించుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎచ్చెర్ల, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు ఎన్.ఈశ్వరరావు, గొండు శంకర్ అన్నారు. ఎచ్చెర్ల మండలం కుశాలపురంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మూడు రోజుల నుంచి జరుగుతున్న ఉమ్మడి జిల్లా ప్రాంతీయ స్థాయి అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీలు బుధవారంతో ముగిశాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు పాల్గొని మాట్లాడారు. సాంకేతిక విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు వి.పద్మారావు, శ్రీకాకుళం బాలురు, బాలికలు, ఆమదాలవలస, సీతంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రధానాచార్యులు కె.నారాయణరావు, విక్టర్‌పాల్, బి.జానకిరామయ్య, బి.వి.ఎస్.ఎన్. మూర్తి, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ బాలికల విభాగంలో ప్రభుత్వ మహిళా(శ్రీకాకుళం), బాలుర విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్(శ్రీకాకుళం) కళాశాలల జట్లు విజేతలుగా నిలిచాయి. వ్యక్తిగత ఛాంపియన్‌షిప్ బాలుర విభాగంలో కె.శివరామకృష్ణ ప్రభుత్వ (శ్రీకాకుళం), బాలిక విభాగంలో బి.సోనియా ప్రభుత్వ మహిళా(శ్రీకాకుళం) కళాశాలల విద్యార్థులు నిలిచారు. వాలీబాల్ బాలికల విభాగంలో వరుస స్థానాల్లో ప్రభుత్వ మహిళా(శ్రీకాకుళం), శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ (ఎచ్చెర్ల)కళాశాలల జట్లు విజయం సాధించాయి. వాలీబాల్ బాలుర విభాగంలో శ్రీవెంకటేశ్వర(ఎచ్చెర్ల), ఆదిత్య(టెక్కలి) కళాశాలల జట్లు వరుసగా నిలిచాయి. ఖోఖో బాలికల విభాగంలో ప్రభుత్వ మహిళా(శ్రీకాకుళం), శ్రీ వెంకటేశ్వర(ఎచ్చెర్ల), బాలుర విభాగంలో ఆదిత్య(టెక్కలి), శ్రీవెంకటేశ్వర(ఎచ్చెర్ల) జట్లు వరుస స్థానాల్లో గెలుపొందాయి.

రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో మెరిసిన జిల్లా ప్రాజెక్టులు

అదపాక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కిరణ్‌కుమార్

సోంపేట ఆదర్శ పాఠశాల విద్యార్థి కృష్ణవర్ధన్

కలెక్టరేట్(శ్రీకాకుళం), సోంపేట, న్యూస్‌టుడే: ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రదర్శనలో జిల్లా ప్రాజెక్టులు మెరిశాయి. అదపాక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కిరణ్‌కుమార్ (ఉపాధ్యాయ విభాగం), సోంపేట ఏపీ ఆదర్శ పాఠశాల విద్యార్థి కృష్ణవర్ధన్, పోలవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థి కౌశిక్ ఆచారి (వ్యక్తిగత విభాగం) ప్రాజెక్టులు వచ్చే నెల 19 నుంచి హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. సత్తా చాటిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, గైడ్ టీచర్లను డీఈవో ఎ.రవిబాబు, ఉపవిద్యాశాఖాధికారులు విజయకుమారి, విలియం, జిల్లా సైన్స్ అధికారి కుమారస్వామి తదితరులు అభినందించారు.

పోలవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన కౌశిక్ ఆచారి

సముద్రనాచుతో మత్స్యకారులకు ఉపాధి

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: జిల్లాలోని మత్స్యకారులకు సముద్రపు నాచు(సీవీడ్) ద్వారా ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తున్నామని జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు వై.సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మండలం బుడగట్లపాలెం సముద్ర తీరంలో సాగుచేస్తున్న సీవీడ్‌ను బుధవారం మత్స్యకారులతో కలిసి అధికారులు పరిశీలించారు. మరో 15 రోజుల్లో జిల్లాలో బావనపాడు సముద్ర తీరంలో కూడా సీవీడ్ ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు.

వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరమని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అధ్యక్షుడు రఘుపాత్రుని చిరంజీవి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో బుధవారం జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే హక్కులు తెలుసుకోవాలని సూచించారు. డీఎస్‌వో సూర్యప్రకాశరావు మాట్లాడుతూ వినియోదారుల హక్కులకు చట్టబద్ధత కల్పించారని తెలిపారు. ఇటీవల పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సహాయ ఆహార కల్తీ నియంత్రణాధికారి లక్ష్మీనారాయణ, ఔషధ నియంత్రణాధికారి హరిచంద్రరావు, ఆర్టీసీ డీఎం అమరసింహుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అధ్యక్షుడు రఘుపాత్రుని చిరంజీవి, డీఎస్‌వో సూర్యప్రకాశరావు తదితరులు

ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

రేగాన యుగంధర్ (పాత చిత్రం)

కొత్తూరు, న్యూస్‌టుడే: మండలంలోని జోగిపాడు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రేగాన యుగంధర్ (18) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం మేరకు వివరాలివి. రేగాన భాస్కరరావు, సాయమ్మకు మూడో సంతానం యుగంధర్. విశాఖలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. వసతిగృహం ఫీజు కట్టాలని ఇంటికి వచ్చారు. సరదాగా గడిపేందుకు మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ఉద్యానానికి కొత్తూరుకు చెందిన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి వస్తూ సీతంపేట మండలం ఎంపలగూడ కూడలి సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం పరస్పరం ఢీకొనడంతో యుగంధర్ తీవ్రంగా గాయపడ్డారు. కొత్తూరుకు చెందిన వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదే ప్రమాదంలో సీతంపేట మండలం విప్పగూడ గ్రామానికి చెందిన సవర సోమేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. యుగంధర్‌ను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఆరు నెలల వ్యవధిలో.. యుగంధర్ అన్నయ్య ఆరు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే ఇంకో కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తాళ్లవలస కూడలిలో యువకుడు..



గణేష్

లావేరు, న్యూస్‌టుడే: తాళ్లవలస కూడలి సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సుభద్రాపురం గ్రామానికి చెందిన ఇజ్జాడ గణేష్(20) దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సుభద్రాపురం నుంచి తాళ్లవలస సమీపంలో ఉన్న పెట్రోల్ బంకుకు సర్వీసు రోడ్డులో తండ్రి రమణతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా విశాఖపట్నం నుంచి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం వీరిని ఢీకొంది. ఈ ఘటనలో వెనక కూర్చొన్న గణేష్ రోడ్డు పక్కన పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

క్యాబిన్‌లో ఇరుక్కుని క్లీనర్..

లావేరు, న్యూస్‌టుడే: లావేరు మండలం జాతీయ రహదారి సుభద్రాపురం పైవంతెన సమీపంలో బుధవారం తెల్లవారు జామున రెండు లారీలు ఢీకొన్న ఘటనలో పశ్చిమ బెంగాల్‌లోని ఛత్రపుర్‌కు చెందిన లారీ క్లీనర్ ఎం.కృష్ణ(54) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆకివీడు నుంచి చేపల లోడుతో ఒడిశా వైపు వెళ్తున్న లారీ సుభద్రాపురం కూడలి సమీపంలోకి వచ్చే సమయానికి ముందు వెళ్తున్న లారీని దాటే ప్రయత్నంలో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందుభాగం నుజ్జయింది. క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. కృష్ణ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మృతదేహానికి శవపంచనామా నిర్వహిస్తామని ఎస్సై అప్పలసూరి తెలిపారు.

భార్య మందలించారని బలవన్మరణం

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలో మండల వీధికి చెందిన జడే కృష్ణ (39) ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నెల 20న ఆయన మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య లక్ష్మి మందలించడంతో బయటకు వెళ్లిపోయారు. బుధవారం ఉదయం ఆవు పాలు తీయడానికి వెళ్లగా గోడ పక్కన ముళ్ల పొదల్లో భర్త వేలాడుతూ కనిపించారు. పెద్ద కుమారుడు ప్రసాద్, స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఒకటో పట్టణ ఎస్సై రామారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని సర్వజనాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పురుగు మందు తాగి వివాహిత..

ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: కృష్ణాపురంలో బుధవారం పురుగు మందు తాగి బటాన పద్మావతి (59) మృతి చెందారు. సరుబుజ్జిలి ఎస్సై బి.హైమావతి తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పురుగు మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు జొన్నవలస ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం శ్రీకాకుళంలోని సర్వజనాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారని ఎస్సై చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్
ప్రభుత్వ షెడ్యూలు బ్యాంకు
హెడ్ ఆఫీసు: గుంటూరు, ప్రాంతీయ కార్యాలయం: శ్రీకాకుళం
అద్దె / లీజు కొరకు బ్రాంచ్ ప్రాంగణం కావలెను
శ్రీకాకుళం జిల్లాలో (1) కంచిలి (2) కరజాడ (3) మామిడిపల్లి (4) క్రిష్ణాపురం, (5) మందస, (6) ముద్దాడ ఏరియాలలో మరియు పరిసర ప్రాంతాల్లో 1200 చ॥అ॥లు నుండి 1400 చ॥అ॥లు విస్తీర్ణం కలిగి, నీరు మరియు పార్కింగ్ సౌకర్యం ఉండి స్ట్రాంగ్ రూమ్ సౌకర్యం కల్పించేలా బిల్డింగ్ అద్దెకు/లీజుకు కావలెను. గ్రౌండ్‌ఫ్లోర్ ప్రాధాన్యం, నిర్మాణంలో ఉన్నవి కూడా పరిశీలించబడును. ఆసక్తిగల పార్టీలు సంబంధిత అన్ని డాక్యుమెంట్స్‌తో ప్రాంతీయ కార్యాలయం/బ్రాంచ్‌లను తేది15-01-2026లోగా సంప్రదించగలరు. ఏ ఒక్క కారణం చూపకుండా తమ బిడ్లను తిరస్కరించుటకు బ్యాంకుకు సర్వహక్కులు కలవు.
సంప్రదించండి: ఫోన్ నెం: 9491515796
E-mail:rmsrikakulam@apgvb.in
సం/- రీజనల్ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, శ్రీకాకుళం రీజియన్

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	160	275	295

తీర గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన

గార, శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే: గార మండలం బందరువానిపేట, మొగదాలపాడు, కె.మత్స్యలేశం, శ్రీకాకుళం గ్రామీణ మండలం పెదగనగళ్లపేట సాగరతీరాల్లో బుధవారం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి చెందిన బృందం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి పర్యటించింది. సీఆర్‌జెడ్ పరిధి కారణంగా రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించిన మొగదాలపాడు గ్రామాన్ని పునరుద్ధరించడం.. బందరువానిపేట తీరంలో బ్రేక్ వాటర్ వాల్, కళింగపట్నం-మత్స్యలేశంలో రక్షణ గోడ, పెదగనగళ్లపేట వద్ద జెట్టీ నిర్మాణం, సంగమ ప్రదేశంలో నాగావళి నది దిశ మారకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించనుంది. సీఆర్‌జెడ్ హద్దులు గుర్తించడానికి శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష, తహసీల్దారు చక్రవర్తి, సర్వే, అటవీ అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర బృంద సభ్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకర్

EENADU Classifieds

FINANCIAL SERVICES
బ్యాంక్ / ప్రైవేట్ తనఖాలో ఉన్న ఇళ్ల స్థలాలు, పొలాలు ఫ్యాక్టరీలు, స్థిరాస్తులపై అతి తక్కువ వడ్డీకి వెంటనే లోన్స్ కలవు. ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ కలవు. * నో బ్రోకర్స్, నో సిబిల్ * M.S.R.గ్రూప్, వైజాగ్ ✆9121314141

REAL ESTATE
LEASE/ RENT
శ్రీకాకుళం డే&నైట్ జంక్షన్ సిందూర హాస్పిటల్ ఎదురుగా శ్రీ శివాని డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ (40'x77' కొలతలు గల G+3 బిల్డింగ్) అద్దెకు / లీజుకు ఇవ్వబడును. ✆ 9985344242.

PERSONAL CLASSIFIEDS
BIRTHDAY GREETINGS
1వ జన్మదిన శుభాకాంక్షలు
చి॥ తమ్మినేని రుత్విక్ రాజారత్నం (RRR)
శ్రీముఖలింగం, శ్రీకాకుళం
నేడు మొదటి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మా చిరంజీవి తమ్మినేని రుత్విక్ రాజారత్నం (RRR)కు జన్మదిన శుభాశీస్సులు.
నాన్న: టి.విప్లవ్ అమ్మ: శ్రీమతి జయశ్రీ
మామయ్య
నాయుడుగారి రాజశేఖర్ (NGR)
ప్రధాన అర్చకులు, శ్రీముఖలింగం దేవస్థానం
భారత రాష్ట్రపతి అభ్యర్థి (2022).

JOBS
హైదరాబాద్‌లో ఇంటిపని కోసం ఫ్యామిలీ (భర్త+భార్య) కావలెను. ఉచిత వసతి, మంచి జీతం ఇవ్వబడును. ✆ 83286 09240, 94400 87074.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు. ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

పలాస

• పలాస • ఇచ్ఛాపురం

అల్పాహారం అందించారు

మకరాంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు తమరాల శోభన్‌బాబు బుధవారం సమోసాలు పంపిణీ చేశారు. ఈనెల 19న 'సత్తువ లేకుండా సత్తా చాటేదెలా' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. వారం రోజులపాటు సరిపడా అల్పాహారం అందించడానికి ఏర్పాటు చేశారు. – న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

ఎంఐజీ లేఅవుట్ ఈ-లాటరీ 26న

పలాస, న్యూస్‌టుడే: బొడ్డపాడు ఎంఐజీ లేఅవుట్-2 ఈ-లాటరీ ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. లేఅవుట్-1లో 240, 200 చదరపు అడుగుల ప్లాట్లు మంజూరు కాని వారికి లేఅవుట్-2లో 200 చదరపు అడుగులకు అవకాశం కల్పించి నిర్వహించే ఈ లాటరీకి రిజిస్ట్రేషన్ చేసుకున్నవారంతా హాజరవ్వాలని కోరారు. పలాస తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న సబ్‌ట్రెజరీ కార్యాలయం వద్దకు మధ్యాహ్నం 2గంటలకు ఈ-లాటరీ ఉంటుందన్నారు. ఒరిజినల్ ఆధార్ కార్డు, నకలు, ఎంఐజీ ఎక్నాలెడ్జ్‌మెంట్ పత్రం, ఉద్యోగి లేదా పింఛనుదారు గుర్తింపు కార్డు, నకలు, రెండు ఫొటోలతో హాజరవ్వాలని కోరారు.

ముందస్తు క్రిస్మస్ వేడుకలు

వేషధారణలో రవీంద్రభారతి విద్యార్థులు

చిన్నబడాంలో ఏర్పాటు చేసిన శాంతాక్లాజ్, స్టార్

భవానీపురం అంగన్‌వాడీ కేంద్రంలో..

పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని అన్ని విద్యాలయాల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు చిన్నారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చర్చిలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం/గ్రామీణం, పలాస/గ్రామీణం, కవిటి గ్రామీణం

పురాతన చర్చి ముస్తాబు

ఇచ్ఛాపురంలో ప్రస్తుత తహసీల్దారు కార్యాలయం వెనుక, గొల్లవీధిలో చిన్న పెంకుటింట్లో 1972లో ప్రారంభమైన ఆంధ్రా బాప్టిస్టు చర్చి.. నేడు సంపూర్ణ భవనంతో అలరారుతోంది. నాడు 30మందితో ప్రారంభమై నేడు 700 మంది ఒకేసారి ప్రార్థనలు చేసేలా విశాలమైన మందిరాన్ని నిర్మించారు. ఆవరణలోనే ప్రార్థన మందిరంతోపాటు పాస్టర్‌కు నివాసం, కార్యాలయ గది, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఎగువ ప్రార్థనలు, దిగువ సంఘ సమావేశాలను నిర్వహిస్తున్నారు. సంఘ అధ్యక్షుడు పత్తి విజయకుమార్, సంఘకాపరి డా.యాబీ జాన్‌సన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా గురువారం ప్రార్థనలు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

అడవి పంది.. కొబ్బరి సాగుకు ఇబ్బంది

మొక్క దశలోనే ధ్వంసం

– న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

కొన్నేళ్ల కిందట వందలాది ఎకరాల పంట భూముల్లో భారీ వర్షాలు లేక సకాలంలో కాలువ గుండా సాగునీరందితేనే కర్షకుల పొలంలో ఆదాయం వచ్చేది. దీంతో ఒక్క పంట కూడా సరిగ్గా పండే పరిస్థితి ఉండేది కాదు. దీంతో పంట పొలాలన్నీ బీడు భూముల్లో వరి సాగుపై ఆశలు వదులు కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదాయం పొందేందుకు రైతులు ప్రత్యామ్నాయం వేసుకొని ఉన్న పొలంలో కొంత భాగం కొబ్బరి సాగుకు సిద్ధమయ్యారు.

★ ఈ తరుణంలో గత నాలుగేళ్లలో ఒక వైపు తుపానులు, మరో వైపు పిడుగుల కారణంగా పదుల సంఖ్యలో కాసే చెట్లు నాశనమవుతున్నాయి. దీనికి తోడు అడవి పందుల బెడద కూడా వెంటాడుతోంది. ఇవి సమీప కొండల నుంచి గుంపులు గుంపులుగా వచ్చి కొబ్బరి మొక్కలు మొదలుకొని చెట్ల వరకు ధ్వంసం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరి చెట్లను ఎలా సంరక్షించుకోవాలో తెలియడం లేదంటూ కర్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీతాపురం సమీప తోటలో ధ్వంసమైన కొబ్బరి చెట్టు

ఇదీ పరిస్థితి

పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని కొండలు, గెడ్డలు ఆనుకుని ఉన్న ప్రదేశాల్లో అడవి పందులు జోరుగా సంచరిస్తున్నాయి. పొలాలు, ఉద్యాన తోటల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. నియోజకవర్గాల పరిధిలో సుమారు 35 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు విస్తరించున్నాయి. ఇందులో గెడ్డలు, కొండలు సమీప ప్రాంతాల్లో దాదాపు 500 ఎకరాలు సాగవుతోంది. సుమారు 2వేల మంది రైతులు ఆధారపడి జీవనం పొందుతున్నారు. వీరంతా అడవి పందుల కారణంగా ఏటా నష్టపోతున్నారు. కొబ్బరితోపాటు వరి, కూరగాయల పంటలను ధ్వంసం చేస్తున్నాయి.

ఎక్కడెక్కడంటే..

వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు, సీతాపురం, కొండపూడు, కొల్లిపాడు, కర్నూకొండపురం, గరుడభద్ర, పల్లిపుట్టు, పీఎంపురం, సీపంపుడం, తాడివాడ, శారదాపురం, మందస మండలం బిడిమి, బేతాళపురం, రట్టి, గంగువాడ, పలాస రంగోయి, సువర్ణపురం, గుడ్డిభద్ర, ఇచ్ఛాపురం మండలం కొళిగాం, బొడ్డపాడ, కవిటి మండలం ప్రగడపుట్టుగ, ముత్యాలపేట, కపాసుకుద్ది, బైరిపురం, రాజపురం, జల్లుపుట్టుగ, జగతి తదితర గ్రామాల్లో అధికంగా కొబ్బరి పంటలు నాశనమవుతున్నాయి.

నివారణ చర్యలు తీసుకుంటాం

అడవి పందుల నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం. వీటిపై రైతులకు అవగాహన కల్పిస్తాం. ఏవైనా పంటలకు నష్టం కలిగితే ఉన్నతాధికారులకు నివేదిక పంపించి పరిహారం అందే విధంగా చొరవ తీసుకుంటాం. – రజనీకాంత్, అటవీ శాఖ సెక్షన్ అధికారి, వజ్రపుకొత్తూరు

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 8008574279 9063144707

సమస్య: శాంతినికేతన్‌వీధి మధ్యలో ఉన్న కాలువపై పలకలు లేవు. - ఇ.శంకర్, ఇచ్ఛాపురం

సమాధానం: పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. - వీరకిశోర్, ఎండీఈ, ఇచ్ఛాపురం -న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

? : చిన్నకొజ్జిరియా నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు నిర్మాణం సగంలో నిలిపివేశారు. -ఎం.ధర్మారావు, చిన్నకొజ్జిరియా

● : ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. - ధనంజయ, ఏఈ, పీఆర్‌యూ, ఇచ్ఛాపురం - న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

? : గంగువాడలోని ఎస్సీ వీధిలో కాలువలు లేవు. - స్థానికులు ● : ప్రతిపాదనలు పంపించాం. - ఆశ, పంచాయతీ కార్యదర్శి, కేదారిపురం - న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

రేపు విద్యుత్తు సరఫరాకు అంతరాయం.. సోంపేట: సోంపేట విద్యుత్తు ఉపకేంద్ర పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం శుక్రవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్‌కో ఈఈ యజ్ఞేశ్వరరావు తెలిపారు. పట్టణ ఫీడర్ పరిధిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, బిరుసువాడ ఫీడర్ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.

ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ...

ఎంఎస్‌పల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థుల సైకిళ్లు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పాడవుతున్నాయి. అధికారులు స్పందించి సైకిల్ నిలుపుకోవడానికి పాఠశాల ఆవరణలో రేకుల షెడ్డు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయ విజయ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి

లీకులు.. తప్పని తిప్పలు

తేలుకుంచి ఎస్సీ వీధిలో తాగునీటి పైపులైన్లు మరమ్మతులకు గురైంది. దీంతో నెల రోజులుగా నీరు వృథాగా పోతోంది. దీంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులతోపాటు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య తీరలేదు. ఈ విషయమై గ్రామీణ నీటి సరఫరా విభాగం జేఈ విష్ణుమూర్తిని వివరణ కోరగా సమస్య తమ వద్దకు రాలేదని, త్వరలో పరిష్కరిస్తామన్నారు. - న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

అప్రోచ్ దెబ్బతిని.. వాహనాలు అదుపుతప్పి

ఇచ్ఛాపురం పుర పరిధి కరణంవీధి ముఖద్వారం ప్రమాదకరంగా మారింది. కొత్తగా వేసిన రోడ్డును బ్రాహ్మణవీధి రోడ్డుతో అనుసంధానం చేయకుండా వదిలేశారు. వర్షాలకు అది మరింత దెబ్బతింది. దీంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. సమస్యను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని పుర ఏఈ వీరకిశోర్ తెలిపారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

కాలువపై విరిగిన పలక

మందస మండలం మకరజోల వద్ద జాతీయ రహదారికి సంబంధించిన సర్వీసు రోడ్డు పక్కన కాలువపై పలక విరిగి గొయ్యి ఏర్పడింది. రాత్రి పూట చీకట్లో అది కనిపించక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విరిగిన పలక అడ్డుగా ఉండటంతో మురుగు కదలక దుర్వాసన వెదజల్లుతోందని వాపోతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వెంకటరమణ తెలిపారు. – న్యూస్‌టుడే, హరిపురం (మందస)

ప్రమాదకరంగా బస్సు షెల్టర్

కవిటి మండలం అగ్రహారం వద్ద ఉన్న బస్సు షెల్టర్ శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం మరింత ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కొత్త భవనం నిర్మించాలని కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో ఎల్.త్రినాథ్‌ను వివరణ కోరగా.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

ఐసీడీఎస్‌లో ఏం జరుగుతోంది?

ఐసీడీఎస్ అధికారులతో సమీక్షిస్తున్న ప్రభుత్వ విప్ అశోక్

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఏం జరుగుతోందని, వాటిని సరిచేసుకోకపోతే తగిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ హెచ్చరించారు. బుధవారం రామయ్యపుట్టుగలోని క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ పీడీ విమల సమక్షంలో సీడీపీవో, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న వివిధ ఆరోపణలపై చర్చించారు. ఇటీవల బాధ్యతలను స్వీకరించిన సీడీపీవో రాజేశ్వరి, సోంపేటలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న లోకనాథంపై ఆరోపణల నేపథ్యంలో అశోక్ ఇద్దరినీ హెచ్చరించి, మరోసారి ఇలాంటి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

విద్యుత్తు సమస్యలు పరిష్కరించండి... సోంపేట: కొర్లాం పంచాయతీలో విద్యుత్తు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్ అశోక్‌కు గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. సర్పంచి ప్రతినిధి రాంబుడ్డి గణపతి, ఉప సర్పంచి టి.వాసుదేవరావు గ్రామస్థులతో క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్‌ను కలిసి నూకలూరు, బి.కొర్లాం, హుకుంపేట, గొనకపాడు, లక్ష్మీపురం గ్రామాల్లో విద్యుత్తు సమస్యల గురించి వివరించారు.

ఆదియోగి విగ్రహ వార్షిక పూజ



ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: బాహుదానదీ తీరంలో ఉన్న పతంజలి యోగాశ్రమంలో కొలువుతీరిన ఆదియోగి పీఠంలో వార్షిక ఉత్సవపూజలు నిర్వహించారు. యోగాగురువు కర్రి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఈ పూజా వేడుకలు చేశారు. పీఠాన్ని పుష్పమాలలతో అలంకరించారు. ఉదయం పూజలు చేసి, యోగాసనాలు వేశారు. ఆశి లీలారాణి, నందిగాం కోటి, సరస్వతి, ఆశి లత, శ్రీధర్, చాట్ల మహేశ్వరి పాల్గొన్నారు.

భారత సాంస్కృతిక కళాప్రదర్శనకు ఇచ్ఛాపురం కళాకారులు

తిరుపతి మహతి ఆడిటోరియంలో మూడు రోజుల పాటు జరగనున్న 3వ భారత సాంస్కృతిక కళాప్రదర్శనకు ఇచ్ఛాపురం స్వేచ్ఛా నృత్యతరంగిణి కళాకారుల బృందం పయనమైంది. ఈ పండగను గురువారం నుంచి మూడు రోజులపాటు శ్రీకృష్ణ నాట్యమధుబాల, శ్రీకృష్ణ నాట్యముద్రిత సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇందులో పాల్గొనేందుకు ఇచ్ఛాపురం సంస్థ నాట్యగురువు మంగి దివ్య ఆధ్వర్యంలో కళాకారులు డి.శిరీష పట్నాయక్, టి.చైత్ర, భవ్య, జై మాన్విష, డి.యశోద, బి.అశ్విత, కె.శ్రావణి తిరుపతికి బుధవారం బయలుదేరారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

బాధ్యతతో పనిచేస్తేనే గుర్తింపు

మాట్లాడుతున్న జిల్లా ప్రజారవాణాధికారి అప్పలనాయుడు

పలాస, న్యూస్‌టుడే: ఆర్టీసీ సంస్థ బలోపేతానికి బాధ్యతతో పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందని ఆర్టీసీ డీపీటీవో అప్పలనాయుడు అన్నారు. పలాస ఆర్టీసీ డిపో ఆవరణలో బుధవారం నిర్వహించిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆదర్శ ఉద్యోగులను అభినందించారు. డీఈ(శ్రీకాకుళం) బి.రవికుమార్, పలాస డిపో మేనేజర్ ఎస్.ఎస్.నాయుడు, అసిస్టెంట్ డిపో మేనేజర్ కరుణశ్రీ, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

తెదేపాను మరింత బలోపేతం చేద్దాం

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.రమేష్ అన్నారు. బుధవారం రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. ప్రభుత్వ విప్ అశోక్ మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. కార్యకర్తలు ఇరువురిని శాలువాలతో సత్కరించారు. అనంతరం బెజ్జిపుట్టుగలోని చక్రపెరుమళ్లస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ విఠల్, తెదేపా మండలాధ్యక్షుడు పొందల కృష్ణారావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్పస్వామికి అభిషేకార్చన

స్వేచ్ఛావతి ఆలయవీధిలో కొలువైన అయ్యప్ప పంచాయతన ఆలయంలో పుష్యమాస తొలి బుధవారాన్ని పురస్కరించుకుని అభిషేకం, దీపార్చన, గళార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మణికంఠ పట్నాయక్ పర్యవేక్షణలో ఆలయ నిత్యఆరాధకుడు ఆశి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. తెల్లవారుజామున అయ్యప్పదీక్షాపరులతో అభిషేకాలు, దీపార్చన చేసి, స్వామిని అలంకరించారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

పన్నులు ఆన్‌లైన్‌లోనే వసూలు చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న డీడీవో శైలజ

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: పంచాయతీల్లో ఇంటి పన్నులను ఆన్‌లైన్‌లోనే వసూలు చేయాలని డీడీవో బి.శైలజ అన్నారు. బుధవారం ఆమె కవిటి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పంచాయతీల్లో జరుగుతున్న ఇంటి పన్నుల వసూళ్లు, పన్నేతర ఆదాయాలు, స్వామిత్వ పథకంపై చర్చించారు. సచివాలయ సిబ్బంది హాజరు, పనితీరుపై ఆరా తీశారు. ఎంపీడీవో ఎల్.త్రినాథ్, డిప్యూటీ ఎంపీడీవో వై.వరప్రసాద్, ఎంజీవో బీవీఎస్ రెడ్డి, కార్యదర్శులు పాల్గొన్నారు.

బాల్యవివాహాలతో అనర్థాలు

మాట్లాడుతున్న ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి పార్వతి

పలాస, న్యూస్‌టుడే: బాల్యవివాహాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి పార్వతి అన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం కమిషనర్ ఇ.శ్రీనివాసులు అధ్యక్షతన అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులతో మిషన్‌వాత్సల్య, బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు లేని దంపతులు దత్తత కోరుకుంటే మిషన్ వాత్సల్య వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. బాల్యవివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

మత్తు పదార్థాలతో జీవితం నాశనం

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: యువత మత్తుపదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని కాశీబుగ్గ గ్రామీణ సీఐ తిరుపతి అన్నారు. దేవునల్తాడ రహదారి కూడలి వద్ద ఎస్సై నిహార్ ఆధ్వర్యంలో బుధవారం 'డ్రగ్స్ వద్దు బ్రో' అంటూ పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు చేపడుతున్న అభ్యుదయం సైకిల్ యాత్రకు చిన్నారులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పూండిలో డ్రగ్స్ వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అక్కడే రాత్రి బస ఏర్పాటు చేశామని, ఉదయం యథావిధిగా యాత్ర కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

పల్స్ పోలియో సేవకులకు సత్కారం

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురంలో నూరు శాతం పల్స్ పోలియో పూర్తి చేసిన నేపథ్యంలో రోటరీక్లబ్ ప్రతినిధులు సేవకులకు ప్రశంసాపత్రాలు అందించి, సత్కరించారు. రోటరీక్లబ్ కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో విస్తృత సేవలు అందించినందుకు బెల్లుపడ అర్బన్ ప్రాథమిక వైద్యాలయం అధికారి రఘునందనరావు, రోటరీ క్లబ్ పల్స్‌పోలియో ఛైర్మన్ మధును సన్మానించారు. ఇచ్ఛాపురం రోటరీ వ్యవస్థాపక అధ్యక్షుడు త్రినాథరెడ్డి, రోటరీ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, రామ్‌కోటి, క్లస్టర్ పల్స్‌పోలియో అధ్యక్షుడు కృష్ణమూర్తిరెడ్డి పాల్గొన్నారు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం

కేరళలో జరుగుతున్న టెన్నికాయిట్ సబ్‌జూనియర్స్ నేషనల్స్‌లో బుధవారం జరిగిన పోటీలో ఆంధ్రప్రదేశ్ జట్టు మిక్స్‌డ్ డబుల్స్‌లో రజత పతకం సాధించింది. పలాసకు చెందిన ఎన్.దివ్య అనంతపురానికి చెందిన పురుషోత్తంతో కలిసి ఈ ప్రతిభను సాధించిందని ఆంధ్రప్రదేశ్ జట్టు మేనేజర్ పి.తవిటయ్య తెలిపారు. జట్టు ఫైనల్స్‌లో కేరళతో తలపడింది. టీం ఛాంపియన్‌షిప్ మూడు, నాలుగు స్థానాల కోసం గురువారం ఆంధ్రప్రదేశ్ బాలబాలికల జట్లు ఆడనున్నాయని ఆయన తెలిపారు. – న్యూస్‌టుడే, పలాస క్రీడలు

మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి.. కవిటి గ్రామీణం: రబీలో సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త ఉదయ్‌బాబు అన్నారు. బుధవారం బల్లిపుట్టుగలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంలో రైతులకు అవగాహన కల్పించారు. ఏడీఏ భవానీ శంకర్, వ్యవసాయ శాస్త్రవేత్త సురేష్, ఏవో శ్రీదేవి, వీఏఏ జగదీష్ పాల్గొన్నారు.

వినియోగదారుల హక్కులపై అవగాహన

సోంపేట, కంచిలి, న్యూస్‌టుడే: వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సోంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్‌రావు పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం సోంపేట, బారువ జూనియర్ కళాశాలల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు జరిగాయి. వివేకానంద విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ★ ఏదైనా వస్తువు కొనుగోలు చేసేముందు నాణ్యతా ప్రమాణాలు, గడువు తేదీతోపాటు ధర పరిశీలించుకోవాలని బూరగాం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమేశ్వరరావు అన్నారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు.

ఎమ్మెల్సీ దృష్టికి పలు సమస్యలు

ఎమ్మెల్సీ చిరంజీవికి వినతిపత్రం అందిస్తున్న ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు

కంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని 98 ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ శాసనమండలి విప్ వేపాడ చిరంజీవిని బుధవారం మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. సంఘ ప్రధాన కార్యదర్శి బి.కామేష్‌రెడ్డి, అధ్యక్షుడు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, బాలరెడ్డి, వేణుగోపాల్, సోమసుందర్ శాస్త్రి పాల్గొన్నారు.

ఎంఈవోలకు వినతిపత్రం... కంచిలి, న్యూస్‌టుడే: నూతనంగా ఎన్నుకున్న యూటీఎఫ్ మండల శాఖ సభ్యులు ఎంఈవోలు ఎస్.శివరాంప్రసాద్, కె.చిట్టిబాబు దృష్టికి బుధవారం పలు సమస్యలు తీసుకెళ్లారు. ఈ మేరకు వారికి వినతిపత్రం అందజేశారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీనాయక్, లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షుడు బాబూరావు, జిల్లా సీటీఎస్ కన్వీనర్ రవి పాల్గొన్నారు.

తీరంలో సౌరకాంతులు.. తీరిన వెతలు

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం, సోంపేట

మత్స్యకారులు జీవనోపాధిలో భాగంగా సముద్రంలో వేటకు రాత్రి వేళల్లో వెళ్తుంటారు. ఆ సమయంలో తీరానికి సమీపంలోని సరుగుడు, జీడి, మామిడి తోటల నుంచి హైనాలు, ఎలుగుబంట్లు, విషసర్పాలు, వన్యప్రాణులు ఎదురుపడి దాడి చేస్తుంటాయి. ఈ క్రమంలో పలు సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటిని దాటుకొని వెళ్తేనే వేట సాగేది.. రోజు గడిచేది.

★ శతాబ్దాలుగా తీరం వెంబడి ఎలాంటి విద్యుత్తు వెలుగులు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతుండటంతో మత్స్యకారులు సమస్యను ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి 'మత్స్యకార సాగరమాల' కార్యక్రమం పేరిట తీరంలో సౌర విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు తెలిపారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషి మేరకు కోల్ ఇండియా తరఫున సీఎస్ఆర్ నిధుల కింద జిల్లాకు రూ.4 కోట్లతో 193 కిలోమీటర్ల మేర విద్యుత్తు దీపాలు మంజూరయ్యాయి.

డొంకూరు సాగర తీరం వెంబడి ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తు దీపాలు

నియోజకవర్గాల వివరాలు

ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో పలాస నియోజకవర్గానికి 540, ఇచ్ఛాపురం నియోజకవర్గానికి 486 సౌర విద్యుత్తు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు సోంపేట మండలంలో 229, ఇచ్ఛాపురం మండలంలో 94, కవిటి మండలంలో 168 ఏర్పాటు చేశారు.

పరిష్కారం లభించింది...

రాత్రి వేళ కిలోమీటర్ల మేర నడుస్తూ ప్రమాదకరమైన జంతువులు, విష సర్పాల వల్ల భయాందోళనకు గురవుతున్నాం. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌ల ప్రత్యేక శ్రద్ధతో ఇన్నాళ్లకు సమస్యకు పరిష్కారం లభించింది. ఇప్పుడు ఎంత రాత్రయినా.. ఎంత దూరమైనా భయం లేకుండా ప్రయాణం చేయగలుగుతున్నాం.
- సీహెచ్ గురుమూర్తి, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు, డొంకూరు

కూటమి బలోపేతానికి కృషి

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెదేపా మండలాధ్యక్షుడు పద్మనాభం అన్నారు. లొద్దపుట్టి కూడలిలోని ధనరాజతులసమ్మ ఆలయం వద్ద బుధవారం అన్ని పంచాయతీల నాయకులతో సమావేశం నిర్వహించారు.

నాయకుల పరామర్శ... పలాస: పలాస హడ్కోకాలనీకి చెందిన ప్రసాద్, తాళభద్రకు చెందిన కె.చంటి, వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరికి చెందిన తిరుమలల మాతృమూర్తులు ఇటీవల మృతిచెందటంతో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు బుధవారం ఆయా కుటుంబ సభ్యులను పరామర్శించారు. కౌన్సిలర్ సూర్యనారాయణ, రాంబాబు పాల్గొన్నారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు
2026
ఖాతాదారులకు, స్నేహితులకు, మిత్రులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, క్రిస్మస్ & నూతన సంవత్సర శుభాకాంక్షలు
పత్తి విజయకుమారు
ఐరన్ & సిమెంట్ మర్చంట్స్
ఇచ్ఛాపురం

పత్తి విజయకుమారు
కో - ఆప్షన్ సభ్యులు, ఇచ్ఛాపురం మున్సిపాల్టీ
ఆంధ్రా బాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్, ఇచ్ఛాపురం

(c) eenadu

టెక్కలి

•టెక్కలి •నరసన్నపేట •పాతపట్నం

రహదారి మధ్యలో గోడ నిర్మాణం

టెక్కలి పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న బాలాజీనగర్-1లో ఓ ఇంటి యజమాని రహదారి మధ్య నుంచి గోడ నిర్మాణాన్ని బుధవారం ప్రారంభించారు. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తాము హైదరాబాద్‌లో ఉంటామని, అందుబాటులో లేని సమయంలో అక్రమంగా రహదారి నిర్మించినట్లు గోడ నిర్మాణం చేపట్టిన వ్యక్తి చెబుతున్నారు. దస్త్రాలను పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి వెంకటశ్రీనివాసరావు తెలిపారు. - న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

కరాటే పోటీల్లో ప్రతిభ

ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన కరాటే పోటీల్లో సుభలయ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆర్.సౌమ్యశ్రీ, జి.శ్రీలక్ష్మి, కె.యామిని, వి.తనిష్క, ఎల్.చరిష్మా, ఎస్.కల్యాణి, పి.లిఖిత, బి.డిల్లేశ్వరి, జి.చరణ్య పతకాలు సాధించారు. ● హిరమండలం కేజీబీవీకి చెందిన టి.గీతాశ్రీ, టి.గుణశ్రీ, టి.ఝాన్సీ లక్ష్మి, టి.జయశ్రీ, కె.రేణుక, వి.ప్రసన్న సత్తాచాటారు. వీరు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని హెచ్‌ఎం.జయలక్ష్మి, ఎస్‌వో ఎస్.కృష్ణవేణి తెలిపారు. - న్యూస్‌టుడే, హిరమండలం

సమకాలీన అంశాలపై అవగాహన ఉండాలి

విద్యార్థులు సమకాలీన అంశాలపై అవగాహనతో ఉండాలని పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సనపల వైకుంఠరావు అన్నారు. 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో పాఠశాలలో బుధవారం సమకాలీన అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. పి.పవన్‌సాయి (9వ తరగతి), ఐ.రక్షిత (9వ తరగతి), ఎ.నరసింగ్ పట్నాయక్ (10వ తరగతి) విజేతలుగా నిలిచారు. ప్రధానోపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయులు తిరుపతిరావు, కోటేశ్వరరావు, బాబూరావు, చిన్నారావు, గోవిందరావు విజేతలకు బహుమతులు ప్రశంసాపత్రాలు అందించారు. - న్యూస్‌టుడే, పాతపట్నం

రారు.. తీసుకోరు..!

డీలర్ల వద్దే 8,359 స్మార్ట్‌రేషన్ కార్డులు

- న్యూస్‌టుడే, హిరమండలం

ప్రభుత్వం ఇటీవల పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేసింది. లబ్ధిదారులందరికీ అందజేయాలని ఆదేశించింది. గడువు ముగిసినా కొంత మంది వీటిని తీసుకోలేదు. దీంతో ఆ కార్డులు డిపోల డీలర్ల వద్ద ఉండిపోయాయి. పంపిణీ చేయని వాటిల్లో బోగస్ కార్డులు, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎప్పుడు తీసుకుంటారో..?

కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి పాత రేషను కార్డులు స్థానంలో స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభించింది. డీలర్లు, వీఆర్వోలు వారి లాగిన్లలో లబ్ధిదారుల బయోమెట్రిక్ నమోదుచేసి కార్డులు అందజేశారు.

● టెక్కలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల్లో 8,359 కార్డులు ఇంకా డీలర్లు, రెవెన్యూ ఉద్యోగుల వద్దనే ఉండిపోయాయి. ఈ కార్డులు లబ్ధిదారులు ఎప్పుడు తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు వారు ఉన్నారో, లేరో సందేహమే.

టెక్కలి డివిజన్ వివరాలు

మండలం	మొత్తం కార్డులు	పంపిణీ చేసినవి	పెండింగ్
హిరమండలం	11,715	11,144	571
కొత్తూరు	21,555	20,239	1,316
ఎల్ఎన్‌పేట	10,596	10,025	571
మెళియాపుట్టి	16,199	15,396	803
పాతపట్నం	19,716	18,295	1,421
కోటబొమ్మాళి	22,711	21,839	872
సంతబొమ్మాళి	22,590	21,811	779
సారవకోట	15,984	15,121	863
టెక్కలి	21,429	20,266	1,163
మొత్తం	1,62,495	1,54,136	8,359

కార్డులు భద్రపర్చాలి

స్మార్ట్ రేషను కార్డు మంజూరై పంపిణీ జరగకపోతే ఆ వివరాలు రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు పంపించాలి. ప్రతి కార్డుకు సంబంధించి ఎందుకు పంపిణీ చేయలేదో వివరాలు తెలియజేయాలి. అలాంటి వాటిని తహసీల్దార్ కార్యాలయంలో భద్రపరిచేలా చర్యలు తీసుకుని, కార్డుదారులు వచ్చినప్పుడు వారికి అందజేయాలి.

90 శాతానికి పైగా పంపిణీ

స్మార్ట్ రేషన్ కార్డులు 90 శాతానికి పైగా కార్డులు పంపిణీ చేశాం. మిగతావి డీలర్లు, వీఆర్వోల వద్ద ఉన్నాయి. వలస వెళ్లినవారు తీసుకోక పోవడంతో కొన్ని అందించలేదు. అటువంటి వాటిని పరిశీలించి, నివేదిక అందించాలని తహసీల్దార్లకు తెలియజేశాం. మృతి చెందిన వారి వివరాలు డీఎస్‌వోకు నివేదిస్తున్నాం.

- కృష్ణమూర్తి, ఆర్డీవో, టెక్కలి

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9441426248 8374620852

? నందిగాం మండలం గొల్లవూరు-రాంపురం రహదారిలో చిన్నారిగోకర్లపల్లి సమీపంలో రోడ్డు పక్కనే విద్యుత్తు నియంత్రిక ప్రమాదకరంగా ఉంది. రక్షణ కంచె లేక పోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

- విఠల్‌రావు, చిన్నారిగోకర్లపల్లి

✦ క్షేత్రస్థాయిలో పరిశీలించి, సిబ్బందికి తెలియజేస్తాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. - నేతాజీ, జేఈ, విద్యుత్తు శాఖ, నందిగాం - న్యూస్‌టుడే, నందిగాం

ప్రభుత్వ భూమి పరిరక్షణకు చర్యలు

జలుమూరు, న్యూస్‌టుడే: జలుమూరులో ప్రభుత్వ భూమి పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు తహసీల్దారు జె.రామారావు అన్నారు. బుధవారం ఆయన పలు ప్రాంతాలను పరిశీలించారు. గ్రామ కంఠం భూమి, చెరువులు, కాలువలను గుర్తించి వాటికి ప్రత్యేక ఎల్‌పీఎం నంబర్లు ఇస్తున్నట్లు తెలిపారు. సర్వేయరు తర్ర నాగేశ్వరరావు పాల్గొన్నారు.

నైపుణ్యాలకు పదునుపెట్టాలి

టెక్కలిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో బుధవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. సమకాలీన అంశాలపై జరిగిన క్విజ్ పోటీల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నైపుణ్యాలకు పదును పెడితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ పట్టిశాపు కిరణ్‌కుమారి పేర్కొన్నారు. ఎస్.పవన్‌తేజ (ప్రథమ సీఈసీ), మీర మెహరా (ప్రథమ హెచ్ఈసీ), కనారి రూపిణి (ప్రథమ ఎంపీసీ) విద్యార్థులు మొదటి మూడుస్థానాల్లో నిలిచారు. విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. - న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

పార్టీకోసం పనిచేసిన వారికి పెద్దపీట

అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు తేజోవతిని సత్కరిస్తున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం నిమ్మాడలో జరిగిన ప్రజాదర్బార్‌లో ఆయన పాల్గొన్నారు. ఇటీవల తెదేపా అధిష్ఠానం పార్వతీపురం మన్యం జిల్లా అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా మోజూరు తేజోవతిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

పొన్నానపేట రైతుకు గుర్తింపు

కురుడు పంచాయతీ పొన్నానపేటకు చెందిన యువరైతు పొన్నాన రాంబాబుకు ప్రత్యేక గుర్తింపు లభించింది. నవ నిర్మాణ్ సేవాసంస్థ ద్వారా ఆయన చేస్తున్న కార్యక్రమాలకు గానూ తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఈనెల 23న నిర్వహించిన కార్యక్రమంలో కిసాన్ సేవారత్న పురస్కారం అందుకున్నారు. - న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు

అధికారులకు సూచనలిస్తున్న ఆర్డీవో కృష్ణమూర్తి

టెక్కలి, న్యూస్‌టుడే: వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి చెప్పారు. స్థానిక పట్నము హడేల కోనేరు గట్టుపై ఉన్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పంచాయతీ ఈవో సుదర్శ ఉన్నారు.

కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పరిశీలన.. టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: రావివలసలోని ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు బుధవారం పరిశీలించారు. పరిశ్రమపై జవివల గ్రామానికి చెందిన కొందరు పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదుచేశారు. దీంతో ఆ శాఖ ఈఈ హరీష్, ఏఈ సునీల్ రాంబాబు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని చెప్పారు.

పట్టించుకోండి.. పూర్తి చేయండి

కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు భవనం అసంపూర్తిగా నిలిచి పోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇక్కట్లు పడుతున్నారు. వైకాపా హయాంలో నాడు- నేడులో రూ.1.5 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో మధ్యలో వదిలేశారు. ఈ విషయాన్ని సమగ్ర శిక్షా ఏఈ బుచ్చిబాబు వద్ద ప్రస్తావించగా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి, చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, కొత్తూరు

వదిలేస్తే.. వినియోగించుకుంటున్నారు

నందిగాం మండలం కవిటిఅగ్రహారంలోని పంచాయతీ కార్యాలయాన్ని స్థానికులు సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. సచివాలయ భవనం నిర్మించిన తర్వాత దీని గురించి పట్టించుకునే వారే లేకపోవడంతో పరిస్థితి ఇలా మారిందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు. కార్యాలయాన్ని శుభ్రం చేయిస్తామని పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, నందిగాం

రాళ్ల మార్గానికి మహర్దశ

స్పందనకు వందనం

సారవకోట, న్యూస్‌టుడే: బొంతుగూడ మార్గానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. సీతంపేట ప్రాంతం నుంచి వచ్చిన కొంత మంది గిరిజనులు పదేళ్లుగా ఇక్కడ ఉంటున్నారు. సవరబొంతు నుంచి ఈ గ్రామానికి 2.5 కి.మీ. దూరం. గ్రావెల్ రోడ్డు కావడంతో వర్షాలకు రాళ్లు తేలాయి. దీనిపై 'ఈనాడు'లో పలుమార్లు వార్తలు ప్రచురితమయ్యాయి. ప్రభుత్వం రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసిందని త్వరలో పనులు ప్రారంభిస్తామని కార్యదర్శి ప్రవీణ తెలిపారు.

తాగునీటి వృథాకు అడ్డుకట్ట

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: కోటబొమ్మాళి మేజర్ పంచాయతీలో తాగునీటి వృథాను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొత్తమ్మతల్లి ఆలయం వద్ద, ఇతర ప్రాంతాల్లో పైపులైన్ల లీకేజీతో నిత్యం తాగునీరు వృథాగా పోతుండేది. సమస్యపై గతనెల 22న 'వృథా పట్టదా.?' శీర్షికతో వార్త వెలువడింది. దీంతో ఈవో చింతాడ సన్యాసి స్పందించారు. పంచాయతీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దుకాణాల్లో చోరీలు

నరసన్నపేట, న్యూస్‌టుడే: స్థానిక పల్లిపేట కూడలి వద్ద బుధవారం వేకువ జామున రెండు దుకాణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నం చేశారు. ఓ దుకాణంలో రూ.15 వేల నగదు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

పోలాకి, న్యూస్‌టుడే: చింతువానిపేట కూడలి వద్ద బుధవారం కోండకొత్తపేట నుంచి సుసరాం ఉన్నత పాఠశాలకు పిల్లలతో వెళ్తున్న ఆటోను దువ్వవలస నుంచి వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం నరసన్నపేట ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.

క్రిస్మస్ శోభ

పాతపట్నం రవీంద్రభారతి పాఠశాలలో వేడుకలు

కొత్తూరులో పాస్టర్లకు కానుకలు అందించిన జనసేన నాయకులు

టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల వ్యాప్తంగా బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు విద్యాలయాల్లో చిన్నారులు వేషధారణలతో ఆకట్టుకున్నారు. చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు. - న్యూస్‌టుడే బృందం

యువతే.. దేశ భవిత

అభ్యుదయం సైకిల్ యాత్రకు వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు

టెక్కలి, సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: యువతే.. దేశ భవితని వక్తలు పేర్కొన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్‌యాత్ర బుధవారం టెక్కలిలో జరిగింది. మండలంలోని విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. వివేకానంద కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డీఎస్పీ లక్ష్మణరావు, ఏఎంసీ ఛైర్మన్ బగాది శేషగిరిరావు, సీఐ విజయ్‌కుమార్, కోళ్ల లవకుమార్, మామిడి రాము పాల్గొన్నారు. ● సంతబొమ్మాళి మండలం నౌపడలో జరిగిన కార్యక్రమంలో టెక్కలి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, తహసీల్దారు బి.హేమసుందర్, కూటమి నాయకులు అట్టాడ రాంప్రసాద్, జీరు భీమారావు పాల్గొన్నారు.

శ్మశాన వాటిక ఏర్పాటుపై అభ్యంతరం

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: నౌపడ మూడు రోడ్ల కూడలి- కూర్మనాథపురం సమీపంలో ఉప్పు భూముల వద్ద మూలపేట పోర్టు శ్మశాన వాటిక ఏర్పాటు చేయడంపై ఆయా గ్రామస్థులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ మేరకు కూర్మనాథపురం, జగన్నాథపురం గ్రామస్థులు బుధవారం సంతబొమ్మాళి తహసీల్దార్ బి.హేమసుందర్ దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. తమ అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా ముందుకెళ్లడం సరికాదని, రోడ్డుకు అటు వైపు స్వర్గధామం ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

రాయితీలను వినియోగించుకోండి

పోలాకి, న్యూస్‌టుడే: పాడి పెంపకందారులు ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం కుసుమపాలవలస గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేగ దూడల ప్రదర్శనకు ఆయన హాజరై మాట్లాడారు. తెదేపా నరసన్నపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి బగ్గు అర్చన, డీఎల్‌డీఏ మాజీ అధ్యక్షుడు సూరపు నారాయణదాస్, సర్పంచి తర్ర లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

మహాసభలను విజయవంతం చేయాలి

సారవకోట, న్యూస్‌టుడే: విశాఖలో ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు జరగనున్న సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలని ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి కోరారు. సారవకోటలో బుధవారం ఆశా కార్యకర్తలు, క్షేత్ర సహాయకులతో కలిసి నినాదాలు చేశారు. రోజుకు 3 సార్లు లైవ్ లొకేషన్ పంపించాలని అధికారులు సూచించడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం, ఆశా కార్యకర్తల సంఘ అధ్యక్షురాలు లీలావతి పాల్గొన్నారు.

విభజనలో జాప్యం తగదు

జలుమూరు, న్యూస్‌టుడే: జలుమూరు పంచాయతీలోని కోనసింహాద్రిపేట, కెల్లివానిపేట, పెద్దనామానపేట, చిన్ననామానపేట గ్రామాలను పంచాయతీగా ఏర్పాటు చేయాలని దరఖాస్తు చేసినా.. తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయా గ్రామస్థులు ఎంపీడీవో చిన్నమ్మడు వద్ద బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం చేశారని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

నేటి నుంచి మెగా క్రికెట్ టోర్నీ

కొత్తూరు, న్యూస్‌టుడే: మండలంలోని ఓంధ్రుజోల గ్రామంలో గురువారం నుంచి సుశీలమ్మ జ్ఞాపకార్థం మెగా క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు ఆమె కుమారుడు బామిడి రాజు పేర్కొన్నారు. 100 జట్లు పాల్గొంటాయని తెలిపారు.

ట్రక్ షీట్ల కోసం ఆందోళన

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: పెద్దపద్మాపురం సచివాలయం పరిధి సానిపాలెం గ్రామానికి చెందిన రైతులు రెండు రోజులుగా ట్రక్ షీట్లు కోసం అవస్థలు పడ్డారు. సోమవారం 15 మంది రైతులు 6 ట్రాక్టర్లతో ధాన్యం తీసుకొచ్చారు. వాహనాల యజమానులు అదనపు రవాణా ఖర్చులు చెల్లించాలని పట్టుపట్టారు. సమస్య తహసీల్దార్ పాపారావు దృష్టికి బుధవారం బాధిత రైతులు తీసుకురావడంతో అధికారులు చొరవతో సారవకోట మండలంలో మిల్లర్లకు జత చేశారు.

బాధ్యతల స్వీకరణ

హిరమండలం, న్యూస్‌టుడే: మండల తహసీల్దారుగా కె.బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన కొత్తూరు నుంచి బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దారు ఎన్ని జోగారావు కొత్తూరు మండలానికి బదిలీ అయ్యారు.

స్పందించారు.. ఆకలి తీర్చారు

నరసన్నపేట, ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదో తరగతి విద్యార్థులు సాయంత్రం వరకు పాఠశాలలకే పరిమితమవుతున్నారు. అల్పాహారం లేక అవస్థలు పడుతుండటంపై 'ఈనాడు'లో ఈ నెల 19న 'సత్తువ లేకుండా సత్తా చాటేదెలా' శీర్షికతో వార్త ప్రచురితం కావడంతో దాతలు ముందుకొచ్చారు. నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం స్వర్ణ ప్యాలెస్ యాజమాన్య ప్రతినిధులు నానాజీ గాడ్గే, చంద్రకాంత్ గాడ్గే, రోహిత్‌గాడ్గే అల్పాహారం అందించారు. ★ ఎల్ఎన్‌పేట మండలం కరకవలస జడ్పీ ఉన్నత పాఠశాల పిల్లలకు శ్యామలాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఒమ్మి కృష్ణవేణి, ఆనందరావు బిస్కెట్లు, నువ్వుల చిక్కీలు ఇచ్చారు.

ఈనాడు కథనానికి స్పందన

నరసన్నపేటలో అల్పాహారం పంపిణీ చేస్తున్న స్వర్ణ ప్యాలెస్ ప్రతినిధులు

కరకవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో మాజీ ఎంపీపీ ఒమ్మి కృష్ణవేణి ఆధ్వర్యంలో..

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

వెలుగు మహిళా మార్టును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రమణమూర్తి

నరసన్నపేట, న్యూస్‌టుడే: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే సమాజం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. స్థానిక వెలుగు మహిళా మార్టును బుధవారం ఆయన పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. తెదేపా నియోజకవర్గ కన్వీనరు బగ్గు అర్చన, కాళింగ కార్పొరేషన్ అధ్యక్షుడు రోణంకి కృష్ణంనాయుడు, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం జండర్ రిసోర్స్ సెంటర్‌కు ఎమ్మెల్యే శుభారంభం చేశారు.

మహారాజశ్రీ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు
చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం.
O.S. No: 152/2022
BETWEEN
నంబారు అప్పలరాజు S/o. లేటు చంద్రయ్య D.No.21-22-6, సీతానగరం, పెదగంట్యాడ, విశాఖపట్నం-530044 ... వాది
AND పొంద్రేటి శ్రీనివాసరావు S/o. అప్పారావు ... ప్రతివాది
To
పొంద్రేటి శ్రీనివాసరావు S/o. అప్పారావు, D.No.9-91, చిన్నకోరాడ గ్రామం, హిరమండలం, శ్రీకాకుళం జిల్లా
ఇందుమూలంగా మీకు తెలియజేయునది ఏమనగా మీపైన తెల్పిన కోర్టువారి వద్ద షెడ్యూలు ఆస్తికి సంబంధించి పురోణి ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయమని 06-01-2026కు వాయిదా వేసియున్నారు. మీ హాజరు నిమిత్తం అనేకసార్లు కోర్టువారు సమన్లు పంపించినప్పటికీ మీరు హాజరు కాలేదు. కనుక మీ హాజరు నిమిత్తం మీరు పై కోర్టువారు ఎదుట 06-01-2026న గం.10.30 ని॥లకు హాజరు కావాలని ఈ పత్రిక ప్రకటన ద్వారా ఆర్డర్ వేసియున్నారు. మీరు పైన తెలిపిన ప్రకారంగా మీరు గాని మీ ప్లీడర్ ద్వారా గాని హాజరు కాని పక్షంలో కోర్టువారు మీ పరోక్షంగా తీర్మానించెదరు.
BY ORDER OF THE HONOURABLE COURT
డి.వి. రామారావు, అడ్వకేట్
సెల్: 9849595933

(c) eenadu

శ్రీకాకుళం

●శ్రీకాకుళం ●ఆమదాలవలస ●ఎచ్చెర్ల

రాష్ట్ర స్థాయి పురస్కారం ప్రదానం

జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బగాది రామ్మోహనరావుకు ప్రభుత్వం పురస్కారం ప్రదానం చేసింది. వినియోగదారుల చట్టంపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించినందుకు పౌర సరఫరాల సంస్థ ఎండీ వి.ఢిల్లీరావు, డైరెక్టర్ ఆర్.గోవిందరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చేతుల మీదగా పురస్కారాన్ని అందుకున్నారు
– న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం, కలెక్టరేట్ (శ్రీకాకుళం)

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9502198883 8008552704

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలు, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. లేదా ఫోన్లో వివరించొచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

సమస్య: బొడ్డేపల్లిపేట, లక్ష్ముడుపేటల్లో కుళాయిల నుంచి రంగు నీరు వస్తుంది. – శంకర్, స్థానికుడు,
సమాధానం: పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– జాన్సన్, పుర ఏఈ, ఆమదాలవలస

? పారిశ్రామికవాడలో రాత్రి సమయంలో కొందరు ఆకతాయిలు మద్యం తాగుతున్నారు. – హరి, స్థానికుడు
● ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం.
– బాలరాజు, ఎస్సై ఆమదాలవలస,
– న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

సత్తాచాటారు.. ప్రశంసలు పొందారు..

ఆమదాలవలస పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బుధవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో కె.దుర్గా ప్రసాద్ (ప్రథమ ఇంటర్), ఎ.వినయ్ (ప్రథమ ఇంటర్), ఎల్.జోహాన్ (ద్వితీయ ఇంటర్) వరుస మూడు స్థానాల్లో నిలిచారు. విజేతలకు కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ఎం.రేవతి, అధ్యాపకులు సందీప్, జె.కె.రవి, రాజారావు, కృష్ణమూర్తి, ప్రసాద్, చంద్రశేఖర్, టి.సూర్యనారాయణ, బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

బహుమతులు, ప్రశంసా పత్రాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు

పశువైద్యం.. కడుదైన్యం

న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

ఆమదాలవలస నియోజకవర్గంలో పశువైద్య కేంద్రాలు శిథిలావస్థకు చేరుకోవడంతో సిబ్బంది, పాడి రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఏళ్ల కింద నిర్మించిన భవనాలు కావడంతో మరమ్మతులు చేయాలని పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని అధికారులు అంటున్నారు. దీంతో మెరుగైన సేవలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● పొందూరు మండలంలో లోలుగు, తోలాపి గ్రామాల్లో పశు వైద్య కేంద్రాలు ఉన్నా సేవలు అందించలేని పరిస్థితి ఉంది. సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

శిథిలావస్థకు చేరుకున్న షళంత్రి గ్రామీణ పశు వైద్యశాల

● ఆమదాలవలస పట్టణంలో ఉన్న ప్రాంతీయ పశు వైద్య కేంద్రం నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో పాత, కొత్త భవనాలు పైకప్పులు పాడై లీకవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కేంద్రాల్లోని మందులు, దస్త్రాలు తడిచి నిరుపయోగంగా మారుతున్నాయి. మండలంలో వంజంగి, దూసి గ్రామాల్లో భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కనుగులవలస, కొర్లకోట, అక్కులపేటలోని కొత్త భవనాలు నిర్మించినప్పటికీ వాటి పరిస్థితీ అలానే ఉంది.

చర్యలు తీసుకుంటాం..

నాలుగు మండలాల్లో భవనాలు వర్షాలు కురిస్తే అందులోనే తడుస్తూ సేవలు అందించాల్సి వస్తోంది. ఇప్పటికే శిథిల భవనాలపై జిల్లా అధికారులకు నివేదించాం. నిధులు మంజూరు కాగానే చర్యలు తీసుకుంటాం. – రఘునాథరావు, నారాయణరావు, ఆనందరావు, పొందూరు, ఆమదాలవలస, సరుబుజ్జిలి ప్రాంతీయ సహాయ సంచాలకులు, పశుసంవర్ధకశాఖ

ఆమదాలవలస నియోజకవర్గం వివరాలు

మండలం	ఆమదాలవలస	పొందూరు	సరుబుజ్జిలి	బూర్జ
ప్రాంతీయ పశువైద్య కేంద్రాలు	1	1	-	-
ఆసుపత్రులు	5	2	3	3
రైతు సేవా కేంద్రాలు	9	27	7	16
గ్రామీణ ప్రాంతాల వైద్య కేంద్రాలు	-	2	1	4

విద్యార్థి దశ నుంచే నైతిక విలువలు అలవర్చుకోండి

మాట్లాడుతున్న చాగంటి

రణస్థలం, న్యూస్‌టుడే : విద్యార్థి దశ నుంచే నైతిక విలువలు అలవర్చుకొని కృషి చేస్తేనే మంచి ఫలితం సిద్ధిస్తుందని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. బుధవారం నడుకుదటిపాలెంలోని ఎన్ఈఆర్ స్కూలులో ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఉన్నత స్థానాలకు అధిరోహించిన వారి జీవిత విశేషాలు వివరించారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావును పాల్గొని చాగంటిని సత్కరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బంది లేకుండా ముక్కోటి ఏకాదశి

గార (శ్రీకూర్మం), న్యూస్‌టుడే: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 30న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని పాలకమండలి సభ్యులు తీర్మానించారు. బుధవారం శ్రీకూర్మం దేవస్థానంలో ఇన్‌ఛార్జ్ ఈవో వాసుదేవరావు ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు సమావేశం జరిగింది. ● కూర్మనాథ క్షేత్రాన్ని సినీ నటుడు వడ్లమాని శ్రీనివాస్ సందర్శించారు.

నిధులు లేక.. పనులు జరగక

పొందూరు పట్టణంలోని నెహ్రూ పార్కు ఆవరణలో గత ప్రభుత్వ హయాంలో జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా నిర్మాణం చేపట్టిన తాగునీటి ట్యాంకు అసంపూర్తిగా దర్శనమిస్తోంది. బిల్లులు సకాలంలో అందక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి, సమస్యను పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

ఆదమరిస్తే ఆసుపత్రికే

ఆమదాలవలస మండలం చీమలవలస మలుపు వద్ద ఏర్పడిన గుంత వద్ద పనికిరాని మొక్కలు పేరుకుపోవడంతో రాకపోకలు సాగించేవారు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల ఇద్దరు మలుపు వద్ద ద్విచక్రవాహనాలపై వెళ్తూ గుంతలో పడి గాయపడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పరిశీలించి చర్యలు చేపడతామని ఆర్అండ్‌బీ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

చివర్లో చేతులెత్తేశారు



పొందూరు మండలం ధర్మపురంలో సచివాలయ భవన నిర్మాణ పనులు ఆఖరి దశలో నిలిచాయి. దీంతో అద్దె భవనాల్లో విధులు నిర్వహిస్తూ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి నిర్మాణ పనులు పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

మా ఊరికి ముక్కుమూసుకుని రండి

ఆమదాలవలస మండలం ఎన్నివాడ గ్రామంలో రహదారిపై ఉన్న పెంట కుప్పలు తొలగించాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు. పెంట కుప్పలు వేయడంతో దుర్వాసన వ్యాపిస్తోందని ఆవేదన చెందుతున్నారు. చెత్త అంతా రోడ్డుపైకి వచ్చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తొలగించాలని కోరుతున్నారు. తక్షణమే తొలగించేలా చర్యలు చేపడతామని ఈవో పీఆర్డీ గోపాలరావు తెలిపారు. – న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

పునాదులకే పరిమితం

పొందూరు మండలంలోని కొంచాడ గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. దీంతో గ్రామస్థులు వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి, సమస్యను పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

విద్యార్థులకు అట్టలు పంపిణీ చేసిన సర్పంచి గౌరీపతి

ఉత్తమ ఫలితాలు సాధించాలి

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పది తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని బొడ్డేపల్లి గౌరీపతి, ఎంపీటీసీ ప్రతినిధి బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ అన్నారు. ఆమదాలవలస మండలం అక్కులపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అట్టలు పంపిణీ చేశారు. అంతకుముందు అల్పాహారం సమోసాలు అందించారు. ప్రధానోపాధ్యాయురాలు జయలక్ష్మి, ఉపాధ్యాయులు ఉన్నారు.

చెత్త తొలగింది..

జి.సిగడాం, న్యూస్‌టుడే: జి.సిగడాం మండలం జగన్నాథవలస రహదారి పక్కన చెత్త నిల్వలతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతుండటంపై ఈ నెల 20న 'ఈనాడు'లో 'ఇదేనా పారిశుద్ధ్యం'అనే శీర్షికతో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఎంపీడీవో రామకృష్ణ ఆదేశాలతో కార్యదర్శి మజ్జి ధనలక్ష్మి స్పందించి సిబ్బందితో పారిశుద్ధ్య పనులను చేపట్టారు.

కూరగాయల ధరలు

కూరగాయల ధరలు (శ్రీకాకుళం రైతుబజారులో కూరగాయల నిర్ణీత ధరలు (కిలో రూపాయల్లో)) ● టమాటాలు 50 ● వంకాయలు 30/40 ● బెండ 56 ● పచ్చిమిర్చి 64 ● కాకర 50 ● బీర 54 ● కాలీఫ్లవర్ 25/30 ● క్యాబేజి బుట్ట 30 ● క్యారెట్ 38 ● దొండ 36 ● బంగాళదుంపలు 20 ● ఉల్లిపాయలు 23/27 ● గోరుచిక్కుడు 50 ● ఆనప 26 ● అరటికాయ(జత) 18 ● గోల్కొండ చిక్కుడు 40 ● అల్లం 90 ● వెల్లుల్లి 140 – న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

వాడవాడలా క్రిస్మస్ శోభ

శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బుధవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలు, ప్రార్థనా మందిరాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. క్రైస్తవ సోదరులు క్రిస్మస్ ఆధ్యాత్మిక గీతాలు ఆలపించారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కొవ్వొత్తులతో ఆరాధన చేపట్టారు. అనంతరం కేకులు కోశారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

తెలుగు బాప్టిస్టు చర్చిలో వృద్ధులు దుస్తుల పంపిణీ

కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేస్తున్న రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావు, అహోబిల్ ప్రాజెక్టు మేనేజర్ తిమోతి

డ్లస్ స్కూల్ ఆవరణలో కొవ్వొత్తుల ఆరాధన

పొందూరులో విద్యార్థుల సందడి

తెదేపా కమిటీలో పలువురికి చోటు

రణస్థలం, న్యూస్‌టుడే: విజయనగరం పార్లమెంటరీ తెదేపా కమిటీలో నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు నియామకమయ్యారు. పార్లమెంటు పార్టీ ఉపాధ్యక్షుడిగా డీజీఎం ఆనందరావు (రణస్థలం), కార్యదర్శులుగా ... శ్రీనివాసరావు (లావేరు), ... గుజ్జు అప్పలరెడ్డి, ... నీలవేణి నియామకమయ్యారు. వీరందరికీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభినందనలు తెలిపారు. పార్టీకి మరిన్ని సేవలందించాలని కోరారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

పొందూరు, న్యూస్‌టుడే: మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ సాధించాలని ఎస్సై సత్యనారాయణ అన్నారు. పొందూరు మండలం కోటిపల్లి నారీశక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు.

మరింత ఉద్ధృతంగా పోరాటం

నిరసన తెలుపుతున్న భద్రతా సిబ్బంది

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని సర్వజనాసుపత్రిలో ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డులు చేపట్టిన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రాజు, శ్రీనివాస్ తెలిపారు. సర్వజనాసుపత్రి ఆవరణంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా గురువారం నుంచి నల్లరిబ్బన్లు ధరించి విధులకు హాజరు కావాలని.. 27న ప్రధాన గేటు వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇసుక లారీల పట్టివేత

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఆమదాలవలస మండలం దూసి రోడ్డు వద్ద రెండు ఇసుక లారీలను మంగళవారం రాత్రి శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద్ సీజ్ చేశారు. ఈ నెల 19వ తేదీన 'రేవుల్లో విధ్వంసం లెక్కల్లో మోసం' అనే శీర్షిక 'ఈనాడు'లో వచ్చిన కథనానికి డీఎస్పీ స్పందించి దూసి ఇసుక ర్యాంపు నుంచి అధిక లోడుతో వెళ్తున్న లారీలను సీజ్ చేసినట్లు ఆమదాలవలస ఎస్సై బాలరాజు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌టుడే: పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించగలమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. జిల్లా న్యాయసదన్‌లో బుధవారం పాన్ ఇండియా ఎన్విరాన్‌మెంట్ లీగల్ లిటరసీ సదస్సు నిర్వహించారు. తొలుత పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన గోడప్రతులను ఆవిష్కరించారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణశ్రీ, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు

ప్రభుత్వ భూమి కేటాయించడంపై నిరసన

రణస్థలం, న్యూస్‌టుడే: జేఆర్‌పురం రెవెన్యూ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాల వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆ స్కూల్‌కు కేటాయించడానికి ప్రతిపాదనలు పంపడం సరికాదని వైకాపా నాయకులు అన్నారు. ఈమేరకు స్థానికులు పాఠశాల వద్ద నిరసన తెలిపారు. స్కూల్ ఏర్పాటు చేసిన స్థలం కూడా కొన్నేళ్ల కిందట లీజుకిచ్చామని, వారు స్వాధీనం చేసుకుంటున్నారని విజయనగరానికి చెందిన వికాస్ కుటుంబీకులు ఆరోపించారు. ఈవిషయంపై తహసీల్దారు ఎస్.కిరణ్ కుమార్ వద్ద ప్రస్తావించగా ఆ ప్రదేశంలో గతంలో కొందరికి డి.పట్టాలిచ్చామని వాటిని విక్రయించడంతో రద్దు చేశామన్నారు. విద్యా సంస్థ పాఠశాల నిర్వహణకు తమకు లీజుకు కేటాయించమని కోరితే ప్రతిపాదనలు పంపామన్నారు.

విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: వసుధైక కుటుంబం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోగ్టా ఫైనాన్షియల్ సంస్థ సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాల బాలికలకు బుధవారం సైకిళ్లను భారత స్కౌట్స్ అండ్ గైడ్ కార్యాలయంలో పంపిణీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శి జి.రాజేంద్రప్రసాద్, ఫౌండేషన్ జిల్లా సమన్వయకర్త పూజారి హరిప్రసన్న, పాతపట్నం సబ్ రిజిస్ట్రార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్న డీఈవో రవిబాబు, వసుధైక కుటుంబం ఫౌండేషన్ ప్రతినిధులు

అభిప్రాయ సేకరణకు సిద్ధంగా లేం..

గార (శ్రీకూర్మం), న్యూస్‌టుడే: ముందురోజు సమాచారం తర్వాత రోజు అభిప్రాయ సేకరణ కోసం సమావేశం నిర్వహిస్తే వచ్చేందుకు సిద్ధంగా లేమని, చాలా మంది అందుబాటులో లేరని పడపానపేట, చుక్కపేట, నగిరెడ్లపేట గ్రామస్థులు అధికారులకు స్పష్టం చేశారు. సముద్ర ఇసుక తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం బుధవారం గార మండలం శ్రీకూర్మం పంచాయతీ గ్రామాల్లో, 26న ఎస్.మత్స్యలేశం, నీలాపుపేట, పరపతివానిపేట గ్రామాల్లో సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామస్థులకు సర్దిచెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వారు సమ్మతించకుండా తిరస్కరించడంతో సమావేశం వాయిదా పడింది.

అధికారులతో మాట్లాడుతున్న గ్రామస్థులు

100 కాదు 125

● ఉపాధి పని దినాల పెంపుతో వేతనదారులకు అదనపు లబ్ధి

న్యూస్‌టుడే, శ్రీకాకుళం గ్రామీణం

కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో సవరణ చేసి కొత్త మార్పులు తీసుకొచ్చింది. 'వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజగర్ అండ్ ఆజీవికా మిషన్(వీబీజీ రాంజీ)' పేరుతో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అందులో పని దినాలను 100 నుంచి 125కు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. వేతనదారుడు 8 గంటల పని దినాల్లో రూ.307 వరకు దినసరి కూలీ సంపాదించొచ్చు.

● ఏటా ఏప్రిల్ నుంచి రాష్ట్ర సీపీఐ-ఏఎల్(కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబరర్స్) ఆధారంగా వేతనాన్ని మారుస్తుంటారు. ఈ విధానం బతుకుదెరువు కష్టంగా మారుతున్న నిరుపేద కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వ భావిస్తుంది.

బైరివానిపేట చెరువులో ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులు

● సాగునీటి కాలువలు, చెరువుల్లో పూడిక తీత, మొక్కలు నాటే పనులు, రహదారులు, భవనాలు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టవచ్చు. సామూహిక నర్సరీలు, గ్రామంలో పేరుకుపోయిన పనికిరాని తుప్పలు, పంటకుంటల మరమ్మతులు వంటివి సందర్భానుచితం అధికారుల అనుమతితో చేయొచ్చు.

● వంద రోజులు పనిదినాలు పూర్తిచేసిన కుటుంబాలు 750 ఉన్నాయి. వీరికి ఇంకా పని కల్పించాలి. దీంతో 125 రోజుల మార్పు చేయడంతో వేతనదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని కారణాలతో పనులకు హాజరుకాని వాళ్ల పని దినాల పెంపుతో ఆదాయాన్ని పొందొచ్చు.

శ్రీకాకుళం గ్రామీణం	ప్రస్తుతం ఉన్నవి	హాజరైనది	కానివారు
జాబ్ కార్డులు	14,655	22,421	2,000
వేతనదారులు	12,686	17,683	3,060

అవగాహన కల్పిస్తాం.. ఉపాధి పనుల పెంపుతో గ్రామీణ ప్రజల ఆదాయంలో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుంది. ఈ అదనపు పని దినాల గురించి క్షేత్ర స్థాయిలు అవగహన కల్పిస్తాం. సమర్థంగా అమలు చేసేందుకు కృషి చేస్తాం. – కిల్లారి సీతారం, మండల ఏపీవో

ఫెయిత్ హోమ్ చర్చ్ & వెల్ఫేర్ సొసైటీ, శ్రీకాకుళం వారి క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రైస్తవ సోదర సోదరీమణులకు, గౌరవ ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పత్రికా & మీడియా ప్రతినిధులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, జిల్లా ప్రజానీకానికి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..
డా॥ గంజి ఆర్ ఎజ్రా - శ్రీమతి అనీరోజ్
M.A.,M.B.A.,M.Div.,B.L, M.Sc.,B.Ed,
న్యాయవాది, శ్రీకాకుళం జిల్లా వినియోగదారుల సభ్యులు
శ్రీకాకుళం, సెల్: 7702738111
శ్రీకాకుళం జిల్లా పాస్టర్స్ క్రైస్తవ మిషనరీల సంక్షేమ సంఘం (ర), జీసస్ గాస్పెల్ ట్రస్ట్.

నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు - లూకా 2:11
HAPPY CHRISTMAS
క్రైస్తవ సోదర సోదరీమణులకు, విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు...
కొప్పల సూర్యనారాయణ మాష్టార్
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
సింగర్, రైటర్ & సోషల్ వర్కర్
శ్రీమతి సూజన్‌రూత్, టీచర్
శ్రీకాకుళం. సెల్: 9440497723
సుభాషిని, క్రాంతి, నవీన్, లక్ష్మి

HAPPY CHRISTMAS
పేషెంట్లకు, డాక్టర్లకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
డా॥ కె.సద్గుణ రాజు, M.S, D.O
(Ex. సెరంగో కంటి వైద్య నిపుణులు)
ప్రత్యేకతలు: ● ఫాకోసర్జరీ ● కుట్లు లేకుండా I.O.L ఆపరేషన్ ● కంప్యూటర్‌పై కంటి పరీక్ష ● A- స్కానింగ్ ● మెల్ల కన్ను చికిత్స ● గ్లోకోమా (నీటికాసు) నిర్ధారణ మరియు చికిత్స ● డయాబెటిక్ రెటినోపతి నిర్ధారణ & చికిత్స ● ఆక్యుమర్ ట్రామా చికిత్స
సమత కంటి ఆసుపత్రి
పాత ఎంప్లాయిమెంట్ ఆఫీస్ రోడ్ జం॥, ఇల్లీసుపురం, శ్రీకాకుళం
ఫోన్: 08942-278427, 9849849700

ప్రథమ వర్ధంతి
మంచి, మానవత్వానికి మారుపేరు, అనురాగం, ఆప్యాయత అనుబంధాలతో ఆదరించిన పుణ్యమూర్తి, మా అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొంది మీరు మా నుంచి దూరమై నేటికి ఏడాది గడిచినను మరువలేకున్నాం.
కీ॥శే॥ మండవిల్లి మంగతాయారు గారు
W/o లేటు. కామయ్యశెట్టి
బలిజేపల్లివారివీధి, శ్రీకాకుళం
జననం : 17-12-1950 మరణం : 25-12-2024
కుమారుడు - కోడలు - మనుమరాలు
మండవిల్లి రవి - మీనా - మౌక్తిక
మాజీ ట్రస్ట్ బోర్డ్ మెంబర్: అరసవల్లి దేవస్థానం
కుమార్తెలు - అల్లుళ్లు - మనుమలు/మనుమరాండ్రు
శ్రీధరాల ఉమా - హరనాధ్ - అనూష - కిషోర్‌కుమార్, ప్రియాంక - మిధున్‌సాయి
పేర్ల శైలజ - సురేష్ - కౌషిక - శశాంక్
భవిరిశెట్టి పావని - రాజేష్ - శివాని - మనోజ్, నిఖిత
నారాయణం సాధన - రాజేష్
మునిమనుమలు: ప్రాత్విక్‌సాయి, బృంద, ఋషికసాయి, జోహన్‌సాయికృష్ణ, మిహిర

(c) eenadu

చలించని యంత్రాంగం

ఐసీయూలో చికిత్స పొందుతున్న శిశువుల కోసం ఆరుబయట ఎదురు చూస్తున్న తల్లులు

పరిశీలన

రుయాలో చలికి ఇబ్బంది పడుతున్న రోగులు

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు చలికి వణుకుతున్నారు. పాత భవనం.. గాలి, వెలుతురు నిమిత్తం ఏర్పాటు చేసిన కిటికీల నుంచి చొచ్చుకొచ్చే చల్లని గాలులతో రోగులు అల్లాడిపోతున్నారు. ఇనుప చువ్వలతో ఏర్పాటు చేసిన కిటికీలకు అద్దాల తెరలు కొన్ని చోట్ల లేకపోవడంతో చలిగాలి లోపలికి వచ్చేస్తోంది. ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ పరిస్థితి

• రుయా ఆస్పత్రిలో సుమారు 1,200 మంది రోగులు ఇన్‌పేషంట్లుగా వైద్యం పొందుతున్నారు. వారికి తగ్గట్టుగా వైద్యం, పడకలు ఉన్నప్పటికీ.. మౌలిక వసతులు మాత్రం పురాతనమైనవి. మేల్, ఫిమేల్ సర్జరీ వార్డులు, ఎంఎం వార్డు, జనరల్ సర్జరీ వార్డులు, ఈఎన్‌టీ వార్డులకు ఇరువైపులా పైన వెంటిలేటర్లు ఉన్నాయి. అందులో నుంచి చల్లగాలి వస్తుండటంతో గజగజ వణుకుతున్నారు.

• ఎముకల విభాగం వార్డు వరండాలో మరో యూనిట్ ఏర్పాటు చేసి పడకలు వేశారు. అక్కడున్న ఇనుప చువ్వల కిటికీలకు అద్దాల తెరలు లేక చల్లని గాలి చొచ్చుకొస్తోంది.

• రెండో అంతస్తులో ఉన్న వార్డులోని రోగులు చలికి వణుకుతున్నారు. శ్వాసకోశ వ్యాధుల విభాగం వార్డు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉంటుంది. అసలే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న రోగులు చల్లని గాలులు పీల్చలేక మరింత అవస్థలు పడుతున్నారు.

• రోగుల సహాయకుల కోసం భవనం లేక ఆరు బయట చలిలో గడుపుతున్నారు.

• చిన్నపిల్లల విభాగం ఐసీయూ వార్డుల వెలుపల చిన్నారుల తల్లులు, బాలింతల పరిస్థితి దయనీయంగా ఉంది. బయట వరండాలో వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇటీవల భవనం పైకప్పు అమర్చినప్పటికీ.. చుట్టూ వచ్చే చల్లని గాలులతో ఇబ్బంది పడుతున్నారు. ప్రసూతి ఆస్పత్రి ఆరు బయట రోగుల సహాయకులు చలికి.. వర్షానికి వణికిపోతున్నారు.

క్యాట్‌లో 99.94 పర్సెంటైల్

తిరుపతి (పశువైద్య వర్సిటీ), న్యూస్‌టుడే: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) సంస్థల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (క్యాట్)లో తిరుపతికి చెందిన **ఎ.శ్రీవల్లభ** 99.94 పర్సెంటైల్‌తో జాతీయస్థాయిలో 150 ర్యాంక్ సాధించాడు. ఈ ఏడాది నవంబర్ 30న జరిగిన పరీక్షకు జాతీయస్థాయిలో 2.58 లక్షల మంది హాజరయ్యారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో రాష్ట్రం నుంచి 150 లోపు ర్యాంక్ సాధించిన వారిలో 15కు మించి ఉండరని తెలుస్తోంది. తితిదే గోశాల డైరెక్టర్‌గా పనిచేస్తున్న పశువైద్య వర్సిటీ అధ్యాపకులు డా.ఎ.వి.ఎన్.శివకుమార్, తిరుపతిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం మేనేజర్ ప్రియంవద కుమారుడైన శ్రీవల్లభ ముంబయి ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తిచేశారు. తొలి ప్రయత్నంలోనే 99.94 పర్సంటైల్ సాధించడంతో అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతాలోని ఐఐఎంలలో ప్రవేశం లభించే అవకాశం ఉంది.

52 రోజుల వ్యవధిలోనే మరో విజయం

ప్రయోగం అనంతరం విజయ సంకేతం చూపుతున్న ఇస్రో ఛైర్మన్ నారాయణన్, డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు

సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: ఎల్వీఎం ప్రయోగం విజయవంతమైన 52 రోజుల వ్యవధిలోనే ఎల్వీఎం3-ఎం6 బాహుబలి ప్రయోగం విజయవంతం చేసి ఇస్రో చరిత్ర సృష్టించిందని ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం 8.55 నిమిషాలకు సూళ్లూరుపేట సమీప శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా జరిపారు. 15 నిమిషాల 33 సెకన్లకు ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. షార్ సంచాలకులు పద్మకుమార్ మాట్లాడుతూ నవంబరు 2న విజయవంతమైన ఎం5 మిషన్ తర్వాత ఇస్రో కేవలం 52 రోజుల్లోనే ఎల్వీఎం3 రాకెట్‌ను ప్రయోగించడం తొలిసారని తెలిపారు. వీఎస్ఎస్‌సీ సంచాలకులు రాజరాజన్ మాట్లాడుతూ బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహంతో డైరెక్ట్- టు-కనెక్టివిటీని అందించడానికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. మిషన్ సంచాలకులు విక్టర్ జోసఫ్ మాట్లాడుతూ 6100 కేజీల ఎల్వీఎం3-ఎం6 ఉపగ్రహాన్ని భారత నేల నుంచి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అత్యంత బరువైనదిగా పేర్కొన్నారు. అమెరికా ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ప్రతినిధి శశిభూషణ్ గుప్తా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త ఏడాదిలో 40- 50 శాటిలైట్లను నింగిలోకి పంపుతామని ప్రకటించారు. భవిష్యత్తులో రూ.10 వేల కోట్లను శాటిలైట్ల తయారీ, రాకెట్ ప్రయోగాలకు వెచ్చిస్తామన్నారు. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు మంచుతో కూడిన చలిగాలులు వీచినా సందర్శకులు, విద్యార్థులతో గ్యాలరీ కోలాహలంగా మారింది. సూర్య కిరణాల నడుమ నిప్పులు చిమ్ముతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడంతో సందర్శకులు ప్రయోగాన్ని ఆస్వాదించారు. సందర్శకుల తాకిడితో షార్‌లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మాజీ ఇస్రో ఛైర్మన్లు రాధాకృష్ణన్, కిరణ్‌కుమార్, మాజీ డైరెక్టర్లు, పలువురు శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

గ్యాలరీలో సందర్శకులు, విద్యార్థులు

ఆశయం వ్యర్థం.. తప్పదు అనర్థం

ఈ-వ్యర్థాల నిర్వహణ గాలికి • ఉమ్మడి జిల్లాలో దయనీయ స్థితి

పుత్తూరు, న్యూస్‌టుడే: ఈ-వ్యర్థాలను సేకరించి సురక్షిత పద్ధతిలో రీసైక్లింగ్ చేసేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ-వ్యర్థాలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ కార్యక్రమం కోసం నగరాలు, పట్టణాల్లో అట్టహాసంగా ప్రారంభించిన సేకరణ కేంద్రాలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. గతంలో సేకరించిన వ్యర్థాలను సైతం తీసుకెళ్లకుండా వదిలేశారు. దీంతో ఈ మహత్తర కార్యక్రమం ఆరంభ శూరత్వంగా మారింది. • ఈ-వ్యర్థాల్లో కాడ్మియం, క్రోమియం, లెడ్, ప్లాస్టిక్ సేకరించి సంపద సృష్టించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందరి ఇళ్లలో ఈ-వ్యర్థాల ఉత్పత్తి పెరిగిపోయింది.

• తిరుపతి జిల్లాలో ఇలా: తిరుపతి నగరపాలిక, పుత్తూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరి, నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట
• ఇప్పటివరకు సేకరించిన ఈ-వ్యర్థాలు: నాలుగు టన్నులు

ఈ చిత్రం చూడండి. ఈ- వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ చేయడంలో భాగంగా ఇదివరకు పుత్తూరు పట్టణంలో ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు సేకరించారు. ఇదంతా హడావుడే అని తేలిపోయింది. ఎందుకంటే రీసైక్లింగ్ కేంద్రాలు మూతపడటమే ఇందుకు నిదర్శనం

అవి కాలుష్య కారకంగా మారడమే కాక వాటిలో విష కీటకాలు చేరి సమస్యలు నెలకొంటున్నాయి. ఈ సమస్యకు అడ్డుకట్ట వేసేలా సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసేందుకు కొన్ని ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. ఈ క్రమంలో జిల్లాలోని నగర పాలికలు, మున్సిపాలిటీల్లో వీటిని ఏర్పాటు చేశారు.

తొలుత అక్కడక్కడ మెరుగ్గానే..

ఈ కార్యక్రమం ఆరంభంలో నగర, పురపాలికల్లో పాడైన టీవీలు, మిక్సీలు, కంప్యూటర్లు, చరవాణుల ఛార్జర్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ కేంద్రాలకు అందజేశారు. కొద్దిరోజుల తర్వాత పౌరులు వాటిని తీసుకురావటం మానేశారు. యంత్రాంగం శ్రద్ధ చూపకపోవడంతో చెత్త సేకరణ సమయంలో వాటిని ఆ వాహనాల్లో వేసి దహనం చేస్తున్నారు. సరైన ప్రచారం లేక ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నీరుగారింది.

పోటెత్తిన భక్తజనం

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల కోసం బారులు తీరిన భక్తులను ఈచిత్రంలో చూడొచ్చు. – న్యూస్‌టుడే, తిరుపతి (తితిదే)

భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి ఏర్పాట్లు

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించే ఏడవ భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. ఈ సమ్మేళనంలో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 900 మంది మంది శాస్త్ర సాంకేతిక ప్రతినిధులు పాల్గొనన్నారు.

పెట్టుబడి లాభాలంటూ రూ.33.25 లక్షలకు టోకరా

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: తాము సూచించిన మేరకు పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవింద వివరాల మేరకు.. పుదిపట్ల గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వాట్సప్‌కు గుర్తుతెలియని నంబరు నుంచి లింక్ వచ్చింది. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. అనంతరం గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఓ యాప్ ఇన్‌స్టాల్ చేయించి తద్వారా వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.33.25 లక్షల నగదు బదిలీ చేయించుకున్నారు. ఆ నగదుతో పెట్టుబడులు పెట్టినట్లు వాలెట్‌లో చూపించారు. లాభాలతోపాటు అసలు డ్రా చేసుకునేందుకు ఉద్యోగి యత్నించగా 20 శాతం కమిషన్ ఇవ్వాలని నిబంధనలు విధించడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను సంప్రదించారు.

అవిలాల.. నీటితో నింపాల

సప్లయ్ ఛానళ్ల పునరుద్ధరణపై తుడా దృష్టి

ఆ తరువాతే 19 చెరువులకు జవసత్వాలు

గొల్లపల్లి వద్ద కంపచెట్లతో నిండిన సప్లయ్ ఛానల్

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: చెరువుల ఆధునికీకరణతో పర్యాటకులను ఆకర్షించడానికి తుడా శ్రీకారం చుట్టింది. తిరుపతి పరిసరాల్లోని 19, గూడూరులో మరో చెరువు అభివృద్ధి నిమిత్తం రూ.89 కోట్లతో ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ముందుగా అవిలాల చెరువును అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు.

రూ.50 కోట్లతో పనులు: చెరువును నీటితో నింపేందుకు 2.40 కి.మీ. నిడివితో 14 మీటర్లకు పైగా వెడల్పు, నాలుగు మీటర్లకు పైగా ఎత్తు ట్యాంక్ బండ్ నిర్మించాలి. ఇందుకు ఇప్పటికే రూ.50 కోట్ల వరకు ఖర్చు చేశారు. అయినా సప్లయ్ ఛానళ్లు పూడిపోవడం, అన్యాక్రాంతం కావడంతో నీరు చేరడం అసాధ్యంగా మారింది. సప్లై ఛానళ్లను మరమ్మతుకు రూ.కోటి ఖర్చవుతుందని అంచనా.

అడ్డంకులు ఇలా..

నగరాన్ని ఆనుకుని 200 ఎకరాల్లో విస్తరించిన చెరువులో ఇప్పటికే 20 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఆక్రమణలతోడు జాతీయ రహదారి నిర్మాణంతో 180 ఎకరాలే మిగిలింది. రెండు దశాబ్దాలుగా చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న యత్నాలు జాతీయ హరిత ట్రైబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో అవి బెడిసి కొడుతున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న తుడా అందుకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనితాజాగా నిర్ణయించింది.

శాశ్వత పరిష్కారం దిశగా..: డా.ఎన్.వి.శ్రీకాంత్‌బాబు, తుడా కార్యదర్శి

అవిలాల, పేరూరు చెరువులు నిండితే తిరుపతిలోని పలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. సప్లయ్ ఛానళ్లు పునరుద్ధరిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అవిలాల ట్యాంక్‌బండ్ నిర్మాణంతో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది.

పల్లెపండుగ నిధుల విడుదల

తిరుపతి (భవానీనగర్), న్యూస్‌టుడే: జిల్లాలో పల్లె పండుగ 1.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.58.39 కోట్లు విడుదల చేసినట్లు డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.41.50 కోట్లు, పశువుల షెడ్లకు రూ.6.14 కోట్లు, బీటీరోడ్లకు రూ.2.88 కోట్లు, కంపోస్ట్ గుంతలకు రూ.1.25 కోట్లు, ప్లాంటేషన్‌కు రూ.0.75 కోట్లు ఇతర పనులకు రూ.5.87 కోట్లు విడుదలైనట్లు ఆయన వెల్లడించారు. 2024-25 సంబంధించి ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య జరిగిన మెటీరియల్ కాంపోనెంట్ పనులకు రూ.60 కోట్లు ఇప్పటికే విడుదల అయినట్లు ఆయన తెలిపారు.

బత్తాయి తొక్క.. విపత్తు ఫైటర్

జాతీయస్థాయికి ఎంపికైన ప్రదర్శనలివే

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనల్లో సత్తా చాటుతున్నాయి. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొంది జాతీయస్థాయికి ఎంపికయ్యారు. విజయవాడ కేంద్రంగా ఈనెల 23, 24న జరిగిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో ఆయా జిల్లాల నుంచి ఉత్తమ ప్రదర్శనలతో విద్యార్థులు హాజరయ్యారు. జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థులకు డీఈవో కేవీఎన్ కుమార్, సైన్స్ అధికారి భానుప్రసాద్ అభినందనలు తెలిపారు.

ఫైర్ ఫైటర్ రోబోతో..

వ్యక్తిగత విభాగంలో పాకాల మండలం ఓబులశెట్టివారిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రాజశేఖర్ రాణించాడు. ఇతను తయారుచేసిన ఫైర్ ఫైటర్ రోబో విపత్తుల్లో ఎలా సాయం చేస్తుందో మెప్పించారు. ఈ ప్రాజెక్టుకు జీవశాస్త్ర ఉపాధ్యాయినులు ఇందిర, మాధవి గైడ్‌గా వ్యవహరించారు. రోబోట్‌లోని పరికరాల సాయంతో మంటలను సెన్సార్ల ద్వారా గుర్తించడం, మానవ సహాయం లేకుండా చొచ్చుకువెళ్లి ఎలా మంటలు ఆర్పగలదో వివరించారు.

వృథాగా పడేయకుండా..!

ఓజిలి మండలం ఆర్మేనుపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ఆరో తరగతి విద్యార్థినులు అవంతిక, వసుధ తయారు చేసిన ‘ఎకోఫ్రెండ్లీ ఫ్లోర్ క్లీనర్ ఫ్రం వేస్ట్ ఆరెంజ్ పీల్స్’ ప్రాజెక్టు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. వీరికి గైడ్‌గా సురేంద్రరెడ్డి వ్యవహరించారు. పర్యావరణహిత బత్తాయి తొక్కలతో తయారు చేసిన క్రిమిసంహారక పదార్థం నేల, పాత్రలను ఎలా శుభ్రం చేస్తుందో విద్యార్థులు ప్రయోగపూర్వకంగా చూపి మెప్పించారు.

బాలాజీ కాలనీ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద చర్చిలో ప్రార్థనలు

క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. చర్చిలు రంగురంగుల విద్యుత్తు దీపాలతో మెరిసిపోతున్నాయి. బుధవారం రాత్రి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు ఏసు బోధనలు వినిపించారు. – న్యూస్‌టుడే, తిరుపతి (బైరాగిపట్టెడ)

అయ్యో.. రామచంద్ర

• ఇంకుడు గుంతల డిపాజిట్ సొమ్ము స్వాహా
• తిరుచానూరులో ఆలస్యంగా వెలుగులోకి

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరులో గృహనిర్మాణదారులు ఇంకుడు గుంతల కోసం పంచాయతీకి డిపాజిట్ చేసిన సొమ్మును స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయతీ కార్యదర్శి.. స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి గుట్టుచప్పుడు కాకుండా బినామీ పేరుతో డిపాజిట్ సొమ్మును దిగమింగేశారు. గ్రామానికి చెందిన వ్యక్తి సమాచారహక్కు చట్టం దరఖాస్తు చేయడంతో విషయం బయట పడింది.

ఒకేరోజు బినామీ పేరుతో..

డిపాజిట్ సొమ్ము అలానే ఉండిపోయినట్లు 2021లో అప్పటి పంచాయతీ కార్యదర్శి గుర్తించారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని నిర్ధారించుకున్నాక స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి 1:2 నిష్పత్తిలో స్వాహా చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. బినామీ పేరుతో చెక్కు నంబర్లు 2056698, 2057287, 2058130, 2055554, 2057915 ద్వారా 02-12-21న రూ.15 లక్షలకు పైగా నగదు డ్రా చేశారు. పెద్ద మొత్తంలో ఓ వ్యక్తి పేరుతో నగదు బదిలీ అయినప్పటికీ పంచాయతీ, ఆడిట్ అధికారులుగానీ గుర్తించకపోవడం గమనార్హం. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పంచాయతీ అధికారి సురేష్‌నాయుడు తెలిపారు.

నిబంధనలు ఇలా..

ఎవరైనా ఇళ్లు కట్టుకోవాలంటే పంచాయతీకి ఇంకుడు గుంతకుగాను రూ.11 వేలు డిపాజిట్ చెల్లించాలి. నిర్మాణం పూర్తి చేశాక ఆ సొమ్మును తిరిగి చెల్లిస్తారు. తిరిగి తీసుకోకపోతే వారు చెల్లించిన సొమ్మును పంచాయతీ జనరల్ ఫండ్‌కు బదిలీ చేస్తారు. ఇలా 2011 నుంచి 2017 వరకు గృహ నిర్మాణదారులు రూ.20లక్షలకు పైగా డిపాజిట్ సొమ్మును పంచాయతీకి డీడీల రూపంలో చెల్లించారు.

సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల్లో, రూ.300 ఎస్ఈడీ టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో దర్శనం లభించనుంది. మంగళవారం శ్రీవారిని 61,583 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.25 కోట్లు హుండీ కానుకలు లభించాయి.

104FM Tirupati
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

పట్టుపడితే బంగారమే

సాగు దిశగా ఔత్సాహికుల అడుగులు

తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: సంప్రదాయ వ్యవసాయం చేస్తూ నష్టాలబాట పట్టిన రైతులు.. ఇప్పుడు సెరికల్చర్ (పట్టుపురుగుల పెంపకం) వైపు అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 10 వేల మందికిపైగా రైతులు పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టి స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ సెరికల్చర్ విభాగం ఆధ్వర్యంలో ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ సెరికల్చర్’ అంశంపై రెండు రోజులపాటు జరుగుతున్న కార్యశాలకు దాదాపు 500 మంది రైతులు విచ్చేశారు. వీటి పెంపకం ద్వారా తాము సాధిస్తున్న అభివృద్ధిని వివరించారు.

పట్టు గూళ్లతో చేసిన మాల

ఉద్యోగం మానేసి..

ఎంబీఏ చేశాను. పట్టుపురుగుల పెంపకంలో మంచి ఆదాయం వస్తుండటంతో ఉద్యోగం వదిలేశాను. 4 ఎకరాల్లో మల్బరీ పండిస్తున్నా. అన్ని ఖర్చులుపోను రూ.8 లక్షల ఆదాయం వస్తోంది. ఇందులో వచ్చినంత ఆదాయం ఏ పంటలోనూ రావడం లేదు. చాలా తక్కువ సమయం, నీరు, ఖర్చుతో అధిక లాభాలు సాధించే ఏకైక పంట ఇదే.– **భరత్‌రెడ్డి, వి.కోట మండలం**

నెలకు రూ.లక్ష సంపాదన

నేను బీఏ చదివాను. ఓ ప్రైవేటు సంస్థలో రూ.20వేలకు ఉద్యోగం చేసేవాణ్ని. అది కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. సెరికల్చర్ గురించి తెలుసుకుని నేను ఉద్యోగం మానేశా. పట్టుపురుగుల పెంపకం కోసం షెడ్డు నిర్మించుకున్నా. వంద పట్టుగుడ్లకు 120-150 కేజీల పట్టు గూళ్లు వస్తాయి. కేజీ రూ.750 పోతుంది. నెలకు నేను రూ.లక్ష సంపాదిస్తున్నా. – **కదిరివేలు, వెరకంబట్టు, నారాయణవనం**

20 ఏళ్లుగా..



నేను గత 20 ఏళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నా. పట్టు గూళ్లఅమ్మకం ద్వారా నెలకు రూ.50వేలు సంపాదిస్తున్నా. ఇతర పంటలు వేసి నష్టం రావడంతో పట్టుపురుగుల పెంపకం వైపు మొగ్గుచూపా. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గంలో మొదటిసారిగా మల్బరీ సాగు నేనే ప్రారంభించా. – **మురళీమోహన్‌రెడ్డి, దోర్నకంబాల, చంద్రగిరి**

పదవీ విరమణ వేళ మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలపండి



మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ ఆఫీసులో సహోద్యోగులు ఎవరైనా రిటైర్ అవుతున్నారా! అయితే వారికి అందించండి అభినందన చందనాలు, ఆకాంక్షించండి వారి భావి జీవిత, సుఖమయ ఆనందాలు తెలియజేయండి ఈనాడు ద్వారా పదవీ విరమణ శుభాకాంక్షలు...
పూర్తి వివరాలకు:
80085 13290

మా వైద్య నిపుణులను సంప్రదించండి - అపోలో చెన్నై కార్డియోవస్క్యులర్ మరియు థొరాసిక్ సర్జరీ క్లినిక్ @ తిరుపతి
Apollo HOSPITALS CHENNAI
పరిస్థితులు / లక్షణాలు:
• అధిక BP
• అధిక కొలెస్ట్రాల్
• కరోనరీ గుండె వ్యాధులు
• వాల్వ్ సమస్యలు
• ASD, VSD కోరువారు
• బైపాస్ సర్జరీ (CABG)
• వాల్వ్ సర్జరీ
• బృహద్ధమని రక్తనాళము
• LV రక్తనాళముల సర్జరి
• ఊపిరితిత్తుల సర్జరి
• వయోజనలలో పుట్టుకతోనే వచ్చిన గుండె వ్యాధుల సర్జరీ

డా. దిలీప్ కుమార్ మిశ్రా
MS, Mch (PGI), FICS (USA) సీనియర్ కన్సల్టెంట్, కార్డియోవస్క్యులర్ మరియు థొరాసిక్ సర్జరీ అపోలో హాస్పిటల్స్, చెన్నై.



ఆదివారం, 28 డిసెంబర్ 2025 | ఉ.10.00 గం - మ.1.00 గం.వరకు
అపోలో క్లినిక్ # 19-9-29/2A, తిరుచానూర్ రోడ్డు, లక్ష్మీపురం సర్కిల్, తిరుపతి
అపాయింట్‌మెంట్స్ కొరకు కాల్ చేయండి:98665 66757 / 94911 39025 / 99854 22583

(c) eenadu

గడువు ఆరు రోజులే..

■ విద్యుత్తు అదనపు లోడు క్రమబద్ధీకరణ

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: ఇంటి అవసరాల్లో విద్యుత్తు వాడకం పెరిగింది.. అయితే సర్వీసుకు అదనపు లోడు పడే అవకాశం ఉంది. ఇందుకోసం కూటమి ప్రభుత్వం విద్యుత్తు లోడు క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. అదనపు లోడు క్రమబద్ధీకరణకు 50 శాతం రాయితీ ఇస్తోంది. ఈ అవకాశం ఆరు రోజుల్లో (ఈ నెల 31 వరకు) ముగియనుందని విద్యుత్తు సంస్థ ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,555 మంది 40,10 కిలోవాట్ల అదనపు లోడు క్రమబద్ధీకరించుకొన్నారు. దరఖాస్తు చేసుకున్నారు. తద్వారా విద్యుత్తు సంస్థకు రూ.50 లక్షల ఆదాయం సమకూరిందని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన రాయితీ సౌకర్యాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చివరి అవకాశాన్ని అదనపు లోడు వాడుతున్న వినియోగదారులు అందరూ డిపాజిట్ చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని ఎస్‌ఈ సూచించారు.

రాయితీ ఇలా..

అదనపు లోడు	అసలు (రూ.ల్లో)	రాయితీ (రూ.ల్లో)
1	2,250	1,250
2	4,450	2,450
3	6,650	3,650
4	8,850	4,850
5	11,050	6,050

మట్టి మాఫియా చక్రవ్యూహం

వరదయ్యపాలెం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం వచ్చాక మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందనుకుంటే అక్రమార్కులు కొత్త ఆలోచనకు తెరతీశారు. శ్రీసిటీలో వివిధ పరిశ్రమలు రావడంతో మట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకూ భారీ డిమాండ్ ఏర్పడింది. భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. వీటికి భూ అభివృద్ధి పనులకు మట్టి ప్రధాన అవసరం కావడంతో మాఫియా అడ్డదారిలో మట్టి తరలిస్తోంది.

ప్రస్తుతం తడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, భవన నిర్మాణాలు జోరందుకోవడంతో మట్టి అవసరం పెరగడం మాఫియాకు వరమైంది. టిప్పర్లలో రవాణా చేసే పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ట్రాక్టర్లలో స్థానిక అవసరాల పేరిట ఓ వైపు నాయకుడు సరికొత్త నాటకానికి తెరతీశారు.

తడ లేఅవుట్‌లో మట్టి దింపుతున్న ట్రాక్టరు

అధికారుల దాడులు తప్పించుకునేలా..

అనుమతులు లేకుండా ప్రభుత్వాదాయానికి గండి కొట్టి వరదయ్యపాళెం మండలం పులివల్లం నుంచి తడకు మట్టి అక్రమ రవాణా చేస్తున్నారు. సాధారణంగా పులివల్లం, కాళహస్తి నుంచి తడకు చేరుకోవాలంటే బత్తులవల్లం మీదుగా శ్రీకాళహస్తి-తడ మార్గంలో 'ఎల్' ఆకారంలో వెళ్లాలి. ఈ మార్గంలో మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారుల దాడులు చేసే అవకాశం ఉండటంతో అక్రమార్కులు చక్రవ్యూహం అమలు చేస్తున్నారు. పులివల్లం నుంచి వరదయ్యపాళెం మీదుగా అడ్డదారిలో తడ జాతీయ రహదారికి చేరుకుని అక్కడ నుంచి తడలోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు.

చుట్టూ తిరిగి ట్రాక్టర్లలో తరలింపు

తడ నుంచి ట్రాక్టర్లు వస్తుండటంతో చూసేవారికి స్థానికంగానే మట్టి తరలిస్తున్నారనే భావన కలుగుతుంది. తడలో మట్టి నింపిన తర్వాత ఖాళీ వాహనాలను మాత్రం మళ్లీ శ్రీకాళహస్తి-తడ మార్గంలో పులివల్లంకు చేరుకుని అక్కడ నుంచి మట్టిని జాతీయ రహదారి మీదుగా అడ్డదారిలో తరలిస్తున్నారు. బత్తులవల్లం నుంచి 'ఎల్' ఆకారంలో తక్కువ దూరమున్నా.. చక్రంలా చుట్టుకుని రెండింతల దూరం రవాణా చేస్తుండటం గమనార్హం. దీనిపై తహసీల్దారు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మట్టి రవాణాకు ఎలాంటి అనుమతులు లేవన్నారు.

ఏసు జననం.. సైకత శిల్పం

చిల్లకూరు, న్యూస్‌టుడే: ఏసుని జననాన్ని తెలిపే విధంగా సైకత శిల్పి మంచాల సనత్‌కుమార్ బుధవారం రూపొందించిన సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తన కళా నైపుణ్యంతో ఈ సైకత శిల్పం ప్రతిమను తీర్చిదిద్దారు.

ఎంబీయూలో అవగాహన సదస్సు

చంద్రగిరి (గ్రామీణ), న్యూస్‌టుడే: మోహన్ బాబు యూనివర్సిటీలో ఏఐ ఆధారిత సస్టైన్ సాంకేతికతలపై రెండు రోజుల అవగాహన సదస్సు నిర్వహించారు. బుధవారం ఎంబీయూ ఛాన్సలర్ రామారావు మాట్లాడుతూ భారతీయ జీవన శైలి, ఆరోగ్య వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు - సాంకేతికత సమన్వయంతో సుస్థిర పరిష్కారాలు సాధ్యమవుతాయని తెలిపారు. ముఖ్య అతిథులుగా వచ్చిన వక్తలు పరిశోధనలను విశ్లేషించారు.

సంక్రాంతికి ప్రత్యేక రైళ్ల పొడిగింపు

విజయవాడ (రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07033/07034 ప్రత్యేక రైళ్లు జనవరి 16, 17, 19, 20, 23, 24, 26, 27, 30, 31 తేదీల్లో ప్రతి సోమ, మంగళ, శుక్ర, శనివారాల్లో రాకపోకలు సాగిస్తాయి. సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, యాదగిరి, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగళూరు స్టేషన్లలో ఆగుతాయి.

అభ్యంతరాల స్వీకరణకు ప్రకటన

తిరుపతి (రైల్వే), న్యూస్‌టుడే: తిరుపతి-పాకాల- కాట్పాడి మధ్య డబ్లింగ్ లైన్‌కు సంబంధించిన భూసేకరణలో అభ్యంతరాల స్వీకరణకు షెడ్యూల్ ప్రకటించినట్లు చీఫ్ ఇంజినీరు కె.సూర్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 104 కి.మీ. డబ్లింగ్ లైన్ నిర్మాణానికి తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో భూ సేకరణ చేయగా అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించామని, అభ్యంతరాలు ఉంటే ప్రకటించిన తేదీ నుంచి 30 రోజులలోపు తిరుపతి ఆర్డీవో కార్యాలయంలోని భూసేకరణ విభాగంలో తెలియజేయవచ్చన్నారు.

తెదేపా పార్లమెంట్ నూతన కార్యవర్గ నియామకం

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: తెదేపా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ నూతన కార్యవర్గ సభ్యులను బుధవారం ఆ పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. కమిటీలో అన్ని నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నాయకులకు చోటు కల్పించారు. అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా దివాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా హేమలత, దశరథ నాగేంద్ర, యశ్వంత్‌రెడ్డి, వాసు, కృష్ణయ్య, మల్లారం బాబు, వెంకయ్యనాయుడు, లోకేశ్వరి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కన్నెమ్మ, ఉదయకుమార్, వెంకయ్య, రామదాసు మనోహరయ్య, పెంచలయ్య, ఎండీ కుమార్, కోటేశ్వరరావు, మాధవి, గాలి కృష్ణవేణి, పార్లమెంట్ అధికార ప్రతినిధులుగా మురళీరెడ్డి, అమీర్‌బాషా, ఊట్ల సురేంద్రనాయుడు, అబ్దుల్ రహీం, దయాకర్, లక్ష్మీపతిరాజు, అనూరాధ, అంకయ్య, అనిత.. కార్యదర్శులుగా రమణయ్య, మస్తానమ్మ, రేవతి, జేడిబ్బయ్య విజయకుమార్, పోలమ్మ, ఉమామహేశ్వర, వెంకటాచలం, వెంకటసుబ్బయ్య, కోశాధికారిగా గుండాల భారతి, కార్యాలయ కార్యదర్శిగా చెంగయ్య, మీడియా కో-ఆర్డినేటర్‌గా కార్తీక్, సోషియల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా రూపేష్‌రెడ్డి నియమితులయ్యారు.

చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలో..

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ కమిటీలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పలువురు నియమితులయ్యారు. వీరిలో ఉపాధ్యక్షుడిగా రమణారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా అమ్ములు, అంబకుల మున్నార్ సాహెబ్, అధికార ప్రతినిధులుగా వెంకటేష్‌బాబు, పులిచర్ల మహేష్, కార్యదర్శిగా పరంధామ యాదవ్‌లను నియమించారు.

ఆధార్ అప్డేట్ చేసుకున్నారా..?

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలు, ధ్రువపత్రాలు, ఉపకార వేతనాలు.. ఇలా ప్రభుత్వ సదుపాయాలు పొందాలంటే ఆధార్ చాలా కీలకం. చిన్నప్పుడే ఆధార్ కార్డు తీసుకున్నా.. ప్రతి ఐదేళ్లకు, 15 ఏళ్లకు నవీకరించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. ఐదేళ్లు దాటిన చిన్నారులకు మాండెటరీ బయోమెట్రిక్ అప్డేట్, 15 సంవత్సరాలలోపు పిల్లలు, అప్డేట్‌కు నోచుకోని ఆధార్‌లను ఈకేవైసీ ద్వారా నవీకరించుకోవాలని ఉడాయ్ సూచించింది.

అప్పుడే పుట్టిన శిశువుల నుంచి...

అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు ఇచ్చే బాల ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిస్ లేకుండా పేరు, ఫొటో, పుట్టిన తేదీ మాత్రమే ఉంటాయి. తల్లిదండ్రుల వివరాలతో బాలఆధార్ జారీ చేస్తారు. ఐదేళ్ల తర్వాత వేలిముద్రలు, ఐరిష్‌తో బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేసుకోవాలి.

ఐదేళ్లు దాటిన తరువాత..

ఐదేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఐదేళ్లు దాటిన తరువాత మార్చుకోవాలి. దీనినే మాండెటరీ బయోమెట్రిక్ అప్డేట్ (ఎంబీయూ) అంటారు. ఇది మొదటి బయోమెట్రిక్ అప్డేట్. ఈ సమయంలో పూర్తి డేటా సమర్పించాలి. ఇది కొత్తదే కానీ పిల్లల ఆధార్ నంబర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ● పిల్లల ఆధార్ నవీకరణ చేయకపోతే వారి ఆధార్ నంబరు డీయాక్టివేట్ అవుతుంది. ఐదేళ్ల దాటిన చిన్నారుల ఆధార అప్డేట్ రెండేళ్లలోపు చేయించాలి. వారికి ఏడేళ్లు నిండేలోపు పూర్తి చేయాలి.

ఉడాయ్ నుంచి సేకరించిన జిల్లా వివరాలు ఇలా..

- మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేయని చిన్నారులు: 59,627 మంది
- ఇప్పటివరకు అప్డేట్ చేసినవి: 11 వేలు
- ఈకేవైసీ అప్డేట్ చేయాల్సింది: 2,22,724 మంది
- ఈకేవైసీ పూర్తి చేసుకుంది: 57 వేల మంది

ఎలా చేసుకోవాలి..?

● మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేయని చిన్నారుల వివరాలు ఉడాయ్ నుంచి సేకరించి సచివాలయాల వారీగా పంపించారు. ● సచివాలయ ఉద్యోగులను నేరుగా సంప్రదించాలి. ● ప్రత్యేక ఆధార్ శిబిరాల ద్వారానూ అప్డేట్ చేస్తున్నారు.

ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి, అమ్మవార్లతో పాటు పరివార దేవతామూర్తుల హుండీల లెక్కింపు పూర్తయింది. బుధవారం నిర్వహించిన లెక్కింపు ద్వారా 19 రోజులకు రూ.1,31,65,590, స్వల్పంగా బంగారం వచ్చినట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. వీటితో పాటు 352 కిలోల వెండి నిల్వాలు, 71 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయన్నారు.

పారిశ్రామికవేత్తల తయారీకి ఐడీఈ దోహదం

తిరుపతి (గ్రామీణం): పారిశ్రామికవేత్తల తయారీకి ఇన్నోవేషన్ డిజైన్, ఆంత్రప్రెన్యూర్‌షిప్ (ఐడీఈ) అవగాహన సదస్సులు ఎంతగానో దోహదపడతాయని డ్రీమ్స్ సీఈవో దేవేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పీఎంశ్రీ పథకానికి ఎంపికైన పాఠశాలల ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు సి.గొల్లపల్లి వద్ద ఉన్న సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. అతిథులు డా.నాగేంద్ర యమల, నాగేశ్వర్ మాట్లాడారు.

పీఠాధిపతికి తితిదే చిన్నమర్యాద

తిరుమల: బెంగళూరులోని శ్రీకుందాపుర వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీలక్ష్మీంద్రతీర్థ స్వామీజీకి బుధవారం తితిదే తరపున చిన్నమర్యాద చేశారు. మహద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీకి తితిదే పేష్కార్ రామకృష్ణ, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. బొక్కసం ఇన్‌ఛార్జి గురురాజారావు పాల్గొన్నారు.

పీఠాధిపతికి స్వాగతం పలుకుతున్న పేష్కార్, అర్చకులు

విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటు

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోపాటు నైపుణ్యాభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం పునాదులు వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక బైరాగిపట్టెడలోని కల్యాణ మండపంలో కెరీర్ ఎక్స్‌పో నిర్వహించారు. సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ గౌరీశంకర్, సీఎంవో సురేష్‌తో కలిసి ప్రారంభించిన ఆయన అనంతరం మాట్లాడారు. రాష్ట్ర పరిశీలకులు ఛాయేంద్ర, జిల్లా అధికారి లోకనాథం, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఈవో కుమార్

అంతరాలయ దర్శనానికి టికెట్లు తప్పనిసరి

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీవరసిద్ధి వినాయకస్వామి అంతరాలయ దర్శనానికి ఇక మీదట టికెట్లు తప్పనిసరి చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు, పాలక మండలి కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి హరిజవహర్‌లాల్ మంగళవారం ఆలయ అధికారులతో సమీక్షించారు. ఇందులో ఉచితంగా సాగుతున్న అంతరాలయ దర్శనాలతో సామాన్య భక్తులకు ఇబ్బందులు వస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యేకంగా సమయం, టికెట్లు కేటాయించాలని ఆయన ఆదేశించడంతో రానున్న పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుతం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు. రోజుకు మూడు పర్యాయాలు భక్తులకు అంతరాలయ దర్శనాలకు అనుమతించనున్నట్లు తెలిపారు.

వ్యవసాయ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యం

తిరుపతి (నగరం): వ్యవసాయ విద్యుత్తు సర్వీసుల మంజూరుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి అన్నారు. బుధవారం తిరుపతిలోని డిస్కం కార్యాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరెంటోళ్ల జనబాట కార్యక్రమానికి 28,672 సమస్యలు రాగా.. 507 అక్కడికక్కడే పరిష్కరించినట్లు వెల్లడించారు.

కరి మింగిన వెలగలా పరిహారం

■ ఎకరా పంట నష్టపోతే రూ.పదివేలతో సరి

■ లెక్కింపుల్లో లోటుపాట్లతో లబోదిబోమంటున్న రైతులు

పలమనేరు, న్యూస్‌టుడే: అరకొర పరిహారంతో ఏనుగుల దాడుల్లో నష్టపోయిన రైతులు కుదేలవుతున్నారు. అంచనాల మదింపులో అటవీ అధికారులు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే పరిహారం పెంచినా అది చాలట్లేదని, రూ.లక్షల్లో నష్టపోతే రూ.వేలల్లో చెల్లిస్తున్నారంటూ వాపోతున్నారు.

ఆరేళ్లలో వివిధ పంటలకు సంబంధించి 4,778 ఎకరాల్లో పంటనష్టం జరగ్గా రూ.4.93 కోట్లు చెల్లించారు. ఇది సగటున ఎకరాకు రూ.10 వేల వరకు మాత్రమే. ఎకరా వరి సాగుకు ఖర్చులన్నీ కలిపి రూ.40 వేలు అవుతుండగా అధికారులు నష్టం జరిగిన ప్రాంతంకంటే కొలతలు తక్కువ వేస్తున్నారని, మార్కెట్ ధర కంటే తక్కువగా పరిహారం ఇస్తున్నారని వాపోతున్నారు. పశువులు మరణిస్తే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఇస్తుండటం కొంత ఊరటనిస్తోంది. ఆరేళ్లలో పశు మరణాలు 38 నమోదవగా వాటికి రూ.7.8 లక్షలు చెల్లించారు.

ఏనుగుల దాడల్లో ధ్వంసమైన పంట

పెంచిన వివరాలిలా..

అంశం	గతంలో	ప్రస్తుతం
మానవ మరణం	రూ.5 లక్షలు	రూ.10 లక్షలు
తీవ్రగాయాలు	రూ.75 వేలు	రూ.2 లక్షలు
స్వల్పగాయాలు	రూ.20 వేలు	రూ.20 వేలు
పంటనష్టం(ఎకరాకు)	రూ.6వేలు	రూ.10 వేలు

ఆరేళ్లలో చెల్లించిన పరిహారం

ఘటనలు	సంఖ్య	చెల్లించిన మొత్తం
మరణాలు	24	రూ.1.42 కోట్లు
గాయాలు	14	రూ.14.8 లక్షలు

రూ.1.50 లక్షలు నష్టపోతే రూ.7 వేలిచ్చారు

ఏనుగులు గతేడాది నా పొలంలోని పది కొబ్బరి చెట్లు విరిచేశాయి. అందివచ్చిన పంటనూ ధ్వంసం చేశాయి. అప్పట్లో కొబ్బరి చెట్టు విలువ రూ.10 వేలు కాగా పది చెట్లకు రూ.లక్ష.. కాగా పంటలకు మరో రూ.50 వేలు నష్టం వాటిల్లింది. అధికారులు మాత్రం రూ.7 వేలు ఇచ్చారు. **- అమ్ములు, మొగిలేపల్లె, గంగవరం**

జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో అధికారులు

ముక్కంటి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

శ్రీకాళహస్తి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా వాయులింగేశ్వరున్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చిన వీరికి ఆలయ అధికారులు, స్థానిక న్యాయమూర్తులు బుధవారం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రొటోకాల్ న్యాయమూర్తి గురునాథం, 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్, ఆలయ ఏఈవోలు విద్యాసాగర్ రెడ్డి, మోహన్, కోర్టు సూపరింటెండెంట్ రవి పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న సింగపూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని సింగపూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నన్ రమేష్ బుధవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి మూలమూర్తిని న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ వి.ఎస్.ఎస్.శ్రీనివాసశర్మ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ● శ్రీవారిని వీఐపీ బ్రేక్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీనటి జైధనుష్, కీర్తి ధనుష్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. సింధు మీడియాతో మాట్లాడుతూ.. వివాహమై ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుమల వచ్చామన్నారు. వచ్చే సంవత్సరం మలేషియా, ఇండోనేషియా క్రీడల్లో విజయం సాధించాలని, వైజాగ్‌లో నిర్మిస్తున్న అకాడమీ మంచిగా రావాలని ప్రార్థించినట్లు తెలిపారు.

శ్రీవారి ఆలయం ఎదుట జస్టిస్ కన్నన్ రమేష్ కుటుంబం, చిత్రంలో తితిదే ఓఎస్డీ సత్రేనాయక్ తదితరులు

మూడు వేలమందితో వైకుంఠ భద్రత

తిరుపతి (నేరవిభాగం): పది రోజుల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో 90 శాతం సమయం సామాన్య భక్తులకే కేటాయించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తరలివచ్చే భక్తుల భద్రతకు మూడువేల మంది పోలీసుల సేవలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టోకెన్ల జారీ పారదర్శకంగా జరగడంతో కొందరు నకిలీ టోకెన్లతో భక్తులను మోసగించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాకే భక్తులను అనుమతిస్తారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నకిలీ టోకెన్లు ఇచ్చిన, తీసుకొచ్చిన వారిపై చట్టప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు.

మాట్లాడుతున్న కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు

హెల్మెట్ల పంపిణీ: ప్రజల భద్రత కోసం నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు. అనంతరం మీడియా సభ్యులకు పోలీసు శాఖ తరపున హెల్మెట్లు అందజేశారు.

నేటి నుంచి స్థానికులకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి స్థానికుల కోటా నమోదుకు గురువారం నుంచి అవకాశం కల్పించనున్నారు. తిరుపతి, తిరుమల స్థానికులకు జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు ఐదువేల టోకెన్లు చొప్పున జారీ చేయనున్నారు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు స్థానికులు వివరాలు నమోదు చేసుకోవాలి. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్‌లో టోకెన్లు మంజూరైన వారి వివరాలు వెల్లడిస్తారు.

నీట మునిగి ఒకరి మృతి

చిన్న గొట్టిగల్లు, న్యూస్‌టుడే: చెరువులో పెంపుడు శునకాన్ని పట్టుకునేందుకు వెళ్లి.. ఈత రాక నీట మునిగి యజమాని మృతి చెందిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు నెల్లుట్లవారిపల్లి పంచాయతీకి చెందిన సంతోష్ కుమార్(45), తన భార్య, కూతురు, పెంపుడు శునకంతో కలిసి రెడ్డి చెరువుకు దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్లారు. శునకాన్ని శుభ్రం చేసేందుకు చెరువులోకి దిగగా లోతు తెలియక.. సంతోష్ కుమార్ నీట మునిగారు. ఈత రాకపోవడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్

భాకరాపేట న్యూస్‌టుడే: ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, ఓ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారి వెంకటరమణ బుధవారం తెలిపారు. ఉస్తికాయలపెంట బీట్ పరిధిలోని యల్లమంద జంక్షన్ దగ్గర కారును తనిఖీ చేయగా.. అందులోని ముగ్గురు పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకుని విచారించగా ఎర్రచందనం తరలిస్తున్నట్లు తెలిసింది. తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన తంజియప్పన్, కార్తి చిన్నస్వామి, వేలూరు జిల్లాకు చెందిన కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రూ.9 లక్షల విలువైన ఆరు దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నారు.

పశువైద్య కళాశాల విద్యార్థిపై చర్యలు

తిరుపతి (వ్యవసాయం): తిరుపతి పశువైద్య కళాశాల విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 22న తరగతి గదిలో ప్రయోగం చేస్తున్న మొదటి సంవత్సరం విద్యార్థుల ఫొటోను రోషిత్ అనే విద్యార్థి వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. అందులో అమ్మాయిలు ఉండటం, తిరుపతికి చెందిన జశ్వంత్ అనే విద్యార్థి సహ విద్యార్థినులను రెచ్చగొడుతుండటంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. జశ్వంత్ మంగళవారం స్నేహితులతో కలిసి రోషిత్‌ను కొట్టడం, ఘటనలో నాలుగో ఏడాది విద్యార్థి పవన్‌కుమార్ గాయపడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జశ్వంత్‌తో పాటు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగడంతో జశ్వంత్‌ను కళాశాల నుంచి సస్పెండ్ చేసినట్లు అసోసియేట్ డీన్ డా.జగపతిరామయ్య ప్రకటించారు.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలకు పరిపాలనా కార్యాలయం: డి.నెం.3-6-478,4వ అంతస్తు, ఆనంద్ ఎస్టేట్ లిబర్టీ రోడ్డు, హిమాయత్‌నగర్, హైదరాబాద్ - 500029, వెబ్‌సైట్: www.shriramfinance.in.
బ్రాంచ్ కార్యాలయము : టి.కె.స్ట్రీట్, తిరుపతి -2, చిత్తూరు జిల్లా - 517501

భౌతిక స్వాధీనతా ప్రకటన (రూల్8(3) ప్రకారం)

(SARFAESI చట్టంలోని 13(4) క్రింద స్థిరాస్తి యొక్క భౌతిక స్వాధీనత కొరకు)
రిఫరెన్స్ రుణ ఖాతా నెం. TRPT2TF1305310012

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తరువాత ఎన్‌సిఎల్‌టి బెంచ్-2 చెన్నై తేది: 09.11.2022 వారి ఆదేశాలతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30.11.2022 ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పునకు ఆమోదము లభించినది) ఈ కంపెనీ కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టరు కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిస్టరు కాబడి వారి రిజిస్టరు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది.

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (యస్‌యఫ్‌యల్) యొక్క అధీకృత అధికారి సదరు చట్టంలోని 13(12)కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 నందలి రూలు 3 ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ఋణగ్రహీత ఈ క్రింది తెలిపిన ప్రకారం బకాయి సొమ్ము మొత్తంను చెల్లించ వలసినదిగా క్రింద ఉదహరించినబడిన తేదీన డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

ఋణగ్రహీతలు తమ బకాయిలను పూర్తిగా చెల్లించనందున ముఖ్యముగా ఋణగ్రహీతలకు మరియు సామాన్య ప్రజానీకానికి ఇందుమూలగా తెలియజేయునది ఏమనగా సదరు చట్టం యొక్క సెక్షన్ 14 క్రింది జారీ చేయబడిన ఉత్తర్వుల పరిశీలనకు అనుగుణంగా అధీకృత అధికారియైన దిగువ సంతకందారు దిగువ తెలిపిన ఆస్తిని తేది:15.12.2025న భౌతికంగా స్వాధీన పరచుకున్నారు.

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా:
1) **పాలడుగు ప్రభాకర్,** తండ్రి పాలడుగు పార్థసారథి నాయుడు, డి.నెం.8-18, అంజని టెక్ టైల్స్, ఎస్.ఎస్.ఏజెన్సీస్, పద్మావతిపురం మెయిన్‌రోడ్డు, మాయాబజార్ తిరుపతి, తిరుపతి జిల్లా
2) **పాలడుగు సుమలత** భర్త పాలడుగు ప్రభాకర్, డి.నెం.8-18, అంజని టెక్ టైల్స్, ఎస్.ఎస్.ఏజెన్సీస్, పద్మావతిపురం మెయిన్‌రోడ్డు, మాయాబజార్ తిరుపతి, తిరుపతి జిల్లా
3) **ఎం.జనార్ధన్ నాయుడు,** తండ్రి మోహన్ క్రిష్ణ నాయుడు, డి.నెం.4-25, కమ్మపల్లి, ఆర్.సి.పురం మండలం, చిత్తూరు జిల్లా

డిమాండ్ నోటీసు ప్రకారం బకాయి సొమ్ము: రూ.71,21,231/- (డెబ్బై ఒక్క లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు మాత్రమే)
రుణఖాతా నెం. TRPT2TF1305310012 - డిమాండ్ నోటీసు తేది:07.03.2023

స్థిరాస్తుల వివరములు:-

చిత్తూరు జిల్లా, శ్రీ బాలాజి రిజిస్ట్రేషన్‌జిల్లా, తిరుపతి రూరల్ సబ్ జిల్లా, తిరుపతి రూరల్ మండలం, పాడి గ్రామలెక్కదాఖలా, మాగాణి సర్వేనెం.350/1సిలో ఎ.0.62 సెంట్లు లేదా 0.215 హెక్టార్లు, మాగాణి సర్వేనెం.350/2సిలో ఎ.0.28 సెంట్లు లేదా 0.114 హెక్టార్లు మరియు మాగాణి సర్వేనెం.350/1బిలో ఎ.0.45 సెంట్లు లేదా 0.182 హెక్టార్లు వెరశి మొత్తం విస్తీర్ణం ఎ.1.35 సెంట్లు లేదా 0.547 హెక్టార్లు మరియు ఇందున ఎ.0.90.67 సెంట్లు లేదా 0.367 హెక్టార్ల భూమి మరియు ఇందున వున్న ఖాళీ స్థలం విస్తీర్ణం 1722.22 చ.గ. హద్దులు: తూర్పు: 33అ. వెడల్పు గల రోడ్డు, పడమర: ముక్కంటి వీరమ్మ భూమి, ఉత్తరం: పి.సుమలతకు కె.జయచంద్రా రెడ్డి విక్రయించిన భూమి. దక్షిణం: ముక్కంటి క్రిష్ణయ్య మరియు ఇతరుల భూమి.ఈ హద్దుల మధ్య తూర్పు నుండి పడమర: ఉత్తరం వైపు:125అ. లేదా 38.125మీ. దక్షిణం: వైపు: 75అ. లేదా 22.875మీ. ఉత్తరం నుండి దక్షిణం: ఇరువైపులా 155అ. లేదా 47./275మీ. వెరశి మొత్తం విస్తీర్ణం 15500 చ.అ. లేదా 1722.22 చ.గ ఖాళీ స్థలం మాత్రమే

సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా (SFL) అధీకృత అధికారి పైన పేర్కొబడిన స్థిరాస్తులను ఋణగ్రహీతల నుండి భౌతికంగా స్వాధీనత తీసుకొనడమైనది. ఈ నోటీసు తర్వాత ఏ వ్యక్తికి విక్రయించుట గాని, ట్రాన్స్‌ఫర్ చేయుట గానీ, లీజు లేదా తనఖా ఆస్తులను దారి మళ్ళించుటకు గానీ యస్‌యఫ్‌యల్ వారి లిఖితపూర్వక అనుమతి లేకుండా చేయరాదు.

ప్రదేశం: తిరుపతి
తేది: 15.12.2025

సం/- అధీకృత అధికారి,
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

EENADU Classifieds

EDUCATION

LAST CHANCE: 10th, Inter, Direct Degree (Disc), BA, B.Com, B.Sc, BBA, BCA, B.Tech, MA, M.Com, M.Sc, MBA, MCA. Regular/ Lateral Entry. ✆ 93812 87629.

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

34x65.5 West Facing Plot for Sale at 3rd Right, Narayana Puram, Tiruchanoor Road, Tirupati. Ph.No: 99490 93939.

చంద్రగిరి-తిరుపతిలో అంతర్భాగంగా గ్రేటర్ తిరుపతిలో కలవబోతున్న చంద్రగిరి టౌన్‌లో ఒకవైపు కాలేజ్ మరొకవైపు అమ్మవారి టెంపుల్‌కి దగ్గరలో 100 అడుగుల రోడ్డుకు TUDA అప్రూవల్స్ లేఅవుట్ నందు వెంటనే హౌస్, అపార్ట్‌మెంట్ కట్టుకునే PLOTS అమ్మబడును. 9505502346.

JOBS

Wanted female Hostel Incharges Qualification any Degree. Age limit: 25 to 45 years, Salary upto: 15000/- working location: Master minds College, Tirupati. Contact: 8978180843.

COLLEGE ADMISSION Service Immediate Job Appointment for 45 Female Staff. Office Staff & Work from Home Staff Permanent Job. Salary: 10K-25K, Incentives upto 1,00,000. Office Address: Shiva Vishnu Apartments, D.No: 2/37, 5th Cross, MKNaidu Colony, Tirupati. ✆ 89398 61304, 90807 99612.

Openings for Software Jobs in top IT Companies any back ground. Yadav Consultancy, Hyd. ✆ 8977798554, 7337391862.

Red Sandal in 100 Acres at Rapur Highway Facing Tirupati Dt. Each plot 720 Sft. for Marketing Team Leader. 9346768145

తిరుపతిలోని ప్రముఖ కళ్యాణ మండపం నందు మెయిన్‌టెనెన్స్ చేయుటకు సూపర్‌వైజర్ కావలెను. ✆ 93939 29311.

శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ తిరుపతి & అనంతపురం జిల్లాల్లో ఫీల్డ్ నందు Filed Technician - ITI Electrician/ Elec Mechanics/ Electr & Welder కావలెను. Q: 2 వీలర్, డ్రైవింగ్ లైసెన్స్, జీతం, TA, DA, PF, ESI & Bonus, career@shreejamilk.com. ✆ 91542 82113.

Primary and Pre Primary Teachers all సబ్జెక్ట్స్, వార్డెన్, ఆయాలు కావలెను. శ్రీ మాతృశ్రీ హైస్కూల్, రైల్వేకాలనీ, తిరుపతి. ✆ 94407 29853.

EENADU CLASSIFIEDS THE Ec WAY
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధన కోసం నిత్యం పరితపిస్తూ...
యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి అండదండలతో
సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషిచేస్తున్న మా ప్రియతమ నాయకులు
సత్యవేడు నియోజకవర్గ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్
గౌ॥ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారికి
మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మరియు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని
మనసారా కోరుకుంటూ...
కె.మురళీ రెడ్డి
పి.మోహన్ రెడ్డి
పరుచూరి శివకుమార్

(c) eenadu

తిరుపతి

• తిరుపతి • చంద్రగిరి

ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: ప్లాస్టిక్ రహిత సమాజాన్ని సాధించడంలో అందరూ భాగస్వాములు కావాలని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ -6 ప్రోగ్రాం అధికారిణి సంధ్య పేర్కొన్నారు. బుధవారం వేదాంతపురంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు చేపట్టి మాట్లాడారు. ● ఎన్ఎస్ఎస్-1 యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం పాతకాల్వ గ్రామంలో అవగాహన కార్యక్రమం జరిగింది. కో-ఆర్డినేటర్ లలితకుమారి, వాలంటీర్లు గ్రామస్థులు పాల్గొన్నారు.

8 వేల టోకెన్లు జారీ

తిరుపతి (తితిదే): తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి సంబంధించి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు సర్వదర్శన టోకెన్లు బుధవారం 8 వేల జారీ చేశారు. శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు రెండు వేల టోకెన్లు ఇచ్చారు.

నీటి సంరక్షణపై అవగాహన

చంద్రగిరి: బుచ్చినాయుడుపల్లి పంచాయతీలో రెండో అంత్రా ఇంజినీర్ కంపెనీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో బుధవారం ప్రదర్శన నిర్వహించారు. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణపై శిక్షణ, చంద్రగిరిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతోపాటు జేసీపీ మనికంఠన్, ఎన్ఎస్ఎస్ స్టాఫ్ శ్రీధర్, సర్పంచి ఎం.రవినాయుడు పాల్గొన్నారు.

ఎస్సై బాధ్యతల స్వీకరణ

పాకాల, న్యూస్‌టుడే: నూతన ఎస్సైగా ఎస్.తరుణ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. శ్రీకాళహస్తిలో విధులు నిర్వర్తిస్తూ.. బదిలీపై ఇక్కడికి వచ్చారు. స్థానికులు సహకరించాలని ఆయన కోరారు.

తరుణ్

విజేతలతో గేట్ విద్యాసంస్థల ఛైర్మన్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ గోపీనాథ్

క్విజ్ పోటీలతో జ్ఞాపకశక్తి మెరుగు

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు క్విజ్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని గేట్, గీతం విద్యాసంస్థల ఛైర్మన్ డా.తమ్మినేని వెంకటేశ్వర్లు, ఎమరాల్డ్స్ జూనియర్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. జానకిరామ్ పేర్కొన్నారు. బుధవారం 'ఈనాడు- ఈటీవీ ఆంధ్రప్రదేశ్' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు క్విజ్ పోటీలు జరిగాయి. గేట్‌లో ఎ.పవిత్ర, ఎ.సస్మిత, ఎం.పూజ.. ఎమరాల్డ్స్‌లో ఎ.చరణ్‌తేజ, బి.రేష్మ, వై.సాయిశ్రీనిక వరుసగా మూడు స్థానాల్లో నిలిచి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

బహుమతులు అందుకున్న విద్యార్థులతో ఎమరాల్డ్స్ కళాశాల ఏడీ జానకిరాం, ప్రిన్సిపల్ మధుసూదన్

ఇచ్చేది అధిక ధర.. వచ్చేది అరకొర

అన్నదాతలకు తప్పని యూరియా భారం

చంద్రగిరి, న్యూస్‌టుడే: ఎరువుల కొరత అన్నదాతలను వెంటాడుతోంది. సహకార సంఘాలు, రైతుసేవా కేంద్రాల్లో తగినన్ని బస్తాలు లభించకపోవడంతో రైతులు ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ అధిక ధర తోడు యూరియా బస్తా కావాలంటే 50 కిలోల కాంప్లెక్స్ ఎరువు తీసుకోవాలని ముడిపెడుతున్నారు. దీంతో అప్పులు చేసి ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఫలితంగా సాగుఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. సకాలంలో ఎరువులు వేయకపోతే పంటల ఎదుగుల ఉండదని, ప్రధానంగా వరి, మొక్కజొన్న, వేరుసెనగ దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని, ఇప్పటికే విత్తనాలు, కూలీ ఖర్చులు, పెట్టుబడుల ఇబ్బంది పడుతున్న తమకు ఎరువుల కొరత మరింత భారం మారుతోందని రైతులు వాపోతున్నారు.

పర్యవేక్షణ లోపం

ఎరువుల సరఫరాపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, నిల్వల నిర్వహణలో లోపాలు, కొందరు వ్యాపారులు కృతిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పలుబడి ఉన్నవారికే ఎరువు అన్నరీతిలో పంపిణీ సాగుతోందని, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ నమోదు మేరకు సరఫరా

అన్నదాతలు నమోదు చేసుకున్న మేరకు 135 టన్నుల యూరియాను ప్రతిపాదనలు పంపించాం. తొలివిడతగా వచ్చిన 55 టన్నుల బస్తా రూ.266.50 చొప్పున రైతులకు సరఫరా చేశాం. మరోమారు రైతులు ఆన్‌లైన్‌లో నమోదుచేసుకున్న ప్రతిపాదనలను ఉన్నతాధికారుల దృష్టికి నివేదించాం. రాగానే రైతులకు అందిస్తాం.

- విజయభాస్కర్, వ్యవసాయశాఖ అధికారి

కార్యకర్తకు చరవాణి అందజేస్తున్న ఎమ్మెల్యే పులివర్తి నాని

అంగన్‌వాడీలకు చరవాణుల పంపిణీ

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 348 మంది అంగన్వాడీలకు 5జీ ఫోన్లను ఎమ్మెల్యే పులివర్తి నాని బుధవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలు, సూపర్‌వైజర్లకు చరవాణులు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఫలితంగా సేవలు మెరుగుపడతాయని వివరించారు. అనంతరం ఆయాలకు నియామక ప్రతులు అందించారు. **చంద్రగిరి:** చంద్రగిరి పాతపేట రాములవారి గుడివీధిలో నిర్మించిన ఫిజియోథెరపీ కళాశాలను బుధవారం ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు.

హక్కులపై అవగాహన అవసరం

పాకాల, న్యూస్‌టుడే: వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ మాసులామణి అన్నారు. బుధవారం వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించి మాట్లాడారు. అధ్యాపకులు చిట్టి కళావతి, ఈశ్వరబాబు పాల్గొన్నారు. **చంద్రగిరి:** ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ సి.వెంకటరమణ మాట్లాడారు. అధికారులు స్నేహలతారెడ్డి, శేషాచలరాజు, సుబ్బారెడ్డి, ఇందిరాదేవి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎన్టీఆర్ రాజు సేవలు చిరస్మరణీయం

తిరపతి (నగరం), న్యూస్‌టుడే: తెదేపా సీనియర్ నాయకుడు, ఎన్టీఆర్ రాజు తిరుమలవాసులకు చేసిన సేవలు చిరస్మరణీయమని పార్టీ సీనియర్ నాయకుడు నరసింహయాదవ్ అన్నారు. బుధవారం తిరుమలలో జరిగిన ఎన్టీఆర్ రాజు సంస్మరణసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తుడుగా గుర్తింపు పొందిన ఆయన మృతి పార్టీకి తీరనిలోటు అన్నారు. నాయకులు ప్రసాద్, బాషా, శేషయ్య, బాలాజీ, రమేష్, కృష్ణ, బాలాజీ, శ్రీకాంత్, కిట్టు, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పరిశోధక విద్యార్థినికి యంగ్‌సైంటిస్ట్ అవార్డు

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ మైక్రోబయాలజీ విభాగం పరిశోధక విద్యార్థిని సబీహాతబస్సుమ్‌కు యంగ్‌సైంటిస్ట్ అవార్డు లభించింది. ఈ నెల 22న గుంటూరులోని చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో అసోసియేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఫార్మసీ (ఏబీఏపీ) ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆమె ఈ అవార్డు అందుకున్నారు. వర్సిటీ మైక్రోబయాలజీ విభాగం ఆచార్యులు చండీకుమారి మార్గదర్శకత్వంలో ఆమె చేపట్టిన సూక్ష్మజీవుల్లో 'ఖైటోసనేస్ ఎంజైమ్ ఉత్పత్తి, ఆప్టిమైజేషన్' అనే పరిశోధనకు గుర్తింపుగా అవార్డు దక్కింది. విద్యార్థినిని బుధవారం వర్సిటీ వీసీ ఉమ అభినందించారు.

సబీహాతబస్సుమ్‌ను అభినందిస్తున్న వీసీ ఉమ

ప్రత్యూషను సన్మానిస్తున్న న్యాయవాదులు

ఏపీపీగా ప్రత్యూష

తిరుపతి (లీగల్) : న్యాయవాది నాగస్వరం ప్రత్యూష ఏపీపీ (అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్)గా ఎంపికైనట్లు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గొట్టి గజేంద్ర, ప్రధాన కార్యదర్శి వి.విద్యానాథరెడ్డి బుధవారం తెలిపారు. ప్రత్యూషని ఘనంగా సన్మానించి, సత్కరించారు.

కష్టపడిన వారికి పార్టీ గుర్తింపు

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: గత ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారికి తిరుపతి పార్లమెంట్ కమిటీలో చోటు కల్పించారు. యశ్వంత్ రెడ్డి పార్టీ ఉపాధ్యక్షుడిగా, కార్యాలయ కార్యదర్శిగా చింతా చెంగయ్యయాదవ్, అధికార ప్రతినిధిగా ఊట్ల సురేంద్రనాయుడు ఎంపికయ్యారు.

యశ్వంత్‌రెడ్డి, చెంగయ్య యాదవ్, ఊట్ల సురేంద్రనాయుడు

సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చిలో క్రైస్తవ సోదరులు

చిన్నారులతో సుధహా లిటిల్ సిటిజన్స్ పాఠశాల కరస్పాండెంట్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం తదితరులు

తారా.. తోరణం

తిరుపతి (బైరాగిపట్టెడ), పాకాల, న్యూస్‌టుడే: క్రైస్తవ ప్రార్థనా మందిరాలు క్రిస్మస్ శోభతో విరాజిల్లుతున్నాయి. క్రీస్తు జన్మదినం క్రిస్మస్‌ను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి అనంతరం ప్రార్థనలు మొదలయ్యాయి. తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో స్థానిక షెకీనా చర్చిలో ప్రత్యేక పాస్టర్ల ఐక్య క్రిస్మస్ సమావేశంలో పాస్టర్లు పాల్గొన్నారు. పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు ఆరుల్ అరసు పాల్గొని మాట్లాడారు. స్థానిక రాయల్‌చెరువు రోడ్డులోని సుధహా లిటిల్ సిటిజన్స్ స్కూల్లో వేడుకలు నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, నీలిమ, ప్రిన్సిపల్ మధు పాల్గొన్నారు.

వెలుగుల్లో పాకాలలోని ఆర్‌సీఎం చర్చి →

న్యాయమైన వినతులు పరిష్కరించాలి

తిరుపతి(ఆర్టీసీ), న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై పలు దఫాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నా డిపో మేనేజర్లు పరిష్కరించడం లేదని, కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదని ఎన్ఎంయూఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డీవీఆర్ కుమార్, బీఎస్ బాబు ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలతోపాటు యాజమాన్యం మొండివైఖరిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ బుధవారం డీఆర్వో నరసింహులుతోపాటు జిల్లాలోని తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. నాయకులు ఆర్ముగం, నాగేశ్వరావు, డీహెచ్ కుమార్, జానకిరామ్, భాస్కర్, దినకర్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులతో ప్రిన్సిపల్ వై.ద్వారకనాథరెడ్డి, పీడీ రాజీవ్ తదితరులు

ఎస్వీ పాలిటెక్నిక్ జట్లకు అభినందనలు

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా జరిగిన రీజినల్ స్థాయి క్రీడాపోటీల్లో ఆ కళాశాల విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్, షటిల్, టేబుల్ టెన్నిస్ పోటీల్లో గెలుపొందడంతో పాటు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచారు. కళాశాల ప్రిన్సిపల్ వై.ద్వారకనాథరెడ్డి, పీడీ రాజీవ్ విద్యార్థులను బుధవారం అభినందించారు.

24వ వర్ధంతి

ప్రేమ, అనురాగం, ఆత్మీయత, స్నేహం, మానవత్వం, దానగుణం వీటన్నింటిని మాకు చిన్నతనం నుంచి తెలియజేసి మా వెన్నంటే వుండి మమ్ములను ముందుకు నడిపించిన మా మాతృమూర్తి శ్రీమతి పులుగోరు నాగరత్నమ్మ గారు మా నుండి దూరమై నేటికి 24 సం॥లు గడిచినా మీ మధురస్మృతులు మా మదిలో సదా పదిలం.

కీ॥ శే॥ పులుగోరు నాగరత్నమ్మ, తిరుపతి

కుమారుడు : పులుగోరు మురళీకృష్ణా రెడ్డి
మాజీచైర్మన్, తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్
మాజీ ఫ్లోర్ లీడర్, తిరుపతి మునిసిపల్ కౌన్సిల్
మనుమరాలు : పులుగోరు వీణ రెడ్డి

కుమార్తె : ఎ. మునికుమారి
మనవళ్ళు : పులుగోరు ప్రదీప్, పులుగోరు సతీష్

గమనిక : పులుగోరు నాగరత్నమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజు (25-12-2025) గురువారం ఉ॥ 11గం॥లకు తిరుచానూరు రోడ్డు నందు గల అన్నపూర్ణమ్మ గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగును.

ఆక్రమణలకు కట్టడి.. శుభ్రతకు కట్టుబడి

స్పందనకు వందనం

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: 'మేమున్నాం.. మీకుతోడు'గా శీర్షికన ఈనాడులో ప్రచురితమైన ప్రజాసమస్యల్ని పరిష్కరించడంలో నగరపాలిక యంత్రాంగం ప్రత్యేక చొరవ కనబరుస్తోంది. కమిషనర్ ఎన్.మౌర్య, ఉప కమిషనర్ అమరయ్య, డి.సి.పి. ఖాన్, ఎస్ఈ శ్యాంసుందర్, ఎం.హెచ్.వో డా.యువఅన్వేష్, పశువైద్యాధికారి డా.గుణశేఖర్‌ల ఆదేశాలతో ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతున్నారు.

● అలిపిరి మార్గంతోపాటు సీతమ్మ మార్గంలో ఆక్రమణలకు అడ్డుకట్ట వేశారు. కె.బి.లేఅవుట్‌లోని హోసన్న మందిరం, ఎస్వీయూ ప్రహరీ, లీలామహల్ కూడలి- పాత నగరపాలిక కార్యాలయం మార్గంలో వ్యర్థాలు తొలగించారు.

● కపిలతీర్థం గ్రీన్ మెరిడియన్ హోటల్ వెనుక, బైరాగిపట్టెడతోపాటు గెస్ట్ లైన్ డేస్ ఎదురుగా ఉన్న బ్యాంకు ఎంప్లాయిస్ కాలనీలో వీధి కుక్కల సమస్యకు, జి.కార్ స్ట్రీట్‌లో వాహనాల పార్కింగ్ సమస్యకు పరిష్కారం లభించింది.

● గోవిందరాజస్వామి ఆలయం మాడవీధుల్లోని పడమటి వైపు ఆక్రమణలు, రాయల్‌చెరువు రోడ్డులోని రైతుబజారు వద్ద రోడ్డు ఆక్రమించిన వ్యాపారులపై చర్యలు చేపట్టారు. పాత ప్రసూతి ఆసుపత్రి రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాలువల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

● రాములవారి గుడి మాఢవీధుల్లో వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు పరిశీలించారు. వెస్ట్‌చర్చి- పద్మావతి వర్సిటీ మార్గంలోని మామ్స్ కిచెన్ వద్ద రోడ్డుపై వంతెన దెబ్బతినడంతో మరమ్మతులకు ఆదేశించారు.

● ఇస్కాన్ మార్గంలో బహిరంగ మల మూత్ర విసర్జనను కట్టడి చేసేందుకు మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చారు. రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్‌కు వెళ్లే మార్గంలో తాళం వేసిన మరుగుదొడ్లను, పరసాలవీధి రేణుకా పరమేశ్వరి ఆలయం ఎదుట యూడీఎస్ మ్యాన్‌హోల్, గోవిందరాజ స్వామి పుష్కరిణి పరిసరాలు శుభ్రం చేయించారు.

రైతుబజార్ సమీపంలో కాలువల శుభ్రత

అస్టర్ నారాయణాద్రిలో క్లిష్టమైన చికిత్స

తిరుపతి (వైద్య విభాగం), న్యూస్‌టుడే: అస్టల్ నారాయణాద్రి ఆసుపత్రిలో అత్యంత క్లిష్టమైన హృదయ చికిత్స నిర్వహించినట్లు కార్డియాలజిస్ట్ డా.అభిషేక్ ఆశా, సీఓఓ డా.శ్రీధర్ ముని బుధవారం తెలిపారు. 80 ఏళ్ల వృద్ధుడు గుండె సమస్యతో ఆసుపత్రిని ఆశ్రయించగా బైపాస్ సర్జరీ చేసేందుకు వీలు కాలేదని, బెలూన్ ఎక్స్‌పాండబుల్ మైవల్ వాల్ ఉపయోగించి చికిత్స చేసినట్లు వెల్లడించారు. కోలుకున్న వృద్ధుడిని డిశ్ఛార్జి చేస్తున్నట్లు తెలిపారు. వైద్యులు కుమార్‌రెడ్డి, ఎస్వీప్రసాద్, ప్రతిమ, శ్రీకాంత్, సుమంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టాటా సేవలు ఆదర్శనీయం

తిరుపతి(భవానీనగర్) న్యూస్‌టుడే: దేశానికి రతన్ టాటా సేవలు ఆదర్శనీయమని, రతన్ టాటా సేవా సమితి ఛైర్మన్ పి.తేజ పేర్కొన్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. టాటా జయంతి సందర్భంగా ఈ నెల 28న తిరుపతిలో ఉదయం 8.30 గంటలకు ఎం.ఆర్.పల్లి నుంచి లక్ష్మీపురం కూడలి వరకు ర్యాలీ, రక్తదాన శిబిరం, రోగులకు పండ్ల పంపిణీ, అన్నదానం ఉంటుందని తెలిపారు. అన్నమయ్య కూడలిలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. డీజే రెడ్డి, జగదీష్, ప్రసన్న పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి దోహదపడాలి

తిరుపతి (గ్రామీణం), న్యూస్‌టుడే: అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని జడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు పేర్కొన్నారు. తిరుపతి గ్రామీణ ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీవోలు, ఏఈ (పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్)లతో కలిసి పీఎంఏజీవై పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

29వ వర్ధంతి

వైద్య రంగంలో అత్యున్నత సేవలు అందించి, మా కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన డా॥ దేవరాజ్ గారి జ్ఞాపకాలు మా మదిలో పదిలం. మీ పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ... శోకతప్త హృదయాలతో...

DR.N.DEVARAJ
MD, D.G.O.
Asst. Professor
Govt. Maternity Hospital, Tirupati
DOB: 03.06.1955 - DOD: 25.12.1996

భార్య: ఎన్.ఉదయశ్రీ
పెద్దకుమార్తె: ఎన్.మృదుల మరియు అల్లుడు
Sr.Asst, S.V. Medical College, Tirupati
చిన్నకుమార్తె: ఎన్.సంఘమిత్ర మరియు అల్లుడు
Software, USA
మనుమలు: డా॥ ముంగర కీర్తి, MBBS
ముంగర దేవన్, III MBBS
RIMMS Govt. Medical College, Kadapa
మామిడూరి శౌర్య, USA
మనుమరాలు: మామిడూరి స్తుతి, USA

హిందూ సంఘాల నిరసన

తిరుపతి (భవానీనగర్): బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, దీపు చంద్రదాస్ హత్యను ఖండిస్తూ బుధవారం స్థానిక శ్రీదేవి కాంప్లెక్స్ ఆవరణలో హిందూ సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. హిందూ మైనారిటీలకు పూర్తి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వెంకట్ రాయల్, హిమవంత్, కృష్ణ, మునిరామ్ పాల్గొన్నారు.

వైభవంగా గంగమ్మ జాతర

చంద్రగిరి : మామండూరులో బుధవారం నడివీధి గంగమ్మ జాతరను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ప్రతిరూపాన్ని కొలువుదీర్చి పిండితలిగలతో కుంభంవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి అమ్మవారిని నిమజ్జనం చేశారు.

ఆక్రమణపై ఫిర్యాదు

యర్రావారిపాలెం: మండలంలోని ఉదయమాణిక్యం పంచాయతీ తొగటపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై గ్రామస్థుడు నాగరాజ బుధవారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడి ఎకరా విస్తీర్ణంలోని బండను మణి అనే వ్యక్తి ట్రాక్టర్లతో మట్టి పోసి ఆవుల షెడ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.

పట్టుదలే దారి చూపుతోంది

తిరుపతి (విద్య, తితిదే), న్యూస్‌టుడే: వారు పుట్టుకతో అంధత్వంతో జన్మించినా వారిలోని లోపాన్ని క్రమేణా అధిగమించారు. పదో తరగతిలో ఉన్నతంగా మార్కులు పొంది ప్రస్తుతం తితిదే నిర్వహణలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. మరోవైపు క్రీడల్లోనూ సత్తా చాటాలన్న పట్టుదలతో అథ్లెటిక్స్ తదితర పోటీల్లో పాల్గొని జిల్లా, రాష్ట్రస్థాయికి ఎదగడమే కాకుండా త్వరలో జాతీయస్థాయిలో జరగనున్న పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికయ్యారు.

❖ పి.యశ్వంత్‌రెడ్డి తల్లిదండ్రులు పి.జయలక్ష్మి, గరుడశేఖర్ రెడ్డి. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరిగిన జాతీయ ఫుట్‌బాల్ పోటీల్లో రాష్ట్రం తరపున పాల్గొని రాణించాడు. అనంతపురంలో జరిగిన వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొని పతకాలు సాధించాడు.



❖ ఎం.అంజి తల్లిదండ్రులు మహాదేవి, ఎర్రిస్వామి. 2024లో కేరళలో జరిగిన సౌత్‌జోన్ జూనియర్ విభాగం చదరంగం పోటీల్లో రజతం సాధించాడు.



❖ బి.అంజి తల్లిదండ్రులు బి.నీలావతి, బి.నాగరాజు. గత ఏడాది అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ మీట్‌లో 400, 800 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌లో బంగారు పతకాలు సాధించాడు.

❖ వి.నవీన్ తల్లిదండ్రులు సుశీలమ్మ, వెంకటేశులు. గుంటూరులో జరిగిన చదరంగం పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు.

❖ ఎ.జీవన్ బాబు తల్లిదండ్రులు రంగమ్మ, కృష్ణన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పోటీల్లో అనంతపురంలో జరిగిన డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించాడు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: జిల్లా స్థాయిలో జరిగిన త్రోబాల్ పోటీల్లో తిరుపతి నగరపాలక పాఠశాలల ఉపాధ్యాయినులు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన డి.జ్యోతి, డి.హేమలత, డి.నాగవేణి, బి.మహేశ్వరి, పి.సరోజిని, వి.సునీతను విద్యాధికారులు కె.బాలాజీ, బి.భాస్కర్ నాయక్ బుధవారం అభినందించారు.

ఎస్వీయూకు ఛాంపియన్‌షిప్

తిరుపతి (ఎస్వీయూ): దక్షిణాది రాష్ట్రాల యువజనోత్సవాల్లో ఎస్వీయూ ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించడం గర్వకారణమని వీసీ నర్సింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు పేర్కొన్నారు. కళాబృందాలను బుధవారం వారు అభినందించారు.

క్రైస్తవులను ఆదుకుంటాం

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: ఏసుక్రీస్తు చూపిన కరుణ, దయ, శాంతి మార్గాన్ని ప్రజలు అనుసరించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. గురువారం క్రిస్మస్ పండగ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

ఆకస్మికమరణం

ఉన్నతమైన వ్యక్తిత్వంతో అందరిని ఆప్యాయంగా పలకరించే మంచి మనిషి మా కుటుంబం ఉన్నతికి నిరంతరం శ్రమించిన మా ఇంటి ఇలవేల్పు శ్రీమతి కొప్పోలు సరళమ్మ గారు తేదీ: 24.12.2025న బుధవారం సా.5.30గం॥లకు స్వర్గలోకప్రాప్తి చెందినారు.

దహనక్రియలు

తేదీ:25.12.2025న గురువారం మ.3.00 గం॥లకు తిరుపతి, కరకంబాడి రోడ్డులోని, గోవింద ధామం నందు జరుగును తెలియజేయడమైనది.

మీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. శోకతప్త హృదయాలతో...

శ్రీమతి కొప్పోలు సరళమ్మ గారు

వాసవి అపార్ట్‌మెంట్స్, డిబిఆర్ హాస్పిటల్ దగ్గర, డి.బి.ఆర్. కళ్యాణ మండపం ఎదురుగా, తిరుపతి

ఇట్లు... కుటుంబసభ్యులు, సెల్:9742171743

44 మందికి జరిమానా

తిరుపతి (లీగల్), న్యూస్‌టుడే: నగరంలో డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 44 మంది వాహన చోదకులకు జరిమానా విధిస్తూ మూడో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి ఎం.సంధ్యారాణి బుధవారం తీర్పు వెలువరించారు. ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు రూ.10వేల చొప్పున జరిమానా విధించగా ట్రాఫిక్ అంతరాయం కేసుల్లో పట్టుబడిన మరో ఐదుగురికి రూ.2,500 చొప్పున జరిమానా విధించింది.

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: మూడు రోజుల కిందటి చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి.. నగదు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు బుధవారం తెలిపారు. ఓటేరు పంచాయతీ రామకృష్ణ నగర్‌కు చెందిన ఫైనాన్స్ వ్యాపారి శ్రీనివాసన్ ఇంట్లో ఈనెల 19న రూ. 1.38 లక్షల నగదు, ఎనిమిదిన్నర గ్రాముల బంగారు చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం స్థానిక తనపల్లి కూడలి వద్ద నిందితుడు కొర్లగుంట సంజయ్ గాంధీ కాలనీకి చెందిన హరి (30)ని అరెస్ట్ చేసి రూ.50,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐలు రామకృష్ణ, శ్రీరాములు పాల్గొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగిపై కత్తితో దాడి

తిరుచానూరు, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఉద్యోగిపై దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం పద్మావతీపురంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఆర్టీసీ ఉద్యోగి రఘునాథరెడ్డి, ఆయన మిత్రుడు రమేష్ మద్యం తాగుతున్నారు. అక్కడే పాత నేరస్థులు నవీన్, టోనీ మధ్య వివాదం చోటు చేసుకుంది. వారు రఘునాథరెడ్డిపై కత్తితో దాడి చేయడంతో గాయపడ్డాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదైంది.

శ్రీకాళహస్తి

•శ్రీకాళహస్తి •సత్యవేడు

రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

బీఎన్‌కండ్రిగ, న్యూస్‌టుడే: సహకార సంఘాల ద్వారా రైతులకు అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఛైర్మన్ భాస్కర్‌యాదవ్ తెలిపారు. బుధవారం స్థానిక సహకార సంఘం కార్యాలయ ఆవరణలో రైతులతో సమావేశం నిర్వహించారు. తెదేపా మండల అధ్యక్షుడు సుధాకర్‌నాయుడు, ఏవో షణ్ముగం ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. కన్నయ్యనాయుడు, మధునాయుడు, చెంచురామానాయుడు, మునిచంద్రనాయుడు, మనోహర్‌నాయుడు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పురపాలక సంఘ కార్యాలయ పరంగా ఖాళీగా ఉన్న పోస్టులకు నిరుద్యోగ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ భవానీప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. పారిశుద్ధ్య విభాగంలో 8, ఇంజినీరింగ్ శాఖలో ఆరు పొరుగు సేవకుల పోస్టులు ఖాళీ ఉన్నాయని, నిర్ధేశిత నిబంధనల ప్రకారం ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వివరించారు. దరఖాస్తుదారులు వచ్చే నెల 6వ తేదీలోపు దరఖాస్తులను పురపాలక సంఘ కార్యాలయంలో అందజేయాల్సి ఉందన్నారు. సందేహాలను ఈ1, ఎఫ్1 గుమస్తాల ద్వారా అడిగి తెలుసుకోవచ్చన్నారు.

దోష పూజలు చేయించిన పీవీ సింధు

కుటుంబ సభ్యులతో కలసి రాహు, కేతు పూజలు చేస్తున్న పీవీ సింధు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు ముక్కంటి ఆలయంలో రాహు, కేతు పూజలు చేయించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆమెకు బుధవారం ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలోని సహస్రలింగేశ్వరుని సన్నిధి వద్ద రాహు, కేతు పూజలు చేయించారు. ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కొట్టె సాయిప్రసాద్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

(c) eenadu

ముక్కంటి సేవలో పట్నా హైకోర్టు విశ్రాంత సీజే

జస్టిస్ ఎల్.నరసింహారెడ్డితో ఆలయ అధికారులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన వీరికి బుధవారం ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ దగ్గరుండి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఏఈవో మోహన్ పాల్గొన్నారు.

శివయ్య సేవలో త్రిపుర హైకోర్టు సీజే

న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావుతో ఆలయ అధికారులు

శ్రీకాళహస్తి: త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన వీరికి బుధవారం ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో 12వ జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసనాయక్, ఆలయ ప్రొటోకాల్ ఏఈవో మోహన్, సూపరింటెండెంట్, ఏపీఆర్వో పాల్గొన్నారు.

కాలువ దర్జాగా కబ్జా

రేణిగుంట, న్యూస్‌టుడే: మండలంలో మూడు కాలువల ప్రదేశం అంటే గతంలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. కేబీఎమ్ ఆస్పత్రి కూడలి ప్రాంతంలోని ఈ మూడు కాలువలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. స్వర్ణముఖి నది నుంచి వచ్చే పాయలే ఈ మూడు కాలువలు. నేడు ఇక్కడ నీరు లేక పోయినా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

ఆక్రమణలకు శ్రీకారం

గత వైకాపా పాలనలో మండలంలో చాలా కబ్జాలు చోటు చేసుకున్నాయి. ఈ మూడు కాలువల జోలికి మాత్రం రాలేదు. నేటికీ అందంగా ఉంది ఈ ప్రాంతంపై ప్రస్తుతం నాయకుల కన్ను పడింది. ఇక్కడ మట్టిని డంప్ చేసి పట్టాలు మార్చేస్తే భారీ ధరకు విక్రయించ వచ్చని తలంచి ఆక్రమణలకు శ్రీకారం చుట్టారు.

రాత్రికి రాత్రే మట్టితోలకం

మూడు కాలువల్లో ఒక కాలువపై నేత కన్నుపడింది. ఆదివారం రాత్రి వరకు కాలువగానే ఉన్నా సోమవారం ఉదయం మట్టి తరలించి కుప్పలుకుప్పలుగా మార్చేశారు. వాటిని చదును చేయాల్సిన పనిలో ఉన్నారు. వాస్తవానికి ఈ కాలువ తూకివాకం పంచాయతీ నుంచి కుర్రకాలువ పంచాయతీకి అనుసంధానం చేసేది. గతంలో చిన్నస్థాయిలో మట్టి వేయడంతో తమ నివాస ప్రాంతమంతా మునిగిపోయిందని, ఇప్పుడు ఈ కాలువ కబ్జా జరిగితే పూర్తిగా తమ నివాసాలు మునిగిపోయే ప్రమాదం ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ అంశంపై ఇరిగేషన్ ఏఈ హరికృష్ణను వివరణ కోరగా తన దృష్టికి రాలేదని, వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాలువలో మట్టి పోతలిలా..

మోరిస్‌కండ్రిగలో కరెంటోళ్ల జనబాట

కేవీబీపురం, న్యూస్‌టుడే: విద్యుత్తు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని మండలంలోని మోరిస్‌కండ్రిగలో బుధవారం అధికారులు నిర్వహించారు. విద్యుత్తుశాఖ ఏఈ మునికుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఆరు సమస్యలను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. వీటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) శ్రీకాళహస్తి: 80085 74555 నాగలాపురం: 98854 43308

నారాయణవనం, న్యూస్‌టుడే: సమస్య: నారాయణవనం బాలుర వసతి గృహానికి వెళ్లే మార్గంలో చెత్త కుప్పలను తొలగించక పోవడంతో దుర్గంధంతో పాటు దోమల బెడదతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. **- యుగంధర్**

సమాధానం: చెత్త కుప్పలను తొలగించి మెరుగైన పారిశుద్ధ్య చర్యలు తీసుకుంటాం. **- అరుణ, ఎంపీడీవో**

నాగలాపురం, న్యూస్‌టుడే: సమస్య: నాగలాపురంలోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలో రహదారి వెంబడి పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. చెత్త చెదారం, వ్యర్థాలతో దుర్వాసన వస్తోంది. **- గుణ**

సమాధానం: రెండు రోజుల్లో పనులు చేయిస్తాం. **- రాధిక, ఈవో**

ఏర్పేడు, న్యూస్‌టుడే: సమస్య: మండలంలోని చెల్లూరులో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. నివాసాల ముందు మురుగు పేరుకు పోవడంతో దోమలతో ఇబ్బంది పడుతున్నాం. **- మోహన్**

సమాధానం: స్థానిక పంచాయతీ కార్యదర్శితో చర్చించి, పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. **- రమణకుమార్, ఈవోపీఆర్డీ**

బీఎన్‌కండ్రిగ, న్యూస్‌టుడే: సమస్య: మండలంలోని లక్ష్మీపురం ఎస్సీకాలనీలో కొళాయిలకు మూతలు లేకపోవడంతో తాగునీరు వృథాగా పోతోంది. దీనికి తోడు నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. **- చెంగయ్య**

సమాధానం: త్వరలో కొళాయిలకు మూతలు బిగించి తాగు నీరు వృథా కాకుండా చూస్తాం. **- పెంచలయ్య, పంచాయతీ కార్యదర్శి**

కేవీబీపురం, న్యూస్‌టుడే: సమస్య: శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన మార్గానికి ఆనుకుని ముళ్లచెట్లు పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బస్సుల్లో ప్రయాణించే వారికి తగులుతున్నాయి. **- మోహన్‌బాబు**

సమాధానం: సమస్య ఉన్నమాట వాస్తవమే. రెండు రోజుల్లో ముళ్ల చెట్లు తొలగిస్తాం. **- దుర్గేష్, ఆర్అండ్‌బీ ఏఈ**

సత్యవేడు, న్యూస్‌టుడే: సమస్య: మండలంలోని కాలమనాయుడుపేట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వీధి లైట్లు వెలగడం లేదు. రాత్రివేళ పాములు, కుక్కలతో ఇబ్బందులు పడుతున్నాం. **-సురేష్**

సమాధానం: రెండు రోజుల్లో కొత్త లైట్లు బిగిస్తాం. **- జయ, సర్పంచి**

దుమ్ము దుమారం.. పట్టించుకోని యంత్రాంగం

కేవీబీపురంలో అధిక బరువు క్వారీల వాహన రాకపోకలతో శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన మార్గంలో దుమ్ముతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మఠం సమీపంలోని వీజే క్వారీ నుంచి సుమారు 50 నుంచి 60 టన్నుల బరువు వాహనాలు రాకపోకలతో 'దుమ్ము' లేపుతున్నారు. ద్విచక్ర వాహనదారులు, ప్రజలు దుమ్ముతో తిప్పలు పడుతున్నారు. ప్రధాన మార్గం ధ్వంసం అవుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పలుమార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనంలేదని వాపోతున్నారు. **- న్యూస్‌టుడే, కేవీబీపురం**

పదేళ్లకే అధ్వానం

పదేళ్ల క్రితం సుమారు రూ. 42 కోట్లు ఖర్చుతో నిర్మించిన రేణిగుంట వంతెన ప్రమాద కరంగా మారింది. అధికారులు కనీస మరమ్మతులు చేయకుండా వదిలేయడంతో అధ్వానంగా మారింది. ఇప్పటికే వంతెనపై రైల్వే ట్రాక్ లైన్లు ఉన్న ప్రదేశంలో ఇరువైపులా రోడ్డు దెబ్బతిన్న ఇనుప కమ్మీలు దర్శనమిస్తున్నాయి. మధ్యలోని డివైడర్ ప్రస్తుతం కుంగింది. అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- న్యూస్‌టుడే, రేణిగుంట

ఇరుకు రహదారితో ఇక్కట్లు

బీఎన్‌కండ్రిగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారి కోతకు గురికావడంతో ప్రమాదకరంగా మారింది. వర్షపు నీటి ప్రవాహానికి ప్రహరీ ఆనుకుని ఉన్న సీసీ రహదారికి ఒక వైపు పూర్తిగా కొట్టకు పోయింది. దీంతో ఎదురెదురు వాహనాలు వచ్చినపుడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీధి కాల్వ ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బందిలేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, బీఎన్‌కండ్రిగ

మాట్లాడుతున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెంచయ్యనాయుడు

ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయంపై రైతులు చైతన్యవంతులు కావాలని, వాటి ద్వారా సత్ఫలితాలను పొందే అవకాశముందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆర్.చెంచయ్యనాయుడు అన్నారు. పట్టణంలోని డీఆర్‌డీఏ మండల సమాఖ్య కార్యాలయంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఆరుతడి పంటలు, అంతర్ పంటలపై రైతులు దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం ఇస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకుని ఆదాయాలు ఆర్జించాలని కోరారు. ఏడీఏ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఇళ్ల ఆవరణలో పెరటి పంటలు సాగు చేసుకుని తద్వారా వచ్చే పౌష్టికాహారాలతో ఆరోగ్యసిద్ధి పొందడంపై అవగాహన కల్పించారు. సమావేశంలో ఏవో సురేంద్రరెడ్డి, డీఆర్‌డీఏ ఏపీఎం నరసింహులు పాల్గొన్నారు.

గణనీయంగా పెరుగుతోన్న ఆయిల్‌పామ్ సాగు

పుత్తూరు, న్యూస్‌టుడే: పుత్తూరు డివిజన్, తూర్పు మండలాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోందని ఉద్యానశాఖ అధికారిణి వెంకట సౌజన్య పేర్కొన్నారు. పుత్తూరులో బుధవారం ఆయిల్‌పామ్ సాగు చేసిన రైతులకు అవసరమైన ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పుత్తూరు, కార్వేటినగరం, జీడీనెల్లూరు, నింద్ర, పిచ్చాటూరు, రామచంద్రాపురం, తొట్టంబేడు, బీఎన్ కండ్రిగ, ఏర్పేడు మండలాల్లో ఇప్పటి వరకు 1250 ఎకరాల్లో దీన్ని సాగు చేస్తున్నారని చెప్పారు. 2026 నాటికి మరో 500 హెక్టార్లలో సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారన్నారు.

క్రిస్మస్.. సంబరాలు

శ్రీకాళహస్తి: పునీతశౌరీ చర్చిలో క్రీస్తు చిత్రమాలిక

శ్రీకాళహస్తి, రేణిగుంట, తొట్టంబేడు, నారాయణవనం, న్యూస్‌టుడే: ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చర్చిలు సిద్ధమయ్యాయి. అర్ధరాత్రి వేడుకల దృష్ట్యా క్రైస్తవుల ప్రార్థనా మందిరాలను విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. క్రిస్మస్ చెట్టును అత్యంత ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. చిన్నపాటి చిత్రాలు, సందేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రైస్తవుల ప్రార్థనా మందిరాల్లో అర్ధ రాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

▸ రేణిగుంట: నూతన లూథరన్ ప్రార్థనా మందిరం ▸ నాగలాపురం: విద్యుదీపకాంతుల్లో సీఎస్ఐ చర్చి

● విద్యార్థులతో ప్రధానోపాధ్యాయిని సుచరిత, ఉపాధ్యాయులు ● విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు బాలగురుమూర్తి, ఉపాధ్యాయులు

పట్టుపట్టి.. పతకాలు చేపట్టి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: 'ఈనాడు-ఈటీవీ' సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో కొత్తపేట బాలికోన్నత పాఠశాల విద్యార్థులు పట్టుపట్టి పోటీల్లో విజేతలుగా నిలిచారు. పాఠశాల ఆవరణలో సోమవారం నిర్వహించిన క్విజ్ పోటీల్లో జీవదర్శిని, హరిప్రియ, జ్ఞాపికలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుచరిత బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉపాధ్యాయులు మాధురి, గీత, పద్మజ, కాత్యాయిని పాల్గొన్నారు. ●

పానగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులు లలిత్, హేమశ్రీ, హసినీలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచారు. ప్రధానోపాధ్యాయులు బాలగురుమూర్తి బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఉపాధ్యాయులు హసీనా, తస్లీం, శ్రీకాంత్ పాల్గొన్నారు.

స్వీయ జాగ్రత్తలతోనే రక్షణ

తొట్టంబేడు, న్యూస్‌టుడే: పోకిరీల ఆగడాలు, వేధింపులు, అత్యాచారాల నుంచి తమను తాముగా రక్షించు కోవాలంటే ఎవ్వరికైనా స్వీయ రక్షణ అవసరమని శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు పేర్కొన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో విద్యార్థినులకు నేరాలు తదితర వాటిపై సీఐ నాగార్జునరెడ్డి, ఎస్సై జ్యోతి అవగాహన కల్పించారు. అధ్యాపకులు పాల్గొన్నారు.

చిన్నారులకు విద్యాసామగ్రి వితరణ

కేవీబీపురం: విద్యా సామగ్రితో విద్యార్థులు, ఉపాధ్యాయులు

ఏర్పేడు, న్యూస్‌టుడే: మండలంలోని రావిళ్లవారికండ్రిగ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎస్ఎంఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రిని వితరణగా అందజేశారు. బుధవారం పాఠశాలలోని 60 మంది విద్యార్థులకు సంస్థ వ్యవస్థాపకులు ధనుష్ పంపిణీ చేశారు. పాఠశాల చిన్నారులకు ఇకపై ప్రతినెలా తనవంతు సహాయం చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. సంస్థ సభ్యులు ఓంప్రకాష్, న్యాయవాది రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. **కేవీబీపురం, న్యూస్‌టుడే:** పదో తరగతి విద్యార్థులకు అభ్యసనా పరికరాలను పాఠశాల ఉపాధ్యాయుల చొరవతో బుధవారం అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సురేష్ మాట్లాడుతూ పాఠశాలలో పదో తరగతిలో 84 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వీరి సామర్థ్యాన్ని బట్టి నాలుగు గ్రేడులుగా విభజించామన్నారు. ఉపాధ్యాయులు సత్య, సుబ్రహ్మణ్యం, ప్రకాష్, నాగరాజు, విజయ, వసుంధరా దేవి, అనిత, విద్యార్థులు పాల్గొన్నారు.

వ్యయం బాగు.. వినియోగంలో జాగు

వాకింగ్ ట్రాక్‌కు రూ.12 లక్షలు

ట్రాక్‌లో పెరుగుతున్న పిచ్చి మొక్కలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పట్టణ వ్యాప్తంగా ఉద్యానాలన్నీ కనుమరుగైపోయాయి. కాస్తంత సమయం ఆహ్లాదంగా గడిపేందుకు, ఉదయం వేళల్లో వ్యాయామానికి నడిచేందుకు వీలుగా ఎలాంటి ప్రదేశాలు లేకుండా పోయాయి. పురపాలక సంఘం పరిధిలో పేరుకు మూడు ఉద్యానాలున్నా అందుబాటులో ఎన్టీఆర్ ఉద్యానం ఒక్కటే.

ఆక్రమణలకు అడ్డుగా అభివృద్ధి: పట్టణంలోని తెదేపా కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న స్థలం ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు వీలుగా దాన్ని వాకింగ్ ట్రాక్‌గా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడి స్థలాన్ని ప్రజలందరూ వినియోగించుకునే విధంగా పచ్చదనంతో వాకింగ్ ట్రాక్ అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఆదేశించారు. పురపాలక సంఘ నిధులు రూ.12 లక్షల వ్యయంతో క్యాంటీన్ ఎదురుగా 'గోపాలకృష్ణారెడ్డి వాకింగ్ ట్రాక్'ను అభివృద్ధి పరిచారు. నడిచేందుకు వీలుగా ఇసుక, నున్నగా ఉన్న మట్టితో నింపారు. ట్రాక్ చుట్టూ పూల కుండీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళల్లో ప్రశాంతంగా కూర్చొనేందుకు బల్లలు ఏర్పాటు చేశారు. నడిచే వాళ్ల కోసం ట్రాక్‌ను సిద్ధం చేశారు. విద్యుద్దీపాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పనులు పూర్తయి నెలలు గడిచిపోతుంది. ప్రారంభించేందుకు మీనమేషాలు లెక్కించడంతో ట్రాక్ కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలో పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. కొన్నాళ్లపాటు వదలిపెడితే లక్షలు వ్యయంతో చేపట్టిన పార్కు రూపురేఖలు దెబ్బతినే అవకాశముంది.

అడుగడుగునా అపరిశుభ్రం: వాకింగ్ ట్రాక్‌ను ఆనుకుని ఏరియా ఆస్పత్రి, చెంచులక్ష్మీకాలనీ వరకు శుభ్రత కొరవడింది. పట్టణ వ్యాప్తంగా వ్యర్థాలన్నీ తీసుకువచ్చి ఇక్కడ పడేస్తున్నారు. ఈ మార్గంలో అన్నక్యాంటీన్, ఆర్అండ్‌బీ కార్యాలయం, జూనియర్ కళాశాల, ఏరియా ఆస్పత్రి ఇలా ఈ మార్గం పొడవునా జనసంచారం ఎక్కువగానే ఉంటుంది. వాకింగ్ ట్రాక్ వరకు పరిసరాలు బాగున్నా ఆపై అధ్వానంగా ఉండటం, ఇప్పటికీ పలువురు బహిర్భూమికి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడంతో పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. కనీసం వాకింగ్ ట్రాక్ అందుబాటులోకి వచ్చినట్లయితే ఇక్కడి మార్గం కొంత మేర సుందరంగా మారే అవకాశముంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

పల్లెలపై వీడిన వైకాపా గ్రహణం

సిమెంటు రోడ్డుకు భూమి పూజ చేస్తున్న కూటమి నేతలు

తొట్టంబేడు, న్యూస్‌టుడే: వైకాపా హయంలో పల్లెల్లో ప్రగతి పడకేసిందని.. నాడు గ్రామాలకు పట్టిన గ్రహణం కూటమి ప్రభుత్వం వచ్చాక తొలగినట్లు కూటమి నేతలు పేర్కొన్నారు. బుధవారం తొట్టంబేడు అరుంధతివాడలో రూ. 10లక్షలతో 284 మీటర్ల సిమెంటు రోడ్డు నిర్మాణానికి తెదేపా మండలాధ్యక్షుడు మునిరాజనాయుడు భూమిపూజ చేశారు. తంగేళ్లపాలెం సహకార సంఘం ఛైర్మన్ భాస్కర్ ముదిరాజ్, సుబ్రహ్మణ్యం, చందు పాల్గొన్నారు.

అఫిషియల్ స్పోక్స్ పర్సన్‌గా లక్ష్మీపతిరాజు

లక్ష్మీపతిరాజు

కేవీబీపురం, న్యూస్‌టుడే: తిరుపతి పార్లమెంట్ అఫిషియల్ స్పోక్స్ పర్సన్‌గా లక్ష్మీపతిరాజును అధిష్ఠానం ప్రకటించింది. ఈ సందర్భంగా లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కూరపాటి శంకర్ రెడ్డి సహకారంతో తనకు ఈ పదవి దక్కిందన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

పార్లమెంట్ కమిటీలో అవకాశం

▸ లోకేశ్వరి, ఉపాధ్యక్షురాలు ▸ ఆర్.చెంచయ్యనాయుడు, ఉపాధ్యక్షుడు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్లమెంటు నియోజకవర్గ కమిటీలో నియోజకవర్గ నేతలకు పలు పదవులు దక్కాయి. తెదేపా ప్రధాన కార్యాలయం బుధవారం జాబితా విడుదల చేసింది. ఉపాధ్యక్షులుగా ఆర్.చెంచయ్యనాయుడు(వెలమ), లోకేశ్వరి(యాదవ), కార్యనిర్వాహక కార్యదర్శి జి.కృష్ణవేణి(ఎస్సీ), అధికార ప్రతినిధి వి.అనిత(బలిజ), కార్యదర్శి ఎం.వెంకటసుబ్బయ్య(ఎస్సీ)లకు పదవులు వరించాయి. వీరికి పార్టీ శ్రేణులు పలువురు అభినందనలు తెలిపారు.

తెదేపా మీడియా కోఆర్డినేటర్‌గా కార్తీక్‌నాయుడు

కార్తీక్‌నాయుడు

బీఎన్‌కండ్రిగ, న్యూస్‌టుడే: తెదేపా తిరుపతి పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్‌గా కారణిమిట్ట గ్రామానికి చెందిన కార్తీక్‌నాయుడు బుధవారం నియమితులైయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

పట్టాలిస్తే ఇళ్లు ఖాళీ చేస్తాం

తహసీల్దారుకు వినతి పత్రం అందిస్తున్న స్థానికులు

నాగలాపురం, న్యూస్‌టుడే: నాగలాపురంలోని అగడ్త భూముల్లో తమకు గతంలో కేటాయించిన ఇంటి స్థలాలను సర్వే చేసి కొత్త పట్టాలను అందిస్తే తాము ప్రస్తుతం వేదనారాయణస్వామి ఆలయం చుట్టూ ఆలయ భూముల్లో నివాసముంటున్న స్థలాలను ఖాళీ చేస్తామని స్థానికులు పేర్కొన్నారు. తహసీల్దారు హనుమాన్‌నాయక్‌ను వారు బుధవారం కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఆలయం చుట్టూ ఉన్న ఇండ్లను ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో 1981లో తమకు అగడ్త స్థలాన్ని కేటాయించారన్నారు. ఆ స్థలంలో మౌలిక సదుపాయాలు లేక పోవడంతో గతంలో తాము అక్కడకి వెళ్లలేకపోయామన్నారు. ప్రస్తుతం ఆలయ చుట్టూ అభివృద్ధి పనులు చేసేందుకు అనువుగా తాము స్థలాలను ఖాళీ చేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉన్నతాధికారులకు సమస్యను తెలిపి అందరికీ న్యాయం చేస్తామని తహసీల్దారు వారికి హామీ ఇచ్చారు.

ప్రజాదర్బార్‌లో గృహ నిర్మాణశాఖ అధికారులపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు

అధికారుల అవినీతిపై ఎండగట్టిన స్థానికులు

కేవీబీపురం, న్యూస్‌టుడే: మండలంలోని గృహ నిర్మాణశాఖ అధికారుల అవినీతికి హద్దేలేకుండా పోతుందని ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే ఆదిమూలంకు బాధితులు ఫిర్యాదులు చేశారు. బుధవారం అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కున్నంకళత్తూరుకు చెందిన నాగరాజు తనకు పక్కాగృహం మంజూరైనా ఆర్థిక స్థోమత లేకపోవడంతో పక్కాగృహ నిర్మాణం చేపట్టలేదన్నారు. కానీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు, సిమెంటు, కమ్మీలు తీసుకున్నట్లు రికార్డుల్లో పొందుపరిచారన్నారు. రెవెన్యూ, పింఛన్లు, తదితర సమస్యలపై 120 ఫిర్యాదులు రాగా 30 ఫిర్యాదులు ఒక్క కళత్తూరు పంచాయతీ నుంచి వచ్చాయి. ఉపాధిహామీ పథకంలో నిర్మించిన మినీగోకులాలకు బిల్లులు చెల్లించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవో మాలతి, తహసీల్దార్ రోశయ్య, పీఆర్ డీఈ గోపాల్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ వెంకటరమణ, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమకట్టడాల క్రమబద్ధీకరణ చక్కని అవకాశం

వరదయ్యపాళెం: అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ కార్యనిర్వాహణాధికారి ప్రసాద్ కోరారు. అనధికార లేఅవుట్లు, అనుమతిలేని భవన నిర్మాణాలను క్రమబద్ధీకరణ చేస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలపై రూపొందించిన బ్యానర్‌ను గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆవిష్కరించారు.

కాలువ ఆక్రమణను తొలగించండి

నారాయణవనం, న్యూస్‌టుడే: బొమ్మనేటి ఇండ్ల నుంచి కైలాసకోన రోడ్డుకు వెళ్లే మార్గంలో కొండ కాలువ ఆక్రమణను తొలగించాలని బీఎస్పీ, సీపీఐ నాయకులు ధనంజయ, మహేష్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానికులతో కలసి కాలువ ఆక్రమణకు పరిశీలించారు. పశువులు మేపేందుకు, రైతులు పొలాలకు వెళ్లేందుకు దారిలేక ఇబ్బంది పడుతున్నారని రెవెన్యూశాఖ అధికారులు పరిశీలించి ఆక్రమణకు గురైన కాలువలను స్వాధీనం చేసుకోవాలని కోరారు.

అందుబాటులో ఆధార్, బ్యాంకింగ్, ఆన్‌లైన్ సేవలు

పోస్టాఫీసును ప్రారంభిస్తున్న శ్రీసిటీ డీఎస్పీ శ్రీనివాసులు

శ్రీసిటీ(వరదయ్యపాళెం), న్యూస్‌టుడే: శ్రీసిటీలోని సబ్ పోస్టాఫీసును స్థలాభావం కారణంగా సమీపంలోని ఈఓట్‌స్టేట్ భవనంలోకి మార్చారు. బుధవారం శ్రీసిటీ డీఎస్పీ బీవీ శ్రీనివాసులు, శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్(కస్టమర్ రిలేషన్స్) రమేష్‌కుమార్ చేతుల మీదుగా నూతన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పోస్టల్ డివిజనల్ ఇన్‌స్పెక్టరు బాలాజీ మాట్లాడుతూ కొత్తగా ఆధార్ సేవలు, బ్యాంకింగ్, బీమా, ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పోస్ట్‌మాస్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీసిటీ సెక్యూరిటీ అధికారి రమేష్ పాల్గొన్నారు.

గూడూరు

•గూడూరు • వెంకటగిరి • సూళ్లూరుపేట

విచారణ అధికారి నియామకం

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: పురపాలికలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టేందుకు విచారణాధికారిగా అమరావతి ఏడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ సిహెచ్. ధనుంజయను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో బాగున్న రోడ్డుపై మళ్లీ సీసీ రహదారి వేయడంతో అవకతవకల ఆరోపణలపై అప్పటి కార్యనిర్వాహణ ఇంజినీర్(పబ్లిక్ హెల్త్) జే.వెంకటేశ్వర్లు(పదవి విరమణ పొందారు), మరో ఇద్దరు ఉద్యోగులపై అధికారి విచారించనున్నారు. గతంలో నియమించిన విచారణాధికారి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సీఈ. ఆర్.శ్రీనాథ్‌రెడ్డి 2025లో అక్టోబరులో పదవీ విరమణ పొందారు. తాజాగా ఆయన స్థానంలో ధనుంజయను నియమిస్తూ నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు వచ్చాయి.

శివయ్య సేవలో త్రిపుర హైకోర్టు సీజే

శ్రీకాళహస్తి: త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన వీరికి బుధవారం ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయం తరపున జ్ఞాపికతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

గూడూరు: 85002 02046
నాయుడుపేట: 80085 73970
సూళ్లూరుపేట: 88979 08890
వెంకటగిరి: 80085 73966
సమయం 10 AM TO 1 PM

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని సాయి నగర్‌లో రహదారి పక్కన మురుగు ముందుకు కదలడం లేదు. దుర్వాసన వస్తోంది. దోమల బెడద ఎక్కువగా ఉంది. **– వేణుగోపాల్, స్థానికుడు**

సమాధానం: మురుగును వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **– చిన్నయ్య, కమిషనర్**

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని పురిటిపాలెం ప్రాంతంలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. **– రాఘవయ్య, పురిటిపాలెం**

సమాధానం: వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. **– వెంకటేశ్వర్లు, కమిషనర్**

వీధి దీపాల ఏర్పాటు

స్పందనకు వందనం

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: గూడూరు పట్టణంలోని జాండ్రవీధి ప్రాంతంలో వీధిదీపాలు వెలగకపోవడంతో మేమున్నాం..మీకు తోడుగాకు స్థానికులు సమాచారం అందించారు. 8న ఈనాడులో ప్రచురితమైన కథనానికి స్పందించిన కమిషనర్ వెంకటేశ్వర్లు సిబ్బందితో వీధి దీపాలు ఏర్పాటు చేశారు.

కేకు కోస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణ

ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే

డక్కిలి, న్యూస్‌టుడే: డక్కిలిలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ పెద్దలు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ఎంఈవో జగదీష్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. **వెంకటగిరి, న్యూస్‌టుడే:** జాతీయ అంధుల జూడో ఛాంపియన్ షిప్ పోటీలో ఆంధ్రా జట్టు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో జూడో వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు ముప్పాళ్ల శేషగిరిని సత్కరించారు. అంధుల క్రీడా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసయ్యను సత్కరించారు. పుల్లుకొల్లు రాజేశ్వరరావు, ఆనంద్, చంద్రమౌళిరెడ్డి, కోటిరెడ్డి పాల్గొన్నారు.

కబ్జా కోరల్లో బస్టాండు ప్రాంగణం

● మార్జిన్లలో దుకాణాలు నిర్వహిస్తున్న ఆక్రమణదారులు

దుస్థితికి చేరిన బస్టాండు

డక్కిలి, న్యూస్‌టుడే: డక్కిలి పట్టణంలోని రూ.కోట్లు విలువజేసే బస్‌స్టేషన్ పర్యవేక్షణ కొరవడటంతో ఆక్రమణదారుల పాలవుతోంది. కబ్జాదారులు మార్జిన్లలోని స్థలాల్లో దర్జాగా నిర్మాణాలు చేపట్టి దుకాణాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు విలువైన ప్రదేశం చెత్తాచెదారంతో నిండిపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. అధికారులు స్పందించి బస్టాండుకు పూర్వవైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

యాచకులకు ఆవాసంగా మారి

డక్కిలిలో 1993లో బస్‌స్టేషన్‌ను రెండు ప్లాట్‌ఫాంలతో నిర్మించారు. విచారణ సిబ్బంది గదివంటివి ఏర్పాటు చేశారు. వెంకటగిరి- రాపూరు మార్గంలో తిరిగే బస్సులు అప్పట్లో ఇక్కడి బస్టాండులో ఆగి వెళ్లేవి. తర్వాత బస్టాండులోకి రాకపోవడంతో కాలక్రమంలో నిరుపయోగంగా మారింది. క్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. బస్టాండు ప్రస్తుతం యాచకులు, సంచారులకు ఆవాసంగా మారింది. ప్రాంగణం మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయింది. దీంతో దుర్గంధం వెదజల్లుతోంది.

డక్కిలికి చేరువలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన దేవుని వెలంపల్లిలోని స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవస్థానం, పెదకోనలో యోగ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలున్నాయి. దీంతో ప్రతి సోమవారం, ఇతర ముఖ్య రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బస్టాండును వినియోగంలోకి తీసుకొస్తే భక్తులకూ సౌకర్యంగా ఉంటుంది.

దృష్టిసారించని అధికారులు

వెంకటగిరి- రాపూరు రోడ్డును తొమ్మిదేళ్ల క్రితం 565- నంబరు జాతీయ రహదారిగా విస్తరించారు. డక్కిలి మండల కేంద్రం వ్యాపారపరంగా అభివృద్ధికి నోచుకుంది. జాతీయ రహదారికి ఇరువైపులా దుకాణాలు వెలిశాయి. దీంతో స్థలాలకు డిమాండ్ పెరిగింది. ఈ దశలో ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు పడమటి దిక్కులో రోడ్డు మార్జిన్లను ఆక్రమించి షెడ్లు నిర్మించి దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ నిధులతో దుకాణ సముదాయం నిర్మించి, అద్దెకు ఇస్తే ఆదాయం చేకూరనుంది. డక్కిలిలో జాతీయ రహదారి పక్కన ఫుట్‌పాత్‌లను ఆక్రమించినా పట్టించుకునే వారు కరవయ్యారు.

ప్రతిపాదనలు పంపాం

డక్కిలి బస్‌స్టేషన్‌ను వినియోగంలోకి తేవడానికి జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపాం. ప్రాంగణంలో చెత్తాచెదారం వేయకుండా పంచాయతీ వారికి సూచిస్తాం. అక్రమ కట్టడాలను తొలగిస్తాం. **– రామకృష్ణ, వెంకటగిరి ఆర్టీసీ డిపో మేనేజరు**

బీవీపాళెం రేవులో మత్స్యకార నాయకులతో కొల్లు పెద్దిరాజు

'మత్స్యకార గురుకుల పాఠశాల అవసరం'

తడ, న్యూస్‌టుడే: మండలంలోని తీర గ్రామాల్లో మత్స్యకార గురుకుల పాఠశాల ఏర్పాటు అవసరమని రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు అన్నారు. బీవీపాళెం, ఇరకం ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. మత్స్యకారుల జీవన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇరకం దీవి మత్స్యకారుల అత్యవసర వైద్యం కోసం బోటు అంబులెన్స్ అవసరాన్ని సీఎంకు నివేదిస్తామని వెల్లడించారు. బెస్త కార్పొరేషన్ ఛైర్మన్ బొమ్మన శ్రీధర్, సుధాకర్, జైపాల్, దేశప్పన్, ఎఫ్‌డీవో హిమజ పాల్గొన్నారు.

క్రీడలతో సమాజంలో గుర్తింపు

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: క్రీడలతో సమాజంలో గుర్తింపు పొందవచ్చునని గ్రామీణ సీఐ కిషోర్‌బాబు, ఆదిశేషారెడ్డి రోటరీ ట్రస్ట్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రోటరీక్లబ్, గూడూరు క్రికెట్ క్లబ్, అల్లూరు ఆదిశేషారెడ్డి క్రికెట్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్ పాఠశాల క్రికెట్ పోటీలను బుధవారం ప్రారంభించారు. కొణిదెల మునిగిరీష్, వెంకటేశ్వర్లురెడ్డి, శ్రీధర్‌రెడ్డి, బాలకృష్ణంరాజు, అనీల్, కృష్ణయ్య, లవకుమార్ పాల్గొన్నారు.

పంచాయతీల్లో దస్త్రాలు నిర్వహించాలి

బాలాయపల్లి, న్యూస్‌టుడే: పంచాయతీల్లో 35 రకాల రిజిస్టర్లు నిర్వహించాలని డీఎల్‌డీవో వాణిరెడ్డి సూచించారు. బుధవారం స్థానిక గ్రామ కార్యదర్శులతో సమీక్షించారు. హస్తకావేరి పంచాయతీలో ఇంటి పన్ను నూరుశాతం వసూలై జిల్లాలో స్ఫూర్తిగా నిలవడంతో గ్రామకార్యదర్శి చీర్ల బాలాజీరావును అభినందించారు. ఎంపీడీవో నారాయణ, డిప్యూటీ ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

విజేతలతో పాఠశాల ఉపాధ్యాయులు

ప్రతిభ చూపారు.. బహుమతులు పట్టారు

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని రత్నం పాఠశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు బుధవారం జరిగాయి. 'కరెంట్ అఫైర్స్ - జనరల్ నాలెడ్జ్'పై క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలుగా బి.తరిణి, యం.నేహారెడ్డి, కె.మహిధర్ తేజ (ప్రథమ, ద్వితీయ, తృతీయ) స్థానాల్లో నిలిచారు. ప్రిన్సిపల్ వెంకటేష్, ఉపాధ్యాయులు బాలచంద్ర, బాలు, సురేఖ, మమత, వి.వి.రెడ్డి పాల్గొన్నారు.



వాకాడు: విద్యుత్తు కాంతులతో లూథరన్ చర్చి

పండుగకు సిద్ధం

వెంకటగిరి: ముస్తాబైన సెయింట్ చర్చి

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మండల కేంద్రాల్లోని ప్రార్థనా మందిరాలు ముస్తాబు అయ్యాయి. ప్రార్థనా మందిరాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. క్రైస్తవ సోదరులు ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కొన్ని చోట్ల మహిళలు క్యాండిల్స్ చేతపట్టి ఏసు సూక్తులను వివరించారు. వాకాడులో 150 ఏళ్లకు పైబడి జర్మనీకి చెందిన లూథరన్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు బుధవారం రాత్రి అంబరాన్ని అంటాయి. **– న్యూస్‌టుడే బృందం**

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

బాలాయపల్లి: వివోఏలకు స్థానిక స్త్రీశక్తి భవనంలో బుధవారం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో నారాయణ, వెలుగు ఏపీఎం కిరణ్ పాల్గొన్నారు. **కోట:** చిట్టేడు వ్యవసాయ పరపతి సంఘ కార్యాలయంలో బుధవారం రైతులతో ఛైర్‌పర్సన్ శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. సీఈవో కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

వేదికపై కమలానంద భారతి స్వామీజీ

కోటలో హిందూ సమ్మేళనం

కోట, న్యూస్‌టుడే: హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్థానిక కోటమ్మ దేవత ఆలయంలో బుధవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. విద్యానగర్ నుంచి కోటమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. విజయదుర్గా ఉప పీఠాధిపతి సునీల్ కుమార్ స్వామీజీ, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.



నివాళులర్పిస్తున్న అభిమానులు, నాయకులు

సేవలు చిరస్మరణీయం

కోట, న్యూస్‌టుడే: దివంగత మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు ఎంతో సేవ చేశారని మాజీ మండలాధ్యక్షుడు నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, ఎంపీటీసీ మొబీన్ బాషా, సర్పంచి వెంకట రమణమ్మ పేర్కొన్నారు. కోటలో బుధవారం ఆయన జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అధికారుల పరిశీలన

ఈనాడు కథనానికి స్పందన

బాలాయపల్లి, న్యూస్‌టుడే: ఎట్టకేలకు బాలాయపల్లి తాగునీటి సమస్యపై అధికారులు స్పందించారు. సమస్యపై 'ఈనాడు'లో 'తాగునీరు అందించండి మహాప్రభో' శీర్షికన కథనం ప్రచురితం కావడంతో మంగళవారం ఎంపీడీవో నారాయణ, గ్రామ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ నీటి పథకానికి సంబంధించి చెరువులో ఉన్న బోర్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. నీటి నమూనాను పరీక్షలకు పంపారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎంపీడీవోకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మూడేళ్లుగా గోడలకే పరిమితం

మండలంలోని చెంబేడు గ్రామంలో రైతుసేవా కేంద్రం భవనం మూడేళ్లుగా గోడలకే పరిమితమైంది. వైకాపా హయాంలో ప్రారంభించిన నిర్మాణం గోడల వరకు చేపట్టి వదిలేశారు. తర్వాత నిధులు మంజూరులో జాప్యం జరగడంతో భవనం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో భవనం మొండిగోడలతో దర్శనం ఇస్తోంది. **– న్యూస్‌టుడే, పెళ్లకూరు**

పేరుకుంటున్న చెత్త.. వదలనంటోన్న దుర్వాసన

సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని సాయినగర్‌లో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను రోడ్డు పక్కన వేస్తున్నారు. గత వారం రోజులుగా ఇదే తంతు నడుస్తోంది. దీంతో చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురపాలక అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించాలని వారు కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, సూళ్లూరుపేట గ్రామీణ**

లీకవుతున్న నీరు.. కాలనీవాసుల కన్నీరు

పట్టణంలోని సాయినగర్‌లో తాగునీటి మోటారు వద్ద పైప్‌లైన్ లీకేజీ అవుతోంది. దీంతో తాగునీరంతా వృథా అవుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల నీరు నిల్వ చేరడంతో దోమల బెడద పెరిగిందని కాలనీవాసులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి పైప్‌లైన్ లీకేజీని అరికట్టాలని వారు కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, సూళ్లూరుపేట**

వ్యర్థాలిలా.. పారుదల ఎలా?

వెంకటగిరి మండలంలోని దాచెరువు సమీపంలో సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువపై వెలిగొండల నుంచి వచ్చే నీరు చెరువులకు వెళ్లేందుకు అడ్డంగా కాలువ నిర్మాణం చేపట్టారు. వెలిగొండల నుంచి ప్రవహించే క్రమంలో అటవీ ప్రాంతంలోని చెట్లకొమ్మలు కాలువలో కొట్టుకు వచ్చి నిలిచిపోతున్నాయి. దాంతో నీరంతా ఎస్ఎస్ కాలువలోకి మళ్లుతోంది. అధికారులు స్పందించి వ్యర్థాలు తొలగిస్తే నీరు చెరువులకు వెళ్లే అవకాశం ఉంది. **– న్యూస్‌టుడే, వెంకటగిరి**

పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆందోళన

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: సూళ్లూరులో పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని స్థానికులు బుధవారం ఆందోళన చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నా ఇప్పటికీ పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయలేదని వారు వాపోయారు. ఇంటి పన్ను రసీదు, విద్యుత్తు మీటర్లు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలియజేశారు.

ఆందోళన తెలుపుతున్న స్థానికులు

జీవో కొనసాగించాలని వినతి

రెవెన్యూ సిబ్బందికి వినతిపత్రం అందిస్తున్న ఎన్ఎంయూ కార్మికులు

వెంకటగిరి, న్యూస్‌టుడే: జీవో నంబర్ 1/19ను యథావిధిగా కొనసాగించాలని ఎన్ఎంయూ సంఘం నేతలు బుధవారం రెవెన్యూ సిబ్బందికి వినతిపత్రం అందించారు. ఆ సంఘం డిపో అధ్యక్షుడు పూర్ణేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవోను కొనసాగించాలని కోరారు. కేవీ రత్నం, కృష్ణప్రియ, నాగరాజు, శ్రీహరి, స్వామి పాల్గొన్నారు.

క్రైం కార్నర్

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: మండలంలోని అన్నమేడు గ్రామ వాసి రమణయ్య(40) తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. వివరాల మేరకు 15న కుటుంబ సభ్యులతో గొడవపడి ద్రావకం తాగడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించి, అనంతరం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య కామాక్షి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

భార్యపై కత్తితో దాడిచేసిన భర్త

వెంకటగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని మూలసాలెవీధిలో భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి చేసినట్లు ఎస్సై ఏడుకొండలు తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ హరి, నస్రీనా ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలంగా హరి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం భార్యపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన ఆమెను స్థానికులు హుటాహుటిన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

లారీని ఢీకొన్న కారు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట బిరదవాడ వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చెన్నై నుంచి నెల్లూరు వైపు కారులో రోగిని ఎక్కించుకొని వెళ్తుండగా నాయుడుపేట వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో గాయపడ్డారు.

అదృశ్యంపై కేసు

నాయుడుపేట పట్టణం: నాయుడుపేట పోలీసులు బుధవారం వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేశారు. స్థానిక అమరాగార్డెన్ వాసి బుజ్జయ్య 17న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జూద స్థావరంపై దాడి

కోట, న్యూస్‌టుడే: గోవిందపల్లి సమీపంలో కోడి పందెం స్థావరాలపై ఎస్సై పవన్‌కుమార్, సిబ్బంది దాడులు చేశారు. నలుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. రెండు కోళ్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలి

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశానికి ఎనలేని సేవలు చేశారని, అలాంటి మహనీయులను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని భాజపా నేత బైరప్ప తెలిపారు. భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ, మై భారత్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్‌కేఆర్ ప్రభుత్వ కళాశాల వద్ద ఐక్యత ర్యాలీని బుధవారం నిర్వహించారు. మై భారత్ జిల్లా యువజన అధికారి ప్రదీప్‌కుమార్, ఎస్‌కేఆర్ కళాశాల ప్రిన్సిపల్ మునికృష్ణయ్య, ప్రతినిధులు ప్రకాశ్‌నాయుడు, బాబురెడ్డి, రమేష్, మోహన్, సుధీర్ పాల్గొన్నారు.

పటేల్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ప్రతినిధులు

అభినందనలు

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: గూడూరులో జరిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 21, 22 తేదీల్లో జరిగిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట పోటీల్లో గోకులకృష్ణ ఇంజినీరింగ్ విద్యార్థులు 30 మంది ప్రథమ స్థానాల్లో గెలుపొందారు. బుధవారం విజేతలను కళాశాల యాజమాన్యం అభినందించింది.

ఆగని డిమాండ్లు

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: గూడూరును జిల్లా చేయాలి, లేకుంటే నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని ఐకాస నాయకులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 18వ రోజుకు చేరాయి. దశరథరామిరెడ్డి, జమాలుల్లా, శశికుమార్, ప్రభాకర్ పాల్గొన్నారు. అలాగే గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని భారత వికాస్ పరిషత్ సౌతిండియా నాయకుడు పెంచలనాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేశారు.

ర్యాలీ చేస్తున్న నాయకులు, విద్యార్థులు

అధికార ప్రతినిధుల నియామకం

తడ, న్యూస్‌టుడే: తెదేపా జిల్లా అధికార ప్రతినిధిగా మండలంలోని గ్రద్దగుంటకు చెందిన కామిరెడ్డి మురళి రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన తడ మండల పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. **వాకాడు:** తిరుపతి పార్లమెంట్ తెదేపా జిల్లా అధికార ప్రతినిధిగా తిరుమూరు గ్రామానికి చెందిన కుంచం దయాకర్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వచ్చాయి. ఆయన గతంలో తెలుగు యువత అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు.

కామిరెడ్డి మురళిరెడ్డి

కుంచం దయాకర్

కోళ్ల ధరలు

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్

బ్రాయిలర్	160
లేయర్	118
బ్రాయిలర్స్	278
బ్రాయిలర్స్‌స్కిన్‌లెస్	306
లేయర్ మాంసం	200

పల్లెలకు రహదారుల యోగం

✦ రెండో విడత నిధుల కేటాయింపు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: పల్లెల్లో సిమెంటు రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్ల వసతి కల్పించేలా ఉపాధిహామీ పథకం ద్వారా నిధులు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన చోట్ల గుర్తించి పనులు చేసేందుకు సర్వం సిద్ధం చేశారు.

గ్రామానికి రూ.5 లక్షలు

గ్రామీణ ప్రాంతాల్లో రహదారి వసతి సరిగా లేని కాలనీల్లో సిమెంటు రోడ్లు వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయించారు. మొదటి విడతలో ఒక్కో గ్రామానికి రూ.5 లక్షలు చొప్పున కేటాయించారు. దాదాపుగా అన్ని గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. ఇంకా తక్కువ మొత్తంలో బిల్లులు రావాల్సి ఉంది. రెండో విడత నిధులు కేటాయించడంతో పనులు చేసేందుకు మండల పరిషత్, ఇంజినీరింగ్ అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో గతంలో కొంత దూరం వేసి ఆగిన మిగిలిన వీధులు సిమెంటు రోడ్లుగా మారనున్నాయి.

తాళ్వాయిపాడులోని ఓ వీధి

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో

గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశముండటంతో స్థానిక నాయకులు సిమెంటు రోడ్ల పనులు పూర్తి చేసేందుకు ముందుకు వస్తున్నారు. అవసరమైన కాలనీల్లో పనులు చేసి, ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ఇదొక మంచి అవకాశంగా మారింది. వైకాపా ఐదేళ్ల పాలనలో సిమెంటు రోడ్డు వేసిన దాఖలాలు లేవు. కనీసం గుంతల్ని పూడ్చేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. గ్రామ పంచాయతీల ఉనికే ప్రశ్నార్థకంగా మార్చారు. దీంతో స్థానికంగా చెడ్డ పేరు మూటగట్టుకున్నామని వైకాపా సర్పంచులే పెదవి విరుస్తున్నారు. తాజా పనులు జనవరిలోపు పనులు పూర్తి చేసేలా అధికారులు అడుగులు వేస్తున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి రూ.ఒకటిన్నర కోటి నుంచి రూ.2 కోట్ల వరకు కేటాయించారు.

వివరాలిలా..

మండలం	పనులు	వ్యయం రూ.కోట్లలో
నాయుడుపేట	26	1.90
సూళ్లూరుపేట	32	1.52
దొరవారిసత్రం	29	1.98
పెళ్లకూరు	25	1.68
ఓజిలి	24	2
తడ	32	1.58

In the Court of the I Addl. Junior Civil Judge : Nellore
O.S.No. 119 / 2021
Thama Mohanraj - Plaintiff
Vs
Tanneeru Naresh Kumar - Defendant
Notice to Defendant
Tanneeru Naresh Kumar, S/o Late Pullaiah, Thadakandrika (Village), Thada Mandalam, SPSR Nellore District.
పై నెంబరున వాది మీ నుండి ప్రామిసరి నోటు బాకీ రాబట్టుకొనుటకు పై తెలిపిన కోర్టులో మీపై దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో మీకు నోటీసు నిమిత్తం తేది 29-12-2025కి వాయిదా వేసియున్నారు. కావున వాయిదా రోజు ఉదయం 10-30 గంటలకు మీరు స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ పై తెలిపిన కోర్టులో హాజరై ఆక్షేపణలు తెలుపుకోవలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.
కె.ఎల్.నారాయణరావు, B.Com., B.L., వాది తరపు అడ్వకేట్, నెల్లూరు

బహిరంగ వేలం
డిసెంబర్ నెల తేది : 25-12-2025

Vehicle No.	Description	Year
AP26TL-1940	BHARAT BENZ 2523 FBT-T	2018

గమనిక : పైన తెలిపిన వాహనముల యొక్క ఋణగ్రహీత(లు) / హామీదారులు మా యందు ఋణం పొంది వాహనము కొనుగోలుచేసి ఋణము చెల్లించనందువలన పలుమార్లు నోటీసులను పంపడమైనది. కాని ఖాతరు చేయనందువలన పలుమార్లు నోటీసు పంపడమైనది. కాని ఖాతరు చేయనందున పై వాహనములను వేలము ద్వారా విక్రయించి ఋణము రాబట్టుకొనుటకు కంపెనీ నిర్ణయించడమైనది. షరతులు వర్తిస్తాయి.
వేలము జరుగు ప్రదేశం : శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, వెంకటాచలం, సర్వేపల్లి రోడ్డు, రైల్వేగేట్ దగ్గర, నెల్లూరు
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
డి.నెం.53-54, శ్రీనగర్‌కాలనీ, శ్రీనివాస కాంప్లెక్స్, మాగుంట లేఔట్, డమ్రో షోరూం దగ్గర, నెల్లూరు, ఫోన్: 9849981316, 9849981418.

(c) eenadu

ఈనాడు
విశాఖపట్నం
గురువారం 25 డిసెంబరు 2025
సిటీ 7

క్రిస్మస్ సందడి

క్రీస్తును పుణ్యస్మరించుకొని నగరంలోని చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు చూపిన మార్గం అనుసరించాలని పాస్టర్లు సూచించారు. బాలయేసు రూపాలను ప్రత్యేకంగా అలంకరించారు. జ్ఞానాపురం సమీప పునీత పేతురు ప్రధాన దేవాలయంలో క్రీస్తు సందేశం అందిస్తున్న విశాఖ అగ్రపీఠాధిపతి ఉడుముల బాలశౌరి, కార్యక్రమానికి హాజరైన క్రైస్తవ విశ్వాసులను చిత్రంలో చూడొచ్చు. -న్యూస్‌టుడే, జ్ఞానాపురం

నైపుణ్యాభివృద్ధిరస్తు!

ఏయూలో సీపీడీసీ విభాగానికి శ్రీకారం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివే ప్రతి విద్యార్థి ఉద్యోగం/ స్టార్టప్/ నైపుణ్యాలతో బయటకు వెళ్లాలన్న సంకల్పంతో సీపీడీసీ(కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్)ను ఏర్పాటు చేశారు. ఈ విభాగం విద్యార్థులకు అన్ని విధాలుగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంతవరకు ఉన్న ప్లేస్‌మెంట్ అండ్ ప్లానింగ్, ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవస్థలను సీపీడీసీగా మార్చారు. ఈ విభాగానికి డీన్‌గా సీనియర్ ఆచార్యులు వజీర్ మహమ్మద్‌ను నియమించారు.

సీపీడీసీ పనిచేస్తుందిలా...: ఈ విభాగం డీన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. డీన్ కింద నలుగురు అసోసియేట్ డీన్‌లు పనిచేస్తారు. వారి కింద ఇద్దరు ప్లేస్‌మెంట్ అధికారులు ఉంటారు. వీరి ఆధ్వర్యంలో ఏయూలోని విభాగాల ఫ్యాకల్టీ సమన్వయకర్తలు, విద్యార్థి సమన్వయ కర్తలు పనిచేస్తారు. వీరంతా సీపీడీసీ ఆధ్వర్యంలో విద్యార్థుల కెరీర్‌కు ఉపయుక్తమయ్యే కార్యక్రమాలను సమన్వయం చేస్తారు.

★ ఏయూలో ఆర్ట్స్ అండ్ కామర్స్ మేనేజ్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫార్మసీ, ఐఏఎస్ఈ, ఇంజినీరింగ్ కళాశాల, మహిళా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఏ అంశంలో నైపుణ్యం అవసరమైనా అందుకు తగిన శిక్షణ ఇస్తారు. అలాగే స్టార్టప్స్ నెలకొల్పే ఆసక్తి ఉంటే ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్(ఆ హబ్) సెంటర్ తోడ్పాటు ఇస్తారు. ఉద్యోగం చేసుకోవాలంటే ప్రాంగణ ఎంపికల్లో ఎలా ఉద్యోగం సాధించాలో శిక్షణ ఇస్తారు. ఈ వ్యవస్థలన్నీ ప్రస్తుతం ఉన్నప్పటికీ వేటికవే ప్రత్యేకంగా నడుస్తున్నాయి. వీటన్నింటిని ఇప్పుడు సీపీడీసీ గొడుగు కిందకు తీసుకొచ్చారు. ప్రస్తుతం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చిస్తున్నారు. త్వరలో కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు సీపీడీసీ డీన్ ఆచార్య వజీర్ మహమ్మద్ తెలిపారు.

వీసా లేకున్నా.. వెళ్లొచ్చు..!

సెలవుల్లో ఈ దేశాలు చుట్టేయొచ్చు!

ఈనాడు, విశాఖపట్నం: క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో కొన్ని దేశాలను సందర్శించడానికి నగరవాసులు ఆసక్తి చూపుతుంటారు. అయితే.. వీసా ప్రక్రియ కష్టమనే ఆలోచనతో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. వీసా లేకపోయినా కేవలం పాస్‌పోర్టు ఉంటే కొన్ని దేశాలు భారతీయులను అనుమతిస్తున్నాయి. థాయ్‌లాండ్, మలేసియా, నేపాల్, భూటాన్, శ్రీలంక తదితర దేశాలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో పర్యాటకులకు మరచిపోలేని అనుభూతిని అందిస్తుంటాయి. విశాఖ విమానాశ్రయం నుంచి దిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర నగరాల మీదుగా ఆయా దేశాలకు చేరుకోవచ్చు.

1 దేశం: థాయ్‌లాండ్
ఉష్ణోగ్రతలు: 19 నుంచి 30 డిగ్రీలు
★ ఇక్కడ పర్యటనకు 30 రోజుల వరకు వీసా అవసరం లేదు. శీతాకాలంలో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

2 దేశం: మారిషస్ (తూర్పు ఆఫ్రికా)
ఉష్ణోగ్రతలు: 25 నుంచి 30 డిగ్రీలు
★ 90 రోజుల వరకు వీసా అవసరం లేదు.

3 దేశం: భూటాన్
ఉష్ణోగ్రతలు: 10 నుంచి 15డిగ్రీలు

దేశం: నేపాల్..
ఉష్ణోగ్రతలు: 15 నుంచి 20 డిగ్రీలు

4 ★ విశాఖ నుంచి కోల్‌కతాకు నేరుగా విమాన సర్వీసు అందుబాటులో ఉంది. అక్కడి నుంచి భూటాన్, నేపాల్‌కు తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. ఈ దేశాలకు వెళ్లేందుకు వీసా అవసరం లేదు.

5 దేశం: శ్రీలంక
ఉష్ణోగ్రతలు: 28 నుంచి 30 డిగ్రీలు
★ 90 రోజుల వరకు వీసా అవసరం లేదు.

6 దేశం: మలేసియా, ఉష్ణోగ్రతలు: 24 నుంచి 30 డిగ్రీలు
★ 90 రోజుల వరకు వీసా అవసరం లేదు
★ విశాఖ విమానాశ్రయం నుంచి వారంలో నాలుగు రోజులు సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసు నడుస్తోంది. సింగపూర్ నుంచి తక్కువ సమయంలోనే కౌలాలంపూర్, పెనాంగ్ చేరుకోవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

★ పాస్‌పోర్టు కనీసం ఆరు నెలలు చెల్లుబాటయ్యేలా ఉండాలి. ముందు జాగ్రత్తగా కీలక పేజీలు జిరాక్స్ తీసుకొని ఉంచుకోవాలి.

★ ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. భద్రతపరంగా వైద్య కవరేజీతో కూడిన ప్రయాణ బీమాను తీసుకోవాలి

★ స్థానిక కరెన్సీలోకి మార్చుకోవడానికి సరిపడా నగదు తీసుకెళ్లాలి.

★ ప్రయాణానికి ముందు భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకుంటే మంచిది.

క్రిస్మస్ మొక్కలు.. ఈస్టర్ ఫలాలు..!

బెత్లెహామ్‌స్టార్

ప్రత్యేకంగా క్రిస్మస్ మొక్కలు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా.. అలాంటివి విశాఖలోని పెదవాల్తేరు జీవవైవిధ్య ఉద్యానవనానికి వెళితే చూడొచ్చు. ఈ సీజన్‌లో ఆ మొక్కలు ప్రత్యేకతను కనబరుస్తాయి. క్రిస్మస్ పర్వదినం వస్తుందంటే అవి పూలు, కాయలు కాస్తుంటాయి. అందుకే వీటిని క్రిస్మస్ మొక్కలుగా పిలుస్తారని నిర్వాహకులు డాక్టర్ రామమూర్తి తెలిపారు. ప్రకృతి ధర్మం పాటిస్తూ అప్పటి వరకు నిద్రావస్థలో ఉన్న మొక్కలు కాయలు, పుష్పాలతో ఒక్కసారిగా నిగనిగలాడుతూ వికసిస్తాయన్నారు. వాటికి అమెరికా, యూరప్ దేశాల్లో క్రిస్మస్ మొక్కలు, బెత్లెహామ్‌స్టార్, క్రిస్మస్ కేలండ్, జీసస్ స్మైల్, పవిత్ర శిలువ మొక్కలు, క్రిస్మస్ క్యాక్టస్, ఈస్టర్ వలలాంటి పేర్లు వాడుకలో ఉన్నాయని వివరించారు. -న్యూస్‌టుడే, పెదవాల్తేరు

మేఘాలలో.. తేలిపొమ్మన్నది!

రుషికొండ బీచ్‌లో పారా మోటరింగ్ విన్యాసాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. యువతీ, యువకులు వీటిపై విహరించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఈ విన్యాసాల్ని ప్రారంభించారు. రుషికొండ తీరంలో అందుబాటులో ఉన్న టూరిజం స్పీడ్ బోట్లతో పాటు ఈ విన్యాసాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -న్యూస్‌టుడే, సాగర్‌నగర్

ఉక్కులో మరోసారి వీఆర్‌ఎస్

ఉక్కునగరం, న్యూస్‌టుడే : విశాఖ ఉక్కు కర్మాగారంలో మూడో దఫా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం(వీఆర్‌ఎస్) ప్రకటన బుధవారం వెలువడింది. 01.01.2027 తరువాత పదవీ విరమణ చేయనున్న అర్హత, ఆసక్తి గల ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో కోరారు. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 1 నుంచి 20వ తేదీ వరకు గడువు విధించారు. 23.01.2026లోపు దరఖాస్తులు ఉపసంహరించుకోవచ్చన్నారు. అయితే మూడో దఫా వి.ఆర్.ఎస్. ప్రకటనపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఒకవైపు కర్మాగారాన్ని కాపాడతామంటూనే.. అనుభవం ఉన్న ఉద్యోగులను యాజమాన్యం సాగనంపుతోందని ఆరోపించారు. వీరందరూ వెళ్లిపోతే కర్మాగారాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసే చర్యల్లో భాగంగానే వి.ఆర్.ఎస్. ప్రకటన అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.



నృత్యం అదరహో!

నగరంలో బుధవారం నిర్వహించిన పెసా మహోత్సవ్ వేదికపై గిరిజన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. తమ సంప్రదాయాలను తెలియజేసే వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. -ఈనాడు, విశాఖపట్నం

అందుబాటులో తితిదే క్యాలెండర్లు, డైరీలు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఎంవీపీ కాలనీలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో 2026 సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్లు, డైరీలు విక్రయానికి అందుబాటులోకి తెచ్చారు. డైరీలు రూ.150, రూ.120 ధరల్లో ఉన్నాయి. 12పేజీలు, 6పేజీల క్యాలెండర్ల ధరలు రూ.450, రూ.130గా నిర్ణయించారు. వీటితోపాటు చిన్న క్యాలెండర్లు రూ.15, రూ.20 విలువైనవి ఉన్నాయి. తెలుగు పంచాంగం కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.30గా నిర్ణయించారు. స్టాక్ ఉన్నంత వరకు విక్రయిస్తామని తితిదే జిల్లా మేనేజర్ బి.హైమావతి తెలిపారు. కార్యాలయ పనివేళల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5గంటల వరకు విక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు.

కానిస్టేబుళ్లకు ట్రాఫిక్ ఏఎస్ఐ టోకరా

అధిక వడ్డీ ఇస్తానని రూ.15.30 లక్షలు వసూలు

గాజువాక, న్యూస్‌టుడే : అధిక వడ్డీ ఆశచూపి కానిస్టేబుళ్ల నుంచి రూ.15.30 లక్షలు వసూలు చేసిన ట్రాఫిక్ ఏఎస్ఐపై బుధవారం గాజువాక శాంతిభద్రతల పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఆశారి పార్థసారథి తెలిపిన వివరాలివి. గాజువాక ట్రాఫిక్ విభాగంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న మోటుపల్లి నర్సింహరాజు సిబ్బందికి తరచూ ఆర్థిక సహాయం చేసేవారు. తాను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి బాగా సంపాదిస్తున్నానని.. తన వద్ద డబ్బులు దాస్తే అధిక వడ్డీ ఇప్పిస్తానంటూ ఆశ కల్పించారు. దీంతో కానిస్టేబుల్ పెద్దింటి సన్యాసినాయుడు దఫదఫాలుగా రూ.7లక్షలు చెల్లించారు. రెండు నెలలపాటు వడ్డీ సక్రమంగా ఇవ్వడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పనిచేసే పీసీ డి.శేఖర్ రూ.4 లక్షలు, హోంగార్డులు ప్రసాద్ రూ.2.50లక్షలు, రవి రూ.లక్ష, మరో పీసీ నానాజీ రూ.80వేలు.. ఆయనకు ఇచ్చారు. నెలలు గడిచిపోతున్నా వడ్డీ, అసలు కూడా ఎగవేస్తూ నేడు, రేపు అంటూ తాత్సారం చేయడంతో బాధితులు ఏఎస్ఐపై ఒత్తిడి తెచ్చారు. తాను షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయానని, తన ఇల్లు, స్థలాలు అమ్మి ఇస్తానంటూ నమ్మబలికారు. కొన్ని నెలలుగా డ్యూటీకి రాకుండా, తప్పించుకు తిరుగుతుండటంతో సీపీ శంఖబ్రత బాగ్చీ దృష్టికి విషయం తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్రాఫిక్ ఏఎస్ఐ నర్సింహరాజు

ఇదిగో స్వచ్ఛరథం

రాష్ట్రంలో అమలు చేస్తున్న 'స్వచ్ఛ రథం' విధానం మంచి ఫలితాలు ఇస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు ఇక్కడ ఇచ్చి విలువకు తగిన నిత్యావసరాలు, ఇతర సరకులు తీసుకోవచ్చు. నగరంలోని పోర్టు స్టేడియంలో జరుగుతున్న పెసా మహోత్సవ్ ప్రాంగణం వద్ద స్వచ్ఛరథం నిర్వాహకులు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సీసాలు తెచ్చిన వారికి చాక్లెట్లు అందించారు. -ఈనాడు, విశాఖపట్నం

పార్టీకి అండగా నిలిచిన వారికే పట్టం!

★ సీనియర్లకూ తగు ప్రాధాన్యం
★ లోక్‌సభ నియోజకవర్గ కమిటీని ప్రకటించిన తెదేపా

ఈనాడు-విశాఖపట్నం: విశాఖ లోక్‌సభ నియోజకవర్గ పార్టీ కమిటీ సభ్యులను తెదేపా బుధవారం ప్రకటించింది. 12 మంది మహిళలకు అవకాశం కల్పించారు. పార్టీ కష్టకాలంలో అండగా ఉండి అంకిత భావంతో పని చేసిన వారికి, సీనియర్లకు పట్టం కట్టారు. వైకాపా హయాంలో రుషికొండ భవనాలకు వ్యతిరేకంగా, తెదేపా కార్యాలయంపై దాడి, ఎయిర్‌పోర్టులో చంద్రబాబుపై దాడి, ఉత్తరాంధ్రలో బీసీ నాయకుల అక్రమ అరెస్టు, పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో గళమెత్తి పార్టీకి అండగా నిలిచిన వారికి కమిటీలో చోటు దక్కింది.

ఒత్తిళ్లు పెట్టినా, వేధింపులకు గురిచేసినా: ఆనందపురం మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు బమ్మిడి ఉమకు ఉపాధ్యక్ష పదవి దక్కింది. యాదవ సామాజికవర్గానికి చెందిన వీరి కుటుంబం ఆది నుంచి తెదేపాలోనే ఉంది. భర్త సూర్యనారాయణ లొడగలవానిపాలెం గ్రామం మాజీ సర్పంచి. భీమిలి బార్ కౌన్సిల్ అధ్యక్షులుగా పనిచేశారు. గత ప్రభుత్వంలో పార్టీ మారాలని ఈ కుటుంబంపై ఒత్తిడి వచ్చింది. తెదేపా తరపున పార్టీ కార్యక్రమాల నిర్వహణనూ అడ్డుకున్నారు. సోషల్ మీడియా ఐటీడీపీలో పనిచేసిన కోట నరేష్‌కు ఉపాధ్యక్ష పదవి దక్కింది. వైకాపా హయాంలో ప్రజా సమస్యలపై సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. పోలీసుల వేధింపులు ఎదుర్కొన్నారు. ఉపాధ్యక్షులుగా ఎన్నికైనవారిలో.. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన గరికెన ఎల్లయ్య తెదేపాను వీడకుండా కొనసాగారు.

★ మత్స్యకార మహిళ జి.సత్యవతికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పదవి దక్కింది. వైకాపా హయాంలో తెదేపా కార్యాలయంపై దాడి సమయంలో అడ్డుకోగా ఈమెపై కక్షపూరిత కేసులు పెట్టారు. చంద్రబాబు, భువనేశ్వరిపై కొందరు చేసిన వ్యాఖ్యలపై న్యాయపోరాటం చేశారీమె. కేసులు నమోదు చేయాలంటూ టూటౌన్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. మిగిలిన పదవుల్లోనూ సామాజిక వర్గాల పరంగా సమతూకం పాటించి ప్రాధాన్యం కల్పించారు.

సైకిల్‌పై చలో.. చలో..!

పర్యావరణహిత రవాణాకు ప్రాధాన్యం

కార్పొరేషన్, న్యూస్‌టుడే : విశాఖలో కాలుష్య కారకాలు పెరిగి, ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని నివేదికలు అందడంతో.. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రజల ఆరోగ్యంతో పాటు, కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు వీలుగా సైక్లింగ్ ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురానున్నారు.

రాడిసన్‌బ్లూ- సాగర్‌నగర్ రహదారి

ఎక్కడెక్కడ..: నగరంలో బీచ్‌రోడ్డులోని **రాడిసన్ బ్లూ హోటల్ నుంచి సాగర్‌నగర్** వరకు దాదాపుగా 1.9 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడానికి జీవీఎంసీ ప్రతిపాదించింది. అలాగే ముడసర్లోవ బీఆర్టీఎస్ రహదారి చుట్టు పక్కల 5 కిలోమీటర్లలో సైక్లింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సరైన నిర్వహణతోనే..

■ గతంలో జీవీఎంసీ అధికారులు ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులతో ప్రతి శుక్రవారం వీఎంఆర్‌డీఏ సెంట్రల్ పార్కు చుట్టూ ఉన్న సర్వీసు రహదారిలో 1.25 కిలోమీటర్ల మేర సైక్లింగ్ చేయించేవారు.

■ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఆదివారం నగరవాసులు ఆర్కేబీచ్ నుంచి పార్క్ హోటల్ వరకు 2.5 కిలోమీటర్లు సైక్లింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత సరైన నిర్వహణ లేకపోవడంతో...అవి ముందుకు సాగలేదు.

■ ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించే ప్రాజెక్టుకు మెరుగైన నిర్వహణ ఉంటేనే.. ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

లంబసింగిలో రిసార్ట్స్ కిటకిట

చింతపల్లి, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రకశ్మీర్‌గా ప్రసిద్ధిచెందిన లంబసింగి పర్యాటకులతో రద్దీగా మారింది. వచ్చే ఏడాది జనవరి 3 వరకూ ఇక్కడ రిసార్టు ఖాళీ లేవని నిర్వాహకులు బోర్డులు పెట్టేస్తున్నారు. లంబసింగిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరిత రిసార్టులోనూ జనవరి 1 వరకూ అన్ని గదులూ ముందుగానే నిండిపోయినట్లు రిసార్టు మేనేజరు సూరెడ్డి అప్పలనాయుడు తెలిపారు. 4 నాన్ ఏసీ కాటేజీలు, 8 సూట్లు, 3 డీలక్స్ గదులను ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారన్నారు. లంబసింగి, తాజంగి ప్రాంతాల్లో ప్రైవేటు రిసార్ట్స్ సుమారు 50 ఉన్నాయి. అవీ దాదాపు అన్నీ ముందే బుక్ అయ్యాయి. కొవిడ్ తరువాత మళ్లీ ఈ ఏడాదే భారీగా పర్యాటకులు వస్తున్నారు.

విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి

వన్‌టౌన్, న్యూస్‌టుడే : కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం నగరానికి చేరుకుని, హోటల్ రాడిసన్ బ్లూలో బస చేశారు. గురువారం ఉదయం అమరావతి వెళ్లి, అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని, మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి విశాఖ వస్తారు. శుక్రవారం సాయంత్రం ఐసీఏఆర్, సీఎంఎఫ్‌ఆర్ఐను సందర్శించి, అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు తిరుగు పయనమవుతారు.

కన్నుపడిందా.. ఆక్రమణే!

ఈనాడు, విశాఖపట్నం: నగర పరిధిలో భూకబ్జాలకు అడ్డేలేకుండా పోతోంది. కొందరు ప్రైవేటు ఆస్తులనూ దోచేస్తున్నారు. కొనుగోలు చేసిన సమీప స్థలాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించేస్తున్నారు. ఎన్నో ఏళ్ల కిందట కొనుగోలు చేసి అలా వదిలిన వాటిపైనా కన్నేసి బెదిరింపులకు దిగుతున్నారు. విశాఖలోని ఈ తరహా దారుణాలను ఇటీవల కలెక్టర్ల సదస్సులో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు ప్రజాప్రతినిధులు సైతం ఈ తరహాలో వ్యవహరిస్తుండటం గమనార్హం.

దారుణాలెన్నో..

1 నగరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కొన్నేళ్ల కిందట హనుమంతవాక ప్రాంతంలో కొంత స్థలం కొనుగోలు చేసింది. ఇప్పుడు దాని విలువ రూ.కోట్లలో ఉంది. ఈ స్థలంపై కన్నేసిన ఓ ప్రజాప్రతినిధి ఆ స్థలానికి సమీపంలో కొంత భూమి కొనుగోలు చేశారు. తరువాత క్రమంగా సమీప 600 గజాలు ఆక్రమించేశాడు. రాత్రికిరాత్రి గోడ కట్టేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం కనిపించలేదు. చివరికి కొంత స్థలం వదులుకొని రాజీ చేసుకోవాల్సి వచ్చింది.

2 ఏళ్లుగా రైతుల అనుభవంలో ఉన్న భూములను భీమిలి గ్రామీణ ప్రాంతంలో ఓ ప్రజాప్రతినిధి తన పరం చేసుకోవాలని కుట్ర పన్నాడు. దస్త్రాల్లో తప్పులను ఆసరాగా చేసుకొని తన పేరున కొన్ని రాయించుకున్నాడు. కొందరు ఎదురు తిరిగారు. ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసేందుకు కూడా ప్రయత్నాలు సాగించాడు.

3 సబ్బవరం శివారులో ఓ పాత లేఅవుట్‌లో ఇద్దరు ముగ్గురు కలిసి పదేళ్ల కిందట కొంత స్థలం కొనుగోలు చేశారు. దానికి చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు. కొద్ది రోజుల కిందట స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఆ స్థలం తమదని అకస్మాత్తుగా ఫెన్సింగ్ స్తంభాలను కూల్చేశాడు. అడ్డుకున్న వారి మీద దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అంతే కాదు... విషయం వదిలిపెట్టాలంటే డబ్బులు డిమాండ్ చేశాడు. సమీపంలోని మరో స్థలంలోని ప్రహరీనీ కూల్చాడు. సదరు వ్యక్తిపై సబ్బవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఓటర్లు.. ఎవరెవరున్నారు!

ఓట్ల మ్యాపింగ్ 26.05 శాతం పూర్తి

వన్‌టౌన్, న్యూస్‌టుడే : విశాఖ జిల్లాలో చేపట్టిన ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20,21,126 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో మూడో దశ ఎస్ఐఆర్ (ప్రత్యేక విస్తృత స్థాయి సవరణ)కు ఎన్నికల సంఘం (ఈసీ) సన్నాహాలు చేస్తోంది.

ఇదీ లెక్క (ఈ నెల 20 వరకు..)

నియోజకవర్గం	మొత్తం ఓటర్లు	మ్యాపింగ్ పూర్తయిన వారు	శాతం
భీమిలి	3,66,165	92,755	25.33
విశాఖ తూర్పు	2,92,438	75,513	25.82
విశాఖ దక్షిణం	2,17,713	54,131	24.86
విశాఖ ఉత్తరం	2,84,600	69,126	24.29
విశాఖ పశ్చిమం	2,14,081	50,748	23.71
గాజువాక	3,35,421	86,522	25.80
పెందుర్తి	3,10,708	97,902	31.51
మొత్తం	20,21,126	526697	26.05

★ జిల్లాలో మొత్తం 1987 మంది పోలింగ్ కేంద్రాల అధికారులు 2002 ఓటరు జాబితాను ప్రాతిపదికగా తీసుకుని బీఎల్వో కార్యాలయాల్లో ప్రక్రియ చేపట్టారు.

★ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటరు నమోదు అధికారుల(ఈఆర్వో) నేతృత్వంలో ఏఈఆర్‌ఓలు, నియోజకవర్గం ఎన్నికల విభాగ డీటీలు పర్యవేక్షిస్తున్నారు.

★ జిల్లాలో ఇప్పటివరకు 26.05 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది.

★ ఎస్ఐఆర్ చేపట్టే నాటికి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయితే, తదుపరి కార్యక్రమాలు సాఫీగా సాగుతాయని అధికారులు భావిస్తున్నారు.

★ ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్వోలు ప్రతీ ఇంటికీ వెళ్తారు. ఓటర్ల వివరాలు సరిచూసి మళ్లీ మ్యాపింగ్ చేస్తారు.

కప్పస్తంభం వద్ద మొక్కుతున్న జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ | భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణి

అప్పన్న సన్నిధిలో ప్రముఖులు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్. మానవేంద్రనాథ్ రాయ్, భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణి ఆలయానికి విచ్చేశారు. ఏఈవో కె.తిరుమలేశ్వరరావు, అర్చకులు సంప్రదాయబద్ధంగా వారికి స్వాగతం పలికారు. తర్వాత వారు కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో వారిని ఆశీర్వదించారు. అధికారులు స్వామివారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రాలు అందజేశారు.

మేమున్నామని...మీకేం కాదని

కిడ్నీ బాధితులకు ఎన్టీపీసీ అండ

కేజీహెచ్‌కు నూతన డయాలసిస్ పరికరాలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : కింగ్‌జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) నెఫ్రాలజీ విభాగంలో చికిత్స పొందే కిడ్నీ బాధితులకు జాతీయ థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఎన్టీపీసీ) బాసటగా నిలిచింది. ఇటీవల రూ.2 కోట్లతో పది డయాలసిస్ యంత్రాలను సమకూర్చి, ఆసుపత్రి వర్గాలకు అందించింది. వాటితో కలిపి కేజీహెచ్‌లో మొత్తం 12 యంత్రాలు ఉన్నాయి.

ఉత్తరాంధ్ర పరిధిలో..: ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నిత్యం అనేక మంది కేజీహెచ్‌కు వస్తుంటారు. ఎన్టీపీసీ సమకూర్చిన యంత్రాలతో రోజుకు 25 నుంచి 30 మంది రోగులకు డయాలసిస్ చేస్తున్నారు. ఈ కేంద్రంతో పాటు, ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద సేవలు అందించేందుకు వీలుగా మరో పది యంత్రాలతో కూడిన డయాలసిస్ కేంద్రం ఉంది.

★ ఓపీ సేవలకు నిత్యం 100 నుంచి 120 మంది బాధితులు వస్తుంటారు. వారికి వైద్య నిర్ధారణ పరీక్షలు చేసి, తీవ్రమైన కిడ్నీ వైఫల్యాలతో బాధపడే రోగుల్ని వార్డులో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. అవసరమైన వారికి డయాలసిస్ చేస్తున్నారు.

కిడ్నీ మార్పిడి చికిత్సలు చేస్తున్నాం..

అత్యాధునిక యంత్రాలు, నిపుణులైన బృందంతో నెఫ్రాలజీ విభాగం ద్వారా కిడ్నీ మార్పిడి చికిత్సలు చేస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటి వరకు 8 మందికి సేవలు అందించాం. విభాగంలో ఇద్దరు సహాయ ప్రొఫెసర్లు, 12 మంది పీజీలు ఉన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి నిత్యం పర్యవేక్షిస్తుంటారు. -డాక్టర్ జి.ప్రసాద్, నెఫ్రాలజీ విభాగాధిపతి

(c) eenadu

ఆకర్షణీయంగా 'విశాఖ రైల్వేస్టేషన్'

అభివృద్ధి పనులపై ఎంపీ సమీక్ష

మ్యాప్ పరిశీలిస్తున్న ఎంపీ శ్రీభరత్, ఇతర అధికారులు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చేపడుతున్న విశాఖ రైల్వేస్టేషన్ పునఃనిర్మాణాన్ని ఆకర్షణీయ ఆకృతిలో, బహుళ సౌకర్యాలతో రూపొందించనున్నట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విశాఖ రైల్వేస్టేషన్‌లో పర్యటించి, నిర్మాణ పనులపై స్టేషన్ అధికారులతో సమీక్షించారు. రూ.500 కోట్లతో చేపట్టిన నూతన ప్రాజెక్టుకు మరిన్ని హంగులు జోడించాలన్నారు. స్టేషన్‌లో 8 ప్లాట్‌ఫామ్స్‌ను 14కి పెంచడంతో పాటు, 16 రైల్వే లైన్లు వచ్చేలా మార్పులు చేయాలన్నారు. జ్ఞానాపురం వైపు ఉన్న పాత భవనాలను తొలగించి, ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనాలు నిర్మించాలన్నారు. ఆయా భవనాలకు ఆనుకుని 350 కార్లు, 1500 ద్విచక్ర వాహనాలు నిలిపేలా పార్కింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పాదచారుల వంతెనల వెడల్పు పెంచాలని, జీ ప్లస్ 11 అంతస్తులకు అనుగుణంగా పునాదులు వేయాలన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని, ఆ తర్వాత పనులు ప్రారంభించిన నాటి నుంచి 21 నెలల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, రైల్వే అధికారి అంకుష్‌గుప్తా, డీఆర్‌యూసీసీ సభ్యుడు చలసాని గాంధీ తదితరులు పాల్గొన్నారు.

రూ.1.09 కోట్ల విలువైన ఆస్తుల ఎటాచ్

విశాఖ లీగల్, న్యూస్‌టుడే : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడికి చెందిన రూ.1.09 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్‌మెంట్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, విశాఖ సబ్ జోనల్ అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు.. 2005-2018 మధ్య కాలంలో పి.ప్రదీప్‌కుమార్ విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో అదనపు ప్రధాన అర్బన్ ప్లానర్‌గా విధులు నిర్వహించారు. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి, నిబంధనలకు విరుద్ధంగా ఆదాయం సంపాదించారన్న సమాచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. అప్పట్లోనే నిందితుడు రూ.2.94 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారని గుర్తించి, కేసు నమోదు చేశారు. ఆ కేసు నేపథ్యంలోనే ప్రస్తుతం చర్యలు చేపట్టారు.

చకచకా పరుగులు... టపటపా వికెట్లు..!

ఆసక్తిగా 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్(ఈఎస్‌ఎల్)-2025'

విశాఖక్రీడలు, న్యూస్‌టుడే : ఆంధ్ర మెడికల్ కళాశాల మైదానంలో 'ఈనాడు-ఈతరం క్లబ్' ఆధ్వర్యంలో జరుగుతున్న 'ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్' ప్రజెంట్స్ 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)-2025' టోర్నీలో బుధవారం క్రీడాకారులు బౌండరీలతో హోరెత్తించారు. శ్రీ కశ్యప్ కళాశాల జట్టు బ్యాటర్ ఎన్.సతీష్ అర్ధ శతకంతో పాటు ఓ వికెట్ తీసి 'ధనిక్ భారత్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే'గా ఎంపికయ్యాడు.

★ **విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (దువ్వాడ) 'వర్సెస్' శ్రీ కశ్యప్ డిగ్రీ కళాశాల (విశాఖ) :** శ్రీ కశ్యప్ కళాశాల జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. జట్టులో **ఎన్.సతీష్ 26 బంతుల్లో 50 (3×4, 3×6) పరుగులు**, సీహెచ్.త్రినాథ్ 29 పరుగులు చేశారు. అనంతరం విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జట్టు 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. జట్టులో సుజిత్ యాదవ్ 30, అఖిల్ 14, మోహన్‌తేజ 13 పరుగులు చేశారు. శ్రీ కశ్యప్ జట్టు బౌలర్లు శ్రీకర్ రెండు వికెట్లు, ఎన్.సతీష్, ఐ.సుధీర్ చెరో వికెట్ తీశారు.

విజయానందంలో శ్రీ కశ్యప్ కళాశాల జట్టు

గెలుపొందిన వీడీప డిగ్రీ కళాశాల జట్టు

★ **ప్రిజమ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల (విశాఖ) 'వర్సెస్' వీడీప డిగ్రీ కళాశాల (కొత్త గాజువాక) :** తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిజమ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల జట్టు 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. జట్టులో ప్రసాద్ 29, గౌరీష్ 17 పరుగులు చేశారు. వీడీప డిగ్రీ కళాశాల జట్టు 10 ఓవర్లలో ఓ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. జట్టులో వినయ్ 29, వెంకట్ 21 పరుగులు చేశారు.

★ **బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ 'వర్సెస్' ఆదిత్య డిగ్రీ కళాశాల (అనకాపల్లి) :** మొదట ఆదిత్య డిగ్రీ కళాశాల జట్టు 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. జట్టులో వి.చంద్ర 14, వై.లక్ష్మణ్ 13 పరుగులు చేశారు. బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ జట్టు బౌలర్లు సంతోష్ 4, సాత్విక్ 2 వికెట్లు తీశారు. అనంతరం బాబా ఇన్‌స్టిట్యూట్ జట్టు 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. పవన్ 24, సాత్విక్ 6 పరుగులు చేశారు. ఆదిత్య డిగ్రీ జట్టు బౌలర్లు మహేష్ 2 వికెట్లు, సాయిగణేష్, తరుణ్‌తేజ చెరో వికెట్ తీశారు.

విజయం సాధించిన బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జట్టు

'ధనిక్ భారత్' స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే

ఎన్.సతీష్ (50 పరుగులు, ఓ వికెట్)

26న జరిగే మ్యాచ్‌లు: ★ **ఉదయం 8 గంటలకు :** గాయత్రీ విద్యాపరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ పీజీ కోర్సెస్- అటానమస్(ఎంవీపీ కాలనీ) × అలెయన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్. ★ **10 గంటలకు :** డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ × అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ★ **మధ్యాహ్నం 12 గంటలకు :** ఏవీఎన్ డిగ్రీ కాలేజ్ × ఉషోదయ డిగ్రీ కాలేజ్ (చోడవరం).

27న జరిగే మ్యాచ్‌లు: ★ **ఉదయం 8 గంటలకు :** సాంకేతిక విద్యాపరిషత్ ఇంజినీరింగ్ కాలేజ్ × గీతం యూనివర్సిటీ. ★ **10 గంటలకు :** గాయత్రి విద్యాపరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(రుషికొండ) × విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (నరవ). ★ **మధ్యాహ్నం 12 గంటలకు :** ఎన్ఎస్ఆర్ఐటీ కాలేజ్ (శొంఠ్యాం) × ఆదర్శ్ డిగ్రీ కాలేజ్ (పెందుర్తి).

Title Sponsor: Dhanik Bharat Educational Institutions — The Lloyd Group Initiative
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
TV Partner: ఈటీవీ ఆంధ్రప్రదేశ్
Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT
Dolphin Diagnostic Services
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
Organised by ఈనాడు ఈతరం క్లబ్

పది జోన్లకు జెడ్సీల కేటాయింపు

కార్పొరేషన్, న్యూస్‌టుడే : మహా విశాఖ నగర పాలక సంస్థను పది జోన్లగా విభజించిన నేపథ్యంలో, ఆయా జోన్లకు జోనల్ కమిషనర్లను నియమిస్తూ కమిషనర్ కేతన్‌గార్గ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భీమిలి-టి.నాగేంద్రకుమార్, మధురవాడ- అయ్యప్పనాయుడు, విశాఖ తూర్పు- కె.శివప్రసాద్, విశాఖ దక్షిణం- ఎం.మల్లయ్యనాయుడు, విశాఖ ఉత్తరం- బి.రాము, విశాఖ పశ్చిమం- బి.రాము(ఇన్‌ఛార్జి), పెందుర్తి- హెచ్.శంకరరావు (యూసీడీ డీపీఓ), అగనంపూడి- మనీషా త్రిపాఠి (యూసీడీ డీపీఓ), గాజువాక- బీఆర్ఎస్ శేషాద్రి, అనకాపల్లి- చక్రవర్తికి బాధ్యతలు అప్పగించారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
द्वारकानगर-1 బ్రాంచ్, మోహన్ మాన్షన్, 47-7-30/2, 4వ లేన్, ద్వారకానగర్, విశాఖపట్నం-530016. ఇ-మెయిల్ : ubin0550612@unionbankofindia.bank.in

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లో రూలు 8 (6) ప్రొవిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన.
[illegible]
ఇ-వేలం తేది & సమయం: 28.01.2026, ఉ॥ 12.00 గం.ల నుండి సా॥ 5.00 గం.ల వరకు
[illegible]
రిజర్వు ధర: రూ. 47,56,000/- ధరావత్తు: రూ. 4,75,600/- బిడ్ పెంపుదల: రూ. 47,600/-
గమనిక: బ్యాంకు జారీ చేసిన తేది.16.12.2015 నాటి అమ్మకపు నోటీసు ఉపసంహరించబడినది. బ్యాంకుకు తెలిసినంతవరకు ఆస్తిపై ఎటువంటి తాకట్టు ఋణభారాలు లేవు. (1) ఆన్‌లైన్ ... com ద్వారా నిర్వహించబడును. (2) రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ మరియు బిడ్డింగ్ రూల్స్ ... https://baanknet.com దర్శించండి మరియు లాగిన్ & రిజిస్ట్రేషన్ కొరకు వెబ్‌సైట్ ... చేయండి. (3) ఇ-వేలం అమ్మకం యొక్క నియమ నిబంధనల కొరకు బ్యాంకు వారి వెబ్‌సైట్ www.unionbankofindia.co.in ...
తేది : 19.12.2025, స్థలం: విశాఖపట్నం సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

గిరిజనుల పురోగతే ప్రధాని మోదీ లక్ష్యం

★ కేంద్ర సహాయ మంత్రి ఎస్.పి.సింగ్ బఘేల్
★ ఘనంగా ముగిసిన 'పెసా మహోత్సవ్'

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా ఈ-బుక్ ఆవిష్కరణలో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, హిమాచల్‌ప్రదేశ్ ప్రతినిధులు

ఈనాడు-విశాఖపట్నం, గురుద్వారా-న్యూస్‌టుడే: 'సహజ వనరులపై గిరిజన హక్కులకు పెసా చట్టం బలమైన రాజ్యాంగ మద్దతును అందిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ లక్షించిన 'వికసిత్ భారత్ -2047' సాధనకు గిరిజన సమాజ పురోగతి చాలా కీలకం. గిరిజన యువతను అనుసంధానించడం, నాయకత్వ నైపుణ్యాలను ప్రోత్సహించడం, గిరిజన సంస్కృతికి జాతీయ గుర్తింపు అందించడం, 'మేరీ పరంపర, మేరీ పెహచాన్' (నా సంప్రదాయం, నా గుర్తింపు) స్ఫూర్తిని బలోపేతం చేయడం, సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమం చేయడం లక్ష్యంగా పెసా మహోత్సవ్ నిర్వహిస్తున్నాం' అని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్.పి.సింగ్ బఘేల్ అన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పెసా చట్టం అమలుపై అవగాహన పెంచేందుకు విశాఖలో రెండు రోజులు నిర్వహించిన 'పెసా మహోత్సవ్' ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా కేంద్ర మంత్రి ప్రసంగించారు.

అదో ముఖ్యమైన మైలురాయి: పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఝార్ఖండ్ ప్రభుత్వం పెసా నియమాల ముసాయిదాను ఆమోదించి, పెసా నియమాల నోటిఫికేషన్ వైపు అడుగులు వేస్తున్న పది రాష్ట్రాల్లో తొమ్మిదవదిగా నిలిచిందని, ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి, పంచాయతీరాజ్ సంస్థల ద్వారా గిరిజనులకు సాధికారత కల్పించడానికి, వారి జీవితాలు మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం వివేక్ భరద్వాజ్, శశిభూషణ్ కుమార్ సంయుక్తంగా పెసా పోర్టల్, సూచికలు, గిరిజన భాషలలో పెసాపై శిక్షణ మాడ్యూల్స్, హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాపై ఈ-బుక్ ఆవిష్కరించారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ముక్తా శేఖర్, రాష్ట్ర కమిషనర్ కృష్ణతేజ, ఏపీఎస్ఈఆర్డీ కమిషనర్ రేవు ముత్యాలరాజు, ఎకనమిక్ అడ్వైజర్ విజయకుమార్ బెహరా, విశాఖ, అల్లూరి జిల్లాల కలెక్టర్లు హరేంధిర ప్రసాద్, దినేష్‌కుమార్‌లు పాల్గొన్నారు. ★ వివిధ రాష్ట్రాల గిరిజన సాంస్కృతిక ప్రదర్శనలు ఘనంగా సాగాయి. పెసా 10కే రన్, కబడ్డీ, ఆర్చరీ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం, సర్టిఫికేట్లు అందజేశారు. అడవితల్లి బాట కింద ఏపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యఅతిథులు తిలకించారు. అరకు కాఫీ ఉత్పత్తులతో కూడిన కిట్‌లను జీసీసీ ఎండీ కల్పనా కుమారి అతిథులకు అందజేశారు.

తెదేపా నూతన కమిటీ నియామకం

వన్‌టౌన్, న్యూస్‌టుడే : విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం తెదేపా నూతన కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా చోడె వెంకటపట్టాభిరామ్(తూర్పు), ప్రధాన కార్యదర్శిగా లొడగల కృష్ణ(ఉత్తరం), ఉపాధ్యక్షులుగా జి.రాము(ఎస్.కోట), పి.సీతారాం(పశ్చిమం), కరణం సత్యారావు (గాజువాక), అబ్దుల్ హనీఫ్(దక్షిణం), బమ్మిడి ఉమ(భీమిలి), బొట్టా వెంకటరమణ(తూర్పు), కోట నరేష్ (ఉత్తరం), ఆలేటి హేమలత (దక్షిణం), గరికిన ఎల్లయ్య(భీమిలి), కార్యనిర్వాహక కార్యదర్శులుగా నక్కరాజు చిన్నరాము (ఎస్.కోట), దాసరి శివశంకరరావు(పశ్చిమం), కణితి సన్యాసమ్మ(గాజువాక), గనగళ్ల సత్యవతి(దక్షిణం), ఒమ్మి పోలారావు (తూర్పు), ఏడుకొండలు (ఉత్తరం), జి.ముత్యాలు(గాజువాక), కండిపిల్లి వరలక్ష్మి(దక్షిణం), బోర అప్పలసూరిబాబు (భీమిలి), అధికారిక స్పోక్స్ పర్సన్స్‌గా ఇందుకూరి శ్రీనివాసరాజు(ఎస్.కోట), పిడుగు మంగలక్ష్మి (పశ్చిమం), విల్లూరి భాస్కరరావు (దక్షిణం), సీహెచ్.గోపి (భీమిలి), బూసి రాంబాబు(తూర్పు), తోట శ్రీదేవి (ఉత్తరం), పి.ధర్మారావు (తూర్పు), షేక్ బాజ్జీ (ఉత్తరం), నందవరపు సోములు (పశ్చిమం), కార్యదర్శులుగా గుమ్మడి భారతి (ఎస్.కోట), గొట్టిపాటి వెంకట సురేష్‌కుమార్ (పశ్చిమం), భీశెట్టి అప్పారావు (గాజువాక), తాడి వేణు కుమారి (దక్షిణం), ఏ.సుమిత్ర (ఉత్తరం), ఉసిరికాయల దిల్లీశ్వరి(తూర్పు), కొల్లి చిరంజీవి(భీమిలి), చుక్కా జోగారావు(ఎస్.కోట), ఏ.సత్యవతి (ఎస్.కోట), కోశాధికారిగా గునిశెట్టి నాగేశ్వరరావు(పశ్చిమం), మీడియా సమన్వయకర్తగా బైరెడ్డి పోతనరెడ్డి(తూర్పు), సోషల్ మీడియా సమన్వయకర్తగా కొత్తపల్లి ఉషారాణి (గాజువాక) నియమితులయ్యారు.

తెదేపా సీనియర్ నాయకుడి ఆకస్మిక మృతి



భీమునిపట్నం, న్యూస్‌టుడే : తెదేపా సీనియర్ నాయకుడు, రాష్ట్ర నాగ వంశీయుల సంఘం అధ్యక్షుడు **గాడు అప్పలనాయుడు (56)** బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన భార్య గాడు చిన్నికుమారి లక్ష్మి జీవీఎంసీ రెండో వార్డు కార్పొరేటర్‌గా, జీవీఎంసీలో తెదేపా డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా ఉన్నారు. భీమిలి చిన్నబజారు గాడు వీధిలో నివాసం ఉంటున్న అప్పలనాయుడుకి ఉదయం గుండెపోటు రావడంతో, కుటుంబీకులు సీతమ్మధారలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఇతర నాయకులు అప్పలనాయుడు మృతదేహానికి నివాళి అర్పించారు. గురువారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	126	125
లైవ్	153	145
డ్రెస్డ్	222	260
స్కిన్‌లెస్	252	270

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్
LIC HFL LIC HOUSING FINANCE LTD
బ్యాక్ ఆఫీస్, 4వ అంతస్తు, ఉత్తర విభాగం, జీవన్ సమృద్ధి, న్యూ ఇన్వెస్ట్‌మెంట్ భవనం, ఎల్ఐసి ఎనెక్స్ భవనం, తిక్కన్న రోడ్డు, విశాఖపట్నం-530004. ఫోన్ : 0891-2746480.

ఇ-వేలం అమ్మకం ప్రకటన
సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద తనఖా చేసిన స్థిరాస్తి అమ్మకము
LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) యొక్క అధీకృత అధికారిగా క్రింద ... మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002లోని సెక్షన్ 13(12) క్రింద అందించబడిన ... ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 ప్రకారం నోటీసులో పేర్కొన్న బకాయి మొత్తాన్ని ... నోటీసు జారీ చేయడమైనది. కావున ఋణగ్రహీతలు / తనఖాదారులు తెలియజేసిన బకాయి ... పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద అవదించబడిన అధికారాలను ఉపయోగించి ఈ ...

ఋణగ్రహీత పేరు : శ్రీ ముడిమించి మోహన రావు & సహ-ఋణగ్రహీత : శ్రీమతి ముడిమించి రాధిక
లోన్ ఖాతా నెం : 711700008201
[illegible]
బ్యాంక్ వివరాలు: Account Number : LHFLVK711700008201, IFSC Code : HDFC0004011, Bank : HDFC Bank, Seethammadhara, Vsp Beneficiary Name : LIC Housing Finance Ltd Collections AC CMS1 Visakhapatnam
రిజర్వు ధర రూ. 36,28,000/- ధరావత్తు (రిజర్వు ధరలో 10%) రూ. 3,62,800/-

లోన్ ఖాతా నెం : 711700007728
[illegible]
బ్యాంక్ వివరాలు: Account Number : LHFLVK711700007728, IFSC Code : HDFC0004011, Bank : HDFC Bank, Seethammadhara, Vsp Beneficiary Name : LIC Housing Finance Ltd Collections AC CMS1 Visakhapatnam
రిజర్వు ధర రూ. 21,50,000/- ధరావత్తు (రిజర్వు ధరలో 10%) రూ. 2,15,000/-

లోన్ ఖాతా నెం : 711700011099
[illegible]
బ్యాంక్ వివరాలు: Account Number : LHFLVK711700011099, IFSC Code : HDFC0004011, Bank : HDFC Bank, Seethammadhara, Vsp Beneficiary Name : LIC Housing Finance Ltd Collections AC CMS1 Visakhapatnam
రిజర్వు ధర రూ. 31,00,000/- ధరావత్తు (రిజర్వు ధరలో 10%) రూ. 3,10,000/-

లోన్ ఖాతా నెం : 711500010717
[illegible]
బ్యాంక్ వివరాలు: Account Number : LHFLVK711500010717, IFSC Code : HDFC0004011, Bank : HDFC Bank, Seethammadhara, Vsp Beneficiary Name : LIC Housing Finance Ltd Collections AC CMS1 Visakhapatnam
రిజర్వు ధర రూ. 19,60,000/- ధరావత్తు (రిజర్వు ధరలో 10%) రూ. 1,96,000/-

ఇ-వేలం యొక్క వెబ్ సైట్	https://www.bankeauctions.com
ఆస్తి పరిశీలన తేది & సమయము	08.01.2026, ఉ॥ 11.00 గం॥ నుండి సా॥ 04.00 గం॥ వరకు
టెండరు / సీల్డ్ బిడ్ సమర్పించుటకు చివరి తేది	28.01.2026 సా॥ 04.00 గం॥ లోపు
ఇ-వేలం తేది మరియు సమయము	29.01.2026 ఉ॥ 11.00 గం॥ నుండి మ॥ 1.00 గం॥ వరకు

[illegible]
తేది: 24.12.2025, ప్రదేశం : విశాఖపట్నం సం/- అధీకృత అధికారి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9903545224.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఎక్కడ ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్ ఇస్తాం. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, ✆ 9396999669.

బ్యాంక్/ప్రైవేట్ తనఖాలో ఉన్న ఇళ్ళ స్థలాలు, పొలాలు ఫ్యాక్టరీలు, స్థిరాస్తులపై అతి తక్కువ వడ్డీకి వెంటనే లోన్స్ కలవు. ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ కలవు. * నో బ్రోకర్స్, నో సిబిల్ * M.S.R. గ్రూప్, వైజాగ్ ✆9121314141

REAL ESTATE

FLAT FOR SALE

AKKAYYAPALEM

Premium 3 BHK Flats 2385 sft for sale @ NGGOS Colony Contact - Phone: 9966691700.

SEETHAMMADHARA

Rs.6999/Sft 3BHK Smart Flat 2450 Sft Google Automation, Touch Swiches, Glass Lift, Generator, 2 Parking. Ph: 7893126804

GENERAL

2BHK 1200 Sft. New Flats All Eminities Ready to Occupy. Bank Loan. Nr. S.D.Peetam. Chinnamushidiwada. 9246671972, 8639234521

HOUSE FOR SALE

PENDURTHI

పెందుర్తి జంక్షన్‌కి 100 మీ॥లో సబ్బవరం వెళ్లెరోడ్‌లో వరుణ్ కార్‌షోరూం Opp. E/N/F, 126 గ॥లో ఇండిపెండెంట్ ఇల్లు ధర- 65 ల. 7075127478

LAND FOR SALE

GENERAL

విజయనగరం జిల్లా జామి మండలం జి.సింగవరం గ్రామంలో 1.39 ఎకరాలు సపోటా తోట, ఒక్క సెంటు: 3,00,000/- అమ్మకానికి కలదు. సంప్ర॥ 9063890162, 8106234196.

NH:16కి **ఆనుకొని** పైడిభీమవరం దగ్గర 6 ఎకరాల భూమి, NH:16కి 3KM దూరంలో 10 ఎకరాల భూమి అమ్మకమునకు కలదు. Cont: 9985843846.

PLOT FOR SALE

BHOGAPURAM

CMR Gold Fields @Savaravelli - Jn towards Sun-ray resort Road premium Plots for Re-Sale, E/F, N/F 267, 533 Sq.yds. 8309646918.

PENDURTHI

PLOT FOR SALE 311 SQ.YDS AT SRI BALAJI DEVELOPERS VUDA Layout Near PENDURTHY, GORAPALLI, KARAKAVANIPALEM @19000/- SQ.YD. Negotiable ✆9030595527

SIMHACHALAM

VUDA Plot 269 (39x62) Sq.Yds. W/F 50 Ft. Road Nr. Vasudeva Function Hall, Padmavathinagar Main Road. 9966633166.

TO LET

GENERAL

3BHK for Rent, East Point Colony, Main Road facing balcony with bird Net, First Flr, No car parking, only 2Wheeler. Contact: 9000249472.

COMMERCIAL

GENERAL

Open plan space 2375 sft @ NGGOS Colony Akkayapalam, best suited for business centre, Dr chambers, banks Ph: 9966691700.

JOBS

WANTED male marketing staff, Class room Incharges and female telecallers qualification any Degree, Age limit: 25 to 45 years, salary upto : 20,000/- working location: Master minds college Vizag. Contact: 8008557071, 9248722267.

ఉద్యోగ ప్రకటన శ్రీరామ్ ఫైనాన్స్ గాజువాక బ్రాంచ్‌లో మార్కెటింగ్ & రికవరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయుటకు ఉత్సాహవంతులైన పురుషులు కావలెను. ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్ ఇవ్వబడును. విద్యార్హత : ఇంటర్/డిగ్రీ, వయస్సు : 28 సం॥ ఫోన్ : 90004 04151

ప్రముఖ కార్పొరేట్ సంస్థకు మేనేజర్స్ కావలెను. M/F హౌస్‌వైప్స్, Rtd, VRS టీచర్స్ కావలెను. F/P టైం శాలరీ & ఇన్సెంటివ్స్ కలవు. ✆ 7842125628.

అయోధ్య కోఆపరేటివ్ బ్యాంక్ వైజాగ్‌లో పనిచేయుటకు * లోన్ ఆఫీసర్స్ M/F కావలెను. కంప్యూటర్‌లో అనుభవం కలిగిన Female అభ్యర్థినులు కావలెను. జీతం: 18,000 to 25,000 నేటార్గెట్స్, ఇన్సెంటివ్. 2 వీలర్ మస్ట్ ✆ 7093267891

SECURITY GUARDS

మధురవాడలో ప్రముఖ డిగ్రీ కాలేజ్‌లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. డ్యూ॥ 12 గం॥. జీ॥ 14,000/-, 10th క్లాస్, వ॥ 45 సం॥లోపు & వైజాగ్ సిటీ ఏరియాలో గార్డ్స్ కావలెను. 7997895389, 6303364553, 7893197794.

గమనిక క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1: **శంబాలా** (మార్నింగ్, ఫస్ట్ షో), **ఈషా** (మ్యాట్నీ, సెకండ్ షో) స్క్రీన్-2: **ఛాంపియన్**

వెబ్‌పోర్టల్‌లో సులువుగా ఆస్తి పన్ను చెల్లింపు

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట జోనల్ కార్యాలయ పరిధిలోని ప్రజలు ఆస్తి పన్ను చెల్లింపునకు జీవీఎంసీ ఏర్పాటు చేసిన వెబ్‌పోర్టల్‌ను వినియోగించి సులువుగా పన్నులు చెల్లించుకోవచ్చునని జోనల్ కమిషనర్ శంకర్రావు, రెవెన్యూ అధికారి నాయుడు తెలిపారు. gvmc.gov.in పోర్టల్‌లో క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ క్యూర్‌కోడ్, ఫోన్‌పే, తదితర చెల్లింపు మాధ్యమాల ద్వారా ఆస్తి పన్ను చెల్లించవచ్చునన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

సబ్బవరం, న్యూస్‌టుడే: అమృతపురం బీసీ కాలనీ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. -ఎస్.అప్పారావు, అమృతపురం బీసీ కాలనీ

✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం. -బి.గౌరి, సర్పంచి

సబ్బవరం బుడగ జంగాల కాలనీలో వ్యర్థాలు పేరుకుపోయి. దోమల బెడద వెంటాడుతోంది. -బి.దేముడు బాబు, సబ్బవరం ✓: వెంటనే వ్యర్థాలు తరలించే ఏర్పాటు చేస్తాం. -పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

వేపగుంట, న్యూస్‌టుడే: లక్ష్మీపురం పోర్టు కాలనీలో మురుగు కాలువలు శుభ్రతకు నోచుకోక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. - అప్పారావు, లక్ష్మీపురం ✓: కాలువలను శుభ్రం చేయించి సమస్య పరిష్కరిస్తాం. -రమణమూర్తి, శానిటరీ ఇన్‌స్పెక్టర్

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం భరణికం సమీప కల్వర్టు రక్షణగోడను తిరిగి నిర్మించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. -నాగేశ్వరరావు, పరవాడ

✓: సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం. -రమేశ్‌నాయుడు, ఎంపీడీవో, పరవాడ

‘అక్షరం’ కదిలించింది

ఈనాడు ముత్యాలు సింహావలోకనం-2025

పెందుర్తి, న్యూస్‌టుడే

నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ఈనాడు’ చేస్తున్న అక్షర సేద్యానికి యంత్రాంగంలో చలనం కలిగి పరిష్కార మార్గం దొరికింది. ఈ ఏడాదిలో వివిధ ప్రజా సమస్యలపై ‘ఈనాడు’లో అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఆయా సమస్యలపై స్పందించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు వెలగని వీధిదీపాలు, మురుగు సమస్యలు, ప్రజలకు అందుబాటులోకి రాని వసతులు, తదితర సమస్యలు పరిష్కరించారు. వాటిలో ముఖ్యమైన వాటిని పరిశీలిస్తే..

పెందుర్తి పీహెచ్‌సీ సమస్యలపై మేయర్ పీలా శ్రీనివాసరావు స్పందించి రూ.1.68 కోట్లతో నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ★ వేంకటాద్రి ఘాట్‌రోడ్డులో పొంచి ఉన్న ప్రమాదంపై ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు స్పందించి రూ.50లక్షలు నిధులు మంజూరు చేయించడంతో రక్షణగోడ నిర్మించారు.

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట-పినగాడి రహదారి విస్తరణ జరగకపోవడంతో నిత్యం ఎదురయ్యే సమస్యలపై పలు మార్లు వెలువడిన కథనాలకు యంత్రాంగం స్పందించింది. సంబంధిత రహదారిని 60 అడుగులకు విస్తరించాలని నిర్ణయించి పనులు చేపట్టింది.★ ప్రజారోగ్య విభాగంలో బినామీ డ్రైవర్లు శీర్షికన 03.11.2025న వెలువడిన కథనానికి ప్రజారోగ్య విభాగాధికారులు స్పందించి బినామీలను తొలగించి అసలు డ్రైవర్లే విధుల్లో ఉండేలా చర్యలు చేపట్టారు. ★ 05.11.2025న వాహనాలు జీవీఎంసీవి... కాసులు గుత్తేదారుడివి. శీర్షికన వెలువరించిన కథనానికి ప్రజారోగ్య విభాగం అధికారులు స్పందించి గుత్తేదారుడిని మార్చేయాలని ఉన్నతాధికారులకు లేఖ రాశారు.

పరవాడ-లంకెలపాలెం రహదారిలో పూడ్చిన గుంతలు

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలంలో సుమారు రూ.5కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. అసకపల్లి-లంకెలపాలెం రహదారి అభివృద్ధికి రూ.2.5 కోట్లు మంజూరు చేశారు. అమృతపురం ధోబీఖానాను రూ.12లక్షలతో పూర్తి చేశారు. సబ్బవరం ఆసుపత్రి రహదారి అభివృద్ధికి రూ.20లక్షలతో ప్రతిపాదనలు పంపారు. గొట్టివాడ-రావులమ్మపాలెం రహదారి అభివృద్ధికి రూ.1.94 కోట్ల నాబార్డు నిధులు మంజూరు కావడంతో పనులు ప్రారంభమయ్యాయి.

పరవాడ శ్మశానవాటికలో నిర్మిస్తున్న షెడ్డు

పరవాడ, న్యూస్‌టుడే: భరణికం మోల్లోడుగెడ్డవాగులోని ఫార్మా రసాయన వ్యర్థజలాల తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ సమస్యపై కాలుష్య నియంత్రణమండలి అధికారులు స్పందించారు. గెడ్డవాగులోని రసాయన వ్యర్థ జలాలను ట్యాంకర్ లారీలతో రాంకీ సీఈటీసీకి తరలించే చర్యలు చేపట్టారు. ★ లంకెలపాలెం నుంచి పరవాడ మీదుగా వెళ్లే ఆర్‌అండ్‌బి రహదారికి మరమ్మతులు చేపట్టారు. ఈ రహదారిలో పెద్దపెద్ద గుంతలు పడడంతో రాకపోకలకు స్థానికులు ఇబ్బందులు పడేవారు. ‘భారీ గుంతలు ఆదమరిస్తే అంతే’ శీర్షికతో నవంబరు 29న వెలువడిన కథనానికి అధికారులు స్పందించి రూ.5లక్షలతో రహదారిని బాగు చేశారు. ★ పరవాడ శ్మశానవాటిక అధ్వానంగా ఉండడంతో దహన సంస్కారాలకు స్థానికులు ఇబ్బందులు పడేవారు. ఆఖరి మజిలీకి అవస్థలే శీర్షికతో ప్రచురించిన కథనానికి ఎన్టీపీసీ అధికారులు స్పందించి సీఎస్ఆర్ నిధులు రూ.12లక్షలతో వసతులు కల్పించారు.

ప్రతిభ చాటారు..బహుమతి పొందారు

‘ఈనాడు-ఈటీవీ’ ప్రతిభా పాటవ పోటీలకు విశేష స్పందన

వేపగుంట, న్యూస్‌టుడే: స్థానిక ఎస్‌వీఎల్‌ఎన్ జూనియర్ కళాశాలలో ‘ఈనాడు-ఈటీవీ’ ప్రతిభా పాటవ క్విజ్ పోటీలు బుధవారం జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో 2వ సంవత్సరం సీఈసీ విద్యార్థిని ఎం. స్పందన ప్రథమ, ఇంటర్ తొలి సంవత్సరం సీఈసీ విద్యార్థిని డి.చందనశర్షిత ద్వితీయ, 2వ సంవత్సరం సీఈసీ విద్యార్థిని హెచ్.అఖిల తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. విజేతలకు కళాశాల కోఆర్డినేటర్ భగవాన్, ప్రిన్సిపల్ సత్య బహుమతులు అందించి అభినందించారు. అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

క్విజ్ పోటీలో పాల్గొన్న విద్యార్థులు

విజేతలకు బహుమతులు అందిస్తున్న కోఆర్డినేటర్ భగవాన్, ప్రిన్సిపల్ సత్య

మూడు నెలల్లో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్‌అశోక్ సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని బుధవారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ వీఎస్‌కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ మోసాలకు పాల్పడేవారికి శిక్ష ఉంటుందని, వినియోగదారులకు తగిన నష్టపరిహారం అందుతుందన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు జి.తనూజరెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల ఫిర్యాదులను మూడు నెలల వ్యవధిలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కేసులు సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. రూ.50లక్షల పరిహారం వరకు జిల్లా కోర్టుల్లో కేసు వేసుకోవచ్చని, ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా కేసు నమోదు చేస్తారన్నారు. కార్యక్రమంలో భాగంగా వినియోగదారుల హక్కులపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా తూనికలు, కొలతలశాఖ, పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జేసీ సందర్శించారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి భాస్కరరావు, తూనికలు కొలతలశాఖ ఇన్‌స్పెక్టర్ ఎం.దామోదరనాయుడు, జిల్లా ఆహార భద్రతాధికారి కల్యాణ్‌చక్రవర్తి, జిల్లా డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు ఎస్.విజయకుమార్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, కళాశాల ప్రిన్సిపల్ ఐ.విజయబాబు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జేసీ మయూర్ అశోక్

అ వీ ఇ వీ

గృహనిర్మాణ మంజూరు పత్రాలు అందజేత

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు సుజాతనగర్ సమీప కార్మికనగర్‌లో పీఎంఏవై పథకం కింద మంజూరైన గృహనిర్మాణ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. వార్డు కార్పొరేటర్, స్థాయీ సంఘం సభ్యురాలు శానాపతి వసంత ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు వాటిని అందజేశారు. అవగడ్డ అప్పలనాయుడు, తైనాల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే చేయూత

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ఈ.భోనంగి ఫార్మాసిటీకాలనీ కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారిని అభివృద్ధి చేసేందుకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు తన సొంత నిధులు రూ.5లక్షలు అందజేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ బుగిడి రామగోవిందరావు బుధవారం తెలిపారు. ఈ మేరకు గురువారం ఉదయం 9 గంటలకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని, కూటమి నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు హాజరు కావాలని ఆయన కోరారు.

పీఎం సూర్యఘర్ యోజనపై అవగాహన

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం వాడచీపురుపల్లిలో బుధవారం పీఎం సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రామకృష్ణ మాట్లాడుతూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని విద్యుత్తు బిల్లులు తగ్గించుకోవాలని సూచించారు. గ్రామాల్లోని విద్యుత్తు సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. స్థానిక నాయకులు మాసవరపు అప్పలనాయుడు, శివలంక లక్ష్మి, చింతకాయల ముత్యాలు, కూండ్రపు శ్రీరామ్మూర్తి, ఏఈ శేషసాయి తదితరులు పాల్గొన్నారు.

‘నారపాడు పంచాయతీ విభజన వద్దు’

సబ్బవరం, న్యూస్‌టుడే: పెద్ద పంచాయతీలను విభజించేందుకు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ప్రకటనను సబ్బవరం మండలం నారపాడు గ్రామంలో ప్రజలు వ్యతిరేకించారు. ఈ మేరకు బుధవారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచి మామిడి శంకరరావు గ్రామ సభ నిర్వహించకుండా తీర్మానం పంపించారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాగ్వాదం తలెత్తడంతో సర్పంచి శంకరరావు, కో-ఆప్షన్ సభ్యుడు జి.కనకరాజు తదితరులు వెనుదిరిగారు. సీఐ రామచంద్రరావు, ఎస్ఐ సింహాచలం రావడంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో గత తీర్మానం చెల్లుబాటు కాదని గ్రామ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.

వన మహోత్సవ గోడపత్రిక ఆవిష్కరణ

సబ్బవరం, న్యూస్‌టుడే: విశాఖలోని ముడసర్లోవ పార్కులో గీత కార్మికుల ఆత్మీయ కలయిక వన సమారాధన కార్యక్రమం జనవరి 4న జరుగుతుందని మొగలిపురానికి చెందిన అంగటి నానాజీ తెలిపారు. బుధవారం గోడపత్రిక ఆవిష్కరించారు. పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న గీత కార్మిక కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. పలువురు మంత్రులు పాల్గొంటారని పేర్కొన్నారు.

వైభవంగా అధ్యయనోత్సవాలు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు బుధవారం సంప్రదాయబద్ధంగా కొనసాగాయి. అర్చకులు దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. తొలుత ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి సేవ జరిగింది. గోదాదేవిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి తిరువీధి చేపట్టారు. తిరుప్పావై సేవాకాలంలో భాగంగా పాశుర విన్నపం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని సంకీర్తనలతో ఆరాధించారు.

పూజలందుకున్న స్వామి,అమ్మవార్లు..; గోదాదేవి

అప్పన్న హుండీ ఆదాయం రూ.1.54 కోట్లు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం బుధవారం సింహగిరిపై పరకామణి కేంద్రంలో జరిగింది. ఈవో ఎన్.సుజాత ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి ఆదాయం లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు రూ.1,54,68,696 సమకూరినట్లు ఈవో తెలిపారు. దీంతో పాటు 41.100 గ్రాముల బంగారం, 5.30 కిలోల వెండి, 13 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు వివరించారు. ఈ మొత్తం ఆదాయం 21 రోజులకు సంబంధించినదిగా తెలియజేశారు.

దేవ దేవుడికి ధూపదీప సేవలు

తిరుప్పావై సేవాకాలంలో పాల్గొన్న భక్తజనం

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపై జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ధూపం పాశురాన్ని పురస్కరించుకుని శ్రీవారికి బుధవారం విశేష ధూపదీప సేవలు జరిగాయి. ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చకులు వేంకటేశ్వర స్వామి, గోదాదేవి అమ్మవార్లను పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి సేవాకాలం నిర్వహించారు. తిరుప్పావై తొమ్మిదవ పాశురాన్ని విన్నపం చేసి విశేష నివేదనలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో సేవాకాలంలో పాల్గొని తిరుప్పావై పాశుర పారాయణం చేశారు. అర్చకులు భక్తులను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. తర్వాత సామూహిక ప్రసాద వితరణ చేపట్టారు.

విద్యాలయాల్లో క్రిస్మస్ వేడుకలు

పెందుర్తి శ్రీచైతన్య పాఠశాల విద్యార్థుల ప్రదర్శన

లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో..

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండలంలోని పలు విద్యాలయాల్లో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బాల బాలికలు శాంతాక్లాజ్, దేవదూతల వేషధారణలతో ఆకట్టుకున్నారు. క్రీస్తు జనన ఘట్టాన్ని ప్రదర్శించారు. ఉపాధ్యాయులు క్రిస్మస్ ప్రత్యేకతను పిల్లలకు వివరించారు. ★ పెందుర్తి, సుజాతనగర్ పరిసర ప్రాంతాల్లో విద్యాలయాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో చేపట్టిన బాల బాలికల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

క్రీస్తు జనన ఘట్టాన్ని ప్రదర్శిస్తున్న పెందుర్తి ‘భాష్యం’ విద్యార్థులు

సుజాతనగర్ రవీంద్రభారతి విద్యాలయంలో..

‘ఇండియన్ స్ప్రింగ్స్’లో..

వేపగుంట గురూస్ పాఠశాలలో..

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట పరిసర విద్యాలయాల్లోనూ ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గురూస్ పాఠశాలలో విద్యార్థులు శాంతాక్లాజ్ దుస్తులతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. దుర్గా ప్లేస్కూల్లో ఆటపాటలతో అలరించారు. ఉపాధ్యాయులు చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ముగిసిన విట్ ఉత్సవ్

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: విశాఖ ఇంజినీరింగు కళాశాలలోని పాలిటెక్నిక్ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న విట్ ఉత్సవ్-2కె25 వేడుకలు బుధవారం ముగిశాయి. విశాఖ కెమికల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కె.వి.రమణ, సినీనటుడు ప్రభాస్‌శ్రీను అతిథులుగా విచ్చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక విద్యపై పట్టు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరంలో చేరిన వారికి ద్వితీయ సంవత్సర విద్యార్థులు స్నేహపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలుపోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

విజేతలతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కె.వి.రమణ, సినీనటుడు ప్రభాస్ శ్రీను, అధ్యాపకులు

సింహాద్రి ఎన్టీపీసీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ అధికారులతో బుధవారం సంస్థ అడ్మిన్ భవనంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్థ పరిధిలోని గ్రామాల్లో సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఎన్టీపీసీ నుంచి రవాణా చేసే బూడిద లారీల వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోందని, ఇందుకు లారీలపై టార్పాలిన్లు పూర్తిగా కట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. లారీలు అధిక లోడుతో వెళ్లకుండా చూడాలని, నిర్వాసిత గ్రామాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని ఎన్టీపీసీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఎన్టీపీసీ ఈడీ సమీర్‌శర్మ, సంస్థ జీఎంలు, తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు

పర్యావరణ హితంగా గుర్రపుస్వారీ శిక్షణ కేంద్రం

ఆరిలోవ, న్యూస్‌టుడే: ముడసర్లోవ ఉద్యానవనంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని ఎంపీ ఎం.శ్రీభరత్, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ పర్యావరణానికి విఘాతం కలగకుండా పచ్చదనాన్ని పరిరక్షిస్తూ ప్రజామోదంతో కొత్తగా టెండరు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో జీవీఎంసీకి నష్టం కలిగించేలా గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.75 కోట్ల విలువచేసే స్థలాన్ని గుత్తేదారుకి అప్పగించి జీవీఎంసీకి నెలకు కేవలం రూ.3వేల ఆదాయం వచ్చేలా నిర్ణయం తీసుకోవడం వైకాపా అవినీతి పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే ఏ ప్రాజెక్టునైనా పునఃపరిశీలన చేస్తామని తెలిపారు. మేయరు పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రం నిర్వహణ గుత్తేదారు భరించేలా ఒప్పందం ఖరారు చేస్తామన్నారు. శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పర్యావరణానికి విఘాతం కలగకుండా సామాన్యులకు గుర్రపు స్వారీ శిక్షణ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. జీవీఎంసీ చీఫ్ ఇంజినీరు సత్యనారాయణరాజు, వార్డు కార్పొరేటర్ కె. సునీత, తదితరులు పాల్గొన్నారు.

గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి, మేయర్ పీలా తదితరులు

భార్య, అత్తపై హత్యాయత్నం

గాయపడిన కనకమహాలక్ష్మి, రెడ్డి లక్ష్మి

పెందుర్తి, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి భార్యతో పాటు అత్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెందుర్తి ఎస్ఐ షేక్ జిలానీ, బాధితుల బంధువులు తెలిపిన వివరాలిలా.. పెందుర్తి మండలం పెదగాడి గ్రామానికి చెందిన పుణ్యవంతుల అప్పారావు (45)కు పెందుర్తి పోలీస్ స్టేషన్ సమీప దొగ్గవానిపాలెం కాలనీకి చెందిన కనకమహాలక్ష్మి(38)తో గతంలో వివాహం జరిగింది. ఇటీవల అతడు భార్యను కొట్టి హింసిస్తుండడంతో ఆమె దొగ్గవానిపాలెంలోని తల్లి రెడ్డి లక్ష్మి(60) ఇంట్లో ఎనిమిదేళ్ల కుమార్తెతో నివాసం ఉంటోంది. అప్పారావు తరచూ అత్తింటికి వచ్చి భార్యను తనతో పంపాలని గొడవ చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుమారు 9గంటల సమయంలో భార్యను తనతో పంపాలని అత్త లక్ష్మిని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై ఇంట్లో చేతికి దొరికిన సుత్తితో భార్య, అత్తపై దాడి చేశాడు. వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కాలనీవాసులు అడ్డుకోగా.. వారిపైనా దాడికి ప్రయత్నించాడు. పోలీసులు 108వాహనంలో క్షతగాత్రులను పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అదే సమయంలో నిందితుడు అప్పారావుకు ఫిట్స్ రావడంతో స్పృహ తప్పి పడిపోగా.. అతడిని కూడా ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన భార్య కనకమహాలక్ష్మి, అత్త లక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అప్పారావు స్పృహలోకి రాకపోవడంతో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ మెలకువ వచ్చాక అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపారు.

లంకెలపాలెంలో జిమ్ కోచ్ హత్య

వెంకునాయుడు (పాతచిత్రం)

పరవాడ, న్యూస్‌టుడే: లంకెలపాలెం ప్రాంతంలో జిమ్‌కోచ్ హత్యకు గురయ్యాడు. సీఐ మల్లికార్జునరావు, స్థానికులు తెలిపిన వివరాలిలా.. జీవీఎంసీ 85వవార్డు పరిధి అగనంపూడి ఉక్కు నిర్వాసిత కాలనీ పెద్దినాయుడుపాలెం గ్రామానికి చెందిన ఈగల వెంకునాయుడు(40) కొంతకాలంగా శ్రీరామ్‌నగర్ కాలనీలోని అద్దె ఇంట్లో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈయన కూర్మన్నపాలెంలో జిమ్‌కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటి మాదిరిగా మంగళవారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తేజ అనే వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయలుదేరాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇంట్లోని మహిళ వెంకునాయుడుతో పాటు తేజకు పలుమార్లు ఫోన్ చేసినా వారి నుంచి స్పందన లేదు. బుధవారం ఉదయం ఇంటికి సమీపంలోని వినాయకనగర్ కాలనీ లేఅవుట్‌లో వెంకునాయుడు విగతజీవిగా పడి ఉన్నాడు. దుండగులు బలమైన రాయితో ముఖం, తలపై గుర్తు పట్టలేని విధంగా పలుమార్లు గట్టిగా కొట్టి చంపేశారు. మృతుడి తలకు ఉన్న మంకీక్యాప్ చిరిగిపోయి పక్కన పడి ఉండడంతో వీరి మధ్య బలమైన కొట్లాట, ఘర్షణ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. డీఎస్పీ విష్ణుస్వరూప్, సీఐ మల్లికార్జునరావు బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్‌టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించింది. స్నేహితుల మధ్య ఉన్న పాతకక్షలు, గొడవల కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీప సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడికి చెందిన ద్విచక్రవాహనం, చరవాణి, పాదరక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వెంకునాయుడుకు భార్య ఉన్నప్పటికీ మరో ఇద్దరు మహిళలతో వేర్వేరుగా సహజీవనం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీన్ని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు

మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ...

VANI LODGE

A/C ROOMS & NON A/C ROOMS

OPP. HOTEL DOLPHIN, VISAKHAPATNAM-04

Cell: 9866388457, 7093380084, Ph: 0891-6604111

vanilodge_vizag@yahoo.com srinivaspoola@yahoo.com www.vanilodge.com

వేలం ప్రకటన

మహారాజశ్రీ అనకాపల్లి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ వారి కోర్టులో

E.P. No. 46/2004 in OS 1563/2000

Between:
కన్నూరు రాములు మరియు ఇతరులు. .....D.Hrs.

And:
గొర్లి సోమునాయుడు మరియు ఇతరులు. .....J.Drs.

పై నెంబరు అమలులో DHrకు చెల్లించవలసిన అమలు బాకీ JDr చెల్లించకపోవుటచే JDr యొక్క ఈ దిగువ షెడ్యూల్ ఆస్తిని పై కోర్టువారు 20-01-2026వ తేదీన ఉదయం 10:30 నిమిషముల నుండి సాయంత్రం 5 గంటలలోపు వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. కావున వేలంపాటలో పాల్గొనదలచినవారు పై కోర్టులో హాజరై కోర్టు షరతులకు లోబడి వేలం పాటలో పాల్గొనవచ్చును.

E.P SCHEDULE

Visakhapatnam District Present at Anakapalli District-Sabbavaram Sub-Registrar at present Lankelapalem Sub-Registrar Paravada Mandal, Chintala Gorlivanipalem, H/o Eedalapakabonangi village, landed properties in the following items.

ITEM. NO. I : S. No. 267/1 -Dry land Extent Ac. 0-37 cents - bounded as follows: **East** : Land of Steel plant employee; **South** : Road; **West** : Geddam Abbayi property; **North** : Lalam Abbayi property.

ITEM. NO. II : S. No. 267/1 -Dry land Extent Ac. 0-15 cents - bounded as follows: **East** : Land of Peda Gantyada Reddy; **South** : Land of Steel plant employee; **West** : Road; **North** : Geddam Abbayi property.

ITEM. NO. III : S. No. 267/1 -Dry land Extent Ac. 0-15 cents - bounded as follows: **East** : Land of Yenniti Sanni Babu; **South** : Land of Bylapudi Chinnilu; **West** : Land of Yasavarapu Somunaidu; **North** : Land of Potnuru Kumari.

ITEM. NO. IV : S. No. 267/1 -Dry land Extent Ac. 0-08 cents - bounded as follows: **East** : Property of Gorli Simhachalam; **South:** Property of Masavarapu Baburao; **West** : -do-; **North:** Property of Gorli Sanyasirao.

ITEM. NO. V : S. No. 267/1 -Dry land Extent Ac. 0-25 cents - bounded as follows: **East** : Land of Gorli Appalaswamy; **South** : Property of Reddy Srinu; **West:** Road; **North:** Property of Teacher garu.

ITEM. NO. VI : S. No. 267/3 -Dry land Extent Ac. 0-05 cents - bounded as follows: **East** : Property of Gorli Salyam; **South** : Property of Pedagantyada Reddy garu; **West** : Property of Panduru Somulamma; **North:** Road.

ITEM. NO. VII : S. No. 267/3 -Dry land Extent Ac. 0-20 cents - bounded as follows: **East** : Land of Yasavarapu Somunaidu; **South** : Property of Gorli Chinnilu; **West** : Property of Neelapu Narayanamurthy; **North:** Property of Gorli Satyam.

ITEM. NO. VIII : S. No. 291/1,2-Dry land Extent Ac. 1-62 cents and Ac. 3-44 cents, Total Extent Ac. 5.06 cents bounded as follows: **East** : Bariyal Ground and Gedda; **South:** Property of Narava Simhachalam and Narava Sannybabu; **West:** Eethala Cheruvu & Konam and Pathagorlivanipalem Road; **North:** Malapalli Gedda.

ITEM. NO. IX : Visakhapatnam District Present at Anakapalli District-Sabbavaram Sub-Registrar at present Lankelapalem Sub-Registrar Paravada Mandal Chintala Gorlivanipalem, H/o Eedalapakabonangi village, 2 Floors Terras House property in the following item. 2 Floors Terras House properties - bounded as follows: **East** : House of Gorli Kurmayya; **South** : House of Bokam Demudu; **West** : Road and House of Pyla Ramulu; **North:** Road and House of Peda Demudu.

ITEM NO. 1 TO 9 D.Hr Value: **50,00,000/-** ; Field Assistant value :**1,85,50,000/-** Market Value :**1,54,42,000/-** J.D.R Value: Rs. Not mentioned.

A.V.S. BHAVANI PRASAD, B.Sc., B.L.,
Advocate for Petitioner
D.No:1-2-5, Ramalayam St., Gandhinagaram, Anakapalli-531 001. Cell: 9989328366

(c) eenadu

భీమిలి

సినిమాలు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే

గణేశ్- **అవతార్**, రాములమ్మ- **అఖండ-2** (ఉదయం, సాయం త్రం), **శంబాలా** (మధ్యాహ్నం, రాత్రి), తాతా- **మోగ్లీ**, సప్తగిరి- **ఛాంపియన్**

కమ్యూనిటీ ఆర్గనైజర్లకు బదిలీలు

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: జీవీఎంసీ యూసీడీ విభాగం కమ్యూనిటీ ఆర్గనైజర్ల బదిలీలు బుధవారం జరిగాయి. ఈ మేరకు జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యవేణి ఉత్తర్వులు జారీ చేశారు. 98 వార్డులకు ఒక్కొక్కరు చొప్పున నియమించారు. సీవోలు లేని కొన్ని వార్డుల్లో సచివాలయ సంక్షేమ కార్యదర్శులను సీవోలుగా నియమించారు. వార్డులో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, తదితర బాధ్యతలను వీరు నిర్వహిస్తుంటారు.

పాస్టర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాం: ఎంపీ

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: పాస్టర్లకు ఇచ్చిన హామీని క్రిస్మస్‌కు ఒక్కరోజు ముందుగానే అమలు చేసి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డు పక్కనున్న జీసస్ హోలీ స్పిరిట్ ఫైర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్రిస్మస్ ఒక్కరోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా 8,418 మంది పాస్టర్లకు రూ. 50.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఒక్కో పాస్టర్‌కు నెలకు రూ.5 వేలు చొప్పున రూ.60 వేలు అందించనున్నామన్నారు. ఈ సందర్భంగా అంధులకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు.

కలమే గళమైంది.. ప్రజాపక్షమై నిలిచింది..!

సింహావలోకనం 2025

కొమ్మాది, న్యూస్‌టుడే: రోడ్లకు మోక్షం లభించింది.. వంతెన యాతనకు పరిష్కారం దొరికింది. అసంపూర్తిగా నిలిచిపోయిన కల్యాణమండపాలు వినియోగంలోకి రానున్నాయి. చెరువును తలపిస్తున్న మైదానం అభివృద్ధికి నోచుకోనుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది నియోజకవర్గంలో 'ఈనాడు' పరిష్కరించిన ప్రజా సమస్యలెన్నో.. వాటిల్లో కొన్ని ఇలా..

● ఏళ్లుగా నడక వంతెన కోసం ఎదురుచూస్తున్న మధురవాడ ప్రజల ఆకాంక్ష అతిత్వరలో నెరవేరనుంది. చంద్రంపాలెం ఉన్నత పాఠశాల వద్ద రహదారిపై వంతెన నిర్మాణం అవసరమని 'ఈనాడు'లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనికి స్పందనగా రూ. 3.23 కోట్ల జీవీఎంసీ నిధులతో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నవంబరు 10వ తేదీన శంకుస్థాపన చేశారు. మట్టి నమూనాలను పరిశీలించడమే కాక ఇరువైపులా ఉన్న దుకాణాలను సైతం తొలగించారు. జనవరి తొలివారం నుంచి పూర్తిస్థాయి పనులు చేపట్టనున్నారు.

● చిన్న వర్షం పడితే చెరువును తలపించే చంద్రంపాలెం ఉన్నత పాఠశాల క్రీడామైదానంపై 'ఈనాడు'లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. వాటికి స్పందించిన దివీస్ సంస్థ మైదానం అభివృద్ధికి రూ. కోటి నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. తొలి దశలో రూ. 40లక్షల నిధులతో సాంకేతిక పద్ధతులతో పనులు చేపట్టింది. వర్షపునీరు నిలిచిపోకుండా చుట్టూ కాలువ నిర్మాణం చేపడుతున్నారు. జనవరి నెలాఖరులోపు పనులు పూర్తి చేయనున్నారు.

● ఏళ్లుగా బక్కన్నపాలెం మాస్టర్‌ప్లాన్ రహదారి అసంపూర్తిగా నిలిచిపోయిన వైనంపై 'ఈనాడు'లో కథనాలు వచ్చాయి. దాంతో స్పందించిన పాలకులు అడ్డంకులను తొలగించి రూ. 70లక్షల నిధులతో రహదారిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

● గత ఐదేళ్లుగా కొమ్మాది, సాయిరాంకాలనీ ప్రాంతాల్లోని కల్యాణమండపాలు అసంపూర్తిగా నిలిచి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన తీరుపై 'ఈనాడు'లో ప్రచురించిన కథనాలకు జీవీఎంసీ అధికారులు స్పందించారు. రూ. 1.66 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టారు. ఆ రెండు మండపాల పనులు తుది దశకు చేరుకున్నాయి.

● కొమ్మాది చెరువు ప్రాంగణం సుందరీకరణకు గత వైకాపా ప్రభుత్వంలో రూ. 1.09 కోట్లతో చేపట్టిన పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ప్రాంగణమంతా అస్తవ్యస్తంగా మారింది. దీనిపై 'ఈనాడు'లో కథనాలు ప్రచురించగా జీవీఎంసీ యంత్రాంగం స్పందించి రూ. 40లక్షల నిధులు కేటాయించారు. ఆ నిధులతో వంతెన నిర్మాణం, ప్రధాన ద్వారం వద్ద పనులు పూర్తి చేశారు.

ఈనాడు హితోడు

నిర్మించనున్న నడక వంతెన నిర్మాణ నమూనా

అభివృద్ధి చేసిన బక్కన్నపాలెం మాస్టర్‌ప్లాన్ రహదారి

వైభవంగా అధ్యయనోత్సవాలు

పూజలందుకున్న స్వామి, అమ్మవార్లు

ప్రత్యేక అలంకరణలో గోదాదేవి

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు బుధవారం సంప్రదాయబద్ధంగా కొనసాగాయి. అర్చకులు దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. తొలుత ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి సేవ జరిగింది. గోదాదేవిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి తిరువీధి చేపట్టారు. తిరుప్పావై సేవాకాలంలో భాగంగా పాశుర విన్నపం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని సంకీర్తనలతో ఆరాధించారు.

అప్పన్న హుండీ ఆదాయం రూ.1.54 కోట్లు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం బుధవారం సింహగిరిపై పరకామణి కేంద్రంలో జరిగింది. ఈవో ఎన్.సుజాత ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి ఆదాయం లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు రూ. 1,54,68,696 సమకూరినట్లు ఈవో తెలిపారు. దీంతో పాటు 41.100 గ్రాముల బంగారం, 5.30 కిలోల వెండి, 13 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు వివరించారు. ఈ మొత్తం ఆదాయం 21 రోజులకు సంబంధించినదిగా తెలియజేశారు.

హుండీ ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది

మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ఎండాడ, న్యూస్‌టుడే: ?: సాయిప్రియా గార్డెన్స్(మధురవాడ)లో 30/బీ/6 గల విద్యుత్ దీపం వెలగడం లేదు. **-స్థానికులు** ✓: తక్షణమే వీధి దీపం వెలిగేలా మరమ్మతులు చేపడతాం. **-వేణు, విద్యుత్ అధికారి**

?: పోర్టు కాలనీ(మధురవాడ)రోడ్డులో పందుల బెడద అధికంగా ఉంది. **-చక్రధర్, మధురవాడ** ✓: పందుల బెడద లేకుండా చర్యలు చేపడతాం. **-రాజా రవి కుమార్, ఆరోగ్య అధికారి.**

?: ఎస్సీకాలనీ(ఎండాడ)లో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. **-రమణ, కాలనీ వాసి** ✓: వీధి కుక్కల నివారణకు చర్యలు చేపడతాం. **-రాజా రవికుమార్, ఆరోగ్య అధికారి**

?: రుషికొండలో మందుబాబుల బెడద వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. **-రుషికొండ వాసులు** ✓: మందుబాబులపై చర్యలు తీసుకుంటాం. **-పీఎంపాలెం గస్తీ పోలీసులు.**

?: ఓజోన్ వ్యాలీ(మధురవాడ) రోడ్డు గతుకులమయంగా ఉండడంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. **-రాజారావు, మధురవాడ** ✓: త్వరలో మరమ్మతులు చేపడతాం. **-కనకమహాలక్ష్మి, జెడీ**

యుద్ధప్రాతిపదికన స్తంభాల ఏర్పాటు

సంగివలస(తగరపువలస), న్యూస్‌టుడే: తగరపువలస, చిట్టివలస, సంగివలసలో అధికారులు యుద్ధప్రాతిపదికన బుధవారం విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో డిమాండ్‌కి తగినట్లు విద్యుత్తు స్తంభాలు లేక వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై 'అపరిమిత కనెక్షన్లు.. అవస్థలు' పేరుతో 'ఈనాడు'లో బుధవారం ప్రచురితమైన కథనానికి జోన్-3 ఈఈ సింహాచలం నాయుడు, భీమిలి డీఈ సాయిసుధాకర్, చిట్టివలస టౌన్ ఏఈ బొట్టా రవి స్పందించి ఈ ప్రాంతాల్లో పర్యటించారు. ఆదర్శనగర్‌లో అదనపు స్తంభాల ఏర్పాటును కొందరు అడ్డుకుంటే భీమిలి పోలీసుల సాయంతో బందోబస్తు నిర్వహించి పనులు చేపట్టారు.

తగరపువలసలో పనులు చేస్తున్న సిబ్బంది

కళ తప్పిన శంఖుచక్ర నామాలు

మరమ్మతులకు గురైన శంఖు చక్రనామాలు

ఎండాడ, న్యూస్‌టుడే: రుషికొండ శ్రీమహాలక్ష్మీ గోదాదేవి వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రంపై ఏర్పాటు చేసిన శంఖు చక్ర నామాలు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో అక్కడి విద్యుత్ వెలుగులు నిలిచిపోయాయి. నెల రోజులు కావస్తున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా శంఖుచక్ర నామాలకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

పందులతో తప్పని ఇక్కట్లు

ఆనందపురం, న్యూస్‌టుడే : ఆనందపురం మండలం గంభీరం, బోయపాలెం, కల్లివానిపాలెం, కొత్త కల్లివానిపాలెం, బొడ్డపాలెం, వెల్లంకి, గారిపేట, వేములవలస, వేములవలస కాలనీ, లొడగలవానిపాలెం, ఈగలవానిపాలెం, ఆనందపురం కాలనీ, దుక్కవానిపాలెం గ్రామాల్లో ప్రజలు, రైతులు పందులతో ఇబ్బంది పడుతున్నారు. జీవీఎంసీ శివారు ప్రాంతాల్లో పందుల పెంపకందారులు పందుల్ని విడిచిపెట్టడంతో అవి గ్రామాల్లోకి చొరబడి అవస్థలు తెచ్చిపెడుతున్నాయి. అరటి, ఆకుకూరలు, ఇతర పంటలను నాశనం చేస్తున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి... సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

కొత్తకల్లివానిపాలెంలో ధ్వంసమైన అరటి తోట

క్రీడా ప్రతిభకు గుర్తింపు

పీఎంపాలెం, న్యూస్‌టుడే: దక్షిణ కొరియాలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటిన జ్యోతి ఎర్రాజీని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభినందించారు. ఎంవీపీ కాలనీలోని నివాసంలో ఆయన్ను బుధవారం జ్యోతి మర్యాద పూర్వకంగా కలిశారు. గంటా మాట్లాడుతూ 100మీటర్ల హర్డిల్స్‌ను 12.96 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించడం హర్షణీయమన్నారు. జ్యోతి పట్టుదలకు యావత్ దేశ ప్రజలు ముగ్ధులయ్యారని ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె భీమిలి మండలం మజ్జిపేటకు చెందిన క్రీడాకారిణి కావడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ సహా మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించాలన్నారు.

జ్యోతి ఎర్రాజీని అభినందిస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

'జిమ్‌సర్'లో వైద్యులకు శిక్షణ

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్ వర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (జిమ్‌సర్) అనస్థీషియాలజీ విభాగం ఆధ్వర్యంలో వైద్యుల కోసం 'అడ్వాన్స్‌డ్ అల్ట్రా సౌండ్ గైడెడ్ రీజినల్ అనస్థీషియా'పై బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రొ-వీసీ డాక్టర్ బి.గీతాంజలి ప్రారంభించారు. జిమ్‌సర్ డీన్ డాక్టర్ ఎస్.పి.రావు, అకాడమీ ఆఫ్ రీజనల్ అనస్థీషియా ఆఫ్ ఇండియా (ఏవోఆర్‌ఏ) అధ్యక్షుడు డాక్టర్ జావేద్ ఖాన్, సలహాదారు డాక్టర్ టీవీఎస్ గోపాల్, ఎయిమ్స్ (మంగళగిరి) వైద్య నిపుణులు డాక్టర్ ఘనశ్యామ్ బియాని, డాక్టర్ మణికిరణ్ అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఈ వైద్య విధానం రోగి భద్రతను పెంచడమే కాకుండా, శస్త్ర చికిత్సల్లో మెరుగైన ఫలితాల్ని అందిస్తుందన్నారు. ఆయా అంశాలపై వైద్యులకు అవగాహన కల్పించారు. శిక్షణ నిర్వహణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఎం.ప్రసాదరావు, డాక్టర్ పీవీఎస్ లావణ్య, సభ్యులు మాట్లాడుతూ వైద్య రంగంలో నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవడమే ఈ శిక్షణ ముఖ్య లక్ష్యమన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ప్రొ-వీసీ డాక్టర్ గీతాంజలి

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..!

పాఠశాలల్లో ప్రత్యేక వేడుకలు

భీమునిపట్నం, న్యూస్‌టుడే : భీమిలి సన్‌స్కూల్లో బుధవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కరస్పాండెంట్ కె.శ్రీనివాస్, పాస్టర్ సంతోష్ పాల్ క్రిస్మస్ సందేశం ఇచ్చారు. విద్యార్థులు ప్రత్యేక వేషధారణతో అలరించారు.

భీమిలి సన్‌స్కూల్లో...

తగరపువలస, గ్రామీణ భీమిలి, న్యూస్‌టుడే: తగరపువలస శ్రీబాసర లీడ్స్ స్కూలులో క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. సంస్థ ఛైర్మన్ పూడి రమేష్ హాజరై కేకును కోసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సేకరించిన నిత్యావసరాలను తాళ్లవలసలోని అనాథ బాలల సంరక్షణ కేంద్రానికి అందించారు. ప్రిన్సిపల్ రేఖ, డీన్ భాస్కరరావు, వైస్ ప్రిన్సిపల్ కల్పన, కోఆర్డినేటర్ మాధురి తదితరులు పాల్గొన్నారు. * తగరపువలస శ్రీసాయిరవీంద్ర, ఇన్‌క్రెడిబుల్ పాఠశాలల్లో విద్యార్థులు క్రీస్తు జననంపై లఘునాటికలు ప్రదర్శించారు. ప్రిన్సిపల్ వి.సతీశ్, కరస్పాండెంట్ బి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బాలలకు నిత్యావసరాలు అందించిన శ్రీ బాసర లీడ్స్ పాఠశాల విద్యార్థులు

3న ఎన్జీఓ సంఘం ఎన్నికలు

భీమునిపట్నం, న్యూస్‌టుడే : భీమిలి తాలూకా ఎన్జీఓ సంఘం కార్యవర్గం ఎన్నికలు జనవరి 3న నిర్వహించనున్నారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఎన్జీఓలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 27న నామపత్రాలు స్వీకరిస్తారు. 28న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. జనవరి 3న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, ఆ తర్వాత ఓట్లు లెక్కించి, విజేతల వివరాలు ప్రకటిస్తామని ఎన్నికల అధికారి అప్పలరాజు తెలిపారు.

తల్లీ, కుమార్తె ఆచూకీ లభ్యం

భీమునిపట్నం, న్యూస్‌టుడే : తల్లీ, కుమార్తె ఆచూకీని కనిపెట్టిన పోలీసులు, వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ వివరాలు... భీమిలి జోన్ పరిధిలో నివాసం ఉంటున్న తల్లీ(34), కుమార్తె(19) ఈనెల 15న ఇంట్లోంచి వెళ్లిపోయారు. తమ కోసం గాలించొద్దని ఉత్తరం రాశారు. ఈ ఘటనపై మహిళ భర్త భీమిలి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, వారిని బుధవారం స్టేషన్‌కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

నేడు తొట్లకొండ సందర్శన

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: బర్మాకి చెందిన అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు డా.ఆయుపాలజీ బీచ్ రోడ్డులోని తొట్లకొండ, బావికొండ బౌద్ధరామాలను గురువారం సందర్శించనున్నారు. ఈ మేరకు బుద్ధిస్ట్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు గునుపూడి బాబు, ప్రధాన కార్యదర్శి బోర వేణుగోపాల్ గౌతమ్ ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. ఇక్కడి బౌద్ధరామాలపై తమ బృందంతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నామన్నారు.

జనవరి 5 నుంచి డిపార్ట్‌మెంట్ పరీక్షలు

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 5వ తేదీ నుంచి పదో తేదీ వరకూ డిపార్ట్‌మెంట్ పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 30వ తేదీ నుంచి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 45,531 మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఈ మేరకు పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

అప్పలనాయుడు మృతితో విషాదఛాయలు

పద్మనాభం, న్యూస్‌టుడే: రాష్ట్ర నాగవంశం సంఘం అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు ఆకస్మిక మృతి పట్ల పద్మనాభం మండలంలోని పలు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగవంశం కులస్తులు ఎక్కువగా ఉన్న పద్మనాభం, మద్ది, కృష్ణాపురం, విలాస్‌ఖాన్‌పాలెం, తునిపాలెం, అర్చకునిపాలెం, ఇసకలపాలెం, విజయరాంపురం తదితర గ్రామాల్లోని ప్రజలు విచారం వ్యక్తం చేశారు. నాగవంశీయులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత అప్పలనాయుడుకే దక్కుతుందన్నారు.

వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

పద్మనాభం, న్యూస్‌టుడే: రేవిడి గ్రామంలో శ్రీనివాస యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు బుధవారం దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన జి.లక్ష్మీనారాయణరావు వర్ధంతిని పురస్కరించుకొని అతని కుమార్తెలు గంగారత్నం, ఉమాదేవి 100 దుప్పట్లు సమకూర్చగా గ్రామంలోని నిరుపేదలకు, వృద్ధులకు శ్రీనివాస యువజన సేవా సంఘం ప్రతినిధులు వీటిని అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కె.సన్యాసినాయుడు, కార్యదర్శి ఎం.పద్మనాభ స్వామి, కోశాధికారి ఎం.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

దుప్పట్లు అందజేస్తున్న దాతలు, సంఘం ప్రతినిధులు

మాట్లాడుతున్న విష్ణుమూర్తి

వినియోగదారుల హక్కులపై అవగాహన

భీమునిపట్నం, న్యూస్‌టుడే : భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్.విష్ణుమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వినియోగదారులు చట్టాలపై అవగాహన పెంచుకుని, హక్కుల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదే అంశంపై క్షేత్రస్థాయిలో అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అకడమిక్ కో-ఆర్డినేటర్ బి.సహదేవుడు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలకు బల్లలు వితరణ

చిట్టివలస(తగరపువలస), న్యూస్‌టుడే: తగరపువలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు దాతలు చేయూతనందించినట్లు ప్రిన్సిపల్ డా. శ్రీవాణి తెలిపారు. తగరపువలస మణికంఠ బేకరీ నిర్వాహకులు నాగరాజు, సత్యనారాయణ నాలుగు కంప్యూటర్ టేబుళ్లు, వేములవలస ఉషాదేవి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎం.రామజోగినాయుడు 20 సిట్టింగ్ బెంచీలు అందించినట్లు చెప్పారు.

దాతలు ఇచ్చిన బల్లలతో ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు

ప్రజా సమస్యలపై పోరాటాలు

కొమ్మాది, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీపీఐ పోరాటాలు చేస్తోందని రాష్ట్ర సమితి సభ్యులు మరుపిళ్ల పైడిరాజు అన్నారు. 5వవార్డు మారికవలస సమీపంలోని విశాలాంధ్ర ప్రాంగణంలో బుధవారం పార్టీ శత వసంతాల వేడుకలు నిర్వహించగా, సీనియర్ పాత్రికేయులు బొల్లు కృష్ణారావు పతాకాన్ని ఎగురవేశారు. పైడిరాజు మాట్లాడుతూ 26వ తేదీ ఉదయం 10గంటలకు సరస్వతీ పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నామని, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఆత్మవిశ్వాసంతో విజయం తథ్యం

పద్మనాభం, న్యూస్‌టుడే: ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం తప్పక వరిస్తుందని తహసీల్దార్ కె.ఆనందరావు అన్నారు. పాండ్రంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు బుధవారం ప్రత్యేక తరగతి నిర్వహించారు. పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి, ఏకాగ్రతను ఎలా పొందాలి తదితర విషయాలను విద్యార్థులకు తహసీల్దారు బోధించారు. చేతి రాతను మెరుగుపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రూ.16లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కొమ్మాది, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. 5వ వార్డు సాయిరాంకాలనీలో రూ. 16లక్షల నిధులతో చేపట్టిన కాలువలు, వంతెనల నిర్మాణాలకు బుధవారం ఆమె భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో వార్డులో మౌలికవసతులు కల్పిస్తున్నామన్నారు. తెదేపా రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణ్‌రావు, ఈగల రవికుమార్, బొడ్డేపల్లి రంగారావు, యోగేశ్వరరావు, రోణంకి నారాయణరావు, కురుమోజు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

భూమి పూజలో పాల్గొన్న కార్పొరేటర్ హేమలత తదితరులు

విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేత

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్ వర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులకు కొత్తగా ప్రారంభించిన 'టెక్నాలజీ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ (టెప్) కోర్సు'లో భాగంగా ఇటీవల సాంకేతిక పోటీలు నిర్వహించారు. ఈ మేరకు బుధవారం జరిగిన కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్లు, ప్రొఫెసర్లు కె.నాగేంద్రప్రసాద్, భరణిచంద్రకుమార్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఆర్.రాజేశ్వరరెడ్డి తదితరులు విజేతలకు ధ్రువపత్రాలు, బహుమతులు అందజేశారు. దాదాపు 150 మంది విద్యార్థులు బృందాలుగా ఏర్పడి 32 సాంకేతిక నమూనాల్ని ఆవిష్కరించారు.

న్యాయం చేయాలని చిరువర్తకుల ఆందోళన

కొమ్మాది, న్యూస్‌టుడే: హాకర్‌జోన్స్‌లో చిరువర్తకులందరికీ అవకాశం కల్పించాలని, కొందరికి లబ్ధికలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు జోన్-2 కార్యాలయం వద్ద బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో చిరువర్తకులు బైఠాయించి నినాదాలు చేశారు. 'ఆపరేషన్‌లంగ్స్' పేరిట దుకాణాలు తొలగించారని, దసరా నుంచి జీవనాధారం లేక రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూపించకుండా అన్యాయం చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్సీ అయ్యప్పనాయుడు అందుబాటులో లేకపోవడంతో యూసీడీ అధికారులకు వినతి పత్రం అందించారు.

నిరసన తెలుపుతున్న చిరువర్తకులు

చిత్ర ప్రదర్శనను తిలకిస్తున్న ప్రజలు

ఆకట్టుకున్న సీఐటీయూ చిత్ర ప్రదర్శన

కొమ్మాది, న్యూస్‌టుడే: సీఐటీయూ అఖిల భారత మహాసభల సందర్భంగా బుధవారం కొమ్మాది కూడలిలోని శివశక్తినగర్ రహదారిలో సీఐటీయూ పోరాటాలపై చిత్ర ప్రదర్శన ఏర్పాటుచేశారు. కార్మికులు, స్థానిక ప్రజలు ప్రదర్శనను తిలకించారు. ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు జరగనున్న అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని జోన్ అధ్యక్షులు డి.అప్పలరాజు కోరారు.

ఉత్సాహంగా ఆహార ఉత్సవం

మధురవాడ, న్యూస్‌టుడే: జీవీఎంసీ 7వ వార్డు నగరపాలెం రహదారిలోని వేంకటేశ్వర విద్యా సంస్థలో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ (ఆహార ఉత్సవం)ను నిర్వహించారు. సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వరరావు ఉత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థులు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఆంధ్ర సంస్కృతిని అద్దం పట్టేలా 90కు పైగా ఆహార ఉత్పత్తులను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్పత్తులను వీక్షించి విద్యార్థులను అభినందించారు.

ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తున్న వెంకటేశ్వరరావు

లంకెలపాలెంలో జిమ్ కోచ్ హత్య

వెంకునాయుడు (పాతచిత్రం)

పరవాడ, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా లంకెలపాలెం ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. సీఐ మల్లికార్జునరావు, స్థానికులు తెలిపిన వివరాలిలా.. జీవీఎంసీ 85వవార్డు పరిధి అగనంపూడి ఉక్కు నిర్వాసిత కాలనీ పెద్దినాయుడుపాలెం గ్రామానికి చెందిన ఈగల వెంకునాయుడు(40) కొంతకాలంగా శ్రీరామ్‌నగర్ కాలనీలోని అద్దె ఇంట్లో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈయన కూర్మన్నపాలెంలో జిమ్‌కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటి మాదిరిగా మంగళవారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తేజ అనే వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయలుదేరాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇంట్లోని మహిళ వెంకునాయుడుతో పాటు తేజకు పలుమార్లు ఫోన్ చేసినా వారి నుంచి స్పందన లేదు. బుధవారం ఉదయం ఇంటికి సమీపంలోని వినాయకనగర్ కాలనీ లేఅవుట్‌లో వెంకునాయుడు విగతజీవిగా పడి ఉన్నాడు. దుండగలు బలమైన రాయితో ముఖం, తలపై గుర్తు పట్టలేని విధంగా పలుమార్లు గట్టిగా కొట్టి చంపేశారు. మృతుడి తలకు ఉన్న మంకీక్యాప్ చిరిగిపోయి పక్కన పడి ఉండడంతో వీరి మధ్య బలమైన కొట్లాట, ఘర్షణ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. డీఎస్పీ విష్ణుస్వరూప్, సీఐ మల్లికార్జునరావు బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్‌టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించింది. స్నేహితుల మధ్య ఉన్న పాతకక్షలు, గొడవల కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీప సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడికి చెందిన ద్విచక్రవాహనం, చరవాణి, పాదరక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వెంకునాయుడుకు భార్య ఉన్నప్పటికీ మరో ఇద్దరు మహిళలతో వేర్వేరుగా సహజీవనం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీన్ని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

పాస్‌పోర్ట్ పోయినది
Name: MOHAMMAD NASIM
S/o BASIR MASTER
Pass Port No. M6797632
నేను స్వతంత్రనగర్ నుండి మధురవాడ ఆటోలో వెళుతున్నప్పుడు మార్గమధ్యలో నా యొక్క పాస్‌పోర్ట్ పోయినది. పాస్‌పోర్ట్ దొరికిన యెడల క్రింది ఫోన్ నంబరుకు సంప్రదించగలరు.
Ph: 9437403425 పాస్‌పోర్ట్ ఇచ్చిన వారికి తగిన పారితోషికము ఇవ్వబడును.

డాక్యుమెంట్ పోయినది
ఏలూర్ శ్రీధర్ అనే నేను S/o కొండలరావు నా Document No.3059/2008 ఈ Document NADలో AUTOలో జెరాక్స్ తీయడానికి వెళ్ళినప్పుడు మార్గం మధ్యలో పోయినాయి. ఈ Document ఎవరికైన దొరికిన యెడల ఈ క్రింది ఫోన్ నెం.కి తెలియజేసిన యెడల తగిన పారితోషికం ఇవ్వబడును.
Y.SRIDHAR ✆ 9885840142

క్రిస్మస్ శుభాకాంక్షలు
మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ...
VANI LODGE
A/C ROOMS & NON A/C ROOMS
OPP. HOTEL DOLPHIN, VISAKHAPATNAM-04
Cell: 9866388457, 7093380084, Ph: 0891-6604111
vanilodge_vizag@yahoo.com srinivaspoola@yahoo.com www.vanilodge.com

(c) eenadu

విశాఖ తూర్పు

27 నుంచి శ్రామిక ఉత్సవం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఏయూ ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో ఈనెల 27 నుంచి జనవరి 2 వరకు జరిగే శ్రామిక ఉత్సవాలను విజయవంతం చేయాలని వేడుకల కన్వీనర్‌ కె.రమాప్రభ తెలిపారు. బుధవారం పిఠాపురం కాలనీలోని సీతారాం ఏచూరి భవనం వద్ద వేడుకల సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకప్రదర్శన, సాహిత్య వేదిక తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక సభ్యుడు అజశర్మ, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌, సీఐటీయూ నాయకులు కె.కుమారి తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769

మద్దిలపాలెం: 9912120229

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ?: 20వ వార్డు పెదవాల్తేరు రామలక్ష్మి అపార్టుమెంట్‌ ప్రాంతంలోని కాలువల్లో పూడిక తొలగించడం లేదు. - శ్రీనివాసరావు, రామలక్ష్మి అపార్టుమెంట్‌ ఏరియా ✓: తక్షణమే సిబ్బందిని పంపించి సమస్యను పరిష్కరిస్తాం. - ప్రసాద్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌.

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే: ?: కైలాసగిరి రోప్‌వే నుంచి ఎంవీపీకాలనీ మెడికవర్‌ ఆసుపత్రి వరకు కొండ దిగువ భాగంలోని ప్రాంతాల్లో దోమలు విపరీతంగా పెరిగాయి. - అనుసుపల్లి రామకృష్ణ, విశ్రాంత ఉద్యోగి. ✓: త్వరలో సిబ్బందిని పంపించి దోమల నివారణ చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాస్‌, మలేరియా అధికారి.

ఇందిరానగర్‌(విశాలాక్షినగర్‌) న్యూస్‌టుడే: ?: పాతడెయిరీఫారం ఆనిశ కార్యాలయం ఎదురుగా ఉన్న కత్తి ఆకార పార్కులోని ఓపెన్‌జిమ్‌ పరికరాలు నిరుపయోగంగా మారాయి. - సూర్యకళ, రాజీవ్‌నగర్‌ ✓: వ్యాయామ పరికరాలకు మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకొస్తాం. - వెంకటరావు, డీఈ.

స్పందనకు వందనం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెదవాల్తేరు రామ్‌నగర్‌ పార్కులో చెత్త పేరుకుపోయిందని జీవీఎంసీ 'ఈనాడు'లో వచ్చిన వార్తకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌ స్పందించారు. సిబ్బందితో చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.

ఆరిలోవ, న్యూస్‌టుడే: 13వ వార్డు ఎస్‌ఎస్‌ఎన్‌నగర్‌లో కాలువలను శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరు నిలిచిపోయి దోమలు అధికమయ్యాయని మంగళవారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు శానిటరీ సూపర్‌వైజర్‌ కల్యాణ్‌ స్పందించారు. సిబ్బందితో కాలువల్లో వ్యర్థాలు తీయించి మురుగు నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నారు.

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: 15వ వార్డు సీతమ్మధార అంబేడ్కర్‌ వీధి, ఎంవీపీనగర్‌ అనిల్‌ వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని బుధవారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు జీవీఎంసీ అధికారి నరేష్‌కుమార్‌ స్పందించారు. సిబ్బందితో కుక్కలను పట్టుకుని తరలించారు.

■ పట్టాభిరామ్‌కు అభినందనల వెల్లువ

ఆరిలోవ, న్యూస్‌టుడే: విశాఖ లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడిగా నియమితులైన చోడే వెంకట పట్టాభిరామ్‌కు బుధవారం పలువురు తెదేపా నాయకులు అభినందనలు తెలిపారు. ఆరిలోవలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. 13వ వార్డు కార్పొరేటర్‌ కెల్లా సునీత, వార్డు అధ్యక్షుడు ఏడువాక సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

పట్టాభిరామ్‌కు జ్ఞాపిక అందిస్తున్న నాయకులు

■ జనవరి 28 నుంచి భగవద్గీత ప్రవచనాలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: వేదాంత ఛారిటబుల్‌ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని గురుద్వార ప్రతినిధి సతీందర్‌ సింగ్‌ సేథి అన్నారు. బీచ్‌రోడ్డు పార్కుహోటల్లో బుధవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వేదాంత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు రూ.25 వేలు విరాళంగా అందజేశారు. ట్రస్ట్‌ ప్రతినిధి సుశీల మాట్లాడుతూ సిరిపురం బాలల ప్రాంగణంలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు భగవద్గీత 11వ అధ్యాయంపై ప్రవచనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

■ కుటుంబ సభ్యులు దాడి చేశారని ఫిర్యాదు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఆస్తి కోసం భార్య, కుమార్తె, కుమార్తె స్నేహితుడు తనపై దాడి చేశారని బాధితుడి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాండురంగాపురానికి చెందిన జార్జి మార్టిన్‌ కువైట్‌లో కొన్ని రోజులు పనిచేశాడు. ప్రస్తుతం విశాఖలోనే కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆస్తి విషయమై భార్య, కుమార్తెతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల అతన్ని ఇంటి నుంచి గెంటేశారు. క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా బుధవారం ఇంటికి వెళ్లగా కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ మేరకు బాధితుడు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

■ ఘనంగా తిరువీధి ఉత్సవం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఎంవీపీకాలనీ సెక్టార్‌-6లోని శ్రీవేంకటేశ్వరస్వామి, ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో బుధవారం శ్రీనివాసుడిని శేషవాహనంపై ఉంచి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం స్వామివారి తిరువీధి ఉత్సవం కనులపండువగా నిర్వహించారు.

■ అప్పన్న హుండీ ఆదాయం రూ.1.54 కోట్లు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం బుధవారం సింహగిరిపై పరకామణి కేంద్రంలో జరిగింది. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు రూ.1,54,68,696 సమకూరినట్లు ఈవో సుజాత తెలిపారు. దీంతో పాటు 41.100 గ్రాముల బంగారం, 5.30 కిలోల వెండి, 13 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు వివరించారు.

అడ్డదారులు తీసి.. ప్రమాదాలు పెంచి..!

▲ గ్రీన్‌బెల్ట్‌ ఫెన్సింగ్‌ తొలగించి రాకపోకలు

▲ పాదచారులను ఢీకొడుతున్న వాహనాలు

ఆరిలోవ, న్యూస్‌టుడే

పెదగదిలి కూడలి నుంచి చినగదిలి దీనదయాళపురం వరకు గ్రీన్‌బెల్ట్‌, బీఆర్టీఎస్‌ రోడ్డు మధ్య ఉన్న ఫెన్సింగ్‌కు తూట్లు పొడుస్తున్నారు. ఫలితంగా గ్రీన్‌బెల్ట్‌ స్థలం ఆక్రమణలకు గురవడంతోపాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

పెదగదిలి కూడలిలో ఫెన్సింగ్‌ తొలగించి ఏర్పాటు చేసిన దుకాణం

■ గ్రీన్‌బెల్ట్‌లోని మొక్కల సంరక్షణకు, బీఆర్టీఎస్‌ రోడ్డులో ప్రమాదాల నివారణకు సుమారు 2 కిలోమీటర్ల పొడవునా రూ.లక్షలు వెచ్చించి జీవీఎంసీ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసింది. ఫలితంగా బీఆర్టీఎస్‌ రోడ్డులోకి వచ్చేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నివాసితులు కొంత దూరంలోని కూడలి వరకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో సుమారు 10చోట్ల ఫెన్సింగ్‌ను తొలగించి అడ్డదారులు ఏర్పాటు చేశారు. ఇదే అదునుగా చిరు వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో తోపుడు బళ్లపై టీ, టిఫిన్‌ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ఎక్కడికక్కడ ఆక్రమణలకు పాల్పడుతున్నారు.

■ ఆక్రమణల కారణంగా బీఆర్టీఎస్‌ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హెల్త్‌సిటీలోని ఆసుపత్రులకు వచ్చేవారు ఆయా దారుల్లో రోడ్డు దాటుతూ వేగంగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలు ఢీకొని గాయపడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఏమాత్రం ఆదమరిచి ఉన్నా మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒడిశా రాష్ట్రం రాయగడకు ఓ విశ్రాంతి ఉద్యోగి ఇలాగే రాత్రివేళ రోడ్డుదాటుతూ వాహనం ఢీకొని చనిపోయారు. అడ్డదారి నుంచి వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. గ్రీన్‌బెల్ట్‌లో పలు చోట్ల ఫెన్సింగ్‌ తొలగించినా జీవీఎంసీ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడంపై స్థానికులు విమర్శిస్తున్నారు.

■ సర్వీస్‌ రోడ్డూ లేదు..: హనుమంతువాక నుంచి ముడసర్లోవ వరకు సుమారు 2 కిలోమీటర్ల దూరం కొండవైపు బీఆర్టీఎస్‌ మార్గంలో సర్వీసు రోడ్డు లేదు. దీంతో ఫెన్సింగ్‌ దాటి నేరుగా వాహనాలు వెళ్లే మార్గంలోకి పాదచారులు వచ్చేస్తున్నారు. ఇది ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. అదే విధంగా ఈ ప్రాంతంలో నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు ఫెన్సింగ్‌ తొలగించిన దారుల్లో బీఆర్టీఎస్‌లోని బస్‌స్టాప్‌ వద్దకు వెళ్తున్నారు. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే జీవీఎంసీ అధికారులు స్పందించి తొలగించిన ఫెన్సింగ్‌ను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

పర్యావరణ హితంగా గుర్రపుస్వామి శిక్షణ కేంద్రం

గుర్రపుస్వామి శిక్షణ కేంద్రంలో ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే వెలగపూడి, మేయర్‌ పీలా తదితరులు

ఆరిలోవ, న్యూస్‌టుడే: ముడసర్లోవ ఉద్యానవనంలో అమృత్‌ పథకం నిధులతో నిర్మించిన గుర్రపుస్వామి శిక్షణ కేంద్రాన్ని ఎంపీ ఎం.శ్రీభరత్‌, శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. ఎంపీ శ్రీభరత్‌ మాట్లాడుతూ పర్యావరణానికి ప్రజాభిమానం తోడైతే కొత్తగా టెండరు ప్రక్రియ ప్రారంభిస్తున్నామన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో జీవీఎంసీ నష్టం కలిగించేలా గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.75 కోట్ల విలువచేసే స్థలాన్ని గుత్తేదారుకి అప్పగించి జీవీఎంసీకి నెలకు కేవలం రూ.8వేల ఆదాయం వచ్చేలా నిర్ణయం తీసుకొని వైకాపా అవినీతి పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే ఏ ప్రాజెక్టునైనా పునఃపరిశీలన చేస్తామని తెలిపారు. మేయర్‌ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేంద్రం నిర్వహణ గుత్తేదారు భరించేలా ఒప్పందం ఖరారు చేస్తామన్నారు. శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పర్యావరణానికి విఘాతం కలగకుండా సామాన్యులకు గుర్రపుస్వామి శిక్షణ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. జీవీఎంసీ చీఫ్‌ ఇంజినీరు సత్యనారాయణరాజు, వార్డు కార్పొరేటర్‌ కె.సునీత, తదితరులు పాల్గొన్నారు.

అదనపు అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన

విశాలాక్షినగర్‌, మద్దిలపాలెం-న్యూస్‌టుడే: పదిహేనోవార్డు ఎంవీపీకాలనీ సెక్టార్‌-9 అప్పుఘర్‌ సామాజిక భవనంలో అదనపు అంతస్తు నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్‌ గొలగాని మంగవేణి పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ రూ. 66.50 లక్షల జీవీఎంసీ నిధులతో ఈ అదనపు అంతస్తు నిర్మిస్తున్నట్లు చెప్పారు. తక్కువ ఖర్చులో పేద, మధ్యతరగతి ప్రజలు శుభకార్యాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో దీని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విశాఖ లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్‌, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, నాయకులు గొలగాని పోలారావు, కారి రామారావు, తదితరులు పాల్గొన్నారు.

నేడు కన్యాశుల్కం నాటకం ప్రదర్శన

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో గురువారం సాయంత్రం రైటర్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో కన్యాశుల్కం సంక్షిప్త నాటకాన్ని ప్రదర్శించనున్నట్లు అకాడమీ ఛైర్మన్‌ వి.వి.రమణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పలువురికి జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు గిరిజన బాలికలు థింసా తదితర గిరిజన నృత్యాలు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.

రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే: విజయవాడ పోరంకిలోని ఓ రిసార్ట్‌లో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విశాఖ విద్యార్థులు తయారు చేసిన నమూనాలు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు. శ్రీకృష్ణాపురం గురుకుల పాఠశాలకు చెందిన బి.మహేష్‌, కె.యోగి తయారు చేసిన నీటి వృథాను అరికట్టే ఆర్‌ఎఫ్‌ఐడీ కుళాయి ప్రాజెక్ట్‌ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ ప్రాజెక్టు రెండు బహుమతులు వచ్చాయన్నారు. అలాగే మధురవాడ జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన ఎం.విష్ణువర్ధన్‌, పి.రాంచరణ్‌ తయారు చేసిన పునరుత్పాదక ఇంధనం (గ్రీన్‌ ఎనర్జీ) ప్రాజెక్ట్‌ కూడా జాతీయ సైన్స్‌ ప్రదర్శనకు ఎంపికైందని తెలిపారు. గైడ్‌గా వ్యవహరించిన ఉపాధ్యాయులు బి.సీతారాం, వి.వి.ఆర్‌కే కుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి పాల గుమ్మి రాజారావులకు డీఈఓ అభినందనలు తెలిపారు.

ఫరెవర్‌ మిస్‌ ఇండియా విజేతగా నిహారిక

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఫరెవర్‌ స్టార్‌ ఇండియా అవార్డ్సు (ఎఫ్‌ఎస్‌ఐఏ) ఆధ్వర్యంలో ఈనెల 21న జైపూర్‌లో నిర్వహించిన మిస్‌ఇండియా గ్రాండ్‌ ఫినాలే పోటీల్లో విశాఖకు చెందిన బేతనపల్లి నిహారిక విజేతగా నిలిచింది. ఆమె ప్రస్తుతం బెంగళూరులోని పీడబ్ల్యూసీ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది పోటీదారులను అధిగమించి ఆమె ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 'బ్యూటీ విత్‌ పర్పస్‌, బుద్ధి పరీక్షలు, ఇంటర్వ్యూలు, సాంస్కృతిక ప్రదర్శనలు.. తదితర రౌండ్లలో ప్రతిభ చూపడంతో నిర్వాహకులు ఆమెను విజేతగా ఎంపిక చేశారని నిహారిక పేర్కొన్నారు.

విజేత నిహారికకు కిరీటం తొడుగుతున్న దృశ్యం

క్విజ్‌ పోటీలో పాల్గొన్న కీర్తి పాఠశాల విద్యార్థులు

విజేతలతో హెచ్‌ఎం జి.ప్రసాద్‌, ఉపాధ్యాయులు

క్విజ్‌లో రాణించి..బహుమతులు గెలుపొంది..!

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : 'ఈనాడు - ఈటీవీ' ఆధ్వర్యంలో బుధవారం పదోవార్డు సుందర్‌నగర్‌ కీర్తి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలపై జరిగిన క్విజ్‌ పోటీల్లో ఎనిమిది, తొమ్మిది, పదోతరగతి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారిలో ఎ.పావని (తొమ్మిదోతరగతి) ప్రథమ, బి.తనుష్‌ (పదోతరగతి) ద్వితీయ, ఎస్‌.నవనీత్‌ (ఎనిమిదో తరగతి) తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి ప్రధానోపాధ్యాయుడు జి.ప్రసాద్‌, ఉపాధ్యాయులు బంగారుతల్లి బహుమతులందించి అభినందించారు.

పగలు వెలుగులు... రాత్రి చీకట్లు



విశాలాక్షినగర్‌ పరిధిలోని పలు కాలనీల్లో వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా మారింది. సంజీవనగర్‌ కాలనీ, ఎన్జీవోస్‌ కాలనీ, వెంకోజీ పాలెంలోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు పగలు వెలుగుతున్నాయి. రాత్రిపూట వెలగడం లేదు. దీంతో వారాల తరబడి వెలగని ప్రాంతాల్లో చీకటిలో దొంగలు సంచరిస్తున్నారు. జీవీఎంసీ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వీధుల్లో ఉన్న జీవీఎల్‌ చిల్లర దొంగలు అధికమయ్యారని, వీధులలో పార్కింగ్‌ చేసి ఉన్న వాహనాల నుంచి పెట్రోలు, విడిభాగాలు దొంగతనం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి దీపాల వ్యవస్థను మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, విశాలాక్షినగర్‌

పాస్టర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాం: ఎంపీ

మాట్లాడుతున్న ఎంపీ శ్రీభరత్‌, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తదితరులు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: పాస్టర్లకు ఇచ్చిన హామీని క్రిస్మస్‌కు ఒక్కరోజు ముందుగానే అమలు చేసి కూటమి ప్రభుత్వం మాటల నిలబెట్టుకుందని ఎంపీ శ్రీభరత్‌ పేర్కొన్నారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డు పక్కనున్న జీసస్‌ హోలీ స్పిరిట్‌ ఫైర్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్రిస్మస్‌ ఒక్కరోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా 8,418 మంది పాస్టర్లకు రూ.50.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఒక్కో పాస్టర్‌కు నెలకు రూ.5 వేల చొప్పున రూ.60 వేలు అందించనున్నామన్నారు. ఈ సందర్భంగా అంధులకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, తెదేపా నాయకులు బొడ్డేటి మోహన్‌, గారపాటి సతీష్‌, రాజగిరి కన్నా తదితరులు పాల్గొన్నారు.

నేడు వాజ్‌పేయీ జయంతి వేడుకలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయీ జయంతి వేడుకలు బీచ్‌రోడ్డులో గురువారం నిర్వహించనున్నామని భాజపా అధికార ప్రతినిధి సుహాసినీ ఆనంద్‌ తెలిపారు. బుధవారం లాసన్స్‌బేకాలనీ భాజపా కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహానికి భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై నివాళులర్పిస్తారన్నారు. సినీ నటుడు శివాజీ మహిళల వస్త్ర ధారణపై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ విషయంలో క్షమాపణ చెప్పినా మహిళల మనోభావాలు దెబ్బన్నాయని పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి లెంకా శ్రీరామ్‌, మీడియా ఇన్‌ఛార్జి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

గాడు అప్పలనాయుడు మృతికి సంతాపం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: తెదేపా సీనియర్‌ నాయకులు గాడు అప్పలనాయుడు మృతి పార్టీకి తీరని లోటని పార్టీ విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్‌ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఏసుక్రీస్తు రాక.. విశ్వాసులకు వేడుక..!

క్యూఎంబీ చర్చిలో క్రీస్తు సందేశాన్ని తెలియజేస్తున్న రవికుమార్‌

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే: క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా నియోజకవర్గంలోని చర్చిలను బుధవారం విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. క్రిస్మస్‌ చెట్లు ఏర్పాటు చేసి వాటికి రంగురంగుల దీపాలను అలంకరించారు. శాంతాక్లాజ్‌ల వేషధారణలు ఆకట్టుకున్నాయి. విశ్వాసులు ప్రార్థనా గీతాలు ఆలపించి బాలయేసును ఆహ్వానించారు. పలు చర్చిల వద్ద ఏసు జనన వృత్తాంతం తెలియజేసే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: మద్దిలపాలెం వైకాపా కార్యాలయంలో బుధవారం క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, తైనాల విజయ్‌కుమార్‌, నాయకులు జాన్‌ వెస్లీ, మొల్లి అప్పారావు పాల్గొని కేక్‌ కోశారు.

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: న్యూరేసపువానిపాలెంలోని క్యూఎంబీ చర్చిలో పాస్టర్‌ రవికుమార్‌ ప్రార్థనలు చేశారు. విశ్వాసులకు క్రీస్తు సందేశం అందించారు. అనంతరం చిన్నారులు క్రీస్తును స్తుతిస్తూ గీతాలు లపించి నృత్యాలు చేశారు.

ఆరిలోవ, న్యూస్‌టుడే: ఆరిలోవలోని విశాఖ మరియ, మాక్స్‌ సెయింట్‌ ఆన్స్‌ చర్చి ప్రాంగణంలో ప్రార్థనలు జరిగాయి. సిస్టర్‌ నిర్మల మాథ్యూ జీసస్‌ శాంతి సందేశం, పేమతత్వం గురించి వివరించారు.

విద్యుత్తు వెలుగుల్లో ఆరిలోవ సెయింట్‌ ఆన్స్‌ చర్చి

చినవాల్తేరులోని ఎస్‌.ఎఫ్‌.ఎస్‌. చర్చి

విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేత

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా డాక్టర్‌ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ అధ్యయన కేంద్రం, ఏయూ క్రీడలు, వ్యాయామ విద్యా విభాగం సంయుక్తంగా ఎండాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం గ్రామీణ అనుసంధాన కార్యక్రమం నిర్వహించాచరు. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య ఎ.పల్లవి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అనంతరం విద్యార్థులకు క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుని ఉషారాణి, డాక్టర్‌ రవికుమార్‌, ఉదయ్‌, హరి తదితరులు పాల్గొన్నారు.

క్రీడా పరికరాలు అందజేసిన దృశ్యం

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆచార్య జాలాది రవి

బాలకార్మిక వ్యవస్థపై పుస్తకావిష్కరణ

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూ సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఇంక్లూజన్‌ (సీఎస్‌ఎస్‌ఐ) డైరెక్టర్‌ డాక్టర్‌ పి.సుబ్బారావు సంకలనం చేసిన 'భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన - ఒక ముందడుగు' పుస్తకాన్ని బుధవారం ఏయూ ఆర్ట్సు అండ్‌ కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య జాలాది రవి ఆవిష్కరించారు. 2024 జులై 31న సీఎస్‌ఎస్‌ఐ నిర్వహించిన జాతీయ సదస్సులో సమర్పించిన 19 పరిశోధన పత్రాలను ఈ పుస్తకంలో ప్రచురించారు.

ఏయూ సమాచారం

ఐటీ, సీఎస్‌ విభాగ హెడ్‌లుగా ఆచార్య లలిత భాస్కరి, ఆచార్య వల్లీకుమారి

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ విభాగాధిపతిగా ఆచార్య డి.లలిత భాస్కరి, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతిగా ఆచార్య వి.వల్లీకుమారి నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్‌ బుధవారం తన కార్యాలయంలో సంబంధిత ఉత్తర్వులను వారికి అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రిజిస్ట్రార్‌ ఆచార్య కె.రాంబాబు పాల్గొన్నారు.

ఆచార్య రాజశేఖర్‌ నుంచి ఉత్తర్వులు అందుకుంటున్న ఆచార్య డి.లలిత భాస్కరి, ఆచార్య వల్లీకుమారి

ఏయూ ఆర్ట్సు అండ్‌ కామర్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా ఆచార్య జాలాది రవి

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూ ఆర్ట్సు అండ్‌ కామర్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగ సీనియర్‌ ఆచార్యులు ఆచార్య జాలాది రవిని నియమిస్తూ వీసీ ఆచార్య రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఆయన బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య కె.రాంబాబు పాల్గొన్నారు. ఈనెల 23న ఆచార్య ఎ.నరసింహారావు ఈ పదవీ విరమణ పొందిన విషయం విదితమే. దీంతో ఆస్థానంలో ఆచార్య రవిని నియమించారు.

డ్యామ్‌ సేఫ్టీ కమిటీ సభ్యుడిగా ఆచార్య సత్యనారాయణరెడ్డి

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ నీటి వనరుల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్యామ్‌ సేఫ్టీ కమిటీ సభ్యుడిగా ఏయూ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగ ఆచార్యులు, జియో టెక్నికల్‌ నిపుణుడు ఆచార్య సీఎన్‌వీ సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్‌ బుధవారం తన కార్యాలయంలో ఆయన్ను అభినందించారు. డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌-2021 అనుసరించి నూతనంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో హైడ్రాలజీ, డ్యామ్‌ సేఫ్టీ రంగానికి చెందిన ముగ్గురు ఆచార్యులను నియమించారు. కమిటీలో చెన్నై ఐఐటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు ఉండగా, మరొకరు ఆచార్య సత్యనారాయణరెడ్డి కావడం విశేషం.

ప్రభుత్వ ఉత్తర్వులను వీసీ ఆచార్య రాజశేఖర్‌కు చూపుతున్న ఆచార్య సత్యనారాయణరెడ్డి

మూడు నెలల్లో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం

ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థులతో జేసీ మయూర్‌అశోక్‌ తదితరులు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని బుధవారం పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ వీఎస్‌కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ మోసాలకు పాల్పడేవారికి శిక్ష ఉంటుందని, వినియోగదారులకు తగిన నష్టపరిహారం అందుతుందన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షురాలు జి.తనూజరెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల ఫిర్యాదులను మూడు నెలల వ్యవధిలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కేసులు సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. రూ.50లక్షల పరిహారం వరకు జిల్లా కోర్టుల్లో కేసు వేసుకోవచ్చని, ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా కేసు నమోదు చేస్తారన్నారు. కార్యక్రమంలో భాగంగా వినియోగదారుల హక్కులపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా తూనికలు, కొలతలశాఖ, పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జేసీ సందర్శించారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి భాస్కరరావు, తూనికలు కొలతలశాఖ ఇన్‌స్పెక్టర్‌ ఎం.దామోదరనాయుడు, జిల్లా ఆహార భద్రతాధికారి కల్యాణ్‌చక్రవర్తి, జిల్లా డ్రగ్‌ కంట్రోల్‌ సహాయ సంచాలకులు ఎస్‌.విజయకుమార్‌, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు, కళాశాల ప్రిన్సిపల్‌ ఐ.విజయబాబు తదితరులు పాల్గొన్నారు.

మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ వ్యవస్థాపక దినోత్సవం

సమావేశంలో డాక్టర్‌ సునీల్‌కుమార్‌, తదితరులు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఛాతి ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పాల్గొని యూనియన్‌ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కార్యదర్శి మహమ్మద్‌ దురాని మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ 36శాతం అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ఉపకార్యదర్శి పి.అప్పారావు, జిల్లా అధ్యక్షులు విజయానంద్‌, కోశాధికారి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

విశాఖ ఉత్తరం

•విశాఖ ఉత్తరం •విశాఖ దక్షిణం

వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే ఆరోగ్యంగా

శానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ యంత్రం వద్ద ప్రతినిధులు

ఉండొచ్చని పలువురు సూచించారు. బుధవారం టాన్‌జెంట్-34 సంస్థ ప్రతినిధులు నగరంలోని ప్రభుత్వ విక్టోరియా ఘోషాసుపత్రికి శానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ యంత్రాన్ని వితరణగా అందించారు. ఆ యంత్రం 30 నిమిషాల వ్యవధిలో 25 ప్యాడ్‌లను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని సంస్థ ఛైర్‌పర్సన్ అనిత తెలిపారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి శ్వేతజోషి, సభ్యులు మంజీర, రజిని, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషాప్రసాద్ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

విశాఖ ఉత్తరం: 8008574796

విశాఖ దక్షిణం: 8008574977

గురుద్వారా, న్యూస్‌టుడే: ?: పీఅండ్‌టీ కాలనీ రహదారి నెంబర్-5 వీధిలో మురుగు నిల్వ ఉంటోంది. దోమలు వృద్ధి చెంది వ్యాధుల బారిన పడుతున్నాం. – అక్బర్ ✓: మురుగు తరలించేలా చర్యలు చేపడతాం. – వెంకటేశ్వరరావు, పారిశుద్ధ్య అధికారి

కరాటేలో ప్రతిభకు గుర్తింపు

విశాఖక్రీడలు, న్యూస్‌టుడే : విశాఖకు చెందిన కరాటే మాస్టర్ సీహెచ్.సతీష్ కుమార్‌కు సెవెన్త్ డాన్ బెల్ట్ దక్కింది.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆసియా కరాటే ఫెడరేషన్ అధ్యక్షుడు భరత్ శర్మ ముఖ్యఅతిథిగా హాజరై సతీష్‌కు ధ్రువీకరణపత్రం అందించారు. బుధవారం ఆయన్ను నగరంలో పలువురు అభినందించారు.

అలరించిన కథా కచేరి

సీతంపేట, న్యూస్‌టుడే: సహృదయ సాహితి ఆధ్వర్యంలో బుధవారం రాజేంద్రనగర్ ప్రిజమ్ కళాశాల ఆవరణలో సాహిత్యంపై కథా కచేరి నిర్వహించారు. సహృదయ సాహితి అధ్యక్షులు శేఖరమంత్రి ప్రభాకర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. తెలుగు కథకు ప్రాణం పోసిన కవి కాళీపట్నం రామారావు అని కొనియాడారు. డాక్టర్ డీవీ సూర్యారావు, డాక్టర్ కేజీ వేణు, సోమంచి వినయభూషణరావు, సీహెచ్ చిన సూర్యనారాయణ, భాగవతుల సత్యనారాయణమూర్తి తదితరులు కథలు చదివి వినిపించారు.

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడి, కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. బుధవారం మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 18న జెడ్పీ కూడలిలో ఓ వృద్ధుడిని(65) గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. స్థానికులు అతడిని కేజీహెచ్‌లో చేర్పించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కారు కోసం గాలిస్తున్నారు. వృద్ధుడు మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు.

వృద్ధురాలి మృతిపై విచారణ

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: కేజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యంతోనే తన తల్లి మృతి చెందిందని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ రాధాకృష్ణ బుధవారం విచారణ చేపట్టారు. నగరానికి చెందిన స్వర్ణలత (67) అనారోగ్యంతో ఈనెల 20న కేజీహెచ్‌లో చేరారు. అదే రోజు రాత్రి మృతి చెందారు. ఈ ఘటనపై వృద్ధురాలి కుమారుడు శాంసన్ కేజీహెచ్ ఉన్నతాధికారులకు, ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ బాధిత కుటుంబీకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

రైళ్ల గమ్యాల కుదింపు, దారి మళ్లింపు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: ఎస్ఎంవీ బెంగళూర్ రైల్వేస్టేషన్‌తో పాటు యార్డులో చేపడుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో జనవరి నెలలో పలు రైళ్ల గమ్యాలు కుదించి, మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ తెలిపారు.

★ జనవరి 2న టాటానగర్- ఎస్ఎంవీ బెంగళూర్(12889) రైలును సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ మీదుగా దారి మళ్లించి, యలహంకలో అదనపు హాల్ట్ కల్పించనున్నారు. ★ 5న ఉదయం 4.45 గంటలకు బయలుదేరాల్సిన ఎస్ఎంవీ బెంగళూర్- టాటానగర్(12890) ఎక్స్‌ప్రెస్ రైలు సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్‌లో బయలుదేరనుంది. ★ 2న హావ్‌డా- ఎస్ఎంవీ బెంగళూర్(12863) రైలుకు కృష్ణరాజపురం- ఎస్ఎంవీ బెంగళూర్ మధ్య ప్రయాణాన్ని రద్దు చేయనున్నారు. ★ 4న ఎస్ఎంవీ బెంగళూర్- హావ్‌డా(12864) రైలు ఉదయం 10.15 గంటలకు బెంగళూర్ సిటీ జంక్షన్ స్టేషన్‌లో బయలుదేరేలా మార్పు చేశారు. ★ 2న జాషిడి- ఎస్ఎంవీ బెంగళూర్(22306), 2, 3న హావ్‌డా- ఎస్ఎంవీ బెంగళూర్(12245) రైళ్ల గమ్యాలు కుదించనున్నారు. ★ 4, 5న ఎస్ఎంవీ బెంగళూర్- హావ్‌డా(12246) రైలు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరుతుంది.

ఆర్థిక సాయం అందజేత

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ఆరిలోవ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సీహెచ్.రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన భార్య నీలమణి బ్యాంకు ఖాతాకు రూ.2 లక్షలు జమ చేశామని సీపీ పేర్కొన్నారు.

'అక్షరం'... అండగా నిలిచింది..!

'ఈనాడు' కథనాలకు స్పందనలు

సింహావలోకనం - 2025

కార్పొరేషన్, న్యూస్‌టుడే : విశాఖ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పాటు, ప్రభుత్వ అధికారుల పనితీరు, వివిధ శాఖల్లో జరుగుతున్న కార్యకలాపాలు, ఇతర అంశాలపై నిత్యం 'ఈనాడు'లో అనేక వార్తలు, కథనాలు ప్రచురితమవుతున్నాయి. గత ఏడాది కాలంలో 'ఈనాడు'లో వచ్చిన కథనాలకు అనేక స్పందనలు వచ్చాయి. 2025 ముగుస్తున్న నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన స్పందన వార్తల వివరాలివి.

ఈనాడు తోడు

ఫిబ్రవరి 12

'రూ.120 కోట్ల పన్ను హుష్‌కాకి' శీర్షికతో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. 'నాలా' బకాయిలు ఉన్న వారికి నోటీసులు జారీ చేసింది. వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం ఆరా తీయడంతో పాటు, వాటి వసూళ్ల బాధ్యతలను ఆర్డీఓ స్థాయి అధికారికి అప్పగించారు.

టౌన్‌కొత్తరోడ్డు కూడలిలో నిర్మించిన కల్వర్టు

మార్చి 18

'మహా నగరాన్ని మరిచిపోయారా' శీర్షికతో కథనం రావడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించి.. రెండు నెలల కాలంలోనే విశాఖకు కమిషనర్‌ను నియమించింది. జీవీఎంసీ కమిషనర్ లేకపోవడంతో కీలక దస్త్రాలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని, ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కథనం ప్రచురితమైంది.

ఏప్రిల్ 18

పాతనగరంలోని టౌన్ కొత్తరోడ్డు కూడలిలో పెద్ద గొయ్యి ఏర్పడి, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యపై 'మలుపులో ముప్పు' శీర్షికతో పాటు, మరో నాలుగు కథనాలు ప్రచురితమయ్యాయి. అధికారులు స్పందించి రూ.50 లక్షలతో నూతనంగా కల్వర్టు నిర్మించి, కొత్తగా రహదారి వేశారు.

జూన్ 25

నగరంలో టీఎస్సార్ కాంప్లెక్స్‌లో ట్యాంకర్ వాహనాలకు నీరు అందించే ప్రక్రియలో భాగంగా బిల్లుల్లో జరిగిన అవకతవకలపై 'అక్రమాలు...చాపకింద నీరులా' శీర్షికతో కథనం వచ్చింది. అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు, ఆన్‌లైన్‌లో బిల్లులు ఇచ్చేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.

మే 9

'ఆట...కాసుల వేట' శీర్షికతో ప్రచురితమైన కథనానికి జీవీఎంసీ మేయర్ స్పందించి.. వేసవి క్రీడా శిబిరాల నిర్వహణను నిలిపివేశారు. విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తున్న సమయంలో క్రీడా శిబిరాల నిర్వహణకు రూ.1.27 కోట్లు ఖర్చు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఆ సమయంలో విద్యార్థులు అందుబాటులో ఉండని, ప్రజాధనం వృథా అవుతుందని, కేవలం అధికారులు, సిబ్బంది దోపిడికే క్రీడా శిబిరాల నిర్వహణ అంటూ కథనం వచ్చింది.

గ్రీన్‌బెల్ట్‌లో మొక్కలు నాటేందుకు మట్టిపోశారిలా..

జులై 4

విశాఖలోని పాస్‌పోర్టు కార్యాలయం ఎదురుగా గ్రీన్‌బెల్ట్ స్థలంలో మొక్కలు నాటేందుకు వీలుగా అడుగు లోతులో పాత మట్టి తొలగించి, కొత్త మట్టి వేయడానికి జీవీఎంసీతో ఓ గుత్తేదారు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడు కేవలం అంగుళం మేర మట్టి వేసి చేతులు దులిపేసుకున్నాడు. రూ.40 లక్షల విలువైన ఆయా పనులపై 'అడ్డంగా దోచేందుకు... అడుగు పెట్టారు' శీర్షికతో కథనం ప్రచురితమైంది. అధికారులు స్పందించి.. విచారణ చేపట్టారు. నేటికీ ఆ బిల్లులు విడుదల చేయలేదు.

నవంబరులో..

'క్లాప్‌లో గంపగుత్తగా అక్రమాలు' శీర్షికతో కథనం ప్రచురితమైంది. క్లాప్ వాహనాలతో ఇంటింటికీ వెళ్తున్న కార్మికుల నుంచి వేతనాల్లో కోత, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యం కల్పించకపోవడం, తదితర అంశాలతో కథనం రావడంతో.. క్లాప్ గుత్తేదారును కమిషనర్ బ్లాక్ లిస్టులో పెట్టారు.

సమాధానాలు రాసి.. బహుమతులు పొంది..

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: విద్యార్థి దశలో చదువుపై దృష్టి పెట్టడంతో పాటు దినపత్రికలు చదవడం వల్ల సమాజంపై అవగాహన పెరుగుతుందని రవీంద్రభారతి పాఠశాల ప్రిన్సిపల్ ఎల్.గాయత్రిదేవి పేర్కొన్నారు. 'ఈనాడు - ఈటీవీ' ఆధ్వర్యంలో ద్వారకానగర్‌లోని రవీంద్రభారతి పాఠశాలలోని విద్యార్థులకు 'వర్తమాన వ్యవహారాల'పై సోమవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. అఖిల్ చౌదరి(7వ తరగతి), చిరాగ్ జవార్(8వ తరగతి), కె.ఆరాధ్య(9వ తరగతి) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వీరికి పాఠశాల ప్రిన్సిపల్ ఎల్.గాయత్రిదేవి, ఉపాధ్యాయులు, నిర్వాహకుల చేతులమీదుగా బహుమతుల అందజేశారు.

పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

విజేతలకు బహుమతులు అందజేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎల్.గాయత్రిదేవి

వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు

మురళీనగర్, న్యూస్‌టుడే: ఎన్‌జీజీఓస్‌కాలనీ కప్పరాడ వైభవుడి దివ్యక్షేత్రంలో ఈనెల 30న జరగనున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీవో సుధాసాగర్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఆర్డీవో అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు వాసుదేవాచార్యులు, శేషాచార్యులు పూజల వివరాలను తెలియజేశారు. సుమారు 8 వేల మంది భక్తులు క్యూలైన్లో వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశామని, విశిష్ట దర్శనం ద్వారా ఇద్దరికి, శీఘ్ర దర్శనానికి ఒక్కరికి మాత్రమే ప్రత్యేక ప్రవేశం ఉంటుందని ఆలయ ఈఓ బండారు ప్రసాద్ తెలిపారు. ఉచిత దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జీవీఎంసీ, పోలీసు, విద్యుత్తు శాఖలతో పాటు స్వచ్ఛంద సేవా సంఘాలు పర్యవేక్షిస్తాయని వివరించారు. సమావేశంలో జెడ్పీ రాము, సహాయ ఎండోమెంట్ కమిషనర్ అన్నపూర్ణ, తహసీల్దార్ రమేశ్ సీఐలు దాశరథి, రవిశంకర్, ఏఈ సుగుణ పాల్గొన్నారు.

సమీక్షలో పాల్గొన్న అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు

'మహాసభలను విజయవంతం చేయాలి'

పూర్ణమార్కెట్(అల్లిపురం), న్యూస్‌టుడే : జనవరిలో నిర్వహించే సీఐటీయూ (సిటూ) అఖిల భారత మహాసభలను కార్మికులంతా విజయవంతం చేయాలని సిటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నర్సింగరావు పేర్కొన్నారు. బుధవారం పూర్ణమార్కెట్‌లో సిటూ ఆధ్వర్యంలో కళాసీలు నిర్వహించిన ర్యాలీలో నర్సింగరావు పాల్గొని మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌ను, 12 గంటల పని విధానం రద్దు చేయాలని కోరారు. సిటూ నాయకులు హరిచంద్ర, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సిటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు

అప్పలనాయుడి మృతికి గంటా నివాళి

అప్పలనాయుడు మృతదేహం వద్ద ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

గురుద్వారా, న్యూస్‌టుడే: రాష్ట్ర నాగవంశీయుల సంఘం అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు ఆకస్మిక మృతిపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు. సీతమ్మధారలోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన మృతదేహాన్ని బుధవారం సందర్శించి నివాళి అర్పించారు. అందరితో కలివిడిగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడంలో విశేష కృషి చేసిన అప్పలనాయుడు మరణం తెదేపాకు, వ్యక్తిగతంగా తమకు ఎంతో లోటని అన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.

హక్కులపై అవగాహన ఉండాలి

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: వినియోగదారులకు హక్కులపై అవగాహన ఉండాలని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ అసోసియేషన్ వైస్‌ఛైర్మన్ దాడి సత్యనారాయణ అన్నారు. బుధవారం జగదాంబకూడలి సమీప సంఘం కార్యాలయంలో వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో నిరంతరం అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ... వినియోగదారులకు అండగా ఉంటున్నామన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు అందజేశారు. సంఘం సభ్యులు పి.ప్రసాద్, సుబ్రహ్మణ్యం, రాజారావు, జీవన్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

చీరలు అందజేస్తున్న వైస్ ఛైర్మన్ దాడి సత్యనారాయణ

పాస్టర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాం: ఎంపీ

మాట్లాడుతున్న ఎంపీ శ్రీభరత్, చిత్రంలో గండి బాబ్జీ తదితరులు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: పాస్టర్లకు ఇచ్చిన హామీని క్రిస్మస్‌కు ఒక్కరోజు ముందుగానే అమలు చేసి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. అక్కయ్యపాలెంలోని జీసస్ హోలీ స్పిరిట్ ఫైర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒక్కో పాస్టర్‌కు నెలకు రూ.5 వేలు చొప్పున రూ.60 వేలు అందించనున్నామన్నారు. ఈ సందర్భంగా అంధులకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, తెదేపా నాయకులు బొడ్డేటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : నగరంలో బార్, పబ్ నిర్వాహకులు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ హెచ్చరించారు. బుధవారం ఆయన కమిషనరేట్‌లో బార్, పబ్ నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో ఎక్కువగా బార్‌లు, పబ్‌ల్లో డీజేలు వినియోగిస్తున్నారని, వినియోగదారుల వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేయిస్తున్నారని, రౌడీషీటర్లకు ఆశ్రయం కల్పిస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇకపై ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు నిర్వహణ కొనసాగించాలని సీపీ సూచించారు.

సూచనలు చేస్తున్న పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ

బాలభాను విద్యాలయంలో..

గాంధీనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో..

రైల్వేన్యూకాలనీ విశ్వతేజ పాఠశాలలో..

కంచరపాలెంలో గిరీషా శ్రీచైతన్య పాఠశాలలో..

చర్చిలను సిద్ధం చేసి.. ఏసును ఆహ్వానించి..

మురళీనగర్, న్యూస్‌టుడే: నగరంలోని చర్చిలను క్రిస్మస్ వేడుకలకు సిద్ధం చేశారు. విద్యుత్తు దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. బుధవారం రాత్రి క్రైస్తవులంతా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఏసుక్రీస్తును ఆహ్వానించారు. ఎన్‌జీజీఓస్‌కాలనీ జాయ్‌ఫుల్ ప్లే స్కూల్, సెక్టార్-8 బాలభాను విద్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే: రైల్వేన్యూకాలనీలోని విశ్వతేజ, హరగోపాల్ పాఠశాలల్లో విద్యార్థులు ఏసుక్రీస్తు జననంపై ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. ప్రిన్సిపాల్స్ ఐ.భాస్కరరావు, టి.శంకర్రావునాయుడు తదితరులు పాల్గొన్నారు.

సువార్త చెబుతున్న సెయింట్ జేవియర్ ఆర్‌సీఎం చర్చి ఫాదర్ ఎం.జేసుదాస్

మాధవధార, న్యూస్‌టుడే: బాల్యం నుంచే చిన్నారులకు అన్ని మతాల పండగల ప్రాధాన్యతను తెలియజేసి సృజనాత్మక ఆలోచనలను పెంపొందించేలా కృషి చేస్తున్నామని శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రామలక్ష్మి పేర్కొన్నారు. జీవీఎంసీ 51వ వార్డు గాంధీనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్బన్ సీడీపీవో నీలిమ, సూపర్‌వైజర్ జ్యోతి, అంగన్‌వాడీ కార్యకర్త మౌలా బీబీ పాల్గొన్నారు.

కంచరపాలెం, న్యూస్‌టుడే: కంచరపాలెంలోని గిరీషా శ్రీచైతన్య పాఠశాలలోని విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ప్రిన్సిపల్ అనురాధ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : జగదాంబకూడలిలోని నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు హాసినీవర్మ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి, కార్యకర్తలకు పంచారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్, నాయకులు కమలాకర్, గాయత్రి, ప్రియాంక, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

క్రీస్తు జననం.. లోకానికి శాంతి సందేశం..!

జ్ఞానాపురం, న్యూస్‌టుడే : క్రీస్తు ప్రభువు జన్మించడంతో లోకానికి శాంతి సందేశం అందిందని విశాఖ అగ్రపీఠాధిపతి ఉడుముల బాలశౌరి పేర్కొన్నారు. జ్ఞానాపురం సమీప పునీత పేతురు ప్రధాన దేవాలయంలో క్రిస్మస్ జాగరణ ఆరాధన కార్యక్రమాలు బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జరిగాయి. చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన పశువులపాకలో అర్ధరాత్రి 12 గంటలకు విశాఖ అగ్రపీఠాధిపతి ఉడుముల బాల చేతుల మీదుగా బాలయేసు స్వరూపాన్ని ఉంచారు. వేలాది మంది క్రైస్తవ విశ్వాసులు ప్రత్యేక దివ్యబలి పూజల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో చర్చి విచారణకర్తలు ఫాదర్ జొన్నాడ జాన్‌ప్రకాశ్, ఫాదర్ ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ★ అల్లిపురం కల్వరి బాప్టిస్టు చర్చి, జగదాంబకూడలి పునీత ఆంథోని దేవాలయం, ట్రినిటీ లూథరన్ చర్చి, ఇతర చర్చిల్లోనూ క్రిస్మస్ ఆరాధనలు జరిగాయి.

పశువుల పాకలో బాలయేసు స్వరూపం వద్ద ప్రార్థన చేస్తున్న విశాఖ అగ్రపీఠాధిపతి ఉడుముల బాలశౌరి

ఘనంగా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం

సీతంపేట, న్యూస్‌టుడే: జాతీయ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని రామాటాకీస్ రోడ్డులోని ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఆవరణలో బుధవారం ఘనంగా నిర్వహించారు. నేత్రవైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వి.మీనాక్షి ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ నవీన్‌కుమార్, డాక్టర్ సూర్యచంద్ర, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎస్.వెంకటరావు, అధ్యక్షుడు పి.తులసీరామ్, ఉపాధ్యక్షులు ఎం.దేవి, వి.వసంత్ కృష్ణబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

దినోత్సవంలో పాల్గొన్న సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షి యూనియన్ ప్రతినిధులు

త్వరలో వీధి విక్రయ కేంద్రాల ఏర్పాటు

అల్లిపురం, న్యూస్‌టుడే : విశాఖలో ఆకర్షణీయమైన వీధి విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాబాగ్‌లోని జోన్-4 కార్యాలయంలో వీధి విక్రయదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. చిరు వ్యాపారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే వీధి విక్రయ కేంద్రాల్లో దుకాణాల ఏర్పాటుకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ పీఎం.సత్యవేణి, జెడ్సీ ఎం.మల్లయ్య నాయుడు, ఏపీడీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

మహిళా వాకర్స్ క్లబ్‌కు అవార్డుల పంట

మురళీనగర్, న్యూస్‌టుడే: మహిళా వాకర్స్ క్లబ్‌కు వాకర్స్ ఇంటర్నేషనల్ పలు అవార్డులను ప్రదానం చేసింది. ఉత్తమ అధ్యక్షురాలిగా కె.మాధవి, ఉత్తమ ఎడిటర్‌గా డి.శిరీష, ఉత్తమ కార్యదర్శిగా పి.కమలకు అవార్డులు వరించాయి. జిల్లా 101 తరఫున వైద్య శిబిరాల నిర్వహణ, వేసవి శిక్షణ తరగతులు, నెలవారీ బులెటిన్ అవార్డు, వాక్‌టాక్ సంచికకు సహాయకులుగా, మహాత్మాగాంధీ ఫెలోషిప్‌నకు చేయూత, ఉత్తమ ఎడిటర్ అవార్డులు వరించాయి. వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా 101 గవర్నర్ కె.ద్వారకానాథ్ చేతులమీదుగా వీటిని అందుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు మాధవి మాట్లాడుతూ మరింత బాధ్యతాయుతంగా మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో వరలక్ష్మి, ఎం.శేషామణి పాల్గొన్నారు.

అవార్డులతో మహిళా వాకర్స్ క్లబ్ సభ్యులు

10వ వర్ధంతి

కీ॥శే॥ పల్లా అప్పలరాజు గారు
GVMC, MAZDOOR

మీరు మా నుండి దూరమై నేటికి 10సం॥లు అయిననూ మీ మధురస్మృతులు మా మదిలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి.

కుమారులు - కోడళ్ళు
పల్లా రమేష్ - భార్గవి
పల్లా గోపి - ప్రియాంక

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: అనాథ మృతదేహానికి అంత్యక్రియలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆర్.బి.ఎల్.ఫౌండేషన్, వానప్రస్థ వృద్ధాశ్రమం నిర్వాహకుడు రొబ్బి శ్రీనివాసరావు. నాలుగో పట్టణ పోలీసుల విన్నపం మేరకు గుర్తు తెలియని అనాథ మృతదేహానికి బుధవారం రొబ్బి శ్రీనివాసరావు జ్ఞానాపురంలోని శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరిపారు. ఆర్.బి.ఎల్ ఫౌండేషన్ ఇప్పటివరకు 75 అనాథ మృతదేహాలకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. కులమతాలకు అతీతంగా మరణించిన వ్యక్తికి కనీస గౌరవం దక్కాలనే ఉద్దేశంతో ఈ సేవను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఊడిన వాల్వు.. తక్షణం మరమ్మతులు

మాధవధార, న్యూస్‌టుడే: జాతీయ రహదారి ఆర్‌అండ్‌బీ వద్ద బుధవారం ఉదయం నీటి సరఫరా పైపులైన్ వాల్వు ఊడిపోవడంతో ఒక్కసారిగా భారీగా నీరు లీకైంది. వెంటనే స్పందించిన అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. ఆర్‌అండ్‌బీ వరకు పైపులైన్ల పనులు పూర్తికావడంతో అధికారులు బుధవారం టెస్టింగ్ చేసేందుకు నీటిని విడుదల చేశారు. ప్రవాహానికి ఆర్‌అండ్‌బీ వద్ద వాల్వు ఊడిపోయింది. వెంటనే మరో పైపులైన్ వేసి మరమ్మతులు చేశారు. ఈ పైపులైన్‌ను మాధవధారలోని నిరంతర నీటి సరఫరా ట్యాంకుకు కనెక్షన్ ఇవ్వనున్నారు.

పనులు నిర్వహిస్తున్న సిబ్బంది

(c) eenadu

గాజువాక
• గాజువాక • విశాఖ పశ్చిమం

కబడ్డీ శిక్షణ శిబిరం ప్రారంభం

క్రీడా జట్టుతో పోర్టు అధికారులు

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: మహిళల జాతీయ జూనియర్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలకు వెళ్లేవారికి అదానీ గంగవరం పోర్టు సీఎస్సార్‌లో భాగంగా గంగవరంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ శిబిరాన్ని పోర్టు అధికారులు బుధవారం ప్రారంభించారు. జాతీయ జట్టుకు ఎంపికైన 14 మందిని అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఈ శిబిరం దోహదపడుతుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

అంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ

అగనంపూడి, న్యూస్‌టుడే: అగనంపూడి పరిధిలోని పది మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు బుధవారం జీవీఎంసీ 85వ వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి చేతుల మీదుగా స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు. పెదమడక కాలనీలో ఏర్పాటైన కార్యక్రమంలో వార్డు తెదేపా అధ్యక్షుడు కర్రి దశేంద్ర, కూటమి నాయకులు ఎం. వెంకటరమణ, కె.తాతారావు, డొక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ వరలక్ష్మి, తదితరులు

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య
గాజువాక: 98494 65088
పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

గోపాలపట్నం, న్యూస్‌టుడే: **సమస్య:** బాజీ కూడలి సమీపంలో బీఆర్టీఎస్‌రోడ్డుపై భవన నిర్మాణ సామగ్రితో ఇబ్బందులు పడుతున్నాం. – **నరేశ్‌కుమార్, ఎస్సీకాలనీ,** **సమాధానం:** పరిష్కారానికి సచివాలయం టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి ఆదేశిస్తాం. – **వెంకటలక్ష్మి, పనుల విభాగం డీఈ,** ?: జీవీఎంసీ 92వ వార్డు నందమూరినగర్‌లో ఇంటింటా చెత్తసేకరణ అలసత్వం కనిపిస్తోంది. – **రూప, నందమూరినగర్,** ✔: పరిశీలించి సమస్య పరిష్కరిస్తాం. – **గోపి, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

గాజువాక, పెదగంట్యాడ, న్యూస్‌టుడే

గాజువాక, పెదగంట్యాడ, న్యూస్‌టుడే: ?: గాజువాక 74వ వార్డు టీజీఆర్ కొండపై నీటి సరఫరా సరిగా జరగడం లేదు. నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్నాం. –**వరలక్ష్మి, 74వ వార్డు,** ✔: నీటి సరఫరా మెరుగునకు చర్యలు తీసుకుంటాం. –**కేదార్‌నాథ్, ఏఈ,** ?: పంతులుగారిమేడ వద్ద కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి. ప్రత్యేక శుభ్రతా పనులు చేపట్టాలి. –**అమర్‌నాథ్, గాజువాక** ✔: సిబ్బందికి తగిన ఆదేశాలిచ్చాం. –**కిరణ్ కుమార్, ఏఎంఓహెచ్**

కదిలించిన కథనాలు.. కడతేరిన వెతలు..!

భూగర్భ పైపులైన్ల పునరుద్ధరణ

శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పల్లా, మేయర్ పీలా తదితరులు

ఈనాడు ఈతోడు సింహావలోకనం-2025

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక జోన్‌లో రహదారులు, డ్రైనేజీలు, శ్లాబ్ కల్వర్టుల దుస్థితిపై 'ఈనాడు'లో వరుసగా వచ్చిన కథనాలను గెడ్డల ఆధునికీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రూ.3 కోట్లతో నడుపూరు చాకలిగెడ్డ, గోపాలరెడ్డినగర్ గెడ్డలను బాగు చేస్తున్నారు. ★ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.8కోట్లతో గాజువాకలో రహదారుల విస్తరణ పనులకు అడుగులు పడ్డాయి. ఇటీవల ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చినగంట్యాడ, బీసీరోడ్డు, పెదగంట్యాడ రోడ్లకు శంకుస్థాపన చేశారు.

మల్కాపురం, న్యూస్‌టుడే: 'ఈనాడు'లో వచ్చిన వార్తలకు అధికారులు స్పందించి జీవీఎంసీ 62వ వార్డులో శిథిలమైన త్రినాథపురం రహదారిని సుమారు రూ. కోటి నిధులతో ప్రధాన సేవా రహదారి మరమ్మతు పనులను చేపట్టారు.

62వ వార్డులో త్రినాథపురం ప్రధాన సేవా రహదారికి మరమ్మతులు

హాకర్‌జోన్‌కు మంచిరోజులు..

న్యూస్‌టుడే, సింధియా: గుల్లలపాలెం మార్కెట్ వెనుక 2013 అక్టోబరులో రూ.8 లక్షలతో చిల్లర వర్తకుల కోసం హాకర్ జోన్ నిర్మించి లాటరీద్వారా దుకాణాలను కేటాయించారు. అయితే సరైన వసతులు లేకపోవడంతో ఎవరూ ఆ దుకాణాలు తీసుకోవడానికి సాహసించలేదు. దీంతో ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఈ సమస్యపై 'ఈనాడు'లో వచ్చిన వార్తలకు ఎమ్మెల్యే గణబాబు స్పందించారు. మార్కెట్ పరిసరాలను పరిశీలించి వీటి ఆధునికీకరణకు చర్యలు తీసుకున్నారు. రూ.23లక్షల నిధులతో హాకర్ జోన్‌లో ప్రత్యేకంగా ఇనుప గ్రిల్స్, డోర్లు ఏర్పాటు చేసి పరిసరాలను శుభ్రం చేశారు. ఒక మంచినీటి బోరు, వీధి దీపాలను ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రహరీ నిర్మించడం వల్ల అసాంఘిక కార్యక్రమాలకు ఆస్కారం లేకుండా చేశారు.

గుల్లలపాలెం మార్కెట్ వెనుక నిర్మించిన స్ట్రీట్ వెండర్ జోన్ దుకాణాలు

క్రీడా మైదానం పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

మైదానంలో పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గణబాబు

గోపాలపట్నం, న్యూస్‌టుడే: క్రీడా మైదానం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. బుధవారం ఉదయం గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని క్రీడామైదానంలో సుమారు రూ.50లక్షల ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనులను జీవీఎంసీ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వాలీబాల్, క్రికెట్, వాకింగ్‌ట్రాక్, ఓపెన్ జిమ్, బాక్సింగ్, స్కేటింగ్, కబడ్డీ విభాగాల కోర్టుల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పనుల విభాగం ఈఈ సంతోషి, డీఈ వెంకటలక్ష్మీ, వార్డు తెదేపా ఇన్‌ఛార్జి దాడి రమేశ్ నాయుడు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి అందజేత

ఎన్ఏడీకూడలి (కాకానినగర్), న్యూస్‌టుడే: జీవీఎంసీ 52వ వార్డు శాంతినగర్‌కి చెందిన బి.అరవింద్‌కుమార్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న బాధితుడి ఇంటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 2,05,960 చెక్కును బుధవారం ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ప్రజాభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి

మల్కాపురం, న్యూస్‌టుడే: ప్రజాధనంతో చేపడుతున్న ప్రజాభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని తెదేపా వార్డు అధ్యక్షులు మజ్జి మాలినాయుడు అన్నారు. జీవీఎంసీ 62వ వార్డులో జరుగుతున్న ప్రజాభివృద్ధి పనులను వర్క్ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయం సిబ్బంది కలిసి బుధవారం పరిశీలించారు. జీవీఎంసీ 63వ వార్డు కార్పొరేటర్ గల్లా చిన్నా వార్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు.

సామాజిక మార్పు యువతకే సాధ్యం

సింధియా, న్యూస్‌టుడే: సామాజిక మార్పు యువతకే సాధ్యమని ఏయూ జాతీయ సేవా పథకం సమన్వయకర్త డి.సింహాచలం అన్నారు. ఈ మేరకు బుధవారం సెయింట్ ఆన్స్ కాలేజీలో ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రెండో శిబిరాన్ని ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ అధికారిణి ఈఎస్ భాగ్యలక్ష్మి ప్రారంభించారు. కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు అనసూయాదేవి, అంజలీదేవి, సంధ్యారాణి తదితరులు హాజరయ్యారు.

శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న ఏయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డి.సింహాచలం

గిరిపుత్రులకు ఉపాధి శిక్షణ ప్రారంభం

శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో టీఆర్ఈఐ, సెమ్స్ అధికారులు

సింధియా, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన యువత, అనకాపల్లి గ్రామీణ యువతకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టొయోట్సు రేర్ ఎర్త్స్ ఇండియా ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా బుధవారం ఉపాధి శిక్షణ తరగతులను ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో టీఆర్ఈఐ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బి.మురళీధరరావు మాట్లాడుతూ.. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ సీఎస్సార్ నిధులతో 75 మంది యువతకు శిక్షణ నిధులు కేటాయించగా 80శాతం మేర సెమ్స్ ద్వారా ఉద్యోగాలు కల్పించామన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైం అండ్ షిప్‌బిల్డింగ్ సీవోవో కమాండర్ (ఆర్) గోపీకృష్ణ మాట్లాడుతూ.. ఈ కొత్త బ్యాచ్‌కు సుశిక్షితులైన బోధకులతో శిక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

'స్థానిక' ముసుగులో దందాలు సహించం

రిఫైనరీ గేటు వద్ద ధర్నాలో పాల్గొన్న అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు

సింధియా, న్యూస్‌టుడే: ప్రతిష్ఠాత్మక చమురు శుద్ధి కర్మాగారం రిఫైనరీలో స్థానికత పేరిట సాగుతున్న బినామీ దందాలపై యాజమాన్యం, పోలీసులు చర్యలు చేపట్టాలని పారిశ్రామిక ప్రాంత అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రిఫైనరీ గేటు వద్ద ధర్నా నిర్వహించారు. స్థానికత ముసుగులో బినామీ సంఘాల ప్రతినిధులు తెర పైకి వచ్చి కొత్త తరహాలో దందాలకు పాల్పడటం దారుణమన్నారు. ధర్నాలో కార్పొరేటర్ పీవీ సురేష్‌తో, మంత్రి రాజశేఖర్, బోగవల్లి నాగభూషణం, నక్క లక్ష్మణమూర్తి, గుడాల రాంబాబు, కె.సత్యనారాయణ, ఆర్.లక్ష్మణ మూర్తి, తాతబాబు, పైడిరాజు, సంతోష్, పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

బాడీ డోనర్స్ ఉపాధ్యక్షుడి నియామకం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన **గంధం సాయి** బుధవారం ఆలిండియా బాడీ ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ సీతామహాలక్ష్మి నియామక ఉత్తర్వులు అందజేశారు. సామాజిక సేవలో మెరుగైన కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా ఈ పదవి కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు.

రైతుబజారుకు దువ్వాడలో స్థలపరిశీలన

అగనంపూడి, న్యూస్‌టుడే: దువ్వాడ పరిసర ప్రాంతంలో రైతుబజారు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయ, వాణిజ్య, మార్కెటింగ్ శాఖ అధికారి జె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. జీవీఎంసీ రైతుబజారు ఏర్పాటు అంశంపై సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ 79వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ రాసిన లేఖకు ఆయన రాతపూర్వకంగా బదులిచ్చారు. సర్వేసంఖ్య - 47లో రైతుబజారు నిర్మించడానికి స్థల పరిశీలన జరుగుతుందని వివరించారు.

క్రిస్మస్ వేడుకల్లో చిన్నారులు, ఉపాధ్యాయులు

హైస్కూలురోడ్డులో...

గొన్నవానిపాలెం పాఠశాలలో..

జవహర్‌నగర్ స్కూలులో..

క్రిస్మస్ సందడి..

విద్యుత్తు దీపాలంకరణలో హయ్యర్ మెమోరియల్ లూథరన్ చర్చి

గాజువాక: గాజువాక చట్టివానిపాలెం బస్సర్ విద్యానికేతన్, హైస్కూలురోడ్డు విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో బుధవారం క్రిస్మస్ వేడుకలు సందడిగా సాగాయి. పాఠశాల డైరెక్టర్ పి.బాస్కరరావు, కొసరాజు సురేశ్ పర్యవేక్షించారు.

అగనంపూడి, న్యూస్‌టుడే: గొన్నవానిపాలెంలోని ఏబీఎస్ పబ్లిక్ పాఠశాలలో బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల వ్యవస్థాపకుడు పి.ఎం.కొండయ్య, ప్రిన్సిపల్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: శ్రీనగర్‌లోని హయ్యర్ మెమోరియల్ లూథరన్ చర్చి, రామ్‌నగర్, తుంగ్లాం, అక్కిరెడ్డిపాలెం, మక్కవానిపాలెం చర్చిలను విద్యుత్తు దీపాలతో అలంకరణ చేశారు.

సింధియా, న్యూస్‌టుడే: క్రిస్మస్ సందర్భంగా బుధవారం జవహర్‌నగర్ స్కూల్‌లో వేడుకలు నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ రేణు కేక్ కోసి పిల్లలకుపంపిణీ చేశారు.

చిలుకలు కాదు..

ఎన్ఏడీకూడలి: క్రిస్మస్ పండగ సందర్భంగా 92వ వార్డు రవీంద్రనగర్‌లోని ఓ ఇంటి ముందు ఏసుక్రీస్తు జనన వృత్తాంతం తెలిసేలా చిన్నపాక ఏర్పాటుచేశారు. దానిముందు ఓ కృత్రిమ చెట్టువేసి ఆ చెట్టు మీద చిలుకలు వాలినట్లు ఉంచారు. అయితే ఆ చిలుకలు దూరానికి చూడాలనేలా తయారుచేశారు. అసలైన చిలుకలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటం విశేషం.

ఏటీఎంల వద్ద మోసాలు

నిందితుడి అరెస్టు

స్వాధీనం చేసుకున్న నగదు
వివరాలు వెల్లడిస్తున్న సౌత్ క్రైం సీఐ శ్రీనివాసరావు

గాజువాక, న్యూస్‌టుడే: ఏటీఎం కేంద్రాల్లో మాటు వేసి కార్డులు మార్చిడి ద్వారా మోసాలకు పాల్పడుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన బానోతురాజు(30)ను గాజువాక క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సౌత్ సబ్‌డివిజన్ క్రైం సీఐ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 19న చినగంట్యాడకు చెందిన బి.కుమారి ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు ఉపసంహరణకు వెళ్లారు. అక్కడే మాటువేసి ఉన్న బానోతురాజు ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించి పిన్ నెంబరు తెలుసుకున్నాడు. తెలివిగా రూ. 26,500లు కాజేశాడు. చరవాణి నుంచి డబ్బులు పోతున్నట్లు తెలుసుకున్న బాధితురాలు క్రైం పోలీసులను ఆశ్రయించారు. నిఘా ఉంచిన పోలీసులు నిందితుడు బానోతురాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నాలుగు ఏటీఎం కార్డులు, రూ.50,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. క్రైం డీసీపీ గీతామాధురి, ఏసీపీ ఆదేశాలతో సీఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఫిబ్రవరి 12న సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3)న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కఠిన లేబర్ కోడ్‌లకు, ప్రజల హక్కులపై బహుముఖ దాడులకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న సమ్మె చేయడానికి తీర్మానించినట్టు నాయకులు తెలిపారు. దిల్లీలో జనవరి 9న హెచ్‌కేఎస్ భవన్‌లో జరగనున్న జాతీయ వర్కర్స్ కన్వెన్షన్‌లో ఈ తీర్మానం ఆమోదించబడనున్నట్టు నాయకులు తెలిపారు. లేబర్ కోడ్‌లను ఉపసంహరించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్మికులు, యువత, విద్యార్థులు, విపక్ష పార్టీల మద్దతు కోరారు.

బకాయిలతో కూడిన వేతనం తక్షణమే చెల్లించాలి

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3), న్యూస్‌టుడే: ఉక్కు ఉద్యోగులకు బకాయిలతో కూడిన వేతనం వెంటనే చెల్లించాలని కోరుతూ ఇంటక్ నాయకులు పి.వి.రమణమూర్తి ఆధ్వర్యంలో పలువురు డైరెక్టర్లకు బుధవారం వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో కృష్ణ, బాలస్వామి, కె.వెంకటరావు, రాజు, సత్తి సింహాచలం, ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు.

లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి చర్యలు

గోపాలపట్నం(కొత్తపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 89వ వార్డు ఎల్లపువానిపాలెం, గణేశ్‌నగర్‌లో విద్యుత్తు లోవోల్టేజీ సమస్య ఉండటంతో స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాత విద్యుత్తు స్తంభాలు, తీగలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

ఎయిర్‌పోర్టులో యువకుడి ఆత్మహత్యాయత్నం..!

ఎన్ఏడీకూడలి, న్యూస్‌టుడే: విశాఖపట్నం విమానాశ్రయంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్ పోలీసులు, స్థానిక సమాచారం మేరకు.. ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో ఆ యువకుడు (25) కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విధులు నిర్వహిస్తుండగా మరుగుదొడ్డిలో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో విమానాశ్రయం అధికారులు స్పందించి హుటాహుటిన 108 వాహనంలో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. అయితే సదరు ప్రైవేట్ విమాన సంస్థ అధికారి ఆగ్రహించడంతో యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.

దివ్యాంగులకు ఎన్ఆర్ఐ వితరణ

గాజువాక, న్యూస్‌టుడే: సామాజిక సేవలో భాగంగా కొత్తవలసలోని చైతన్య మానసిక దివ్యాంగుల బాలల ఆశ్రమానికి గాజువాక తుంగ్లాం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గొండేశి సుధీర్‌రెడ్డి రూ. 41వేల విలువ చేసే నిత్యావసర వస్తువులు అందజేశారు. పేద విద్యార్థుల అవసరాలను గుర్తించి ఆయన నిత్యావసరాలతోపాటు, విద్యాసామగ్రి పంపిణీ చేశారు. అనాథ బాలలకు సేవాసంస్థలు బాసటగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ప్రవాస భారతీయుడు సుధీర్‌రెడ్డి, తదితరులు

ఉల్లాసంగా... ఉత్సాహంగా..

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

విజేతలకు బహుమతులు అందజేస్తున్న మోహన్, సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులు; క్విజ్ పోటీలో పాల్గొన్న విద్యార్థులు

గాజువాక, న్యూస్‌టుడే: 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో పాతగాజువాక మోహన్ సెకండరీ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. క్విజ్ పోటీల్లో కరెంట్ అఫైర్స్ కింద 18 మార్కులు, జనరల్ నాలెడ్జికి 7 మార్కులు ఇవ్వగా బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన జస్వంత్, గౌతం, శ్యామ్‌కుమార్‌లకు పాఠశాల డైరెక్టర్ ఎం.మోహన్‌రావు, ఇన్‌ఛార్జి అప్పలనాయుడు చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.

శ్రీనివాస్ హైస్కూలు..

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: గాజువాకలోని శ్రీనివాస్ హైస్కూలు ఆవరణలో బుధవారం 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. క్విజ్ పోటీల్లో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జి కింద 25 మార్కులు ఇవ్వగా విద్యార్థులు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన హేమేశ్వర్, గీతికశ్రీయ, కోమలిలకు పాఠశాల ప్రిన్సిపల్ మురళీసుందరరావు, కరస్పాండెంట్ సునీత చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.



విజేతలకు బహుమతులు అందజేస్తున్న శ్రీనివాస్ హైస్కూలు ఉపాధ్యాయులు; క్విజ్ పోటీలో పాల్గొన్న విద్యార్థులు

లంకెలపాలెంలో జిమ్ కోచ్ హత్య

పరవాడ, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా లంకెలపాలెం ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. సీఐ మల్లికార్జునరావు, స్థానికులు తెలిపిన వివరాలిలా.. జీవీఎంసీ 85వ వార్డు పరిధి అగనంపూడి ఉక్కు నిర్వాసిత కాలనీ పెద్దినాయుడుపాలెం గ్రామానికి చెందిన **ఈగల వెంకునాయుడు**(40) కొంతకాలంగా శ్రీరామ్‌నగర్ కాలనీలోని అద్దె ఇంట్లో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈయన కూర్మన్నపాలెంలో జిమ్‌కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటి మాదిరిగా మంగళవారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తేజ అనే వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయలుదేరాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇంట్లోని మహిళ వెంకునాయుడుతో పాటు తేజకు పలుమార్లు ఫోన్ చేసినా వారి నుంచి స్పందన లేదు. బుధవారం ఉదయం ఇంటికి సమీపంలోని వినాయకనగర్ కాలనీ లేఅవుట్‌లో వెంకునాయుడు విగతజీవిగా పడి ఉన్నాడు. దుండగలు బలమైన రాయితో ముఖం, తలపై గుర్తు పట్టలేని విధంగా పలుమార్లు గట్టిగా కొట్టి చంపేశారు. మృతుడి తలకు ఉన్న మంకీక్యాప్ చిరిగిపోయి పక్కన పడి ఉండడంతో వీరి మధ్య బలమైన కొట్లాట, ఘర్షణ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. డీఎస్పీ విష్ణు స్వరూప్, సీఐ మల్లికార్జునరావు బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్‌టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించింది. స్నేహితుల మధ్య ఉన్న పాతకక్షలు, గొడవల కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీప సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడికి చెందిన ద్విచక్రవాహనం, చరవాణి, పాదరక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వెంకునాయుడుకు భార్య ఉన్నప్పటికీ మరో ఇద్దరు మహిళలతో వేర్వేరుగా సహజీవనం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీన్ని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

వినియోగదారుల చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

పెదగంట్యాడ: వినియోగదారులు చట్టాలపై తగిన అవగాహన పెంచుకోవాలని ఆంధ్ర కంజ్యూమర్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంటకోట వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం పెదగంట్యాడ కార్యాలయంలో జాతీయ వినియోగదారుల దినం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కులు, బాధ్యతల కరపత్రాలు, బ్రోచర్లను ఆవిష్కరించారు.

ద్రవరూప గంజాయి స్వాధీనం?

కూర్మన్నపాలెం (దువ్వాడ), న్యూస్‌టుడే: అక్రమంగా తరలిస్తున్న ద్రవరూప గంజాయిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దువ్వాడ ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో ముగ్గురుపాత నేరస్థులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు సంఘ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
UNITED CHURCH Regd. 516 of 2014 (CBCNC 16 of 1948-49)
Malkapuram (PO), VSP-11. Ph: 0891-2709634
Rev. M. JOSEPH RAJ, B.Sc., B.D. Pastor
Rev. B. SURYA PAUL, B.Sc., B.D. Pastor
Sri N. MARTIN LUTHER, MA, BL Trust Board Chairman
Sri P. SUVARNA RAJU, BA, PGDMM President
Sri V.D. JOSHUVA, BA, B.Ed Treasurer
Sri T. JANESH, Secretary

CHRISTIAN LIFE CENTRE CHURCH VISAKHAPATNAM-26
WISH YOU A MERRY CHRISTMAS & A PROPSEROUS NEW YEAR
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ଆପଣଙ୍କୁ ଶୁଭ ଖ୍ରୀଷ୍ଟମାସ ଏବଂ ସମୃଦ୍ଧିମୟ ନୂତନ ବର୍ଷର ଶୁଭେଚ୍ଛା
ଓଡ଼ିଆ ଆରାଧନା ସମୟ ଅପରାହ୍ଣ ୪ଟା ରୁ ୫ ଟା ପର୍ଯ୍ୟନ୍ତ।
1ST SERVICE - 7 AM (ENG)
2ND SERVICE - 9AM
3RD SERVICE - 11 AM
4TH SERVICE - 4 PM (ODIYA)
5TH SERVICE - 6 PM
Bishop Sudheer K. K. Mohanty

సీపీ ఆకస్మిక తనిఖీ

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులపై ఆరా తీస్తున్న సీపీ శంఖబ్రతబాగ్చీ

గోపాలపట్నం: గోపాలపట్నం నేరవిభాగం పోలీస్‌స్టేషన్‌ను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బుధవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులపై ఆరా తీశారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘాతో పాటు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ చేయాలన్నారు. సిబ్బంది విధులు, సమస్యలపై సమీక్షించారు.

'ఐడీ కార్డు హోల్డర్' విడుదల

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3), న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ సభ్యులకు ఐడీ కార్డు హోల్డర్, ట్యాగ్‌ను 2026 ఏడాది అందించనున్నారు. ఈ ఐడీ కార్డు హోల్డర్‌ను ఉక్కు డైరెక్టర్ వినయ్ కుమార్ బుధవారం ఆయన ఛాంబర్‌లో విడుదల చేశారు. నూతన సంవత్సర కానుకగా సభ్యులు, మహిళలు కూడా వినియోగించుకునేలా ఈ ఏడాది సొసైటీ నుంచి ఐడీ హోల్డర్, ట్యాగ్ అందజేస్తున్నట్టు సొసైటీ ఉపాధ్యక్షులు కె.ఆనంద్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో డి.శ్రీరామమూర్తి, డి.వి.వి.ఎన్.ఎస్.కొండరాజు, కె.శ్రీనివాస్, ఎం.వి.రమణ, సిటూ నాయకులు జె.అయోధ్యరామ్, యు.రామస్వామి, సొసైటీ చీఫ్ మేనేజర్ కె.దామోదరరెడ్డి పాల్గొన్నారు.

ఐడీకార్డు హోల్డర్‌ను విడుదల చేస్తున్న ఉక్కు డైరెక్టర్ వినయ్ కుమార్

గోడపత్రిక ఆవిష్కరణ

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: భెల్ గుర్తింపు సంఘ కార్యాలయం ఆవరణలో బుధవారం వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్మిక నాయకులు కంచిపాటి ప్రకాశ్ ఆధ్వర్యంలో కార్మిక నాయకులు, కార్మికులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ ఈనెల 26న రంగా 37వ వర్ధంతి గాజువాకలో భారీగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు కొల్లి దేముడు, బొండా బాబూరావు, ఎస్.సాహు, పీవీఎన్ రాజు, వారాడ ఆనందరావు, శ్రీనివాసరావు, గవర వెంకటరమణారావు, హనుమాన్, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

వంగవీటి మోహనరంగా వర్ధంతి పోస్టర్ ఆవిష్కరిస్తున్న భెల్ కార్మికులు

(c) eenadu

ఈనాడు విజయనగరం

గురువారం డిసెంబరు 25, 2025

ఈనాడు క్రీడా సంబరం ప్రారంభం

కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఎస్‌డీవో వెంకటేశ్వరరావు. చిత్రంలో 'ఈనాడు' యూనిట్ ఇన్‌ఛార్జి ఎస్.కె.వలి, గోదావరి గ్లోబల్ వర్సిటీ ప్రతినిధి రాఘవేంద్ర

విజయనగరం బాబామెట్ట, న్యూస్‌టుడే: 'ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్' 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2025' క్రికెట్ పోటీలు బుధవారం విజయనగరం విజ్జీ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రతినిధి రాఘవేంద్ర, 'సుఖీభవ' ఆసుపత్రి ఎండీ డాక్టర్ పీవీఆర్ రామారావు, 'ఈనాడు' శ్రీకాకుళం యూనిట్ ఇన్‌ఛార్జి షేక్ కాలేషా వలి తదితరులు పాల్గొన్నారు. డీఎస్‌డీవో మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా 'ఈనాడు' ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. -వివరాలు 8లో

స్వస్థలానికి హైకోర్టు న్యాయమూర్తి

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్‌రాయ్ బుధవారం తన స్వస్థలం పార్వతీపురం వచ్చారు. ఆయనకు ఎస్పీ ఎస్‌వీ.మాధవరెడ్డి మొక్క అందించి.. స్వాగతం పలికారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం

బొమ్మల కొలువు.. భలే చదువు

అంగన్‌వాడీల్లో అందించే సేవలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రాజెక్టు కార్యాలయాల్లో రిసోర్సు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈమేరకు చిత్రాలు, బొమ్మలను అందుబాటులో ఉంచాలని సూచించింది. కేంద్రంలోకి వెళ్లగానే సులువుగా అర్థమయ్యేలా తీర్చిదిద్దాలని స్పష్టం చేసింది. బొబ్బిలిలోని కేంద్రంలో బుధవారం ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

అవగాహన కల్పించే వివిధ రకాల బొమ్మలు

సంసిద్ధత కార్యక్రమాల చిత్రాలు..

సఖి- వన్‌స్టాప్ సమావేశాలు, ఉద్దేశం, బాల్య వివాహాలతో ఎదురయ్యే ముప్పు, అభివృద్ధి, సులువుగా లెక్కలు నేర్చుకోవడం, సంసిద్ధత కార్యక్రమాలకు సంబంధించిన బొమ్మలను పెట్టారు. కొన్ని చిత్రాలను వేలాడదీశారు. సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీవో విజయలక్ష్మి తెలిపారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి

బాల ఏసులు.. భళా

జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. ఇందులో భాగంగా బుధవారం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, చర్చిల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులు వేషధారణల్లో అలరించారు. రాజాం పట్టణంలోని ఓ విద్యాలయంలో జరిగిన వేడుకల్లో ఏసుక్రీస్తు, మరియమ్మ, పశువుల కాపరి, క్రిస్మస్ తాత.. తదితరుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. – న్యూస్‌టుడే, రాజాం

విజయనగరంలో క్రిబ్

భయం పోగొట్టే పుస్తక స్నేహితులు

బొబ్బిలిలో పుస్తకాలతో బాలలు, పూర్వ విద్యార్థులు

సరైన లక్ష్యాలు లేకపోవడం, కాలాన్ని వృథా చేయడం.. తదితర కారణాలతో చాలామంది విద్యార్థులు కలలను నిజం చేసుకోలేకపోతున్నారు. వాటి విలువను తెలుసుకునే లోపే సమయం కళ్లముందే కరిగిపోతోంది. ఈక్రమంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోలేక కొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగారు బొబ్బిలిలోని గురుకుల పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు. 'మీగమ్యం మీ చేతుల్లోనే' సంస్థను ప్రారంభించారు. భవిష్యత్తు, లక్ష్యాలు, కుటుంబ విలువలు, చదువు.. తదితర అంశాలతో కూడిన కెరీర్ గైడెన్స్‌కు సంబంధించిన పుస్తకాలను అందిస్తున్నారు. రామచంద్ర మిషన్ నుంచి కొనుగోలు చేసి, పిల్లలకు ఉచితంగా ఇస్తున్నారు. మరోవైపు వాట్సప్ బృందంగా ఏర్పడి.. పుస్తక పఠనంపై అవగాహన కల్పిస్తున్నారు. గత మూడేళ్లలో 1500లకు పైగా పుస్తకాలు ఇచ్చినట్లు పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు జోగినాయుడు తెలిపారు. గ్రంథాలయాలు, పాఠశాలలకు సైతం అందిస్తున్నామని చెప్పారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి

నోరూరించే ఉద్యాన వంటకం

న్యూస్‌టుడే, గరుగుబిల్లి గ్రామీణం

పుస్తకాలతో కుస్తీనే కాదు.. ప్రకృతి, ఆహారం, పంటలతో దోస్తీ కడతామంటున్నారు గరుగుబిల్లిలోని ఉద్యాన కళాశాల విద్యార్థులు. ఓ వైపు చదువుతూనే.. మరోవైపు సాగుపై దృష్టి పెట్టారు. పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పత్తులతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. అనుభవ పూర్వక అభ్యసన (ఈఎల్‌పీ) కార్యక్రమం కింద కన్నేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోంది. మరి వారి వంటకాలేంటో చూద్దామా..

అరటి కుకీస్

ఆఖరి ఏడాది వారికి..

కేవలం తరగతులే కాకుండా కళాశాల స్థాయిలోనే పంటలు, ఆహార ఉత్పత్తుల తయారీపై అవగాహన కల్పించేందుకు ఈఎల్‌పీ శిక్షణ ఉపయోగపడుతోంది. మూడేళ్ల పాటు గదులకే పరిమితం అయ్యే విద్యార్థులు.. చివరి సంవత్సరం మాత్రం పలుగు, పార పడుతున్నారు. పండ్లు పండిస్తూ.. వాటితో వివిధ రకాల పదార్థాలను సిద్ధం చేస్తున్నారు. వీరికి ప్రొఫెసర్లు అండగా ఉంటారు. సాగు కోసం ఇప్పటికే 20 ఎకరాల మేర సిద్ధం చేశారు. ఇందులో 'షేడ్‌నెట్'తో కూడిన హరితగృహాలను ఏర్పాటు చేశారు. వాటి నీడలో పండిస్తున్నారు.

మంచి లాభాలు..

ఇక్కడ తయారయ్యే వర్మీకంపోస్టును రైతులకు అమ్ముతున్నారు. సాధారణ రోజుల్లో పశువ్యర్థాలు, ఎండుగడ్డి, ఆవుపేడ, అరటి, కొబ్బరి, వేప ఆకులను సేకరించి, కుండీల్లో వేసి, నీటి తడులు అందిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 10 టన్నుల మేర అందుబాటులోకి తెచ్చారు.

డ్రాగన్ పండ్లతో జూస్ తయారు చేస్తున్న విద్యార్థినులు

ఐకార్ గుర్తింపు..

విద్యార్థుల ప్రతిభను గుర్తించిన ఐకార్(భారతీయ వ్యవసాయ పరిశోధన విశ్వవిద్యాలయం) ప్రోత్సాహానికి ముందుకొచ్చింది. కూరగాయల ప్రాసెసింగ్, ఆహార ఉత్పత్తుల యూనిట్‌కు రూ. 31 లక్షలు, శాస్త్రీయ పద్ధతుల్లో పుట్టగొడుగుల పెంపకానికి రూ. 16 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో మరిన్ని ఉత్పత్తులు బయటకు రానున్నాయి.

మరింత ప్రోత్సాహం..

సేంద్రియ సాగుతో పాటు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల తయారీ ప్రక్రియ సాగుతోంది. 30 మంది నిత్యం ఆయా పనుల్లో ఉంటారు. మరో 30 మంది రావెప్(గ్రామీణ కృషి పని అనుభవ పథకం) కార్యక్రమంలో భాగంగా ఇతర జిల్లాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఐకార్ గుర్తింపు, నిధుల మంజూరుతో మరింత ప్రోత్సాహం అందించనున్నాం. - రాజ్యలక్ష్మి, కళాశాల డీన్

ఆహార ఉత్పత్తులివీ..

ద్రాక్ష, అరటి, మామిడి, సపోటా, యాపిల్, జామ, పైనాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో కేకులు, జ్యూస్‌లు, స్ట్రాబెర్రీ, డ్రాగన్ పండ్లతో జెల్లీలు, జామ్‌లు, పిస్తా, బాదం, జీడిపప్పుతో పొడులు, వివిధ రకాల సలాడ్లను ఏడాది పొడవునా తయారు చేస్తున్నారు. స్థానికంగా దొరికే సీజనల్, గిరిజనుల నుంచి పండ్లను కొంటున్నారు. ఉత్పత్తులను ప్రధాన పట్టణాలతో పాటు సంతల్లో అమ్ముతున్నారు. వచ్చే సొమ్మును తిరిగి వ్యవసాయానికే వెచ్చిస్తున్నారు.

కుకీస్ తయారీకి కోసిన పైనాపిల్ ముక్కలను ఆరబెడుతూ..

సమ న్యాయం.. సమర్థతకు పట్టం

42 మందితో తెదేపా పార్లమెంటరీ కార్యవర్గం

ఈనాడు, విజయనగరం, న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్: సమర్థతతో పనిచేస్తున్న వారికి తెదేపా పార్టీ పదవులు కట్టబెట్టింది. బలోపేతానికి కృషి చేస్తారన్న నమ్మకంతో మెరికల్లాంటి నాయకులను ఎంపిక చేసింది. అన్ని కోణాల్లో కసరత్తు చేసి 42 మందితో విజయనగరం పార్లమెంటరీ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ప్రధాన సామాజిక వర్గం నేతలకు ఎక్కువ అవకాశాలు దక్కినా.. అన్ని బీసీ కులాలకూ గుర్తింపునిచ్చింది. అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున(చీపురుపల్లి), ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల వరప్రసాద్(విజయనగరం) పేర్లను రెండు రోజుల క్రితమే ప్రకటించింది. తాజాగా తొమ్మిది మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులను ప్రకటించింది.

సముచిత స్థానం..

నూతన కార్యవర్గం 42 మందితో ఏర్పాటైంది. సామాజిక వర్గాలు, మహిళలకు సముచిత స్థానం కల్పించింది.. కొత్త కమిటీలో 13 మంది మహిళలు ఉన్నారు. ◆ ఉపాధ్యక్షులుగా మడక తిరుపతినాయుడు, మక్కువ శ్రీధర్, ఈగల సత్యారావు, ఆకిరి ప్రసాద్, వి.శ్రీనివాసరావు, డీజీఎం ఆనందరావు, బొత్స వాసుదేవర నాయుడు, కెంగువ ధనంజయ, వెంపడాపు రమణమూర్తి ◆ కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఆవు సత్యనారాయణ, రంధి రామునాయుడు, బెజవాడ రాజేశ్వరి, ఆల్తి బంగారు నాయుడు, కొర్నాన ఆదిబాబు, బి.వెంకటేశులు, బోనుల నారాయణరావు, వి.వి.లక్ష్మి, ముల్లు రమాదేవి ◆ అధికార ప్రతినిధులుగా కంచి వెంకటరావు, కొమ్మినేని శ్రీనివాసరావు, కనకల మురళీమోహన్‌రావు, నేలాపు అప్పలరామిరెడ్డి, తాడి సత్యనారాయణ, గుజ్జు అరుణ, గరుగుబిల్లి రాణా ప్రతాప్, మొఘశాల రమేష్, సబ్బి సత్యనారాయణ ◆ కార్యదర్శులుగా బూడి హైమావతి, చల్లపల్లి రామకృష్ణ, చింతల దేముడమ్మ, గొల్లకోటి హారిక, చందక గౌరి, కొమర దేవుడమ్మ, దుంగ నీలవేణి, డి.నిర్మలారాణి, గుంటు మణికుమారి, కోశాధికారిగా అడ్డా గోవిందరావు, కార్యాలయ కార్యదర్శిగా రాజేష్‌వర్మ, మీడియా కన్వీనర్‌గా పడాల జోగేశ్వరరావు, సామాజిక మాధ్యమ సమన్వయకర్తగా కొలుకులూరి విమలారాణి నియమితులయ్యారు.

ఉపాధ్యక్షుల్లో..

★ లోగిశకు చెందిన మక్కువ శ్రీధర్ ఆది నుంచి తెదేపాలో కొనసాగారు. 2019లో అప్పటి ఎమ్మెల్యేతో విభేదించి వైకాపాలోకి వెళ్లారు. 2024 ఎన్నికల్లో కొండపల్లికి పార్టీ టికెట్టు దక్కడంతో మళ్లీ చేరి ఆయన విజయానికి కృషి చేశారు.

★ గొల్లలపేట వాసి ఈగల సత్యారావు మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ రెబల్‌గా పోటీ చేసి సర్పంచిగా ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అదితి హామీ మేరకు తిరిగి పార్టీలో చేరారు.

★ పూసపాటిరేగ మండలానికి చెందిన ఆకిరి ప్రసాదరావు జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. పట్టున్న నాయకుడిగా గుర్తించి అవకాశం కల్పించింది.

★ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలానికి చెందిన డీజీఎం ఆనందరావు ఎంపీపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన సేవలు గుర్తించి తాజాగా ఈ పదవిలో నియమించింది.

★ విజయనగరానికి చెందిన అల్తి బంగారునాయుడు ఆది నుంచి తెదేపాలో కొనసాగుతున్నారు. నిన్నటి వరకు పార్టీ నగర కార్యదర్శిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయన సేవలను గుర్తించి ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించింది.

నువ్వు మా వాడివోయ్!!

● జడ్పీలో అయినోళ్లకే పదోన్నతులు



న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్

విజయనగరం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జిల్లా పరిషత్తు కార్యాలయంలో గందరగోళం కనిపిస్తోంది. ఉద్యోగవర్గాల్లో పదోన్నతులు, డిప్యుటేషన్ల వ్యవహారంపై పెద్ద దుమారం రేగుతోంది. పదోన్నతుల విషయంలో కేడర్ స్ట్రెంథ్ ప్రకారం రోస్టర్ పాయింట్లను పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఉద్యోగులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే కొన్ని కేడర్లలో మళ్లీ పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ వెనక కొందరు షాడోలు ఉన్నట్లు తెలుస్తోంది.

● జడ్పీలో ఇటీవల 13 మంది సీనియర్ సహాయకులకు డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పించారు. వీరిలో ముగ్గురు తొలుత స్థానాల మార్పునకు అంగీకారం తెలిపి చివరి సమయంలో నిరాకరించారు. సీనియార్టీ ప్రకారం తర్వాత పదోన్నతులు పొందాల్సిన వారు నష్టపోవాల్సి వచ్చింది. ఇతర జిల్లాల నుంచి రావాల్సిన వారు ఆగిపోయారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది.

● ఇతర శాఖలకు డిప్యుటేషన్లపై వెళ్లిన వారి స్థానాల్లో ఖాళీలు(5 ఖాళీల్లో 2 వరకు) ఉంచాలి. కాలపరిమితి పూర్తయిన వారు వెనక్కి వస్తే తిరిగి కేటాయించాలి. ఈ పరిస్థితి లేకపోవడంతో ఏళ్లుగా కేటాయించిన ప్రాంతాలకే అధికారులు పరిమితమవుతున్నారు.

సమస్యలివీ..

● సీనియార్టీ, రోస్టర్ మేరకు జాబితాను రూపొందించాలి. అభ్యంతరాలు స్వీకరించాలి. ఇవేవీ పాటించకపోవడంతో సమస్య వస్తోంది.

● డిప్యూటీ ఎంపీడీవో పదోన్నతులు తిరస్కరించిన వారికి జడ్పీలో కొన్ని కీలక విభాగాలు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది

● రోస్టరు మేరకు అదే కేటగిరీ వారికే పదోన్నతి కల్పించాలి. ఒకటో పాయింట్‌లో అర్హులు లేరని రెండో పాయింట్‌లో ఉన్న వారికి అవకాశం ఇచ్చేందుకు ఉద్యోగుల నుంచి సంతకాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది

గతంలో నిలిపివేత..

● రాజకీయ ప్రాబల్యం గల ఒకరిద్దరు ఉద్యోగ సంఘ నాయకుల ఒత్తిడితో అధికారులు వారికి అనుకూలంగా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడగా.. ఏకంగా ప్రక్రియనే ఆపేశారు. ఆరునెలల పాటు నిలిచిపోయాయి.

పరిశీలిస్తాం..

పదోన్నతుల వ్యవహారం ప్రభుత్వ పాలసీ అంశం. డిప్యుటేషన్లపై వెళ్లినవారు ఏడాది పాటు తప్పనిసరిగా పనిచేయాలి. కొందరు వెనక్కి వస్తుండడంతో సమస్య వస్తోంది. అన్యాయం జరుగుతున్నట్లు నా దృష్టికి వస్తే పరిశీలించి, న్యాయం చేస్తా. – శ్రీనివాసరావు, జడ్పీ ఛైర్మన్

నమ్మిన బంధమే ఉరితాడు

పుష్ప(పాతచిత్రం)

తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించింది.. అతడిని నమ్మి ఇంటి నుంచీ వెళ్లిపోయింది.. పెద్దల సమ్మతితో ఏడడుగులూ నడిచింది.. కానీ పుస్తెల తాడే ఉరితాడవుతుందని ఆమె ఊహించలేకపోయింది. కాపురం బాగానే సాగుతుందన్న తరుణంలో అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. కట్టుకున్నవాడూ వారికి తోడవడంతో తట్టుకోలేకపోయింది. మనస్తాపంతో చివరికి ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన పూసపాటిరేగ మండలంలో జరిగింది. ఎస్సై దుర్గాప్రసాద్ వివరాల ప్రకారం.. పూసపాటిరేగకు చెందిన పాండ్రంకి గంగులు, రమ దంపతుల పెద్ద కుమార్తె పుష్ప(19), ఎరుకొండకు చెందిన శొంఠం శివ ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. పది రోజుల తర్వాత తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఈక్రమంలో నెల రోజులుగా కట్నం తీసుకురావాలని అత్తమామలు సీతమ్మ, పెంటయ్యతో పాటు వారి బంధువులు వేధిస్తున్నారు. దీంతో విషయాన్ని తల్లి రమకు చెప్పింది. అంతలోనే మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సీతమ్మ ఆమె కన్నవారికి ఫోన్ చేసి ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. కొద్ది సేపటికే చనిపోయినట్లు సమాచారం ఇచ్చారు. వేధింపులు తాళలేక తమకు కుమార్తె చనిపోయిందని రమ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. బుధవారం డీఎస్పీ గోవిందరావు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. – న్యూస్‌టుడే, పూసపాటిరేగ

విజ్ఞాన వీచిక

ప్రశంసాపత్రాలు అందుకుంటున్న చీపురుపల్లి విద్యార్థుల బృందం, సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు అర్హత పొందిన ఉపాధ్యాయిని స్వప్న

రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో జిల్లా విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాజెక్టులకు గుర్తింపు లభించింది. విజయవాడలో ఈనెల 23, 24న రెండు రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహించారు. బృంద విభాగంలో చీపురుపల్లి జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం ప్రదర్శించిన 'క్రాప్ డాక్టర్' ప్రాజెక్టు జాతీయస్థాయితో పాటు సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు ఎంపికైంది. ఉపాధ్యాయ విభాగంలో జడ్పీహెచ్‌ఎస్ కొట్టాం ఉపాధ్యాయిని పొట్టా స్వప్న రూపొందించిన గ్రీన్‌ల్యాబ్ ప్రాజెక్టు సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు అర్హత సాధించింది. ఈ పోటీలు జనవరి 18- 21 మధ్య హైదరాబాద్‌లో జరగనున్నాయి. జాతీయ పోటీలకు తేదీలు ఖరారు కావాల్సి ఉంది. విజేతలకు డీఈవో యు.మాణిక్యం నాయుడు అభినందనలు తెలిపారు. – న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం

రూ.78.20 కోట్లతో పెద్దగెడ్డ ఆధునికీకరణ

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.78.20 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శితో ఆన్‌లైన్ ద్వారా మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60: 40 నిష్పత్తిలో నిధులు ఖర్చు చేస్తాయని, ఈ పనుల ద్వారా 7,576 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుందన్నారు. పాచిపెంట, రామభద్రపురం మండలాల్లోని 19 గ్రామాల రైతులకు లబ్ధి కలుగుతుందన్నారు. నీటి వినియోగదారులు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. రెండు జిల్లాల కలెక్టర్లతో పాటు, ఎం-కేడ్ కమిషనర్, ఉత్తర కోస్తా ప్రధాన ఇంజినీరుకు పనుల పర్యవేక్షణ బాధ్యత అప్పగించినట్లు చెప్పారు.

ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదగాలని!!

కె.సంతు జి.భారతి

జిల్లాకు చెందిన ఇద్దరు ప్రభుత్వ విద్యార్థులకు అరుదైన అవకాశం దక్కింది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ శిక్షణ ఇచ్చేందుకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో బుధవారం నిర్వహించిన ఎంపికల్లో విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 60 మంది పాల్గొన్నారు. ఇందులో పూసపాటిరేగకు చెందిన కందివలస సంతు, వంగరకు చెందిన జి.భారతి ఎంపియ్యారు. సంతు ఇంటర్, భారతి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. త్వరలో వీరికి కడప జిల్లాలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అక్కడి నుంచి 55 మందిని ఎంపిక చేసి, లద్దాఖ్ తీసుకెళ్తారు. అనంతరం వివిధ పరీక్షలు నిర్వహించి, చివరిగా 15 మందికి తర్ఫీదు ఇవ్వనున్నారని కోచ్, ఉపాధ్యాయుడు బంగారునాయుడు తెలిపారు. – న్యూస్‌టుడే, పూసపాటిరేగ, వంగర

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

'న్యూస్‌టుడే'తో రవాణాశాఖ ఉప కమిషనర్

ముఖాముఖి

– న్యూస్‌టుడే, విజయనగరం మయూరికూడలి

వాహనంతో రోడ్డుపైకి వచ్చామంటే అన్నిరకాల పత్రాలు ఉండాలని రవాణాశాఖ ఉప కమిషనర్ మణికుమార్ స్పష్టం చేశారు. రోడ్డు నిబంధనలను విధిగా పాటించాలన్నారు. ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని, మైనర్లు సైతం బళ్లు తీస్తుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం జరిగిన 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో పలు విషయాలను వెల్లడించారు.

నిబంధనలు పాటించాలి..

జిల్లాలో 27 డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. కొన్నింటిని తనిఖీ చేసి, నిబంధనలు పాటించనట్లు గుర్తించాం. ఈమేరకు మూడు కేంద్రాల లైసెన్సులు రద్దు చేశాం. మరో పన్నెండింటిని సస్పెండ్ చేశాం. మిగిలినవి నడుస్తున్నాయి. కొత్తవారు చేరే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

వాటిని సీజ్ చేస్తున్నాం..

15 వేల వరకు కాలం చెల్లిన వాహనాలున్నాయి. అలాంటి వాటిని గుర్తించి, సీజ్ చేస్తున్నాం. 15 వేల వరకు విద్యుత్తుతో నడిచే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఇతర రకాలున్నాయి. ఇటీవల సంబంధిత రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఛార్జింగ్ పాయింట్లు లేకపోవడం, మరమ్మతుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. కొనుగోళ్లను పెంచాలని అవగాహన కల్పిస్తున్నాం.

మే నుంచి సెన్సార్లు..

ఇప్పటికే పలుచోట్ల సెన్సార్ డ్రైవింగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ వచ్చేఏడాది మే నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈమేరకు ట్రాక్‌ను ఆధునికీకరిస్తున్నాం. ఈ విధానం అమల్లోకి వస్తే నైపుణ్యం గల చోదకులను సులువుగా గుర్తించవచ్చు.

లక్ష్యం మేరకు..

గతేడాది పన్నుల రూపంలో రూ.119 కోట్లు రావాల్సి ఉండగా.. లక్ష్యాన్ని చేరుకున్నాం. ఈ ఆర్థిక ఏడాదిలో రూ.141 కోట్లకు గానూ రూ.90 కోట్లు వచ్చాయి. ఇందులో పన్నులు, రుసుములు, తనిఖీలు, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు ఉంటాయి.

బైక్‌లే అధికం..

జిల్లాలో 5.62 లక్షలకు పైగా వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో 4.60 లక్షల వరకు ద్విచక్రవాహనాలే ఉన్నాయి. వేగాన్ని గుర్తించే లేజర్ గన్ అందుబాటులో ఉంది. అవసరం మేరకు వినియోగిస్తున్నాం.

దళారులను నమ్మొద్దు..

విజయనగరంలోని కార్యాలయానికి నిత్యం 80 మంది వరకు డ్రైవింగ్ పరీక్షలకు వస్తున్నారు. స్లాట్ల బుకింగ్, పరీక్ష, చోదక నైపుణ్యాలకు సంబంధించిన ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతుంది. ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. నామమాత్రపు రుసుం మాత్రమే కట్టాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. వచ్చే జనవరి 16 నుంచి మాసోత్సవాలు నిర్వహించనున్నాం.

26వ వర్ధంతి

మీ మధురస్మృతులు ఇంకనూ మా మదిలో మెలుగుచున్నవి, మీపవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ....

కుమారుడు : Dr. బొట్టా వెంకటరమణ

కోడలు : జయశ్రీ, సెక్రటరీ, Gokul

మనుమరాలు : స్పందన

మనుమరాలు భర్త : అజయ్ యాదవ్ (Mayor, B Uppal, Hyderabad)

కీ॥శే॥ బొట్టా అప్పయ్యమ్మ

మరియు కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు, మనుమరాళ్లు, మునిమనుమరాళ్లు.

పిరిడి, గోకుల్ కాలేజీ ఆవరణలో తేది. 25-12-2025 గురువారం మధ్యాహ్నం 12 గం.ల నుండి భోజన కార్యక్రమాలు జరుగును.

GOKUL GROUP OF INSTITUTIONS

Piridi, BOBBILI, Vizianagaram Dist. Cell : 94408 07499 / 98

జ్ఞాపకాల మదిలో...

జాతస్య హిధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి

మీరు చూపిన ఆత్మీయత.. అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట.. మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్లే ఉంది.. ఏమిచ్చి రుణం తీర్చుకోము మా యదలోతుల్లోని భావాలను అక్షరరూపంలో నివేదించడం తప్ప..

ప్రకటనలపై ఇప్పుడే 5% తగ్గింపు

నిర్యాణం, వర్ధంతి, జయంతి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ఈనాడు ప్రకటనల విభాగం

9000866020, 8008597609

(c) eenadu

తొలి రోజు ఆట అదుర్స్

ఈఎస్ఎల్-2025 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

టాస్ వేస్తున్న సుఖీభవ ఎండీ రామారావు

విజయనగరం బాబామెట్ట న్యూస్‌టుడే: మట్టిలో మాణిక్యాలను వెలికితీయడంలో 'ఈనాడు' ముందుంటుందని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి ఎస్. వెంకటేశ్వరావు అన్నారు. 'ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్' ప్రజెంట్స్, 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్(ఈఎస్ఎల్)2025 చాంపియన్‌షిప్' క్రికెట్ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో ఇలా పోటీలను నిర్వహించి, నగదు బహుమతులతో క్రీడాకారులను ప్రోత్సహించడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రతినిధి రాఘవేంద్ర మాట్లాడుతూ.. ఇలాంటి పోటీలు ఎప్పుడు నిర్వహించినా 'ఈనాడు'కు తమవంతు సహకారం అందిస్తామన్నారు. 'ఈనాడు' యూనిట్ ఇన్‌ఛార్జి షేక్ కాలేషా వలి మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేందుకు ఏటా మాదిరి ఈసారీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాఘవేంద్ర, 'సుఖీభవ' ఆసుపత్రి ఎండీ డాక్టర్ పీవీఆర్ రామారావులు టాస్ వేసి విజ్జీ ఏ, బి మైదానాలలో మ్యాచ్‌లను ప్రారంభించారు. సుఖీభవ ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలు అందించారు.

SUKHIBHAVA Hospitals
CARING FOR LIVES
17-15-90, Jonnaguddi Road, Beside Reliance Mall, BALAJI JUNCTION, VIZIANAGARAM AP 535002
Contact : 7901224433

ఆర్ఎస్ఆర్‌కే రంగారావు కళాశాల(బొబ్బిలి), శ్రీచైతన్య డిగ్రీ కళాశాల(విజయనగరం) జట్ల మధ్య మ్యాచ్



విజేతలు ఎంవీజీఆర్

● సీనియర్స్ విభాగం మొదటి మ్యాచ్ ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల (చింతలవలస).. గాయత్రీ డిగ్రీ కళాశాల(విజయనగరం) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన గాయత్రీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఎంవీజీఆర్ అయిదు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. శ్రీకృష్ణ 27, డేవిడ్ 23 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గాయత్రీ జట్టు 58 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

● రెండో మ్యాచ్ ఆర్ఎస్ఆర్‌కే రంగారావు కళాశాల(బొబ్బిలి), శ్రీచైతన్య డిగ్రీ కళాశాల(విజయనగరం) జట్ల మధ్య జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్ఎస్ఆర్‌కే జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఈ జట్టులో ప్రసాద్(43) పరుగులు చేశారు. 88 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీచైతన్య జట్టు పోరాడి ఓడింది. భార్గవ(35), శ్రీను(30) రాణించడంలో 84 పరుగులు చేయగలిగింది.

ఆర్ఎస్ఆర్‌కే రంగారావు జట్టు విజయోత్సాహం

జూనియర్ విభాగంలో.. 25.12.2025 నేడు

★ ఉదయం 9 గంటలకు: శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, విద్యాభవన్, విజయనగరం V/s ప్రభుత్వ జూనియర్ కళాశాల గజపతినగరం

★ ఉదయం 11 గంటలకు: శ్రీసాయి సిద్ధార్థ జూనియర్ కళాశాల, గజపతినగరం V/s శ్రీ జీసీఎస్ఆర్ కళాశాల, రాజాం.

★ మధ్యాహ్నం 1 గంటకు: ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాచిపెంట V/s శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, రామన్ భవన్.

సీనియర్ విభాగంలో..

★ ఉదయం 9 గంటలకు: జేఎన్‌టీయూ జీవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విజయనగరం V/s శ్రీ సాయి సిద్ధార్థ డిగ్రీ కళాశాల గజపతినగరం.

★ ఉదయం 11 గంటలకు: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజపతినగరం V/s రాజా ఆర్ఎస్ఆర్‌కే రంగారావు పీజీ కళాశాల, బొబ్బిలి.

★ మధ్యాహ్నం 1 గంటకు: మహారాజా కళాశాల, విజయనగరం V/s మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్), నెల్లిమర్ల.

జూనియర్ విభాగంలో.. 26.12.2025 రేపు

★ ఉదయం 11 గంటలకు: గవర్నమెంట్ జూనియర్ కళాశాల (సాలూరు) V/s శ్రీ వేదా జూనియర్ కళాశాల (గరివిడి).

సీనియర్ విభాగంలో.. విజ్జీ గ్రౌండ్-II

★ ఉదయం 8.30 గంటలకు: మిరాకిల్ ఇంజినీరింగ్ కాలేజ్ (భోగాపురం) V/s రాజా ఆర్.ఎస్.ఆర్.కె. రంగారావు కాలేజ్ (బొబ్బిలి)

★ మధ్యాహ్నం 1 గంటకు: లెండి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జొన్నాడ) V/s గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (గజపతినగరం) లేదా రాజా ఆర్.ఎస్.ఆర్.కె. రంగారావు పి.జి. కాలేజ్ (బొబ్బిలి)

సీనియర్ విభాగంలో.. విజ్జీ గ్రౌండ్-I

★ ఉదయం 9 గంటలకు: అవంతీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అకాడమీ (భోగాపురం) V/s సత్యరామ డిగ్రీ కాలేజ్ (చీపురుపల్లి)

★ ఉదయం 11 గంటలకు: శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (మన్యం) V/s గాయత్రి డిగ్రీ కాలేజ్ (మన్యం)

★ మధ్యాహ్నం 1 గంటకు: మహారాజాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ (విజయనగరం) V/s శ్రీ జి.సి.ఎస్.ఆర్. కాలేజ్ (రాజాం)

● మూడో మ్యాచ్ అవంతి సెయింట్ థెరెసా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(గరివిడి).. శ్రీ జీసీఎస్ఆర్ కళాశాల (జీఎంఆర్-రాజాం) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన జీసీఎస్ఆర్ బ్యాటింగ్ చేసి 104 పరుగులు చేసింది. జట్టులో మహేష్(23), మనోజ్(29) పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అవంతి స్వల్ప పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా తొమ్మిది చేయగల్గింది. ఈ జట్టులో సిద్ధు 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

● జూనియర్స్ విభాగంలో గాయత్రీ జూనియర్ కళాశాల (రాజాం).. శ్రీ వేదా జూనియర్ కళాశాల(గరివిడి) జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన గాయత్రీ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీవేదా జట్టు అయిదు వికెట్లు కోల్పోయి 69 పరుగులకు మాత్రమే చేయగలిగింది. మరో అయిదు వికెట్లు చేతులో ఉన్నప్పటికీ విజయ లక్ష్యం చేరుకోలేకపోయంది. 32 పరుగులు తేడాతో ఓటమిపాలైంది.

అవమానం భరించలేక చనిపోతున్నా..

అమ్మా.. అన్నయ్యా.. క్షమించండి

ఉరేసుకుని డైట్ విద్యార్థి ఆత్మహత్య

నెల్లిమర్ల, సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎవరికీ పన్నెత్తి మాటైనా అనేవాడు కాదు.. తోటి విద్యార్థులు ఏమన్నా తిరిగి సమాధానమిచ్చే వాడు కాదు. ఇంతలో ఏమైందో.. ఏకాంతంగానే ఎక్కువ సమయం గడిపే ఆ మనసు ఎంత క్షోభ అనుభవించిందో.. 'అవమానం భరించలేక చనిపోతున్నా.. అమ్మ, అన్నయ్యా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి' అంటూ లేఖ రాసి తనువు చాలించాడు.

మహేష్ (పాతచిత్రం)

డైట్ కళాశాల విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన నెల్లిమర్ల మండలంలో చోటు చేసుకుంది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు మండలం జిల్లేడు వలసకు చెందిన కూనేటి మహేష్(22) విజయనగరం డైట్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి కళాశాల వసతి గృహంలో భోజనం చేసిన తర్వాత పక్కనే ఉన్న రీడింగ్ రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం తోటి విద్యార్థులు చూసి, అధ్యాపకులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహేష్‌కు తల్లి, వివాహమైన సోదరులు చిన్నారావు, పాపారావు, సోదరి పార్వతి ఉన్నారు. వీరంతా వ్యవసాయ కూలీలే. చిన్న కుమారుడు మృతితో గుండెలవిసేలా రోదిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు విజయనగరం గ్రామీణ ఎస్సై అశోక్‌కుమార్ తెలిపారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్‌డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	145	260	270

10 వేల ఎకరాల్లో సాగుకు కార్యాచరణ

జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి

ఈనాడు, విజయనగరం: జిల్లాలో వచ్చే రబీ సీజన్‌లో కొత్తగా 10 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు చేపట్టాలని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మసేద్యం, విద్యుత్తు పంపిణీ సంస్థలతో కన్వర్జెన్సీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కూరగాయలు, ఆకు కూరలు, ఆయిల్‌పాం, మునగ పంటలను సేంద్రియ విధానంలో పండించేలా చూడాలన్నారు. ఆసక్తి చూపే రైతుల పొలాల్లో సమీకృత వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామం నుంచి ఒక రైతును మార్గదర్శిగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేయాలని కోరారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ

తెలుగు వక్తృత్వంలో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన జయలక్ష్మి

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: జాతీయ వినియోదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా నుంచి ఎనిమిది మంది రాష్ట్రస్థాయికి అర్హత సాధించగా.. వీరిలో నలుగురికి బహుమతులు లభించినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి శివ్వాల తవిటినాయుడు తెలిపారు. విద్యార్థులకు బుధవారం అమరావతిలో బహుమతులు ప్రదానం చేశారు. ● తెలుగు వక్తృత్వంలో కె. జయలక్ష్మి(సీనియర్ బైపీసీ ఏపీ ఆదర్శ పాఠశాల, భోగాపురం) ప్రథమ స్థానంలో నిలిచింది.● తెలుగు వ్యాసరచనలో వి. దీక్షిత(తొమ్మిదో తరగతి, జడ్పీహెచ్ఎస్ లక్కిడాం), ఎ. ఝాన్సీలక్ష్మి(సీనియర్ ఇంటర్, ఏపీ ఆదర్శపాఠశాల మదనాపురం) ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ● ఆంగ్ల వ్యాసరచనలో ఎన్. నిరీక్షణ (సీనియర్ ఇంటర్, ఏపీ ఆదర్శ పాఠశాల మదనాపురం) తృతీయస్థానం సాధించింది.

23 ఏళ్లకే డ్రగ్స్‌కు బానిసైన తేజ

ఈనాడు – అమరావతి: ఇటీవల విజయవాడ నగరంలో దొరికిన ఎండీఎంఏ కేసు దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితులతో నెలకోసారి జరిగే మత్తు పార్టీల్లో వినియోగించే ఎండీఎంఏను నిందితులు జగదీష్ కుమార్, అఖిలేష్‌లు స్థానికంగానే కొనేవారు. ధర ఎక్కువగా ఉండడంతో అంత చెల్లించలేక బెంగళూరు బాట పట్టేవారు. అక్కడ కొన్న సరకును బెజవాడకు తెచ్చి పార్టీల్లో తీసుకునేవారు. విజయనగరానికి చెందిన తేజ.. హైదరాబాద్‌లో మల్టీమీడియా, బీకాం చదివాడు. ఆ సమయంలోనే 23 ఏళ్లకే స్నేహితుల ద్వారా గంజాయి, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. చదువు పూర్తయ్యాక విజయనగరం వచ్చి ఈవెంట్స్‌లో ఫొటోగ్రఫీ చేసేవాడు. 2018లో ఫ్రెండ్స్‌తో కలసి విశాఖలో ఎండీఎంఏ తీసుకుంటుండగా అరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. 30 రోజులు జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. 2022లో హైదరాబాద్‌లో రాజేష్ పరిచయమయ్యాడు. తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయి.. అక్కడే ఓ కంపెనీలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ కూడా తరచూ డ్రగ్స్ తీసుకునేవాడు. సరఫరాదారుల నుంచి కొని, తాను వినియోగించింది పోగా.. మిగిలింది ఎక్కువ మొత్తానికి అమ్మేవాడు.

పరిశ్రమలను అడ్డుకోవడం విడ్డూరం

బొత్స వ్యాఖ్యలపై కిమిడి నాగార్జున

మాట్లాడుతున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ నాగార్జున. పక్కన ఎమ్మెల్యే బేబినాయన, పార్టీ కార్యదర్శి ప్రసాదరావు

బొబ్బిలి, న్యూస్‌టుడే: పరిశ్రమలకు తక్కువ ధరకే భూమి లిస్తున్నామని, రాయితీలు కల్పిస్తున్నామని, వీటిని అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్తామంటూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెబుతుండడం విడ్డూరంగా ఉందని తెదేపా జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. బుధవారం బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన ఆయన కోటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయితీలు ఇవ్వడం వల్లే విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ తదితర కంపెనీలు వస్తున్నాయన్నారు. వీటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బొత్స గొప్పగా చెబితే రాష్ట్ర ప్రజలు నష్టపోతారన్నారు. కూటమి ప్రభుత్వం భారీగా అప్పుచేసిందని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారని, అయిదేళ్లలో వైకాపా రూ. 10 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి రానున్న రోజుల్లో తెలుస్తుందన్నారు. అంతకు ముందు నాగార్జున, పార్టీ జిల్లా కార్యదర్శి ప్రసాదరావులను ఎమ్మెల్యే బేబినాయన సత్కరించారు. పుర అధ్యక్షుడు శరత్‌బాబు, రామ్మూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి డీసీసీబీ బ్రాంచిని నాగార్జున సందర్శించి, దస్త్రాలు పరిశీలించారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న నాగ సుందర్, జేసీ, కమిషన్ సభ్యులు

మూడు నెలల్లోనే కేసుల పరిష్కారం

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: అన్యాయం జరిగినప్పుడు వినియోగదారులు భయపడకుండా కన్స్యూమర్ కమిషన్‌ను ఆశ్రయించవచ్చని వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ ఆర్. వెంకట నాగసుందర్ పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో వినియోగదారుల వారోత్సవ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సంయుక్త కలెక్టర్ సేధు మాధవన్, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.

రెండు అంబులెన్స్‌లు కోరుతూ లేఖ

ఈనాడు, విజయనగరం: జిల్లా కేంద్రంలోని బోధనాసుపత్రికి రెండు అంబులెన్స్‌లు అత్యవసరమని, వాటిని మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులకు ప్రతిపాదించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఒకటే మహాప్రస్థానం వాహనం ఉండటం వల్ల మృతుల బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై 'మహాపాపం కదూ!' శీర్షికన 'ఈనాడు'లో బుధవారం ప్రచురితమైన కథనంపై ఆమె మాట్లాడారు. ఈనెల 9న జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలోనూ కమిటీ ఛైర్మన్ అయిన కలెక్టర్ దృష్టికి విషయం తీసుకెళ్లామన్నారు. మృతదేహాల తరలింపులో ఆసుపత్రి సిబ్బంది ప్రైవేటు అంబులెన్స్‌ల యజమానులకు సహకరించినట్లు తమ దృష్టికి వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

ఏడడుగులు.. ఏడు నెలలకే కన్నీళ్లు!

ఆమె..
పెళ్లిపై ఎన్నెన్నో కలలుగంది..
భర్తపై ఇంకెన్నో ఆశలు పెట్టుకుంది..
వైవాహిక జీవితం అద్భుతమని ఊహించింది..
కోటి ఆకాంక్షలతో మెట్టింట్లో అడుగెట్టింది..
ఆమె..
ఏడు నెలలకే కలలు కల్లయ్యాయి..
ఆశలు అడియాసలయ్యాయి..
అద్భుత భావనలు అంధకారమయ్యాయి..
ఆకాంక్షలు కన్నీటి చారలయ్యాయి..

●అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి ● పోలీసుల అదుపులో భర్త

పెదపాడు, న్యూస్‌టుడే: వివాహమైన ఏడు నెలలకే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాద ఘటన ఇది. పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీశ్ కథనం మేరకు.. విజయనగరం జిల్లా చుక్కవలస గ్రామానికి చెందిన రెడ్డి జ్యోతి అలియాస్ హారిక(21)కు ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన రెడ్డి అనిల్‌తో ఏడు నెలల కింద పెళ్లయింది. భర్త కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లోని ఓ కార్ల షోరూంలో సర్వీసు మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల పెదపాడు మండలం అప్పనవీడులోని ప్రైవేటు పశువుల సంత సమీప ఓ అపార్ట్‌మెంట్‌లో నవ దంపతులు కొత్త కాపురం పెట్టారు. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి జ్యోతి మృతి చెందినట్లు పెదపాడు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై కట్టా శారదా సతీశ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతురాలి మెడ కమిలి ఉండటంతో.. చుట్టుపక్కల వారిని విచారించారు.

పొంతన లేని సమాధానాలు

ఆపై కాకినాడలో ఉంటోన్న మృతురాలి సోదరి చింతా శ్రావ్య, బంధువులకు పోలీసులు విషయాన్ని తెలియజేశారు. ఈలోపు క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి అపార్ట్‌మెంట్‌తో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో భర్త లేకపోవడం.. తర్వాత అపార్ట్‌మెంట్‌కు చేరుకొని తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పడం.. స్థానికులు చెప్పిన విషయాలకు.. అనిల్ చెబుతోన్న సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు బుధవారం అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేశారు. విచారణానంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ, ఎస్సైలు పేర్కొన్నారు.

అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఆరోపణలు

మంత్రి సంధ్యారాణి

మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, న్యూస్‌టుడే: ప్రజాదరణ, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నేతలు బురద జల్లుతున్నారని, దమ్ముంటే తమను రాజకీయంగా ఎదుర్కోండని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సవాల్ విసిరారు. బుధవారం మంత్రి కార్యాలయంలో విలేకర్లతో సమావేశమయ్యారు. తమ కుమారుడు చదువుకుంటున్నాడని, ఆయనపై విమర్శలు చేయడం తగదన్నారు. కొందరు నిరాధార ఆరోపణలు చేయడంతో కొన్ని ఛానళ్లు, పేపర్లు పనిగట్టుకుని తప్పుడు కథనాలు చూపాయన్నారు. పోలీసులు నిగ్గతేల్చాక అందరి నోళ్లు మూతపడ్డాయని, తప్పు చేసినవారు జైలు పాలయ్యారని చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తన పీఏస్‌పై వచ్చినవి తప్పుడు ఆరోపణలు కావడంతో ఆయనను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ప్రేమ్‌చంద్ విజయం స్ఫూర్తిదాయకం

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: దివ్యాంగ క్రీడాకారుల విజయాలు స్ఫూర్తి దాయకమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దుబాయ్ వేదికగా నిర్వహించిన యూత్ ఏషియన్ పారా గేమ్స్-2025 బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన జిల్లా దివ్యాంగ క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్‌చంద్‌ని బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు.

అభినందిస్తున్న మంత్రి, ఇతరులు

26న సమైక్య తెలుగు దినోత్సవం

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: తెలుగు భాషా పరిరక్షణ సమితి, సమైక్య భారతి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి సమితి సంయుక్తంగా ఈనెల 26న సమైక్య తెలుగు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. గురజాడ అప్పారావు గృహంలో కార్యక్రమం ఆహ్వాన పత్రికలు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురుప్రసాద్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు సంస్మరణ, వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, ఏకపాత్రాభినయం పోటీల్లో 100 మంది విజేతలకు కె.ఎల్.పురంలోని గీతాంజలి పాఠశాలలో ఈనెల 26న బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమానికి గిరిజన విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య శరత్‌చంద్రబాబు హాజరవుతారన్నారు.

ఆహ్వాన పత్రికలు ఆవిష్కరిస్తున్న ఆయా సంస్థల ప్రతినిధులు

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

విద్యార్థినులతో మాట్లాడుతున్న ఆర్‌జేడీ విజయభాస్కర్

గరివిడి, గుర్ల, న్యూస్‌టుడే: పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ప్రణాళికా బద్ధంగా చదవాలని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు (ఆర్‌జేడీ) విజయభాస్కర్ తెలిపారు. బుధవారం ఆయన గరివిడి కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. వంద రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. మధ్యాహ్న భోజనాల నాణ్యత పరిశీలించారు. ఎంఈవో-2 పి. అప్పన్న, ప్రిన్సిపల్ ధనలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ఆయన గుర్ల ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సూచనలిచ్చారు. ఎంఈవోలు భానుప్రకాష్, శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పరిశ్రమ అవసరాలకనుగుణంగా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డిని బుధవారం కలిసి జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. రాష్ట్రప్రభుత్వం పారిశ్రామికంగా జిల్లాకు పెద్దపీట వేస్తున్నందున ఏర్పాటు కోసం తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కువ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

Individual Houses, అపార్ట్‌మెంట్ 2 BHK, 3 BHK flats, VUDA Plots బ్యాంకులోన్స్ చేయబడును. C:7207307421.

FINANCIAL SERVICES

బ్యాంక్ / ప్రైవేట్ తనఖాలో ఉన్న ఇళ్ల స్థలాలు, పొలాలు ఫ్యాక్టరీలు. స్థిరాస్తులపై అతి తక్కువ వడ్డీకి వెంటనే లోన్స్ కలవు. ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ కలవు. * నో బ్రోకర్స్, నో సివిల్ * M.S.R.గ్రూప్, వైజాగ్ ✆9121314141

REAL ESTATE

LAND FOR SALE

విజయనగరం జిల్లా జామి మండలం జి.సింగవరం గ్రామంలో 1.39 ఎకరాలు సపోటా తోట, ఒక్క సెంటు: 3,00,000/- అమ్మకానికి కలదు. సంప్ర॥ 9063890162, 8106234196.

JOBS

ప్రముఖ సంస్థ నందు OMS కేటగిరిలో వర్క్ చేయుటకు 25సం॥లోపు యువతి, యువకులు కావలెను. Q:7th - డిగ్రీ (PF) స్టైఫండ్ 10Kto35K ఫ్రీ రూం, ఫీజు లేదు. ✆ 9398756906.

హైదరాబాద్‌లో ఇంటిపని కోసం ఫ్యామిలీ (భర్త+భార్య) కావలెను. ఉచిత వసతి, మంచి జీతం ఇవ్వబడును. ✆ 83286 09240, 94400 87074.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

(c) eenadu

బొబ్బిలి

• బొబ్బిలి • రాజాం • గజపతినగరం • చీపురుపల్లి

ప్రతిభ కనబరిచి.. బహుమతి చేపట్టి

గజపతినగరం మండలం జిన్నాం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బుధవారం 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభ పాటవ క్విజ్ పోటీలు నిర్వహించారు. 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కె.కస్తూరి (8వ తరగతి), బి.చాందిని (9వ తరగతి), ఎం.గగన్ (8వ తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు మండల ప్రత్యేకాధికారి, జిల్లా సహకార శాఖ అధికారి పి.రమేష్, పాఠశాల హెచ్‌ఎం ఎం.సన్యాసినాయుడు, ఇతర ఉపాధ్యాయులు బహుమతులను అందించారు. 'ఈనాడు' చేస్తున్న కృషిని రమేష్ అభినందించారు. – న్యూస్‌టుడే, గజపతినగరం

అభివృద్ధి పనులకు శ్రీకారం

బొబ్బిలి: పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు బుధవారం పురపాలక అధ్యక్షుడు శరత్‌బాబు భూమి పూజ చేశారు. ఏడో వార్డులో సీసీ రహదారికి రూ.4 లక్షలు, నాలుగో వార్డు దావాలవీధిలో సీసీ రోడ్లకు రూ.6.90 లక్షలు, ఇదే వార్డులో డ్రైన్ల నిర్మాణానికి రూ.2.25 లక్షలు, 14వ వార్డులో కల్వర్టు అప్రోచ్‌కు రూ.1.50 లక్షలు, ఐటీఐలో కాలనీలో సీసీ రహదారికి రూ.3 లక్షలు, ఇదేవార్డులో డ్రైన్‌కు రూ.లక్ష, 25వ వార్డులో సీసీ రహదారికి రూ.2.70 లక్షలు పనులకు భూమి పూజ చేశారు.

మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన

బాడంగి: ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పూడిపలసలో బుధవారం సేవా శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజలకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. వీధుల్లో చెత్త ఊడ్చారు. ఎంఈవో లక్ష్మణదొర, ఎన్ఎస్ఎస్ పీవో సూర్యనారాయణ, సర్పంచి రవిప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రాథమిక వైద్యం.. ఇంకెంత దూరం!

వైద్యుల కొరత.. వేధిస్తున్న మౌలిక వసతుల సమస్య

న్యూస్‌టుడే- రాజాం

ప్రజలకు వైద్య సేవలను మరింత దగ్గర చేసేందుకు ఏర్పాటు చేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలతో కునారిల్లుతున్నాయి. రాజాం పురపాలిక పరిధిలోని ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కానరాక, వైద్యుల కొరత, సమస్యలతో అటు రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాసుపత్రి, డోలపేట, ఆదర్శనగర్‌లోని యూపీహెచ్‌సీల దుస్థితే ఇందుకు నిదర్శనం. పట్టణంలోని ఆదర్శనగర్‌లో తాగునీటి సమస్య వేధిస్తోంది.

డోలపేటలోని యూపీహెచ్‌సీలో ఆధునిక భవనాలు నిర్మించి, వైద్య పరికరాలు సమకూర్చినా వైద్యుడు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఒప్పంద వైద్యాధికారిణిగా పనిచేసిన డా. అనూష బాడంగి పీహెచ్‌సీకి బదిలీ అయ్యారు. ఆదర్శనగర్ వైద్యుడు మంగళ, శుక్రవారాలు ఇక్కడికి వచ్చి రోగులను పరీక్షిస్తున్నారు. అటెండర్, శానిటేషన్, కాపలాదారు వంటి సేవలు అందడం లేదు. బుచ్చెంపేట సచివాలయ పరిధిలోని యూపీహెచ్‌సీని డోలపేటలో నిర్మించారు. ఇక్కడి రహదారి అధ్వానంగా ఉంది. పక్కనే ఉన్న చెరువులో చెత్త వేస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోంది.

పూర్వ సాంఘిక సంక్షేమ వసతిగృహం భవనం శిథిలమవడంతో దాన్ని తొలగించి రూ.80 లక్షలతో కొత్తది తీర్చిదిద్దారు. ప్రహరీ లేకపోవడంతో పశువులు, శునకాలు లోనికి ప్రవేశిస్తున్నాయి.

వైద్యుడు లేని డోలపేట యూపీహెచ్‌సీ భవనం

అందుబాటులోకి వచ్చేనా..

రాజాం ప్రభుత్వాసుపత్రిలో రూ.5.80 కోట్లతో తీర్చిదిద్దుతున్న అదనపు భవన నిర్మాణాలు ఏళ్లుగా పూర్తికాలేదు. బిల్లుల మంజూరు కాలేదంటూ నత్తనడకన చేస్తున్నారు. ఇవి పూర్తయితే బ్లడ్‌బ్యాంకు, పరిపాలన భవనం, ఐసీయూ, నాలుగు వార్డులు అందుబాటులో వస్తాయి. పాత భవనాలు దెబ్బతినడం, పిల్లర్లు తుప్పుపట్టి ఇనుము రాలిపోతుండడంతో 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తలకు ప్రభుత్వం స్పందించింది. రూ.40 లక్షలు మంజూరు చేసింది. ఈ నవీకరణ పనులు నెలరోజుల్లోనే పూర్తి చేస్తామని గత ఆగస్టులో హడావుడి చేసినా, పనులు ప్రారంభించలేదు. ఆసుపత్రికి వస్తున్న కిడ్నీ రోగులను దృష్టిలో పెట్టుకుని డయాలసిస్ యూనిట్ మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదించారు. అదీ కొలిక్కి రాలేదు. సమస్యలను ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిబాబు వద్ద ప్రస్తావించగా.. ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లినట్లు చెప్పారు.

నీటి సమస్య తీరేదెప్పుడో

ఆదర్శనగర్ పీహెచ్‌సీలో తాగునీటి సమస్య పీడిస్తోంది. బోరు వేసి మోటారు ఏర్పాటు చేయాలని కోరుతున్నా ఫలితం లేదు. రాజాం రక్షిత తాగునీటి పథకం ఓహెచ్ ట్యాంకు పక్కనే ఉండడంతో దాని నుంచి కనెక్షను ఇప్పించారు. పైపులైను ఎక్కడైనా లీకైతే ఇక సరఫరా అంతే. ఆరోగ్య పరీక్షలకు కీలకమైన సెంట్రీ ఫ్యూజు ఏడాదిగా పనిచేయడం లేదు. డోలపేట, ఆదర్శనగర్ యూపీహెచ్‌సీల సమస్యలను వైద్యాధికారి కిరణ్‌కుమార్ వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా.. సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు.

రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టు

గరివిడి, న్యూస్‌టుడే: రావులపాలెంలో ఈనెల 27, 28 తేదీల్లో రాష్ట్రస్థాయి సీనియర్ నెట్‌బాల్ పోటీలు జరగనున్నాయి. గురువారం పాలిసెట్ జీటీటీడబ్ల్యూహెచ్ పాఠశాలలో జట్టు ఎంపిక చేసినట్లు జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పీఈటీ రాజు, కోశాధికారి పి.కృష్ణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.

అమ్మవారి హుండీ ఆదాయం రూ.2.13లక్షలు

రాజాం గ్రామీణం: రాజాంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి హుండీ ఆదాయాన్ని అధికారులు బుధవారం లెక్కించారు. ఆలయ ఈవో మాధవరావు పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది 91 రోజులకు సంబంధించి రూ.2,13,953 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆలయ ధర్మకర్తలు దుర్గాప్రసాద్, రాజా, అర్చకులు పాల్గొన్నారు.

లెక్కిస్తున్న సిబ్బంది, భక్తులు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు అన్నారు. చీపురుపల్లి, గరివిడి పోలీస్ స్టేషన్ల పరిధిలో తొమ్మిది చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి బుధవారం సాయంత్రం నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 1217 వాహనాలను తనిఖీ చేయగా, పత్రాలు సరిగా లేని 231 వాహనాలపై జరిమానా విధించామని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.

వాహన చోదకులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు

నాణ్యమైన సేవలు అందించేందుకే చరవాణులు

అంగన్‌వాడీ సిబ్బందికి ఫోన్లు అందిస్తున్న ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, తల్లులు, గర్భిణులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు కార్యకర్తలు, సిబ్బందికి 5జీ చరవాణులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. గురువారం నియోజకవర్గంలోని బాడంగి, బొబ్బిలి ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న 455 మంది కార్యకర్తలకు ప్రభుత్వం సరఫరా చేసిన చరవాణులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త ఫోన్లతో సేవలు మెరుగుపర్చాలన్నారు. ఐసీడీఎస్ మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చిన ఉత్తర్వులు కాపీలు ఇచ్చారు. రెగ్యులర్ కేంద్రాన్ని ప్రారంభించారు.

మట్టి తరలిస్తున్న టిప్పర్ల స్వాధీనం

తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉంచిన టిప్పర్లు

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: సీతానగరం, బొబ్బిలి మండలాల మధ్యలో అక్రమంగా మట్టి తవ్వి అర్ధరాత్రి తరలిస్తుండగా కలవరాయి సమీపంలో తహసీల్దార్ శ్రీను సూచనల మేరకు ఆర్ఐ రాంకుమార్, వీఆర్వో గౌరీశంకర్‌లు పట్టుకున్నారు. నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకుని తహసీల్దారు కార్యాలయానికి తరలించారు. వాటిని ఆవరణలో ఉంచి విజిలెన్సు అధికారులకు తెలియజేశామని తహసీల్దారు తెలిపారు. అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారికి రూ.50వేలు అపరాధరుసుం వసూలు చేసినట్లు ఆయన తెలిపారు.

వరుస కట్టాయి.. వేతలు పెంచాయి

బొబ్బిలి మండలంలోని కలవరాయి మిల్లు వద్ద మూడు రోజులుగా ధాన్యం లోడుతో ట్రాక్టర్లు బారులు తీరాయి. బ్యాంకు గ్యారెంటీల సమస్య కారణంగా మూడు రోజులుగా ఈ మిల్లుకు తీసుకొచ్చిన ధాన్యంతో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రావడంతో ఈ సమస్య ఏర్పడిందని తొందరగా సాయంత్రానికి ధాన్యం బస్తాలు దింపుడు కార్యక్రమం పూర్తవుతుందని సీఎస్‌డీటీ సాయికృష్ణ తెలిపారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం

అనుమతులు రావు.. పూర్తికావు

ఇది రేగిడి మండలంలోని ఏవీపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మాణం పూర్తికాని భవనం. ఇక్కడ ఆరు తరగతి గదుల నిర్మాణానికి రూ.60లక్షలు మంజూరు కాగా, నిర్మాణం ప్రారంభమై స్లాబుల వరకు పూర్తిచేసి వదిలేశారు. ఫ్లోరింగ్, కిటికీలు, ప్లాస్టింగ్ పనులు చేయాల్సి ఉంది. గచ్చుల నిర్మాణం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీనిపై ఎంఈవో ప్రసాదరావును అడగ్గా నిధులున్నాయని, అనుమతులు రాగానే నిర్మిస్తామన్నారు. – న్యూస్‌టుడే, రేగిడి

బోర్డుల ఏర్పాటులో నిర్లక్ష్యం

సంతకవిటి మండలం మంతిన పంచాయతీలో చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించిన సమాచార బోర్డులు ఇవి. 2020లో పంచాయతీలో చేపట్టిన కాలువలు, చెరువులు, రహదారులు, ఇతర పనులకు సంబంధించి సమాచారం ఈ బోర్డుపై ఉంది. పనిచేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. అయితే వీటిని పంచాయతీ సచివాలయం ఆవరణలో ఇలానే పడి ఉన్నాయి. బోర్డులు పరిశీలించి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సాంకేతిక సహాయకుడు వెంకటరావు తెలిపారు. – న్యూస్‌టుడే, సంతకవిటి

పున్నయ్య కమిటీ సిఫార్సులు అమలు చేయాలి

మాట్లాడుతున్న నాయకులు

బొబ్బిలి, న్యూస్‌టుడే: కుల నిర్మూలనకు కొత్తపల్లి పున్నయ్య కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్సు మానిటరింగ్ కమిటీ సభ్యులు జనవ సూర్యనారాయణ డిమాండు చేశారు. బుధవారం బొబ్బిలిలో విలేకర్లతో మాట్లాడారు. రిజర్వేషన్లు కొందరికే అందుతున్నాయన్నారు. కోనేరు రంగారావు సిఫార్సుల మేరకు దళిత వర్గాలకు భూములు పంపిణీ చేయాలన్నారు. అంబేడ్కర్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సోరు సాంబయ్య మాట్లాడుతూ 15 ఏళ్లలో సెంటు భూమి కూడా ఎస్సీ ఎస్టీలకు పంపిణీ చేయలేదన్నారు. దీనిపై ఈనెల 29న కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి

గజపతినగరం: సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ప్రత్యేకాధికారి ఎం. రమేష్ అన్నారు. బుధవారం ఆయన కెంగువ, లోగీశ సచివాలయాలను తనిఖీ చేసి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఎం.కొత్తవలస, ముచ్చర్ల సచివాలయాలను ఎంపీడీవో కల్యాణి తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు.

శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

గజపతినగరం: పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులంతా ప్రణాళికలను అమలు చేయాలని జిల్లా సహకార శాఖాధికారి రమేష్ అన్నారు. జిన్నాం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. హెచ్‌ఎం సన్యాసినాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్రక్కుషీట్లు ఇవ్వడంలో జాప్యం

గజపతినగరం: పొలాల నుంచి మిల్లుకు ధాన్యం చేరవేసేందుకు ఇస్తున్న ట్రక్కుషీట్ల విషయంలో రైతులను సచివాలయ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని, జిన్నాం మాజీ సర్పంచి అప్పలనాయుడు అన్నారు.

సాలూరు సమితి మాజీ అధ్యక్షుడి మృతి

రామభద్రపురం: సాలూరు సమితి మాజీ అధ్యక్షుడు గంట తిరుపతిరావు(77) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. స్వగ్రామం బూసాయివలసలోని ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఈయన కాంగ్రెస్ పార్టీలో సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆనందగజపతిరాజుకు అనుచరుడిగా ఉన్నారు. భార్య రమణమ్మ ప్రస్తుతం బూసాయివలస సర్పంచిగా ఉన్నారు. కుమారుడు విష్ణు, కుమార్తె కిరణ్మయి ఉన్నారు. పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.

వ్యాపారవేత్త మృతికి సంతాపం

రాజాం: పట్టణానికి చెందిన వ్యాపారవేత్త కొత్తా సూర్యప్రకాష్ (63) అనారోగ్యానికి గురై బుధవారం మృతి చెందారు. భార్య వరలక్ష్మి, పిల్లలు సందీప్, శ్రావ్య ఉన్నారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

అభివృద్ధిని తట్టుకోలేకే విమర్శలు

చీపురుపల్లి గ్రామీణం: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృదిని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు అన్నారు. చీపురుపల్లిలో ఆయన మాట్లాడుతూ. . గత అయిదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి అంధకారంలోకి వెళ్లిందని విమర్శించారు.

విద్యార్థులకు క్రికెట్ కిట్ అందజేత

గజపతినగరం: డిగ్రీ కళాశాల క్రీడా బృందానికి తెదేపా మండల అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి రూ.16 వేలు విలువజేసే క్రికెట్ కిట్‌ను అందించారు. ప్రిన్సిపల్ సత్యనారాయణ ఉన్నారు.

యువకుడి అదృశ్యం

తెర్లాం: అంట్లవరకు చెందిన ముడిదాన హరికృష్ణ(20) ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించడం లేదని మంగళవారం ఉదయం అతని తండ్రి పైడియ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సాగర్‌బాబు తెలిపారు. గ్రామ శివారులో హరికృష్ణ షర్టు, ఒక చెప్పు, చరవాణి కనిపించాయని చెబుతున్నారు. ఇతనిని ఫిబ్రవరిలో పోక్సో కేసులో అరెస్టు చేశామని, ప్రస్తుతం విచారణలో ఉందన్నారు. తండ్రి అనుమానం మేరకు హత్య కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు.

అంతటా క్రిస్మస్ సందడి

చీపురుపల్లిలో ఆకట్టుకుంటున్న ఏసుక్రీస్తు జనన నమూనా



చింతాడలో విద్యుత్తు వెలుగులతో చర్చి

బొబ్బిలి, గ్రామీణం, చీపురుపల్లి గ్రామీణం, రేగిడి: క్రిస్మస్ సందర్భంగా చర్చిలు, ప్రార్థనా మందిరాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. బొబ్బిలి బాప్టిస్టు, అప్పయ్యపేట దారిలోని లూథరిన్, చింతాడ, జగన్నాథపురం, కోమటిపల్లి, పారాది ప్రార్థనా మందిరాల్లో గీతాలాపన చేశారు. రేగిడి మండలంలోని అంబాడ చర్చిలో పాస్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ నిర్వహించారు.

ప్రభావిత ప్రాంతాల్లో పల్స్‌పోలియో ప్రక్రియ పరిశీలన

టీకా ప్రక్రియ పరిశీలిస్తున్న చంద్రశేఖర్

చీపురుపల్లి గ్రామీణం: వ్యాధి ప్రభావిత ప్రాంతాల పరిధిలో ఇంటింటా పల్స్‌పోలియో చుక్కల పరిశీలన కార్యక్రమాన్ని రాష్ట్ర స్పెషల్ డ్రైవ్ అధికారి డా.చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రావివలస సమీపంలోని గుడారాలలో నివసిస్తున్న వారి వద్దకు వెళ్లి పరిశీలించారు. ఆయన వెంట కర్లాం వైద్యాధికారి శ్రీలక్ష్మి ఉన్నారు.

సీఎం సహాయనిధితో అండ

బొబ్బిలి: ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బుధవారం కోటలో మండలంతో పాటుబాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాలకు చెందిన సుమారు 25 మంది లబ్ధిదారులకు రూ.22,64,563 అందజేశారు.

యాజమాన్య పద్ధతులతో సాగుబాగు

బొబ్బిలి గ్రామీణం: వ్యవసాయాధికారుల సూచనలతో పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని గాజులరేగ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త తేజేశ్వరరావు అన్నారు. మండలంలోని కారాడలో నిర్వహించిన రబీ పంటలపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. సమీకృత వ్యవసాయ విధానాలు, పాడి పంట ఆవశ్యకతను వివరించారు. మహిళలు భాగస్వామ్యులు కావాలన్నారు. శాస్త్రవేత్త భారతి పాల్గొన్నారు.

మండల పరిషత్తు స్థలానికి హద్దుల గుర్తింపు

స్థలాన్ని కొలిపిస్తున్న ఎంపీడీవో రమణమూర్తి, ఏఎస్సై కృష్ణమూర్తి

గంట్యాడ, న్యూస్‌టుడే: మండల కేంద్రమైన గంట్యాడలో జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వే నెంబర్ 88లో 2.05 ఎకరాల స్థలాన్ని బుధవారం సర్వే జరిపి హద్దులు నిర్ణయించారు. సమితులు కాలంలో ఈ స్థలాన్ని వసతి గృహాలకు కేటాయించారు. తర్వాత పీహెచ్‌సీకి కొంత, పోలీసుస్టేషన్‌కు 70 సెంట్లు కేటాయించారు. పోలీసు స్టేషన్‌కు రెండో విడతలో మరో 30 సెంట్లు కేటాయించినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారని గంట్యాడ ఎంపీడీవో ఆర్వీ రమణమూర్తి చెబుతున్నారు. మిగిలిన స్థలం మండల పరిషత్తు స్వాధీనం చేసుకుంటుందన్నారు. ఏఎస్సై కృష్ణమూర్తి, పంచాయతీ కార్యదర్శి, మండల సర్వేయర్, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు.

తెంటు కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

బాడంగి: మాజీ ఎమ్మెల్యే తెంటు జయప్రకాశ్ భార్య, బుడా ఛైర్మన్ లక్ష్మంనాయుడు తల్లి సత్యవతమ్మ ఇటీవల మృతిచెందారు. బుధవారం చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆయన స్వగ్రామం ముగడకు వెళ్లి తెంటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మండలాధ్యక్షుడు రవిబాబు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించాలి

మెంటాడ, న్యూస్‌టుడే: వాహన చోదకులు విధిగా నిబంధనలు పాటించాలని గజపతినగరం సీఐ రమణ అన్నారు. ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకొనే చర్యల్లో భాగంగా మండలంలోని చింతలవలస గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. పలు చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామ యువతకు క్రికెట్ కిట్‌ను, వితంతు మహిళకు 20 కిలోల బియ్యం అందజేశారు. ఆంధ్ర ఎస్సై కె. సీతారాం, సర్పంచి సూర్యనారాయణ పాల్గొన్నారు.

యువతకు క్రికెట్ కిట్ అందజేస్తున్న సీఐ

క్రీడాకారులకు అభినందన

విద్యార్థులను అభినందిస్తున్న ఎస్వీఆర్ కళాశాల యాజమాన్యం

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చీపురుపల్లి బాలురోన్నత పాఠశాలలో ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, మై భారత్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను ఆయా కళాశాలల యాజమాన్యాలు అభినందించారు. సత్యరామ డిగ్రీ కళాశాలకు చెందిన టి.త్రిష షాట్‌పుట్‌లో ప్రథమ, 200 మీటర్ల పరుగులో వై.మనోజ్‌కుమార్ ద్వితీయ, ఎస్వీఆర్ కళాశాలలో 200 మీటర్లు పరుగులో మూడో స్థానం దక్కించుకున్న పి.వేణుగోపాల్ వాలీబాల్‌లో రెండో స్థానం సాధించారు. వీరికి బహుమతులు ఇచ్చారు.

రాష్ట్రస్థాయి టోర్నీలో విద్యార్థిని సత్తా

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: క్రీడాపోటీల్లో సత్తా చాటినప్పుడే గుర్తింపు లభిస్తుందని లక్కిడాం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి అన్నారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని వాసిరెడ్డి దీక్షితకు బుధవారం అభినందనలు తెలిపారు. ఉన్నతాధికారులు దీక్షితకు రూ. 10వేల నగదు, జ్ఞాపికను అందజేశారు. విద్యార్థినిని పలువురు అభినందించారు. గైడ్ ఉపాధ్యాయులు హరికృష్ణారావు తదితరులు ఉన్నారు.

బహుమతి అందుకుంటున్న దీక్షిత

వక్తృత్వ పోటీల్లో విద్యార్థిని ప్రతిభ

బహుమతి అందుకుంటున్న విద్యార్థిని లహరి భార్గవి

గరివిడి, న్యూస్‌టుడే: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా నిర్వహించిన జిల్లాస్థాయి వక్తృత్వ పోటీల్లో కాపుశంభాం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని జి. లహరి భార్గవి ద్వితీయ బహుమతి సాధించింది. బుధవారం విజయనగరం మహారాజ సంస్కృత ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జేసీ సేధుమాధవన్, వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ ఆర్.వెంకట నాగ సుందర్ చేతులమీదుగా బహుమతి అందుకుంది.

(c) eenadu

విజయనగరం

● విజయనగరం ● నెల్లిమర్ల ● ఎస్.కోట

ఉత్సాహం నింపి.. విజేతలుగా నిలిచి..

బహుమతులు అందుకున్న విజేతలతో విజ్ఞాన భారతి పాఠశాల ఉపాధ్యాయులు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: నగరంలో బుధవారం 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీల్లో నిర్వహించారు. 7, 8, 9, 10 చదువుతున్న విద్యార్థులు క్విజ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భాష్యం పాఠశాలలో జరిగిన పోటీల్లో ఎల్.విశాల్(తొమ్మిదో తరగతి), జె.ఆదిత్యవర్మ(తొమ్మిదో తరగతి), జె. లిఖిత(ఎనిమిదో తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. పాఠశాల జోనల్ హెడ్ ఎస్.వేణు, ప్రిన్సిపల్ ఎ.రాము నాయుడు విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ● అయ్యకోనేరు గట్టు విజ్ఞాన భారతి పాఠశాలలో జరిగిన పోటీల్లో పి. లిఖిత(తొమ్మిదో తరగతి), ఎస్.ఎన్.ఎస్. రామ్ కుమార్(ఎనిమిదో తరగతి), కె.లేఖన బృంద(తొమ్మిదో తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. ఉప ప్రధానాచార్యుడు ఎం.సాయి కృష్ణ, ఇన్‌ఛార్జి ఎ. శ్రీనివాసరావు విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు.

విజేతలతో భాష్యం జోనల్ అధికారి వేణు, ప్రిన్సిపల్ రామునాయుడు



విజ్ఞాన భారతి పాఠశాలలో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ఎస్.కోట నియోజకవర్గానికి సముచిత స్థానం

ఎస్.కోట, కొత్తవలస: తెదేపా విశాఖపట్నం పార్లమెంటు కమిటీలో ఎస్.కోట నియోజకవర్గానికి సముచిత స్థానం లభించినట్లు ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. కమిటీలో నియోజకవర్గానికి చెందిన జి.రాముకు ఉపాధ్యక్షుడిగా, నక్కరాజు చినరాము కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఇందుకూరి శ్రీనురాజు అధికార ప్రతినిధిగా, చుక్క జోగారావు, జి.భారతి, ఎ.సత్యవతి కార్యదర్శులుగా పదవులు లభించాయన్నారు. ఎంపీ శ్రీభరత్‌కి ధన్యవాదాలు తెలిపారు. కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.

తెరపై ఈనాడు

● ఎస్వీఎస్ : ఛాంపియన్ ● శ్రీకృష్ణ : ఈషా ● ఆదిత్య : దండోరా ● లీలామహల్ : వృషభం ● రంజనీ స్క్రీన్-1 : అవతార్ ● శివరంజనీ స్క్రీన్-2 : అఖండ 2, ఫెయిల్యూర్ బాయ్స్ ● హిమగిరి : శంబాల ● సప్తగిరి : అఖండ 2.

– న్యూస్‌టుడే, కంటోన్మెంట్

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM)

విజయనగరం పట్టణం	80089 02900
విజయనగరం గ్రామీణం	80085 74317
ఎస్.కోట	80085 74326
భోగాపురం	70959 54646

? అలకనందకాలనీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆనుకుని దుకాణం ప్రమాదకరంగా నడుపుతున్నారు. - అప్పారావు ★ సిబ్బందిని పంపించి, చర్యలు తీసుకుంటాం. - పి.త్రినాథరావు, ఈఈ

? పాతబస్టాండ్, మండపం, మేదర వీధి, తెలకల వీధి దారిలో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉంది. - స్థానికులు ★ కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయిస్తాం. - కె.సాంబమూర్తి, ప్రజారోగ్య అధికారి

? వైఎస్సార్ నగర్‌లో రోడ్లు, కాలువలు నిర్మించాలి. - స్థానికులు ★ వచ్చే ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించి నిర్మిస్తాం. - పి.నల్లనయ్య, కమిషనర్ – విజయనగరం పట్టణం

? పట్టణ శివారు వేచలపు కల్లాల వద్ద మంచినీటి పైపులైను లీకై నీరు వృథాగా పోతుంది. - స్థానికులు ★ చేపడతాం. - సత్యకిషోర్, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్ – న్యూస్‌టుడే, ఎస్.కోట

అతివలు.. ఆర్థిక కాంతులు

జరజాపుపేట (నెల్లిమర్ల), న్యూస్‌టుడే: మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. బ్యాంకుల ద్వారా రాయితీతో రుణాలు అందిస్తున్నాయి. ఈ మేరకు నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల్లోని పలు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలను వ్యాపారాల్లో రాణిస్తూ.. కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.

కుట్టుతోనే కుటుంబ పోషణ..

11 మంది సభ్యులతో గత అయిదేళ్లుగా శ్రీకృష్ణ సంఘం నడుపుతున్నాం. బ్యాంకు నుంచి రూ.లక్ష రుణం తీసుకున్నా. రూ.80 వేలు పెట్టుబడితో కుట్టుమిషన్లు కొని, ఓ వైపు దుస్తులు కుడుతూనే మరో 20 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నాను. ఖర్చులు పోనూ రూ.8 వేలు మిగులుతుంది. శిక్షణార్థుల నుంచి కొంత ఫీజు వస్తుంది. దీంతో జీవనోపాధి మెరుగుపడింది.

– ఆవాల సంతోష్‌కుమారి, 6వ వార్డు, బైరెడ్డివీధి,

ప్రణాళికలు చేస్తున్నాం..

నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణ సదుపాయం కల్పించి జీవనోపాధులు మెరుగుపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. స్వయం ఉపాధి, ఆర్థిక బలోపేతానికి దోహదపడుతున్నాయి.

– గేదెల రాము, మెప్మా సీఎంఎం

ఇబ్బందులు తొలగాయి..

గత అయిదేళ్లుగా గాజుల దుకాణం, కుట్టు మిషన్ ద్వారా ఉపాధి పొందుతున్నాను. రూ.లక్ష వరకు రుణం తీసుకున్నాను. వ్యాపారం ద్వారా అన్నీ పోనూ రూ.పది వేలు మిగులుతోంది. కుటుంబ పోషణకు ఇబ్బందులు తప్పాయి. – దేశెట్టి లక్ష్మి, దేవాంగులవీధి

కొవ్వొత్తుల తయారీతో..

మా సంఘ సభ్యులకు రూ. 2లక్షలు ముద్ర రుణం మంజూరైంది. రూ.లక్షతో ఇంటి వద్దే కొవ్వొత్తులు తయారీ చేసి విజయనగరం తదితర మార్కెట్లలో దుకాణాలకు విక్రయిస్తున్నాం. రూ.15 వేలు ఆదాయం వస్తోంది. ఖర్చులు పోనూ రూ.10 వేలు మిగులుతోంది.

– బడిగంటి రేవతి, 5వ వార్డు, సువ్వానివీధి

ఇటుకలతో లాభం..

గతంలో ఇంటి వద్ద ఖాళీగా ఉండేదాన్ని. స్వయం సహాయక సంఘంలో చేరాక రూ. 1.50 లక్షలు రుణం మంజూరవడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇటుకల వ్యాపారం ప్రారంభించాం. నెలకు రూ.15 వేలు పైనే ఆదాయం వస్తోంది. స్వయం ఉపాధి లభించింది.

– ఎస్.కృష్ణవేణి, 5వ వార్డు, జంగాలవీధి

జాతీయ స్థాయికి ఎంపిక

రమేష్

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలో భవానీనగర్ డాక్టరు వరలక్ష్మీ వ్యాయామ విద్య కళాశాలకు చెందిన విద్యార్థి వి.రమేష్ జాతీయ స్థాయి క్రాస్ కంట్రీ పరుగు పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం కాకినాడ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడో స్థానంలో నిలిచాడు. ఈయన స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామం. కళాశాల వ్యవస్థాపకులు డా. వరలక్ష్మీ, కరస్పాండెంటు రాజేంద్రప్రసాద్, ప్రిన్సిపల్ భార్గవ్‌రామ్ అభినందించారు.

లీకైన ట్యాంకు.. వృథాగా నీరు

ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు భర్తాపురం కాలనీలో మినీ రక్షిత మంచి నీటి పథకం ట్యాంకు లీకై గత మూడు నెలలుగా నీరు వృథాగా పోతోంది. కాలనీ వాసులకు ఇదే ఆధారం. పరిసర ప్రాంతాలు బురదగా మారుతున్నాయి. నీరు నిల్వ ఉండి దోమలు పెరుగుతున్నాయి. బాగుచేసి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్ మాట్లాడుతూ కొత్త ట్యాంకు కోసం తీర్మానం చేశామని, త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఎస్.కోట

దృశ్య సూచిక అద్దాల వితరణ

కొత్తవలస, న్యూస్‌టుడే: మండలంలోని కంటకాపల్లి గ్రామానికి చెందిన అంధురాలు మాడుగుల శ్రావణికి రూ. 35 వేలు విలువైన దృశ్య సూచిక అద్దాలను సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాకకు చెందిన సమత రోటరీ క్లబ్ సభ్యులు అందించింది. ఇవి నడకదారిలో వచ్చే ఎత్తుపల్లాలు, రోడ్డు దాటేటప్పుడు వచ్చే వాహనాల సమాచారం ఆడియో రూపంలో సూచనలు చేస్తాయి. క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎస్.శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి బి. హిమంత్, సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కనకాల శివ తదితరులు పాల్గొన్నారు.

శ్రావణికి అద్దాలు అందిస్తున్న క్లబ్ ప్రతినిధులు

వంద రోజుల ప్రణాళిక అమలు చేయాలి

ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డ్వామా పీడీ శారదాదేవి

జామి, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక తప్పకుండా అమలు చేయాలని డ్వామా పీడీ శారదా దేవి ఆదేశించారు. బుధవారం కుమరాం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. వెనకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు. విజయనగరం జిల్లా ఉత్తీర్ణత శాతం అయిదో గ్రేడులో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, జామి మండలాన్ని తాను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. ఎంపీడీవో నీలం అప్పలనాయుడు, ఎంఈవో జయశ్రీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఏళ్లనాటి ప్రార్థనాలయాలు

కొత్తవలస, న్యూస్‌టుడే: మండలంలోని కొండడాబాలు వద్ద 1890లో వ్యాకులమాత పుణ్యక్షేత్రం నిర్మించారు. 135 ఏళ్లు అవుతోంది. మంగళపాలెంలో క్రీస్తురాజు దేవాలయం పేరుతో 1928లో ఏర్పాటు చేశారు. ఇవి కేథలిక్‌ల ఆరాధ్య కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. ఏటా క్రిస్మస్ రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మంగళపాలెంలో అన్నసమారాధన నిర్వహిస్తారు. దీనికి కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలంతా సహాయ సహకారాలు అందించి, కార్యక్రమంలో పాల్గొంటారు.

విద్యుత్తు వెలుగుల్లో వ్యాకులమాత పుణ్యక్షేత్రం

సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థికి బహుమతి ఇస్తున్న ప్రిన్సిపల్ హిమగాయత్రి

నెల్లిమర్ల(డెంకాడ), న్యూస్‌టుడే: వినియోగదారులు వారికున్న హక్కులను సద్వినియోగం చేసుకోవాలని డెంకాడ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ పి.హిమగాయత్రి అన్నారు. బుధవారం కళాశాలలో వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. వినియోగదారుల ఫోరం గురించి వివరించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు బహుమతులు అందజేశారు. అధ్యాపకులు ఎస్.శ్రీనివాసరావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

కళ్లముందు పంట.. కొనుగోలు ఎప్పుడంట!

రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వకపోవడం, ట్రక్ షీట్లు ఆమోదం పొందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం మండలం గుంకలాం, జొన్నవలస, రాకోడు, పినవేమలిలో సుమారు 1,300 టన్నుల ధాన్యం అయిదు రోజులుగా ఇలా గడప కదలడం లేదు. విజయనగరం మండలం గుంకలాం, జొన్నవలస, రాకోడు, పినవేమలిలో సుమారు 1,300 టన్నుల ధాన్యం అయిదు రోజులుగా ఇలా గడప కదలడం లేదు. వేగంగా తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గజపతినగరం, ఎస్.కోట, జామి, బొండపల్లి ప్రాంతాల్లో రైతులకు గంట్యాడలో రైస్ మిల్లులనే అనుసంధానం చేయడంతో ఆలస్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు చేపడతామని ఇన్‌ఛార్జి తహసీల్దారు గాంధీ తెలిపారు. – న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

అంతటా క్రిస్మస్ వెలుగులు

క్రిస్మస్ పండగ వేళ జిల్లా వ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు విద్యుత్తు దీపాల కాంతులతో దేదీప్యమానమయ్యాయి. శాంటాక్లాజ్, క్రిస్మస్ చెట్టు అలంకరణలు ఆకట్టుకున్నాయి. బుధవారం రాత్రి ప్రధాన కూడళ్లలో ర్యాలీగా క్రీస్తు గీతాలు ఆలపిస్తూ సాగారు. చిన్నారులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు.

– న్యూస్‌టుడే బృందం

కొవ్వొత్తులతో ర్యాలీలో పాల్గొన్న మహిళలు

విజయనగరంలో..

విద్యుత్తు దీపాల వెలుగులో ఆర్సీఎం చర్చి

కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ చెట్టు

సిమ్స్ ప్లాటినమ్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ తాతల బొమ్మలు

కొత్తవలసలో..

ఎస్.కోటలో చిన్నారుల వేషధారణలు

బాల్య వివాహ రహిత రాష్ట్రానికి సహకరించాలి

కొత్తవలస: బాల్య వివాహ రహిత రాష్ట్ర సాధనకు అంగన్‌వాడీలు సహకరించాలని రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ పి.వి.రత్నాజీ కోరారు. కుమ్మరబంజరులోని వియ్యంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సీడీపీవో ఆర్.ఉషారాణి ఆధ్వర్యంలో ప్రచార పత్రికలు ఆవిష్కరించారు. 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన కార్యకర్తలుగా ఉద్యోగోన్నతి పొందినవారికి పత్రాలు, అంగన్‌వాడీలకు వచ్చిన 5జీ చరవాణులు పంపిణీ చేశారు. ఎంపీపీ ఎన్.గోపమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు ఎన్.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనుల పరిశీలన

వేపాడ: కొండగంగుబూడి, రామస్వామి పేట గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి పనులను ఎంపీడీవో సీహెచ్. సూర్యనారాయణ బుధవారం పరిశీలించారు. రైతులకు పంట కుంటలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం పాఠశాలలు, సచివాలయాలను తనిఖీ చేశారు.

సచివాలయం తనిఖీ

విజయనగరం పట్టణం : నగరపాలక సంస్థ పరిధిలోని 53వ సచివాలయాన్ని కమిషనరు పి.నల్లనయ్య బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు.

ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా మోహన్‌కుమార్

విజయనగరం గ్రామీణం: విజయనగరం ఎంపీడీవో జి.వెంకటరావు 20 రోజులు సెలవుపై వెళ్లారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా పరిపాలనాధికారి మోహన్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.

అనుమతులకు వినతి

విజయనగరం మయూరి కూడలి: డ్రైవింగ్ పాఠశాలల యాజమాన్యం బుధవారం విజయనగరం రవాణాశాఖ ఉప కమిషనర్ డి.మణికుమార్‌ను కలిసి వివిధ కారణాలతో సస్పెండ్ చేసిన వాటిని పునః పరిశీలించి.. అనుమతులు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు పలువురు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉప కమిషనర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఉంటే అనుమతులు ఇస్తామన్నారు.

చెక్కుల అందజేత

ఎల్.కోట: పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తోందని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. బాధితులకు మంజూరైన రూ. 15,35000 చెక్కులను బుధవారం ఎల్.కోటలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబీఏ రామ్‌ప్రసాద్‌తో కలిసి అందజేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దివ్యాంగుల పాఠశాలకు వితరణ

కొత్తవలస, న్యూస్‌టుడే: కొత్తవలసలోని చైతన్య మానసిక దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలకు గాజువాకలోని తుంగ్లం ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్ఐ గొందేశి సుధీర్‌రెడ్డి తండ్రి రామిరెడ్డి జ్ఞాపకార్థం రూ.40 వేలు విలువైన నిత్యావసరాలు సమకూర్చారు. సీఐ సీహెచ్.షణ్ముఖరావు వీటిని అందజేశారు. సంస్థ వ్యవస్థాపకుడు సన్యాసిరావు, సీనియర్ న్యాయవాది కె.మహేశ్వరరావు, జి.కృష్ణ పాల్గొన్నారు.

రామతీర్థంలో ఆధార్ సేవలు

నెల్లిమర్ల: రామతీర్థం తపాలా శాఖలో ఆధార్ సేవలు నిర్వహిస్తున్నామని సబ్ పోస్టు మాస్టర్ కె.జగదీశ్వరరావు బుధవారం తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆధార్‌కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, చరవాణి నంబర్ మార్పు, చేర్పులు, ఫొటో అప్‌డేట్ తదితర సేవలు అందిస్తారన్నారు. ప్రజలు వినియోగించుకోవాలన్నారు.

ఎమ్మెల్యేకు ఆహ్వానం

నెల్లిమర్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానంలో ఈనెల 30న జరగనున్న ముక్కోటి ఏకాదశి, గిరి ప్రదక్షిణకు హాజరు కావాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవికి కోరుతూ దేవస్థానం ఈవో వై.శ్రీనివాసరావు ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఎమ్మెల్యేకు యల్లారమ్మ కమిటీ సన్మానం

జామి, న్యూస్‌టుడే: జామి యల్లారమ్మ సేవాకమిటీని నియామకం చేసినందుకు సభ్యులు బుధవారం ఎమ్మెల్యే లలితకుమారికి, రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపి, సన్మానించారు. తెదేపా మండలాధ్యక్షుడు వి.రమణ, కమిటీ అధ్యక్షుడు ఎ.ఎర్నిబాబు, కమిటీ సభ్యులు, వెలమ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడాలి

వేపాడ: సోంపురం జడ్పీ ఉన్నత పాఠశాలను ఎంఈవో పి.బాల భాస్కరరావు బుధవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో సమావేశమై వంద రోజుల ప్రణాళికపై చర్చించారు. శత శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. రోజువారీ పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాజు పాల్గొన్నారు.

అధికార ప్రతినిధిగా తాడ్డి

నెల్లిమర్ల: పార్లమెంట్ నియోజకవర్గం అధికార ప్రతినిధిగా రామతీర్థం గ్రామానికి చెందిన తాడ్డి సత్యనారాయణను నియమించినట్లు జిల్లా తెదేపా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఒక ప్రకటనలో తెలిపారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు, విశాఖ తెదేపా ఉత్తర పరిశీలకులు ఎస్.రవిశేఖర్, మండలాధ్యక్షుడు ఆనందకుమార్ తదితరులు అభినందించారు.

పశువులను గోశాలకు తరలిస్తాం

విజయనగరం పట్టణం: నగరంలో విచ్చలవిడి పశు సంచారంపై నగర పాలక సంస్థ, పోలీసు సిబ్బంది సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనరు పి. నల్లనయ్య తెలిపారు. రహదారులపై సంచరిస్తున్న పశువులను గోశాలలకు తరలిస్తామన్నారు.

కార్మిక సమస్యలు పరిష్కరించాలి

విజయనగరం పట్టణం: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజయనగరం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కమిషనర్, ప్రజారోగ్య అధికారిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. యూనియన్ ప్రతినిధులు ఎస్.రంగరాజు, జె.కామేశ్ తదితరులు పాల్గొన్నారు.



ఐడీబీఐ సామాజిక సేవ

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: సామాజిక సేవల్లో ఐడీబీఐ ముందుంటుందని ఆ బ్యాంకు సీనియర్ రీజినల్ హెడ్ కన్వడేబ్‌దాస్ అన్నారు. రూ.2.80 లక్షలు విలువైన సామగ్రిని బుధవారం ఎల్.కోట పీహెచ్‌సీకి అందజేశారు. ఎమ్మెల్యే లలితకుమారి, వైద్యాధికారి అనిల్‌కుమార్, పెందుర్తి బ్యాంకు మేనేజరు టి.శ్రీనివాసరావు, ఏజీఎం శ్రీకిరణ్, ఏఎంసీ ఛైర్మన్ మల్లునాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

బ్యాంకు అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

పూర్వ విద్యార్థుల సాయం

దాతలను సత్కరిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని ధర్మవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు రూ. 50వేల విలువైన ఫర్నీచర్, సౌండ్ సిస్టమ్, ఇతర సామగ్రి అందజేశారు. కె.శ్రీరామ్మూర్తి, కె.ఎర్రయ్య, ఆర్.సర్వదేముళ్లు, జి.నాగేశ్వరరావు, దుర్గ వెంకటరావు, కె.అప్పారావు, డి.వెంకటేష్‌లు ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఎం.ప్రసన్నకుమారికి అందించారు. వారిని ఉపాధ్యాయులు సత్కరించారు.

ఏడు చెరువుల ఆక్రమణ

ఎర్రబందను పరిశీలిస్తున్న అధికారులు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీలో 15.72ఎకరాల విస్తీర్ణంలోని అయిదు చెరువులు, 2.60ఎకరాల్లో రెండు చెరువులు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. 'చెరువులుండేవని చెప్పుకోవాల్సిందేనా?' శీర్షికతో 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి తహసీల్దార్ డి.శ్రీనివాసరావు స్పందించారు. బుధవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి సెక్షన్-7 నోటీసులు అందజేసి, తొలగించేందుకు చర్యలు చేపడతామన్నారు. వ్యవసాయం చేస్తున్న చోట హెచ్చరిక బోర్డులు పెడతామని, చెరువుల చుట్టూ ట్రెంచి ఏర్పాటు చేస్తామన్నారు.

స్పందనకు వందనం

వెలుగులొచ్చాయ్..

విజయనగరం పట్టణం: కాళీఘాట్ కాలనీ దండుమారమ్మ రెసిడెన్సీ దారిలో వీధి దీపాలు వెలిగేలా సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఈనెల 24న 'రక్షణ కరవు- దీపాలు వెలగవు' శీర్షికతో ప్రచురితమైన వార్తపై ఏఈ స్రవంతి స్పందించి, చర్యలు చేపట్టారు.

శుభ్రం చేశారు..

విజయనగరం పట్టణం: పాతబస్టాండ్ ప్రధాన దారి పాతపెట్రోల్ బంకు వద్ద పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. ఈనాడులో వార్త రావడంతో ప్రజారోగ్య అధికారి కె.సాంబమూర్తి స్పందించి చర్యలు తీసుకున్నారు.

వినియోగంలోకి బోరు

కొత్తవలస: జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలోని చేతి బోరును అధికారులు బాగు చేశారు. సమస్యపై 'ఈనాడు'లో వచ్చిన వార్తకు గ్రామీణ నీటి సరఫరా సహాయ ఇంజినీరు కిషోర్ స్పందించి చర్యలు చేపట్టారు.



(c) eenadu

ఒళ్లంతా రోగాల కుప్ప

• పాపం పారిశుద్ధ్య కార్మికులు • రక్షణ పరికరాల ఊసే లేదు

భీమవరం పట్టణం, తణుకు, నరసాపురం, న్యూస్‌టుడే: సూర్యోదయానికి ముందే చీపుళ్లు.. చెత్త డబ్బాలతో వీధుల్లోకి అడుగెడతారు. స్వచ్ఛతకు రాత్రింబవళ్లు శ్రమిస్తారు. ప్రజలకు వ్యాధులు దరి చేరకుండా శుభ్రంగా ఉంచుతారు పారిశుద్ధ్య కార్మికులు. ఇంత చేస్తున్న వారికి రక్షణ పరికరాల్లేవు. చర్మ వ్యాధులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అడిగితే ఉద్యోగం నుంచి తొలగించేస్తారనే భయంతో ఎవరికీ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు కార్మికులు. జిల్లాలోని ఆరు పట్టణాల్లో కార్మికులకు అందుతున్న సేవలను 'న్యూస్‌టుడే' బుధవారం పరిశీలించింది.

రాత్రివేళ పారిశుద్ధ్య పనుల్లో...

వైద్య శిబిరాలేవీ... ఆరు నెలలకోసారి వైద్యశిబిరం ఏర్పాటు చేసి కార్మికులకు పరీక్షలు చేయించాలి. కొన్ని చోట్ల కొన్నేళ్లుగా శిబిరాలు నిర్వహించలేదు. దీంతో కార్మికులు చర్మ వ్యాధులు, అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. వాటిని నయం చేసుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందంటున్నారు. అనారోగ్యంతో కొద్ది ఆలస్యంగా వస్తే మస్తరు వేయకుండా వెనక్కి పంపిస్తారని వాపోతున్నారు. 45 శాతం ఏదొక వ్యాధితో బాధ పడుతున్నారు.

ఇవ్వాల్సినవి ఇవీ.. కార్మికులందరికీ 15 రోజులకోసారి చేతులకు గ్లౌజులు, మాస్కులు, మహిళలకు మూడు చొప్పున చీరలు, తువాళ్లు, రెండు జతల పాదరక్షలు, 4.200 కిలోల కొబ్బరినూనె, 12 సబ్బులు, పురుషులకు రెండు జతలు వస్త్రాలు, రెండు తువాళ్లు, రెండు జతల బూట్లు, నూనెలు, సబ్బులు ఇవ్వాలి.

భీమవరం: గ్లౌజులు లేక చేతులకు చర్మవ్యాధులు

క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇదీ.. మాస్క్.. గ్లౌజులు ఇలా ఏదీ ఇవ్వడం లేదు. చీరలు, పాదరక్షలు, నూనెలు అన్నీ ఇస్తున్నారా? అని ఉన్నతాధికారులు ఎప్పుడైనా అడిగితే ఊ అనాలని పారిశుద్ధ్య కార్మికులకు కొందరి పుర అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల వస్తాయి..ఇస్తామన్నారని చెప్పాలని చెబుతున్నారు. వివాహ, ఇతరత్రా వేడుకల్లో స్థానిక కార్మికులు కష్టపడి శుభ్రం చేస్తారు. అందుకు వేడుక నిర్వాహకులు ఇచ్చే రూ.500, రూ.1000 కూడా నోరున్న కొందరు అధికారులు మేసేస్తారు.

బూట్లు లేక కాళ్లు ఇలా..

అందేలా చర్యలు తీసుకుంటాం.. డ్రెయిన్లలోకి, చెత్తలోకి చేతులు పెట్టే కార్మికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి పెడతాం. వస్త్రాలు, పాదరక్షలు, నూనె తదితరాలు అందేలా చర్యలు తీసుకుంటా. **- సీహెచ్ నాగనరసింహారావు, పురపాలక ప్రాంతీయ సంచాలకుడు**

పట్టణాలు: 6 పారిశుద్ధ్య ఆప్కాస్ కార్మికులు-1243 శాశ్వత కార్మికులు- 374

టిడ్కోకు రంగుల కళ

పాలకొల్లులో పూర్తయిన ఇళ్లు

ఇటీవల వరకు కళావిహీనంగా కనిపించిన టిడ్కో సముదాయాలు రంగులు వేయడంతో కొత్తకళను సంతరించుకుంటున్నాయి. సముదాయాల్లోని కొన్ని బ్లాకులకు రంగులు పూర్తవడంతో ఇదిగో ఇలా కనిపిస్తున్నాయి. జిల్లాలోని పాలకొల్లు, భీమవరం టిడ్కో సముదాయాల్లో సుమారు 800 ఇళ్లను వచ్చే మార్చి నాటికి సిద్ధం చేసి లబ్ధిదారులకు స్వాధీన పరుస్తామని అధికారులు చెబుతున్నారు. ఈరెండు సముదాయాల్లోనూ ఇంకా మౌలిక వసతులు పూర్తికావాల్సి ఉంది. తాడేపల్లిగూడెంలో 1,120 ఇళ్లను జనవరి 15 నాటికి సిద్ధం చేసి లబ్ధిదారులకు అప్పగించనున్నామని టిడ్కో ఈఈ నారాయణరావు తెలిపారు. **- న్యూస్‌టుడే, పాలకొల్లు**

కలలు కల్లలై.. కన్నీటి కడలై..

విజయవాడలో చదువుతున్న బిడ్డల్ని చూసేందుకు వెళ్తూ తల్లిదండ్రులు....
ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగెట్టిన ఓ యువతి..
దుర్భర జీవితాలను సాకలేక తల్లీకూతుళ్లు..
కష్టపడి కలల కొలువు పొందిన యువకుడు..
ఎంతో ఉత్తమ భవిష్యత్తు ఉన్న విద్యార్థిని..
కుక్కను తప్పించబోయి ఒకరు..
చెక్‌డ్యామ్‌లో పడి మరొకరు..
చెట్టుపై నుంచి జారి ఇంకొకరు..
అడవిలో ఓ మహిళ..
ఇలా.. ఒకే రోజు ఏకంగా 11 మంది తనువు చాలించారు..
వీరంతా ఎన్నో కలలు కన్నారు..
కానీ విధి కాటేసింది..
ఈ విషాదంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బుధవారం వెక్కివెక్కి ఏడ్చింది. ఆ 11 మంది ఇంట శోకసంద్రం అయింది. 8లో

29న ఏలూరులో ఉద్యోగ మేళా

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయంలో ఏలూరు జిల్లా ఉపాధి కార్యాలయం, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యాన ఈ నెల 29న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి రమేశ్ కుమార్ తెలిపారు. వివరాలకు 88868 82032 నంబరును సంప్రదించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఊరి సొమ్ము.. ఊడ్చేశారు

సర్పంచుల అండతో కార్యదర్శుల చేతివాటం

అక్రమాలు బయట పడుతున్నా మారని తీరు

ఈనాడు డిజిటల్, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: గ్రామాభివృద్ధిలో భాగం కావాల్సిన పంచాయతీ కార్యదర్శుల అవకతవకలు బయట పడుతున్నా కొందరి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నిధుల దుర్వినియోగమైనట్లు ఎక్కడ ఫిర్యాదులొచ్చినా, విచారణ జరిగినా వాటి వెనుక కొందరి కార్యదర్శుల హస్తం బయట పడుతోంది. కొన్నిచోట్ల సర్పంచులు కూడా వీరికి తోడవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది.

సొంత అవసరాలకు.. వైకాపా హయాంలో పర్యవేక్షణ కొరవడటంతో ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేశారు. ముఖ్యంగా పన్నుల వసూళ్లను పక్కదారి పట్టించినా అడిగే నాథుడు లేకపోయాడు. పల్లెల ఆదాయ వనరులను సొంత ఖాతాలకు మళ్లిస్తూ ఖజానాకు గండి కొట్టారు. గతేడాది పన్నులు బకాయిలు పేరుకుపోయాయి. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు, ఆచంట మండలాల్లో మినహా పూర్తిస్థాయిలో ఎక్కడా పన్నులు వసూళ్లు కాలేదు. అత్యధికంగా పాలకోడేరు, వీరవాసరం, తణుకు, అత్తిలి, గణపవరం, పెనుగొండ, నరసాపురం, తదితరచోట్ల వసూళ్లు కావాల్సి ఉంది. వసూలు చేసినా కొందరు కార్యదర్శులు చెల్లించకపోవడమే కారణంగా కనిపిస్తున్నాయి.

నరసాపురం మండలం మల్లవరంలో నిధుల దుర్వినియోగంపై ఉప సర్పంచి, పాలకవర్గ సభ్యులు ఫిర్యాదు చేయగా రూ.11.62 లక్షలు దుర్వినియోగమైనట్లు తేలింది. సర్పంచితో పాటు కొందరు కార్యదర్శుల చేతివాటం ఉన్నట్లు విచారణలో గుర్తించారు.

పెనుగొండ మండలం ములపర్రులో సర్పంచితో పాటు ముగ్గురు కార్యదర్శులు సుమారు రూ.69 లక్షలు చేతివాటం ప్రదర్శించారు. నడిపూడిలోనూ సుమారు రూ.25 లక్షలు సర్పంచితో పాటు కార్యదర్శి సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిపై విచారణ జరుగుతోంది.

మచ్చుకు కొన్ని.. ➤ **పెనుమంట్ర** మండలం పొలమూరులో అప్పటి కార్యదర్శి ఇంటి పన్నుల సొమ్మును ప్రభుత్వ ఖాతాకు జమ చేయకుండా కొద్ది రోజులు తనవద్దే ఉంచుకున్నారు. మరో కార్యదర్శి లక్షలాది రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా బయట వ్యక్తులకు బదిలీ చేశారు.

➤ **ఇరగవరం** మండలంలోని కావలిపురంలో పనిచేసిన గత కార్యదర్శి పన్నులు వసూలు చేసి సొంత ఖాతాలకు మళ్లించుకున్నారనే ఫిర్యాదులపై అధికారులు విచారణ చేశారు. వైకాపా హయాంలో దువ్వలో సిబ్బంది వసూలైన పన్నులు, ఇతర ఆదాయ సొమ్మును సొంతానికి వాడుకున్నారు.

➤ **భీమవరం** మండలం చినఅమిరం, రాయలం పంచాయతీల్లో గతంలో పనిచేసిన కార్యదర్శి ప్రజల నుంచి వసూళ్లు చేసిన పన్నులు, ఇతరత్రా ఆదాయ సొమ్ము సుమారు రూ.2 కోట్లు దుర్వినియోగం చేశారు. ఇదే మండలంలో మరి కొన్ని పంచాయతీల్లో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై విచారణలు జరిగాయి.

పర్యవేక్షణ లేక

గ్రామాల్లో వ్యాపార, వాణిజ్య దుకాణాల లైసెన్సు రుసుం, తాగునీరు, వినోదం పన్నులు, గదుల అద్దె, సంతలు, స్థలాల వేలం ద్వారా పన్ను వసూళ్లవుతుంది. క్షేత్రస్థాయిలో పన్నులు ఎలా వస్తున్నాయి, సక్రమంగా జమ చేస్తున్నారా లేదా అని పర్యవేక్షణ లేదు. దీంతో కొంతమంది వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటూ తర్వాత చెల్లిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, పన్నుల వసూళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తామని డీపీవో రామ్‌నాథ్ రెడ్డి తెలిపారు.

ప్రేమకు ప్రతిరూపం క్రీస్తు

భీమవరం: రూపాంతర దేవాలయం

క్రిస్మస్ కేకు కోసి ఎంపీ పాకా సత్యనారాయణకు తినిపిస్తున్న మండలి ఛైర్మన్ మోసేనురాజు, పాల్గొన్న కొటికలపూడి గోవిందరావు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: సాటివారిని ప్రేమగా చూడడమే క్రీస్తు చూపిన మార్గం అని శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేనురాజు అన్నారు. భీమవరం పీపీ రోడ్డులో ఉన్న రూపాంతర శతవార్షిక దేవాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. క్రీస్తు జననంతో లోకానికి శాంతి మార్గం అని ఓర్పు, నేర్పు ప్రతి ఒక్కరికీ ఉండాలన్నారు. ఈ సందర్భంగా క్రీస్తు గీతాలు ఆలపించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాస్టర్ నక్కా అశోక్‌కుమార్ ప్రత్యేక ప్రార్థన చేసి దేవుని సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా అతిథులు భారీ కేకు కోసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకటసత్యనారాయణ, ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, చర్చి నిర్మాణ కమిటీ ఛైర్మన్ ఆర్.కమల్‌రాజు, పీసీసీ ఛైర్మన్ యు.కరుణాకరరావు పాల్గొన్నారు.

తణుకు ఆర్‌సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

జిల్లా వ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి నుంచే విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాల ఏసుకు కొవ్వొత్తులతో స్వాగతం పలికారు. నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో సంబరాలు మిన్నంటాయి

ముగిసిన హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శన

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: రుస్తుంబాద అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శన బుధవారంతో ముగిసింది. జాతీయ హస్తకళల ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శనలో 15 రాష్ట్రాలకు చెందిన భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ఉండే విభిన్న హస్తకళల ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేశారు.

తెదేపా పార్లమెంటరీ సైన్యం సిద్ధం

సీనియర్లకు, యువతకు సమతూకం

ఈనాడు డిజిటల్, భీమవరం, న్యూస్‌టుడే బృందం: తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీల కసరత్తు పూర్తయింది. ఇప్పటికే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మంతెన రామరాజు, పితాని మోహనరావులను ప్రకటించగా 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 9 మంది అధికార ప్రతినిధులు, 9 మంది కార్యదర్శులతో అన్ని నియోజకవర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ కమిటీ జాబితాను బుధవారం అధిష్ఠానం విడుదల చేసింది. జిల్లా కార్యవర్గాన్ని 32 నుంచి 40కి పెంచారు. సామాజిక, రాజకీయ, స్థానిక సమీకరణలు, పార్టీకి విధేయత, భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేయడం వంటి అంశాలను ప్రాతిపదికగా అందరి అభిప్రాయం తీసుకొని ఎంపిక చేశారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటించారు.

మహిళలు, సామాజిక కూర్పు: పార్టీకి ఎప్పటి నుంచో సేవలందిస్తున్న వారిని గుర్తిస్తూనే సామాజిక వర్గాలకు, మహిళలకు గుర్తింపునిచ్చారు. కాపులు 12, బీసీలు 18, క్షత్రియ 3, మాల 5, మాదిగ 2, కమ్మ, రెడ్డిలకు ఒక్కొక్కటి చొప్పున పదవులు దక్కాయి. మొత్తం తొమ్మిది మంది మహిళలకు చోటు కల్పించారు.

కార్యవర్గంలో వీరే..

ఉపాధ్యక్షులు: మామిడిశెట్టి త్రిమూర్తులు, పంజా వెంకటేశ్వరరావు(భీమవరం), మామిడిశెట్టి సత్యనారాయణ(నరసాపురం), చిట్టూరి సీతారామాంజనేయులు, బండెల భాస్కరరావు(పాలకొల్లు), కలిదిండి నగేశ్ రాజు(ఉండి), గోపిశెట్టి శ్రీరామకృష్ణ(తణుకు), తామనపూడి శ్రీనివాస రెడ్డి(ఆచంట), ఎన్.ఎస్.సత్యనారాయణగురూజీ(తాడేపల్లిగూడెం).

కార్యనిర్వాహక కార్యదర్శులు: రేవు వెంకన్న(భీమవరం), భూపతి నరేశ్(నరసాపురం), వల్లూరి ధనుంజయ, బండారు ఆదిలక్ష్మి(పాలకొల్లు), గుండాబత్తుల వెంకటరావు(ఉండి), కునుకు జనార్దన్(తణుకు), కోట సత్యనారాయణ(ఆచంట), తన్నీడి సోలోమాన్ రాజు, పొనుకుమాటి గంగరాజు(తాడేపల్లిగూడెం).

అధికార ప్రతినిధులు: కడలి నెహ్రూ(భీమవరం), శిరిగినీడి రాజ్యలక్ష్మి(నరసాపురం), మాతా రత్నరాజు(పాలకొల్లు), వనిమ శ్రీనివాస్(ఉండి), బసవా వీవీఎస్ రామకృష్ణ, శ్రీరామకృష్ణ సత్యనారాయణమూర్తి (తణుకు), అంగర వరప్రసాద్, ఆళ్ల జానకీరామయ్య (ఆచంట), శ్రీరాముల విజయలక్ష్మి(తాడేపల్లిగూడెం).

కార్యదర్శులు: సాయి విజయలక్ష్మి(భీమవరం), తిరుమలశెట్టి నాగేశ్వరరావు, బలం ప్రతాప్(నరసాపురం), బత్తుల మేరి నిర్మలాకుమారి(పాలకొల్లు), ఉండ్రు అబ్రహం(ఉండి), గారపాటి జ్యోతి (తణుకు), తారపట్ల కనకదుర్గ (ఆచంట), చిటికిని శ్రీనివాసరావు (తాడేపల్లిగూడెం), మల్లిపూడి కృష్ణకుమారి(ఉండి).

కోశాధికారిగా కట్టా లక్ష్మి దుర్గాభవానీ(ఆచంట), కార్యాలయ కార్యదర్శిగా ఉప్పులూరి చంద్రశేఖర్(భీమవరం), మీడియా, సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా పోసిరత్నం పోతురాజు (తాడేపల్లిగూడెం), వీరమల్లు సరస్వతీ రావు(ఉండి) ఎంపికయ్యారు.

మన చేతిలో.. సకల సేవల 'ఉమంగ్'

అందుబాటులో 2374 సర్వీసులు

విస్సాకోడేరు (పాలకోడేరు), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సేవలను మరింత దగ్గర చేర్చేందుకు ఉమంగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కేంద్ర సంస్థలకు సంబంధించి 866, రాష్ట్ర, స్థానిక సంస్థలవి 1508 ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అత్యవసర సహాయం (హెల్ప్ లైన్) సేవలను కూడా సులభంగా పొందవచ్చు.

ముఖ్యమైనవి ఇవే: ట్రావెల్స్, హెల్త్, వెల్‌నెస్, పోలీస్, న్యాయ సహాయం, రేషన్, ఆధార్, రవాణా, విద్య, నైపుణ్య శిక్షణ, ఉద్యోగం, ఉపాధి, బిల్లుల చెల్లింపు, మహిళలు, పిల్లలు, వృద్ధుల సంరక్షణ, ఈ- డిస్ట్రిక్ సర్వీస్, రైతు, వ్యవసాయం, యువత ఉపాధి కల్పన, సోషల్ సెక్యూరిటీ, పెన్షనర్స్, ప్రజా ఫిర్యాదులు.

ప్రభుత్వ పథకాలు కూడా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సుమారు 15 ముఖ్య శాఖలకు సంబంధించిన 5870 పథకాల పూర్తి వివరాలను యాప్‌లో పొందుపర్చారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, బ్యాంకింగ్, వ్యాపారం, విద్య, వైద్యం, రుణాలు, రాయితీలు తదితర సేవలను కూడా పొందవచ్చు.

UMANG
THE SPIRIT OF NEW INDIA

ఆధార్ సేవలతో పాటు ఉద్యోగుల, పెన్షనర్ల భవిష్యనిధి (పీఎఫ్), జీవన్ ప్రమాణ్ డిజిటల్ నిర్ధరణ వంటి సేవలను అతి సులభంగా పొందవచ్చు. మున్సిపాలిటీ ఇంటి, కుళాయి పన్ను చెల్లింపులు, రేషన్ , బస్సు, రైల్వే, విమాన సర్వీసుల వివరాలు, టిక్కెట్ బుకింగ్ సేవలు ఉన్నాయి.

ఈ యాప్ మన చరవాణిలో ఉంటే అత్యవసర (హెల్ప్‌లైన్) సేవల నంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నేరుగా యాప్ నుంచే ఆయా

అత్యవసర నంబర్లు నంబర్లకు ఫోన్ చేయవచ్చు. రైతులు, వృద్ధులు, విద్యార్థులు, మహిళలు, చిన్నపిల్లలు, ఆరోగ్యం, పోలీస్, రైల్వే సంస్థల అత్యవసర సేవలు ఉన్నాయి.

డిజిటల్ లాకర్ ఈ యాప్‌లో డిజిటల్ లాకర్ సౌకర్యం కూడా ఉంది. ఆధార్, రేషన్, విద్య, ఇతర ధ్రువపత్రాలను నేరుగా డౌన్‌లోడ్ చేసుకుని డిజిటల్ లాకర్‌లో భద్రపరుచుకోవచ్చు.

డౌన్‌లోడ్ ఇలా.. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి యూఎంఏఎన్‌జీ అని టైప్ చేస్తే యాప్ కనిపిస్తుంది. అది ఇన్‌స్టాల్ చేసుకుని మీ చరవాణి నంబరు, ఈ మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రబీ ఊసులు.. రైతు ఆశలు

డెల్టాలో సాగు ఆరంభం

పెదపుల్లేరులో ఎదిగిన నారు.. నాట్లుకు సిద్ధం చేసిన పొలం

ఉండి, భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: ఖరీఫ్ వరి మాసూళ్లు జిల్లాలో 95 శాతానికి మించి పూర్తయ్యాయి. అక్కడక్కడా మిగిలిన పంటను ఒడ్డుకు చేరుస్తున్నారు. మరోవైపు డెల్టాలో రబీ సాగుకు రైతులు అడుగులేస్తున్నారు. వారం నుంచి కాలువలకు పుష్కలంగా నీరొదులుతున్నారు. ఇప్పటికే నారుమడులు పోసిన రైతులు చేలను దమ్ము చేస్తున్నారు.

డెల్టాలో 29 మండలాల్లోని పూర్తి ఆయకట్టులో సాగుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈనెల రెండో వారం వరకు నామమాత్రంగానే నీరొదిలారు. అన్ని చోట్లా నీరు అవసరం కావడంతో 19 నుంచి బుధవారం వరకు ఏడు వేల క్యూసెక్కుల చొప్పున ఇస్తున్నారు. 66 ఎకరాలకు క్యూసెక్కు చొప్పున వదులుతున్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం, తణుకు మండలాల్లో నాట్లు ప్రారంభమయ్యాయి. అధిక దిగుబడినిచ్చే సన్న రకాలను రైతులు వేస్తున్నారు.

సాగు అంచనా 2.30 లక్షల ఎకరాలు
విత్తన రకాలు : ఎంటీయూ 1121 (శ్రీధృతి), ఎంటీయూ 1426, ఎంటీయూ 1282 (కొత్తవి)
నారుమడులు వేయాల్సింది 11,500 ఎకరాలు
పూర్తయిన నాట్లు 5 వేల ఎకరాలు
వస్తున్న సాగునీరు 7 వేల క్యూసెక్కులు

అవరోధంగా తూడు, డెక్క.. జిల్లాలో 11 ప్రధాన కాలువలు 361 కిలోమీటర్లు, మరో 1,166 కిలోమీటర్ల పరిధిలో ఉప కాలువలు ఉన్నాయి. వీటిలో కొన్నిచోట్ల తూడు, గుర్రపుడెక్క తదితర వ్యర్థాలు నీటి పారుదలకు అవరోధంగా మారాయని రైతులు వాపోతున్నారు. వీటిని పూర్తిస్థాయిలో తొలగిస్తేనే నిర్దేశిత సమయానికి నాట్లు పడతాయని భావిస్తున్నారు.

జనవరి నెలాఖరుకు నాట్లు.. జిల్లాలో 50 శాతం విస్తీర్ణంలో నారుమడులు పడ్డాయి. మిగిలిన చోట్ల వారం రోజుల్లో పూర్తి కానున్నాయి. కాలువల్లో నిండుగా నీరు వస్తోంది. జనవరి నెలాఖరుకు నూరుశాతం నాట్లు పూర్తయ్యేలా అన్నదాతలను చైతన్యపరుస్తున్నాం. **- జడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి, భీమవరం**

ఆరేళ్ల సేవ.. ఆర్తులకు తోవ!

నిరాశ్రయులకు క్షవరం చేయిస్తున్న ప్రతినిధులు

ఏలూరు శాంతినగర్‌లోని మన్నాచర్చి ఆధ్వర్యంలో బుధవారం నిరాశ్రయులకు క్షవరాలు, తలస్నానాలు చేయించారు. సుమారు 350 మందికి పైగా దివ్యాంగులు, నిరు పేదలు, నిరాశ్రయులకు నిత్యావసర సరకులు, నూతన దుస్తులు పంపిణీ చేశారు. జ్యోతిరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరేళ్లుగా ప్రతినెలా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రస్టీ, పాస్టర్ ఎం.జ్యోతిరాజు తెలిపారు. ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో ముందస్తుగా ఎంపిక చేసిన 350 మందికి నెలనెలా సరకులు, దుస్తులను అందజేస్తున్నామని.. త్వరలో నిరాశ్రయులకు ఆశ్రమం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. **- ఈనాడు, ఏలూరు**

ఆచంట ఏఎంసీ ఛైర్‌పర్సన్‌గా సత్యవతి

ఆచంట, న్యూస్‌టుడే: అనేక మార్పులు, చేర్పుల తరువాత ఆచంట ఏఎంసీ కార్యవర్గాన్ని బుధవారం ప్రకటించారు. ఛైర్‌పర్సన్‌గా కేతా సత్యవతి(తెదేపా), వైస్ ఛైర్మన్‌గా ముచ్చర్ల నాగ సుబ్బారావు(భాజపా) నియమితులయ్యారు. సభ్యులుగా చింతపర్తి సతీసావిత్రి, కోట బులిమారియ్య, నార్గన సత్యవతి, నల్లా నరసింహారావు, బొబ్బా వెంకట శేష కృష్ణవేణి, నక్కా మాధవి, చింతపల్లి రత్న కుమారి, బండి సత్యనారాయణ, మానుపాటి సత్తిబాబు, సంగినీడి జగదీశ్‌కుమార్, కమ్మ సత్యనారాయణ, బండి శ్యాంప్రసాద్, నామాల శ్రీనివాసు నియమితులయ్యారు. గౌరవ ఛైర్మన్‌గా స్థానిక శాసన సభ్యుడు పితాని సత్యనారాయణ వ్యవహరిస్తారు.

సోమేశ్వరుని ఆలయానికి స్థలం విరాళం 8లో

లోక కల్యాణార్థం మహా యజ్ఞం

నిడమర్రు మండలం మందలపర్రులో అతిరుద్ర మహాయజ్ఞం కొనసాగుతోంది. మూడో రోజు బుధవారం యజ్ఞ క్రతువును ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు సందర్శించారు. ఈ సందర్భంగా ముక్కంటిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. 66 మంది వేద పండితుల నేతృత్వంలో ఉదయం నుంచి రాత్రి వరకు యజ్ఞం సాగింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి వీక్షించారు. వారికి నిర్వాహకులు అన్న సమారాధన చేపట్టారు. **- న్యూస్‌టుడే, నిడమర్రు**

వైకాపా హయాంలో.. కైకలూరులో పీడీఎస్ బియ్యం కుంభకోణం

అప్పటి డీఎంపై క్రమశిక్షణ చర్యలు, అభియోగాలు నమోదు

ఈనాడు-ఏలూరు: కైకలూరు, న్యూస్‌టుడే: వైకాపా హయాంలో కైకలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని బియ్యం గోదాముల్లో చోటుచేసుకున్న భారీ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దీనికి బాధ్యులైన అప్పటి కృష్ణాజిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ కె.రాజ్యలక్ష్మిపై క్రమశిక్షణ చర్యలు, అభియోగాలు నమోదు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టినా పట్టించుకోలేదని, ఎంఎల్‌ఎస్ గోదాముల నిర్వహణపై ఆమెకు నిఘా, పర్యవేక్షణ కొరవడిందని విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై విచారణ చేసిన అధికారులు ఆమె విధి నిర్వహణలో వైఫల్యం చెందారని ప్రభుత్వానికి నివేదించారు. డిప్యూటీ కలెక్టర్ హోదా అధికారిణి అయిన రాజ్యలక్ష్మి ప్రస్తుతం ఏపీఎస్‌డబ్ల్యూఈఆర్ఐఈఎస్ సంయుక్త కార్యదర్శి-2గా పని చేస్తున్నారు.

అవినీతి జరిగిందిలా..

గతంలో కృష్ణాజిల్లా పరిధిలో కైకలూరు ఉన్నప్పుడు స్థానిక బియ్యం నిల్వల గోదాముల్లో అంతులేని అవినీతి చోటుచేసుకుందని శాఖ విజిలెన్స్ విచారణలో వెల్లడైనా ఆమె పట్టించుకోలేదు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టడం, పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం, నిధుల దారి మళ్లింపు జరిగినట్లు విచారణలో తేలింది. రూ.5.45 కోట్లు అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయింది. అప్పటి వైకాపా ప్రజాప్రతినిధుల అండతో నాడు అక్కడ పనిచేసిన కొందరు అధికారులు కుమ్మక్కై పేదలకు చేరాల్సిన వేలాది టన్నుల పీడీఎస్ బియ్యం, ఇతర నిత్యవసరాలను పక్కదారి పట్టించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 122 రేషన్ దుకాణాలకు చెందిన 5526 బస్తాల బియ్యం, 4556 కిలోల కందిపప్పు, 3.5 టన్నుల కందిపప్పు, 524 బస్తాల మధ్యాహ్న భోజన పథకం బియ్యం ఇవ్వకుండానే డీలర్లకు సరఫరా చేసినట్లు గోదాము అధికారులు తప్పుడు రిలీజింగ్ ఆర్డర్లు సృష్టించారు. ఈ బండారం విచారణలో బయటపడింది. అప్పటి గోదాము ఇన్‌ఛార్జి బి.హుళ్లకేశ్వరరావుతో పాటు కంప్యూటర్ ఆపరేటర్, ప్రైవేటు గుమాస్తాను ప్రధాన నిందితులుగా చూపి వారిని విధుల నుంచి తొలగించారు.

మంత్రి చొరవతో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కైకలూరు బియ్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. ఆయన చొరవ తీసుకుని అక్రమాలపై విచారణ జరిపించటంతో అక్రమాలు నిగ్గు తేలాయి.

(c) eenadu

విజేతలు: భీమవరం కేజీఆర్ఎల్, డీఎన్నార్ డిగ్రీ కళాశాల, డీఎన్నార్ ఇంజినీరింగ్ జట్లు

బౌండరీలు, సిక్సర్లతో..

కోహ్లీ.. రోహిత్‌లా చెలరేగారు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలోని ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడామైదానంలో మూడో రోజు బుధవారం ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రజెంట్స్, 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2025' క్రికెట్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి.

తొలి మ్యాచ్ విజేత కేజీఆర్ఎల్.. ఉదయం జరిగిన మొదటి మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భీమవరం విష్ణు ఫార్మసీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 78 పరుగులు చేసింది. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన భీమవరం కేజీఆర్ఎల్ జట్టు 6 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. జి.చరణ్‌సాయి తేజ 51 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు.

59 పరుగులకే పరిమితం.. రెండో మ్యాచ్‌లో భీమవరం డీఎన్నార్ డిగ్రీ కళాశాల జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా భారీ స్కోరు చేశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన తణుకు ఎస్‌సీఐఎం కళాశాల 59 పరుగులకే పరిమితమైంది. విజేత జట్టులో హర్షవర్ధన్ 36 పరుగులు, 3 వికెట్లు తీశాడు.

'ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెట్ ఆఫ్ ది డే' చరణ్ సాయితేజ

విజేత డీఎన్నార్ ఇంజినీరింగ్ జట్టు.. మూడో మ్యాచ్‌లో ఆరంభం నుంచి డీఎన్నార్ ఇంజినీరింగ్ జట్టు క్రీడాకారులు దూకుడుగా ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో బంతిని బౌండరీలు దాటించారు. 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 135 పరుగులను ప్రత్యర్థి జట్టు ఎస్.వి.కె.వి డిగ్రీ కళాశాల ముందు ఉంచింది. ఈ జట్టులో కొందరు ఆటగాళ్లు పరుగులు ఏమీ తీయకుండానే వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఆరు వికెట్ల నష్టానికి 49 పరుగులు మాత్రమే చేసింది. డీఎన్నార్ ఇంజినీరింగ్ జట్టు బ్యాట్స్‌మెన్ ఎన్.చైతన్య అత్యధికంగా 80 పరుగులు చేశాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. సీహెచ్ జాషువా రెండు ఓవర్లు వేసి ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను పడగొట్టాడు.

మ్యాచ్‌ల వివరాలు

25-12-2025 (గురువారం) ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం గ్రౌండ్‌లో

- ఉదయం 8 గంటలకు: స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాల, నరసాపురం X కె.జి.ఆర్.ఎల్. డిగ్రీ కళాశాల, భీమవరం
- ఉదయం 11.00 గంటలకు: ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల X విష్ణు ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం
- మధ్యాహ్నం 2 గంటలకు: శ్రీవాసవి ఇంజినీరింగ్ కళాశాల, తాడేపల్లిగూడెం X డీఎన్నార్ డిగ్రీ కళాశాల, భీమవరం

26-12-2025 (శుక్రవారం) ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం గ్రౌండ్‌లో

- ఉదయం 8 గంటలకు: 25వ తేదీ ఉదయం 8 గంటలకు గెలిచిన జట్టు X 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గెలిచిన జట్టు
- ఉదయం 11.00 గంటలకు: డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాల X 25వ తేదీ ఉదయం 11 గంటలకు గెలిచిన జట్టు
- మధ్యాహ్నం 2 గంటలకు: కె.జి.ఆర్.ఎల్. జూనియర్ కళాశాల, భీమవరం X ఇంపల్స్ జూనియర్ కళాశాల, తణుకు

Title Sponsor
Dhanik Bharat Educational Institutions
The Lloyd Group Initiative
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ NECC (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner
CMR SHOPPING MALL The joy of life
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Regional Sponsor
City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
District Sponsor
TIRUMALA విద్యాసంస్థలు
Digital Partner ఈనాడు.నెట్
TV Partner ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి రామానాయుడు, కూటమి నాయకులు

వైకాపా హయాంలో దళిత ప్రాంతాల అభివృద్ధి శూన్యం: నిమ్మల

పాలకొల్లు (గ్రామీణ), న్యూస్‌టుడే: వైకాపా ఐదేళ్ల పాలనలో దళిత ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోలేదని, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో కనీసం లక్ష రూపాయల పని కూడా ఎక్కడా చేయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మండలం బల్లిపాడులో బుధవారం రూ.88.80 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తెదేపా హయాంలో పాలకొల్లు నియోజకవర్గం మొత్తం మీద రూ.140 కోట్ల వరకు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో అభివృద్ధి పనులు చేశామన్నారు. మళ్లీ కూటమి పాలనలో బల్లిపాడు అనే చిన్న పాటి గ్రామంలోనే ఏడాదిన్నర కాలంలో రూ.2.54 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఏఎంసీ ఛైర్మన్ కోడి విజయభాస్కర్, ఉన్నమట్ల కబర్ది, పాముల రజినీకుమార్, తులా రామలింగేశ్వరరావు, కామిశెట్టి అయ్యప్ప నాయుడు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఏడడుగులు.. ఏడు నెలలకే కన్నీళ్లు!

- అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
- పోలీసుల అదుపులో భర్త

ఆమె.. పెళ్లిపై ఎన్నెన్నో కలలుగంది..
భర్తపై ఇంకెన్నో ఆశలు పెట్టుకుంది..
వైవాహిక జీవితం అద్భుతమని ఊహించింది..
కోటి ఆకాంక్షలతో మెట్టింట్లో అడుగెట్టింది..
ఆమె.. ఏడు నెలలకే కలలు కల్లలయ్యాయి..
ఆశలు అడియాసలయ్యాయి..
అద్భుత భావనలు అంధకారమయ్యాయి..
ఆకాంక్షలు కన్నీటి చారలయ్యాయి..

పెదపాడు, న్యూస్‌టుడే: వివాహమైన ఏడు నెలలకే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాద ఘటన ఇది. పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీశ్ కథనం మేరకు.. విజయనగరం జిల్లా చుక్కవలస గ్రామానికి చెందిన రెడ్డి జ్యోతి అలియాస్ హారిక(21)కు ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన రెడ్డి అనిల్‌తో ఏడు నెలల కింద పెళ్లయింది. భర్త కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌లోని ఓ కార్ల షోరూంలో సర్వీసు మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇటీవల పెదపాడు మండలం అప్పనవీడులోని ప్రైవేటు పశువుల సంత సమీప ఓ అపార్ట్‌మెంట్‌లో నవ దంపతులు కొత్త కాపురం పెట్టారు. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి జ్యోతి మృతి చెందినట్లు పెదపాడు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై కట్టా శారదా సతీశ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతురాలి మెడ కమిలి ఉండటంతో.. చుట్టుపక్కల వారిని విచారించారు.

పొంతన లేని సమాధానాలు.. ఆపై కాకినాడలో ఉంటోన్న మృతురాలి సోదరి చింతా శ్రావ్య, బంధువులకు పోలీసులు విషయాన్ని తెలియజేశారు. ఈలోపు క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి అపార్ట్‌మెంట్‌తో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో భర్త లేకపోవడం.. తర్వాత అపార్ట్‌మెంట్‌కు చేరుకొని తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పడం.. స్థానికులు చెప్పిన విషయాలకు.. అనిల్ చెబుతోన్న సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు బుధవారం అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేశారు. విచారణానంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ, ఎస్సైలు పేర్కొన్నారు.

అనుమానాస్పద స్థితిలో తల్లీకుమార్తెలు

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లి మండలం పెనుమాకలంకలో తల్లీకుమార్తెల మృతి కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఘంటసాల పార్వతి(60) మొదటి భర్త గతంలో చనిపోవడంతో కొవ్వాడలంకకు చెందిన రాంబాబును రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్త 12 ఏళ్ల కిందట మృతి చెందడంతో మొదటి భర్త కుమార్తె నాగమణి(42)తో కలిసి పెనుమాకలంక సచివాలయం సమీపంలో రేకులతో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. రెండు రోజులుగా తల్లీకుమార్తెలు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన వస్తుండటంతో స్థానికులు బుధవారం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. లోపల నుంచి గడియవేసి ఉండటంతో బలవంతంగా తెరిచారు. అప్పటికే ఇద్దరి మృతదేహాలు కిందపడి ఉబ్బిపోయి ఉన్నాయి. సమాచారం అందుకున్న మండవల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై విచారణ చేశారు. నాగమణి మిషన్ కుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇరుగుపొరుగు వాళ్లతో వారికి పెద్దగా సంబంధాలు లేవని స్థానికులు తెలిపారు. కనీసం వీరికి ఆధార్, రేషన్ కార్డులు లేవని, ఎవరి సాయాన్ని ఆశించరని చెబుతున్నారు. దుర్భర పరిస్థితులను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి లోనై విషపదార్థాన్ని తీసుకుని మృతి చెంది ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండో భర్త కుమార్తె ముంగర కామాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై రామచంద్రరావు తెలిపారు.

మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు

చెట్టుపై నుంచి జారిపడి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం రెండో పట్టణంలో చెట్టు కొమ్మలు నరికేందుకు పైకి ఎక్కి ప్రమాదవశాత్తూ కిందకు జారి పడి వ్యక్తి మృతి చెందాడు. రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. గొల్లవానితిప్ప రోడ్డుకు చెందిన కె.వెంకన్న (40) మరో వ్యక్తితో కలిసి శ్రీరామపురంలోని ఓ నివాసం దగ్గర ఉన్న చెట్టు కొమ్మలను బుధవారం మధ్యాహ్నం కొడుతున్నారు. ఆ సమయంలో వెంకన్న కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. 108 అత్యవసర వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి వెంకన్న మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎస్సై కె.రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

11 ప్రాణాలు.. అనంతలోకాలు

ఉభయ జిల్లాల్లో విషాద ఘటనలు

కుమార్తెలను చూసేందుకెళ్లి..

రహదారి ప్రమాదంలో భర్త, చికిత్స పొందుతూ భార్య మృతి

మండవల్లి, న్యూస్‌టుడే: తాము కూలిపనులు చేసుకుంటున్నా తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం కలలుగన్నారు ఆ భార్యాభర్తలు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమైనా ముగ్గురు పిల్లల్నీ ఉన్నత చదువులు చదివిస్తున్నారు. విజయవాడలో చదువుకుంటున్న బిడ్డల్ని చూసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. భర్త అక్కడికక్కడే మృతిచెందగా.. భార్య చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందిన హృదయ విదారక ఘటన ఇది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కానుకొల్లుకు చెందిన పాలెపు వెంకన్న(41), గృహలక్ష్మి(37)లకు ఇంటర్, డిగ్రీ చదువుతున్న కుమార్తెలతోపాటు కుమారుడు ఉన్నారు. కుమార్తెలిద్దరూ విజయవాడలో వసతి గృహంలో ఉంటూ చదువుతున్నారు. ఈ నెల 21న కుమార్తెలను చూసేందుకు వెంకన్న, గృహలక్ష్మి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. విజయవాడ కంకిపాడు కోమటికుంట లాకుల వద్ద కారు ఢీకొనడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. గృహలక్ష్మి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మృతదేహాలకు పూలదండలు వేసి నివాళులర్పించి పిల్లలను ఓదార్చారు. వారిద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

వెంకన్న, గృహలక్ష్మి (పాతచిత్రం)

ఇల్లు చేరకుండానే ముగిసిన ప్రయాణం

ఉపాధ్యాయుడు దుర్మరణం

గోకవరం, మారేడుమిల్లి, న్యూస్‌టుడే: కష్టపడి డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా కొలువు సాధించారు. కుటుంబానికి దూరంగా ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ సెలవు కావడంతో కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు స్వగ్రామం బయలుదేరాడు. మార్గంమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. వివరాలివీ.. ఏలూరు రాణినగర్‌కు చెందిన రెడ్డి రాజేష్(38) ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా కొలువు సాధించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి గ్రామం సోమిరెడ్డిపల్లి ఏపీఆర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా అక్టోబర్‌లో విధుల్లో చేరారు. ఉద్యోగరీత్యా మారేడుమిల్లిలోనే ఉంటున్నారు. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఏలూరులో నివాసం ఉంటున్నారు. కుటుంబాన్ని ఇక్కడకు తరలించేందుకు ఇంటికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిస్మస్ సెలవుకు తోడు ఆదివారం వరకు సెలవు పెట్టి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై స్వగ్రామం బయలుదేరారు. గోకవరం దాటిన తరువాత బావాజీపేట సమీపంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. రోడ్డుపై పడి తలకు గాయమవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గడ్డితో వెళ్లే ట్రాక్టర్‌ను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు యువకులు కోరుకొండ గ్రామంలోని పశ్చిమగానుగూడెంకు చెందినవారిగా గుర్తించారు. గోకవరంలో సినిమా చూసేందుకు వీరు ముగ్గురు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వీరిలో ఇద్దరికి గాయాలు కావడంతో 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై పవన్‌కుమార్ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాజేష్ (పాత చిత్రం)

మర్లగూడెం అడవిలో మహిళ మృతదేహం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం మండలం మర్లగూడెం సమీపాన అడవిలో ఒక మహిళ మృతదేహం ఉండటాన్ని స్థానికులు బుధవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై దుర్గామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం సరిపల్లికి చెందిన పామర్తి శిల్పారాణి(25) భర్త కొంత కాలం కిందట చనిపోయారు. దీంతో ఆమె తన ఇద్దరు కుమార్తెలతో పుట్టింటి వద్ద ఉంటున్నారు. ఆమె తీరుపై కుటుంబీకులు నెల కిందట మందలించారు. దీంతో జంగారెడ్డిగూడెంలో ఇల్లు అద్దెకు తీసుకుని చిన్న కుమార్తెతో కలిసి ఉంటున్నారు. పెద్ద కుమార్తె ఏలూరులో వసతి గృహంలో ఉండి చదువుకుంటున్నారు. శిల్పారాణి చరవాణికి నాలుగు రోజులుగా తండ్రి ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాఫ్ వస్తుంది. ఆమె నాలుగు రోజులుగా ఇంటికి రాకపోవడంతో చిన్న కుమార్తెను ఇంటి యజమాని కుటుంబీకులకు అప్పగించారు. అడవిలో గుర్తించిన మృతదేహం వద్ద లభ్యమైన ఆనవాళ్ల ప్రకారం మృతురాలు శిల్పారాణిగా గుర్తించారు. మొహం నుజ్జు నుజ్జై గుర్తించలేని విధంగా ఉంది. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి అడవిలోకి తీసుకొచ్చి మొహంపై బలంగా కొట్టి చంపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతురాలి సోదరుడు మహేశ్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కుక్కను తప్పించబోయి

మండవల్లి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనానికి అడ్డువచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో చోదకుడు మృతి చెందిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదినేపల్లి మండలం వడాలికి చెందిన మట్టా ఏడుకొండలు(36) తుక్కు వ్యాపారం చేసుకుంటూ తాడేపల్లిగూడెంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం వడాలి నుంచి తాడేపల్లిగూడేనికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. జాతీయ రహదారి 165పై కానుకొల్లు వద్ద అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో దానిని తప్పించే క్రమంలో పక్కనే నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఏడుకొండలు తలకు తీవ్ర గాయం కావడంతో 108 వాహనంలో గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎస్సై రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గేదెలకు నీళ్లు పెట్టడానికెళ్లి.. చెక్ డ్యాంలో పడి

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: గేదెలకు నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెక్ డ్యాంలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాముల వెంకట సుబ్బారావు(40) వ్యవసాయం చేస్తూనే గేదెలను మేపుతూ జీవిస్తాడు. ఈ నేపథ్యంలో ఉదయం మేత కోసం గేదెలను గ్రామంలోని మెట్ట మీదకు తోలుకెళ్లాడు. సాయంత్రం సమయంలో గేదెలకు నీళ్లు పెట్టేందుకు అక్కడ ఉన్న చెక్ డ్యాం దగ్గరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి చెక్ డ్యాంలో పడి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తెలిపారు.

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: చొప్పరామన్నగూడెంలో ఘంటశాల దీపిక(17) అనే ఇంటర్ విద్యార్థిని బుధవారం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఘంటశాల సునీత భర్త వెంకటేశ్వరరావు చనిపోవడంతో కొయ్యలగూడెంలోని ఐటీఐ కళాశాలలో పనిచేస్తూ కుమార్తె దీపిక, కుమారుడితో జీవనం సాగిస్తున్నారు. ఉదయం ఆసుపత్రి పనిమీద సునీత దేవరపల్లి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తలుపులకు గెడపెట్టి ఉంది. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా వంట గదిలో దీపిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. తన కుమార్తె కుటుంబ ఆర్థిక పరిస్థితులు గురించి బాధపడేదని, తనకు ఆరోగ్యం పాడవడం వల్ల మనస్తాపంతో మరణించి ఉంటుందని తల్లి సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు.



దీపిక (పాతచిత్రం)

ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయ శాఖ
ఇ-ప్రొక్యూర్‌మెంట్ నోటీసు
ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా కవిటం గ్రామం, పోడూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా నందు శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయం అభివృద్ధి పనులు చేయుటకు రూ.86.00 లక్షలకు టెండరు పిలుచుట జరుగుచున్నది.
ఇతర వివరములకు వెబ్ సైట్ www.apeprocurement.gov.in నందు చూడగలరు.
కార్యనిర్వహణాధికారి

EENADU Classifieds

FINANCIAL SERVICES
బ్యాంక్/ప్రైవేట్ తనఖాలో ఉన్న ఇళ్ల స్థలాలు, పొలాలు ఫ్యాక్టరీలు, స్థిరాస్తులపై అతి తక్కువ వడ్డీకి వెంటనే లోన్స్ కలవు. ప్రభుత్వ ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ కలవు. * నో బ్రోకర్స్, నో సిబిల్ * M.S.R.గ్రూప్, వైజాగ్ ✆ 9121314141

PERSONAL CLASSIFIEDS
CHANGE OF NAME
I TUMPATI KAMALA, W/o. Sai Kondala Varaprasad, R/O. D.No. 5-6, Kappalakunta Village, Dwarakatirumala Mandi, EluruMy passport bearing no -M4447093, my Name is wrongly noted as "TUMPATI KAMALA KUMARI" instead of "TUMPATI KAMALA". In fact my name is TUMPATI KAMALA.
I TUMPATI KAMALA, W/o. Sai Kondala Varaprasad, R/o.D.No. 5-6, Kappalakunta Village, Dwarakatirumala Mandi, Eluru My Pass Port bearing no -M4447093, my spouse name is wrongly noted as "SRI KINDALA VARA PRASAD TUMPATI" instead of "TUMPATI SAI KONDALA VARA PRASAD". In fact my spouse name is "TUMPATI SAI KONDALA VARA PRASAD.

REAL ESTATE
S పెప్సీలాండ్ కన్సల్టెన్సీ APCRDA లేఅవుట్‌లో ప్లాట్స్, విల్లాస్, కమర్షియల్ షాప్స్, ఫ్లాట్స్, పొలాలు అమ్మకం. అమ్మలన్నా కొనాలన్నా సంప్ర|| ఏలూరు-విజయవాడ. ✆ 98481 91172.

PROPERTY FOR SALE
FOR SALE
Sale of Commercial Property on 18.09.2025, having an extent of 2097.49 Sq.Mtrs or 2508.67 Sq.yds along with buildings there on 30.12.2025 situate at Railway Station Road, Tadepalligudem, Andhra Pradesh. For further details call Mr. Ramesh Kumar on 888 611 2124 and Mr. Sasikanth on 798 99 25473

JOBS
WANTED Chief Managers, Good Salaries/ Incentives/ Marketing/ Networking/ Retired/ Age above 30 yrs. Cont. Cell: 98494 21277.
హైదరాబాద్‌లో ఇంటిపని కోసం ఫ్యామిలీ (భర్త+భార్య) కావలెను. ఉచిత వసతి, మంచి జీతం ఇవ్వబడును. ✆ 83286 09240, 94400 87074.

రాజు న్యూరో హాస్పిటల్, రాజమండ్రినందు పనిచేయుటకు హాస్పిటల్ సూపర్‌వైజింగ్‌లో అనుభవం కలిగిన ★సూపర్‌వైజర్లు డే షిఫ్ట్ మరియు నైట్ షిఫ్ట్‌లోకి కావలెను. ✆ 9885396111

TO LET
COMMERCIAL
భీమవరం- పి.పి.రోడ్ పాత సత్యనారాయణ థియేటర్ ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లో 1st ఫ్లోర్ 22X27=590 Feets అద్దెకు కలదు. ✆ 96662 12346.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించు కోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం CLASSIFIEDS

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
- For the Information of Trade & Industry
- గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 6.95 పై॥

తణుకు ఆఫీసు: 08819-224254

సోమేశ్వరుని ఆలయానికి స్థలం విరాళం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం పట్టణంలోని పంచారామ క్షేత్రం శ్రీ ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న సెంటున్నర స్థలాన్ని దాత కొనుగోలు చేసి ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన గన్నంనేని శివరామకుమార్ రూ.44 లక్షలతో ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. దానికి సంబంధించి నవంబరు 19న కొంత నగదును ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా ఇచ్చారు. మిగిలిన సొమ్మును బుధవారం అందజేశారు. త్వరలో రిజిస్ట్రేషన్ చేయించి దేవస్థానానికి అందిస్తారని ఈవో రామకృష్ణంరాజు, ఛైర్మన్ చింతలపాటి బంగార్రాజు తెలిపారు.

స్థలం కొనుగోలు సొమ్మును ఎమ్మెల్యే రామాంజనేయులుకు అందిస్తున్న దాత

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా) (కిలో 1 కి రూ.ల్లో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -135 రిటైల్ ధర 162 చికెన్ విత్ స్కిన్ - 235, చికెన్ స్కిన్‌లెస్ - 267. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 152, 161, 172 చికెన్ విత్ స్కిన్ - 294 చికెన్ స్కిన్‌లెస్ - 304.

92.7 FM Rajamahendravaram
ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

బాధిత కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయం: ఎమ్మెల్యే

నరసాపురం, న్యూస్‌టుడే: బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. మొంథా తుపాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులను ఆదుకునేందుకు ఒంగోలుకు చెందిన సినాడ్ స్వచ్ఛంద సంస్థ అధినేత జోహార్ ముందుకొచ్చారు. నియోజకవర్గంలోని నరసాపురం పట్టణం, సీతారామపురం, కొత్తనవరసపురం, రాజుగారితోట గ్రామాల్లోని చేనేత కార్మికులు, ఎస్టీ తదితర పేద వర్గాలకు చెందిన 2,500 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.4,500 చొప్పున నగదు, 1100 కుటుంబాలకు సామగ్రి ఆ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పంపిణీ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నాయకర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీవో దాసి రాజు, సినాడ్ సంస్థ ప్రాజెక్టు మేనేజరు జ్ఞానప్రసాద్, సురేశ్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

నమూనా చెక్కు అందజేస్తున్న నాయకర్ తదితరులు

చోరీ కేసు నిందితుడి అరెస్టు

సీతనపల్లి (కృత్తివెన్ను), న్యూస్‌టుడే: కృత్తివెన్ను మండలం సీతనపల్లి పంచాయతీ అడ్డపర్ర గ్రామ రామాలయంలో ఈ నెల 22న హుండీ చోరీ చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్సై పైడిబాబు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల మేరకు.. వీరవాసరం మండలం బొప్పనపల్లి గ్రామానికి చెందిన కట్టా సుబ్బారావు అనే పాత నేరస్థుడు.. ప్రస్తుతం పాలకొల్లు సమీపంలోని పూలపల్లి గ్రామంలో ఉంటున్నాడు. గతంలో అనేక చోట్ల నేరాలకు పాల్పడ్డాడు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అడ్డపర్ర రామాలయంలో చోరీకి పాల్పడింది అతడేనని గుర్తించి.. అదే గ్రామంలోని వంతెన వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై చెప్పారు. ఈ సందర్భంగా అతడి నుంచి రూ.2280 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

29న ఈపీఎఫ్‌వో 'నిధి ఆప్‌కే నికట్'

వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఆయా జిల్లాల్లో 'నిధి ఆప్‌కే నికట్'ను ఈ నెల 29న నిర్వహించనున్నట్లు సహాయ పీఎఫ్ కమిషనర్ యు.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పాలకోడేరులోని ఆనంద ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, ఏలూరు జిల్లాకు సంబంధించి దేవరపల్లి వద్ద పరమేష బయోటెక్ లిమిటెడ్ వద్ద నిధి ఆప్‌కే నికట్ శిబిరాలు జరుగుతాయని తెలిపారు. ఆయా జిల్లాల పరిధిలోని పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్‌మెంట్లు ఈ శిబిరాలకు హాజరై తమ సమస్యలపై ఫిర్యాదులు అందించవచ్చని, పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చన్నారు.

దుర్గాప్రసాద్‌కు ఉత్తమ పురస్కారం

పాలకోడేరు, భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: జిల్లా వయోవృద్ధుల ట్రైబ్యునల్ సభ్యుడిగా, వినియోగదారుల సంఘం, విజిలెన్స్ కమిటీ ప్రతినిధిగా అందించిన సేవలకు గుర్తింపుగా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన మేళం దుర్గాప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పురస్కారంతో సత్కరించింది. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎండీ ఢిల్లీరావు చేతుల మీదుగా ఆయన అవార్డు, ప్రశంసాపత్రం స్వీకరించారు.

అవార్డు అందుకుంటున్న దుర్గాప్రసాద్

పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ఆమె క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లా పరిశ్రమలు-ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆక్వా, వ్యవసాయ రంగాల్లో జిల్లా బాగుందని, పరిశ్రమలు అదే స్థాయిలో ఏర్పాటు కావాలని, అందుకు బ్యాంకర్లు ప్రోత్సాహం అందించాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేనందున భూయజమానుల భాగస్వామ్యంతో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. డిసెంబరు 9 నుంచి 24 వరకు పరిశ్రమలకు 1,117 దరఖాస్తులు రాగా.. 916 ఆమోదించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి మంగపతిరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ నాగేంద్రప్రసాద్, నాబార్డు డీడీఎం నిశాంత్‌చంద్ర పాల్గొన్నారు.

ఆడేస్తాం.. గెలిచేస్తాం

క్వార్టర్ ఫైనల్స్‌కు నాలుగు జట్లు

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: భీమవరంలోని గన్నాబత్తుల, కేజీఆర్ కళాశాలల క్రీడా మైదానాల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ లీగ్ పోటీల్లో నాలుగో రోజైన బుధవారం నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. తొలి మ్యాచ్‌లో ఖమ్మం జట్టు 41 పరుగులు చేయగా అమలాపురం 42 పరుగులు చేసి విజయం సాధించింది. భీమవరం- విశాఖ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్‌లో భీమవరం గెలిచింది. మూడో మ్యాచ్‌లో రాజమహేంద్రవరం జట్టు 93 పరుగులు సాధించగా శ్రీకాకుళం 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తిరుపతి జట్టు 72 పరుగులు చేయగా అమలాపురం 68 పరుగులు చేసి పరాజయం పొందింది. ఇంకో మ్యాచ్‌లో రాజమహేంద్రవరం జట్టు 76 పరుగుల లక్ష్యాన్ని గుడివాడ జట్టు ముందు ఉంచగా 5 పరుగుల తేడాతో ఓడింది. చివరిగా కాకినాడ జట్టు 76 పరుగులు చేయగా చెన్నై 10 పరుగుల తేడాతో ఇంటి బాట పట్టింది.

(c) eenadu

భీమవరం

● భీమవరం ● ఉండి

చెరుకువాడ సీబీసీఎన్‌సీ ఇమ్మానుయేలు పేటలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ శుభాకాంక్షలు

విద్యుత్తు కాంతుల్లో వీరవాసరం చినపేటలోని సెయింట్ స్టీఫెన్ లూథరన్ దేవాలయం

కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా ప్రజలకు కలెక్టర్ నాగరాణి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఏసుక్రీస్తు ప్రపంచ మానవాళికి ప్రేమ, త్యాగం, కరుణ గురించి బోధించారని అన్నారు. ఆయన ప్రపంచ శాంతి కోసం పుట్టిన మహనీయుడని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులంతా ఈ పండగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

క్రైస్తవ సోదరులకు సంఘీభావం తెలుపుతున్న హిందువులు, ముస్లింలు

ఊరూరా లోక రక్షకుడి పండగ

చిన్నారుల నృత్యాలు

ఆకివీడు, కాళ్ల, న్యూస్‌టుడే: కిస్మస్ సందర్భంగా ఆకివీడు, కాళ్ల, వీరవాసరం మండలాల్లోని చర్చిలను విద్యుద్దీపాలంకరణలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. రాత్రి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పీపీ రోడ్డులోని శతవార్షిక రూపాంతర దేవాలయంలో క్రైస్తవులకు, కమిటీ ప్రతినిధులకు హిందువులు, ముస్లిం సోదరులు క్రిస్మస్ శుభాకాంక్షలు బుధవారం తెలిపారు. చర్చి ఆవరణలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షుడు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవాలయం కమిటీ ఛైర్మన్ ఆర్.కమల్‌రాజు, కోశాధికారి యు.కరుణాకర్‌ల సమక్షంలో క్రిస్మస్ కేకు కోశారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

భీమవరం పట్టణం: 80085 74471	భీమవరం గునుపూడి: 80085 74474
భీమవరం మండలం: 80085 74533	వీరవాసరం: 80085 74475
పాలకోడేరు: 80085 74467	ఉండి: 80085 74526
ఆకివీడు: 80085 74525	కాళ్ల: 94401 04042

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: ? గునుపూడి 13వ వార్డు యర్రంశెట్టివారి వీధిలో గత నాలుగు రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రి సమయంలో నానా అవస్థలు పడుతున్నాం. **- జీవీఎస్‌వీ ప్రసాద్, స్థానికులు**

✔ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **- సాంబశివ, విద్యుత్తు పురపాలక ఏఈ**

ఉండి, న్యూస్‌టుడే: ? కోలమూరు-ఆరేడు మధ్య ఆర్‌అండ్‌బీ రహదారి పూర్తిగా దెబ్బతింది. బాగు చేయాలి. **- సుబ్బారావు, పాములపర్రు**

✔ ప్రతిపాదనలు ఉన్నాయి. త్వరలోనే పనులు చేపడతాం. **- కె.శ్రీహరిరాజు, ఆర్‌అండ్‌బీ ఏఈ, ఉండి**

ఆకివీడు, న్యూస్‌టుడే: ? ఆకివీడు పెదపేట ప్రాంతంలోని డ్రెయినేజీలో ఆటంకాలను పూర్తిస్థాయిలో తొలగించడం లేదు. దీంతో మురుగునీటి పారుదలకు అవరోధంగా ఉంటుంది. **- స్థానికుడు**

✔ మురుగు పారుదలకు అవరోధాలు లేకుండా తొలగిస్తాం. **- సాకేత్‌బాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఆకివీడు**

భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: ? తాడేరు నుంచి బేతపూడి వెళ్లే మార్గంలో పలు చోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. **- సురేష్**

✔ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. **- పార్వతి, పంచాయతీ కార్యదర్శి**

రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ

ప్రథమ బహుమతి అందుకున్న విద్యార్థులు

రాయకుదురు (వీరవాసరం), న్యూస్‌టుడే: విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో రాయకుదురు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన జె.సాయిసుజిత్, డి.జయ సాయి శ్రీనివాస్, గణేష్‌లు సత్తా చాటి ప్రథమ స్థానం పొందారు. గైడ్ ఉపాధ్యాయుడు పి.గజేంద్రగట్కర్, ఎన్‌ఏవీఎల్.లక్ష్మీదుర్గల సహకారంతో విద్యార్థులు ప్రాజెక్టును రూపొందించారు. విజేతలను కలెక్టర్ నాగరాణి, డీఈవో నారాయణ, డీవైఈవో ఎన్.రమేష్, జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాశ్‌నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, సర్పంచి గెడ్డం భారతి, ఉప ఎంపీపీ అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, ఎంపీటీసీ సభ్యుడు కడలి నెహ్రూ, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ శలా భవాని, ఉపాధ్యాయులు అభినందించారు.

జనసేనలో చేరిక

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం సహాయ కమిషనర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన సీహెచ్ వెంకటేశ్వరరావు జనసేన పార్టీలో చేరారు. భీమవరం 7వ వార్డు మారుతీ నగర్‌కు చెందిన మరో 50 మంది ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

వదిలేస్తాం.. మావి కాదుగా

పుర వాహనాలపై పర్యవేక్షణ ఏదీ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం పురపాలక సంఘానికి చెందిన వాహనాల భద్రత, బాధ్యత ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఎన్ని ఉన్నాయో, అవి ఎక్కడ ఉన్నాయో పర్యవేక్షణ లోపించింది. బాగు చేయడానికి ఇచ్చిన వాహనాలు తీసుకెళ్లాలని అధికారులను మెకానిక్ షెడ్డు యజమానులు కోరుతున్నా స్పందించకపోవడం విశేషం.

➡ ఇది భీమవరం ఒకటో పట్టణంలోని రైతుబజారు సమీపంలోని ఉంది. పురపాలక సంఘంలోని చెత్త తరలించే ఈ ట్రక్కు, ఆటోను మరమ్మతులు చేయించడానికి మెకానిక్‌కు ఆరేళ్ల కిందట ఇచ్చారు. దీనికి రూ. 35 వేల బిల్లు చెల్లించలేదు. వాహనాన్ని తీసుకెళ్లలేదు. కన్నెత్తి చూడటం తప్పులేదే ఉంది.

➡ మరమ్మతులకు గురైన ఆటోలను ఉండిరోడ్డులోని ఓ మెకానిక్‌కు ఇచ్చారు. బాగు చేసినా వాహనాలు తెచ్చుకోలేదు. ఇప్పుడవి పూర్తిగా పాడైపోయి వాటిపై మొక్కలు మొలిచాయి.

● స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో అందజేసిన వాహనాల్లో కొన్నింటి జాడలేదు. 13, 14వ ఆర్థిక సంఘం నిధులతో గతంలో కొనుగోలు చేసిన వాహనాలైతే ఎక్కడ ఉన్నాయో కూడా అధికారులకు తెలియదు. ఆటోలు, ట్రాక్టర్లు, 25కు పైగా ఉండేవి. వాహన పర్యవేక్షణ ఇంజినీరింగ్ అధికారులది అయితే.. ఇంధనం వ్యయం వేరొక విభాగానిది. మరమ్మతులకు గురైతే ఓ అధికారి దగ్గరకు దస్త్రం వెళ్లాలి. దీంతో మరమ్మతులకు గురైన వాటిని మెకానిక్‌లకు ఇచ్చినా తీసుకురావడం లేదు. ఈ విషయాన్ని కమిషనర్ కె.రామచంద్రారెడ్డి దగ్గర 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా వాహనాలకు మరమ్మతులు చేయిస్తామని, వదిలేసిన వాటిని బంట్రోతుల చెరువు ప్రాంగణంలోని షెడ్డులోకి తరలిస్తామన్నారు.

➡ హిటాచీ వాహనం ఇది. రెండో పట్టణంలోని కాలువ గట్టున ఉంది. బాగు చేయించడానికి ఇచ్చారో, ఎవరూ చూడరనుకుని వదిలేశారో అధికారులకే తెలియాలి.

మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు

డీలర్లు నిబంధనలు పాటించాల్సిందే

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: ఎరువుల డీలర్లు ప్రభుత్వ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. భీమవరం, వీరవాసరం, పాలకోడేరు మండలాలకు చెందిన డీలర్లు, సహకార సంఘాల కార్యదర్శులతో బుధవారం భీమవరం పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు ఎరువులు అమ్మితే చర్యలు తప్పవన్నారు. సరకు నిల్వల వివరాలు ప్రదర్శించాలన్నారు. డివిజన్ వ్యవసాయాధికారి కె.శ్రీనివాసరావు, ఏవోలు ప్రసాద్, సంధ్య, బిన్నీబాబు పాల్గొన్నారు.

సర్వేశా.. ఎన్ని చిక్కులో..


సిబ్బంది, వీఆర్వోలకు సూచనలు ఇస్తున్న అధికారులు

ఆకివీడు, న్యూస్‌టుడే: భూరీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో జాయింట్ ఎల్‌పీఎం నంబర్ల కేటాయింపు ఒకటి. ఒక వ్యవసాయ ఆయకట్టులోని పలువురు రైతుల భూములకు కలిపి ఒకే ఎల్‌పీఎంను కేటాయించారు. దీంతో భూముల క్రయవిక్రయాల సమయంలో, బ్యాంకు రుణాలు పొందాలన్నా, ప్రభుత్వ పథకాలు మంజూరు కావాలన్నా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం గత ఐదు నెలలుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఎల్‌పీఎం నంబరు సరిచేయించుకోవడానికి ఒక్కో రైతు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. అదే డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో రూ.50 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సర్వేయర్లు రైతుకు సింగిల్ ఎల్‌పీఎం నంబరు కేటాయిస్తారు. దీనిపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదు.

ఉండి నియోజకవర్గంలో వేలాది మంది రైతులకు వరి భూములు, ఆక్వా చెరువులు ఉన్నాయి. ఆకివీడు మండల పరిధిలో 923, ఉండిలో 1,535, కాళ్లలో 615, పాలకోడేరు మండలంలో 1,786 వరకు జాయింట్ ఎల్‌పీఎం నంబర్లు ఉన్నాయి. రైతులందరికీ సింగిల్ ఎల్‌పీఎం నంబర్లు కేటాయించాల్సి ఉంది.

సద్వినియోగం చేసుకోవాలి

సచివాలయంలో గ్రామ సర్వేయర్, వీఆర్వోను సంప్రదించి దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి రైతుకు సింగిల్ ఎల్‌పీఎం నంబరు కేటాయిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఫీజు మినహాయింపు ఉంది. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

- ఎం.ఫరూక్, తహసీల్దార్, ఆకివీడు

నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు

ఉండి, న్యూస్‌టుడే: నిషేధిత జాబితాలోని భూములకు రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదనే విషయాన్ని అందరూ గుర్తించుకోవాలని ఉండి ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ వీరవల్లి సురేష్ తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం చినగొల్లపాలేనికి చెందిన ఏలూరి రంగబాబు, ఆయన కుటుంబ సభ్యులకు 18 సర్వే నంబర్లల్లో 33 ఎకరాల భూమి ఉందన్నారు. తమ కార్యాలయంలో ఆ భూములను ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రంగబాబు, కుటుంబ సభ్యులు గత రెండు నెలల నుంచి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఆ ఆస్తులపై ఏవిధమైన లావాదేవీలు తమ కార్యాలయంలో పెండింగ్‌లో లేవనే విషయాన్ని రంగబాబుకు రెండు నెలలుగా తెలియజేస్తున్నామన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆ భూములను బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ నిషేధిత జాబితాలో నమోదు చేశారని పేర్కొన్నారు.

హిందువులకు రక్షణ కల్పించాలి

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులకు పూర్తి రక్షణ కల్పించాలని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు వబిలిశెట్టి శ్రీవేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, దుర్గా వాహిని ఆధ్వర్యంలో అంబేడ్కర్ కూడలి నుంచి ప్రకాశం చౌక్ కూడలి వరకు నిరసన ప్రదర్శన, దిష్టిబొమ్మ దహనం నిర్వహించారు. వీహెచ్‌పీ ప్రాంత ఉపాధ్యక్షుడు ఉద్దరాజు వేణుగోపాలరాజు, ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గరికిముక్కు సుబ్బయ్య పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న వీహెచ్‌పీ, భజరంగ్‌దళ ప్రతినిధులు

విద్యార్థుల భాగస్వామ్యం అవసరం

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా ప్రాజెక్టులు రూపొందించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. విష్ణు కళాశాల విద్యార్థులతో ఆమె తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. వినూత్నమైన ఆలోచనలతో ప్రాజెక్టులు తయారు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్ పాల్గొన్నారు.

శిథిలావస్థలో భవనం

ఉండి, న్యూస్‌టుడే: జలవనరుల శాఖలోని ఉండి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) నివాస భవనం శిథిలావస్థకు చేరింది. పదేళ్లుగా కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పూర్తిగా దెబ్బతింది. కొంతకాలం ఉండి డీసీ కార్యాలయంగా దీనిని వినియోగించారు. దీనికి సమీపంలోనే కొంత ప్రభుత్వ భూమి ఆక్రమణ చెరలో చిక్కింది. ఈ నేపథ్యంలో శిథిల భవనాన్ని తొలగించి విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకునేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

నిజం ఇది కాలువే

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉన్న ప్రాంతం చూసి ఇదేదో చెత్త డంపింగ్ యార్డు అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే.. ఇది కొమరాడ పంట కాలువ. వేల ఎకరాలకు, వేల మందికి సాగు, తాగునీరు అందిస్తోంది. హెచ్చరిక బోర్డులు పెట్టినా చెత్త వేస్తున్నారు. దీంతో కాలుష్య కాసారంగా మారిపోయింది. జల వనరుల శాఖ ఏఈ ప్రసాదరాజు దృష్టికి తీసుకెళ్లగా చెత్త తొలగింపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఆన్‌లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జేసీ టి.రాహుల్ కుమార్‌రెడ్డి అన్నారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా భీమవరంలోని ఝాన్సీ లక్ష్మీబాయి పురపాలకోన్నత పాఠశాల ఆవరణలో అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కుల చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. డీఎస్‌వో ఎన్.సరోజ, ఏఎస్‌వో రవిశంకర్, తహసీల్దారు రావి రాంబాబు పాల్గొన్నారు.

గోడపత్రాలతో జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, అధికారులు, విద్యార్థినులు

తాగునీటి పైపులైన్ విస్తరణ అడ్డగింత

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు శ్రీనగర్ కాలనీలో ఉన్న పైప్‌లైన్‌ను వివేకానంద నగర్ ప్రాంతానికి విస్తరించే పనులను బుధవారం అధికారులు చేపట్టారు. దీనిపై స్థానిక మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు పైప్‌లైన్ ద్వారా మరో ప్రాంతానికి నీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తే అసలు రావని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన తాగునీటి పైప్‌లైన్ సామర్థ్యాన్ని పెంచాలని, పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏఈ నిమ్మల విజయ్‌కుమార్‌కు విన్నవించారు. దీంతో పనులను నిలిపివేశారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు తాలూకా ఎన్జీవో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం ఆకివీడు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా ఏపీ ఎన్జీవో ఛైర్మన్ ఉదిశి వెంకట పాండురంగారావు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి బి.సోమేశ్వరరావు సమక్షంలో తాలూకా యూనిట్ అధ్యక్షుడిగా ఆర్.కృష్ణకుమార్, కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా ఆంజనేయులు, సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రకాశంచౌక్ వద్ద నిలిచిన వాహనాలు

ట్రాఫికర్

భీమవరం, న్యూస్‌టుడే: క్రిస్మస్ సందర్భంగా భీమవరం పట్టణం వాహనాలతో రద్దీగా మారింది. షాపింగ్ మాల్స్, పండ్ల దుకాణాలు, స్వీట్ షాపులు, బేకరీలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. పట్టణం చుట్టుపక్కల వారు రావడంతో ప్రకాశంచౌక్, బొంబే స్వీట్ సెంటర్, జువ్వలపాలెం, ఉండి మార్గాలు వాహనాలతో నిండి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

తాగునీరు రాదు.. మురుగు పోదు

8 వార్డు నివేదన

జనాభా : 2,900

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు నగర పంచాయతీలోని 8వ వార్డు పరిధిలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకపక్క స్వచ్ఛమైన తాగునీరు పూర్తిస్థాయిలో కుళాయిల ద్వారా సరఫరా కావడం లేదు. మరో వైపు డ్రెయినేజీల ద్వారా మురుగు నీరు సక్రమంగా పారుదల కావడం లేదు. వీటికి తోడు రహదారులు, అల్ప విద్యుత్తు, పారిశుద్ధ్యం, దోమలు, వీధి కుక్కలు తదితర సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. వాటిని పరిశీలించి దశల వారీగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ కృష్ణమోహన్ చెప్పారు.

ప్రధాన ప్రాంతాలు: నగర పంచాయతీ కార్యాలయం వీధి, గొల్లవీధి, ఆర్యవైశ్య కల్యాణ మండపం వీధి, లక్ష్మీ ఆసుపత్రి వీధి, పెదపేట, ఆనాల చెరువు గట్టు ప్రాంతం. ✦ పలు నివాసిత ప్రాంతాల్లో తాగునీటి పైప్‌లైన్ మార్చాల్సి ఉంది. ✦ గొల్ల వీధిలో డ్రెయినేజీ నిర్మించాలి. ✦ నగర పంచాయతీ కార్యాలయం వీధిలో డ్రెయినేజీకి మరమ్మతులు చేయాలి. కొంతమేర ఎత్తు పెంచాలి. ✦ ఆర్యవైశ్య కల్యాణ మండపం వీధి, లక్ష్మీ ఆసుపత్రి వీధుల్లో అల్పవిద్యుత్తు సమస్య పరిష్కరించాలి. ✦ పెదపేట ప్రాంతంలో డ్రెయినేజీ నిర్మించాలి. ✦ ప్రధాన మురుగు బోదెను అభివృద్ధి చేయాలి. దీని ద్వారా వార్డుతో పాటు మరో మూడు వార్డుల మురుగు పారుదల అవుతుంది. ✦ వీధి కుక్కల సంతతి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. ✦ పెదపేటలోని డ్రెయినేజీల్లో ఆటంకాలను పూర్తిస్థాయిలో తొలగించాలి. ✦ దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి.

అభివృద్ధి చేయాల్సిన ప్రధాన బోదె

పెద్దింట్లమ్మకు పూజలు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు గ్రామదేవత పెద్దింట్లమ్మ ఆలయంలో మహిళలు 50 రోజులు లలితా కోటి సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా 108 మంది మహిళలు బుధవారం సువాసిని పూజ వైభవంగా నిర్వహించారు. మహిళలకు పసుపు, కుంకుమ, పువ్వులు, చీరలను అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ బొల్లా వెంకట్రావు, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ గొంట్లా గణపతి, ఈవో అల్లూరి సత్యనారాయణరాజు, కిమిడి నాగరాజు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అలంకరణలో అమ్మవారు

మండోదరమ్మ జాతర ప్రారంభం

గుమ్ములూరు (ఆకివీడు), న్యూస్‌టుడే: గుమ్ములూరు గ్రామ దేవత మండోదరమ్మ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారిని ఆలయం నుంచి డప్పువాయిద్యాలు, బాణసంచా కాల్పుల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి నడివీధిలోని పూరిగుడిసెలో ప్రతిష్ఠించారు. జనవరి 21 వరకు రోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని ఉత్సవ కమిటీ ఛైర్మన్ కోపల్లి సాయిబాబు తెలిపారు. అధిక సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

అమ్మవారి ఊరేగింపు

ఆర్టీసీ కార్గో సేవలకు అంతరాయం

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: భీమవరం ఆర్టీసీ బస్‌స్టేషనులో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో బుధవారం ఐదు గంటల పాటు కార్గో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇక్కడి నుంచి రోజు 200కు పైగా పార్సిళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్తాయి. కార్గో ద్వారా డిపోకి రోజుకు రూ.20-30 వేల ఆదాయం లభిస్తోంది. జనరేటర్ కూడా మరమ్మతులకు గురవడంతో ఆ పరిస్థితి ఏర్పడిందని డీఎం వేణు తెలిపారు. తర్వాత సమస్య పరిష్కారమైందన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెండో పట్టణ సీఐ కాళీచరణ్ అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో తాడిమళ్లవారి కాంప్లెక్స్‌లో సైబర్ నేరాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరాలలో చాలామంది అమాయకులు చిక్కుకుంటున్నారని, ఎంతోమంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీఐను క్లబ్ ప్రతినిధులు సత్కరించారు.

విద్యార్థిపై దాడి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలోని ఓ కళాశాలలో విద్యార్థి చదవకపోవడంతో అధ్యాపకుడు కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. ఈ విషయాన్ని అడిగేందుకు కళాశాలకు వెళ్లిన విద్యార్థి సంఘ ప్రతినిధులపై ప్రైవేటు వ్యక్తులు దాడి చేశారంటూ ఆరోపించారు. ఎస్సై రామారావు, సిబ్బంది సంఘటన ప్రాంతానికి బుధవారం వెళ్లి వివరాలు సేకరించారు. విద్యార్థిని కొట్టిన అధ్యాపకుడ్ని సస్పెండ్ చేశామని యాజమాన్యం చెప్పింది. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

లక్ష్యం దిశగా నిరంతరం శ్రమించండి

ఉండి, న్యూస్‌టుడే: ఎంచుకున్న లక్ష్యం దిశగా నిరంతరం శ్రమించినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని వ్యక్తిత్వ వికాస నిపుణుడు కలిగొట్ల గోపాలశర్మ తెలిపారు. చెరుకువాడ, ఉండి ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించారు. గోపాలశర్మ మాట్లాడుతూ పదోతరగతి తర్వాత ఏరంగంలో రాణించాలనే అంశంపై స్పష్టమైన లక్ష్యం ఉండాలని చెప్పారు. సంస్థ మండల అధ్యక్షుడు గాదిరాజు రంగరాజు, ఛైర్మన్ రుద్రరాజు యువరాజు, కోశాధికారి కేటీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపాలశర్మ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

దుప్పట్లు, వస్త్రాల వితరణ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: సమాజ సేవలో గంగారామ్ సేవా ట్రస్ట్ ఆదర్శంగా నిలుస్తుందని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుత్తుల తులసి గిరి అన్నారు. భీమవరంలోని ఒమేగా కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, వృద్ధులకు దుప్పట్లు, వస్త్రాలు అందజేశారు. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగారామ్ మాట్లాడుతూ వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన మన్నె సుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా వస్త్రాలు, పేద విద్యార్థులకు సాయం అందజేశామన్నారు.

కొవ్వాడఅన్నవరం(భీమవరం గ్రామీణ), న్యూస్‌టుడే: కొవ్వాడ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు గ్రామపెద్దలు బుధవారం రెండు జతల చొప్పున నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు తపాలా ప్రమాద బీమా కట్టారు.

భక్తాంజనేయునికి పంచామృతాభిషేకాలు

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: రెండో పట్టణం నెహ్రూ పేట కోదండ రామాలయంలో సువర్చలా సమేత భక్తాంజనేయస్వామి 24వ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజలు బుధవారం నిర్వహించారు. ధర్మకర్త పల్లా సత్యానందం దంపతుల పర్యవేక్షణలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, సహస్రనామ పూజ, సుమారు 1000 యాపిల్, కమల పండ్లతో అర్చన పల్లా తారకరామానందసాయి అయ్యప్ప ఆధ్వర్యంలో చేశారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రైస్తవ సోదర, సోదరీమణులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
రావూరి మెత్యూస్ (జగ్గారావు)
యెహోవా ఫైర్‌వుడ్ టింబర్ డిపో
బి.వి.రాజు బొమ్మ దగ్గర, గరగపర్రు రోడ్, భీమవరం -2, సెల్: 93903 83934, 93937 17141

క్రిస్మస్ శుభాకాంక్షలు
మిత్రులకు, శ్రేయోభిలాషులకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
అల్లూరి రవికుమార్‌రాజు
అనాకోడేరు

Happy Christmas
ADVANCED grohair gloskin
● HAIR TRANSPLANT ● HYDRA FACIAL
● PRP PRO + Stem ● FACE PRP
● GFC TREATMENT ● SKIN BRIGHTENING
● BEARD TRANSPLANT ● DARK CIRCLES
● EYE BROW TRANSPLANT ● BOTOX & FILLER
1st floor Vijayalakshmi Estates, 1-1-32/3, J.P.Road, Raayalam, Bhimavaram, 96267 56789

నరసాపురం

• నరసాపురం • పాలకొల్లు • ఆచంట

రాజగోపాలస్వామికి అభిషేకాలు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలోని రుక్మిణీ సత్యభామ సమేత రాజగోపాలస్వామి ఆలయంలో బుధవారం ధనుర్మాస పూజలు, అష్ట బుధవార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి పంచామృతాభిషేకాలు, సహస్ర నామార్చనలు తోమాల సేవ ఘనంగా చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అష్ట బుధవార ప్రదక్షిణల్లో పాల్గొన్నారు.

వేగంగా డ్రెయిన్ ఆధునికీకరణ పనులు

పాలకొల్లు పట్టణంలోని మురుగుకు పెద్ద దిక్కుగా ఉన్న దమ్మయ్యపేట డ్రెయిన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రాడీపేట బైపాస్ ప్రాంతం మీదుగా మొదలైన పనులు ప్రస్తుతం సెంట్ మేరీస్ పాఠశాల ప్రాంతానికి చేరాయి. సుమారు 80 శాతం పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. రూ.14 కోట్లతో చేపట్టిన ఈ పనులు పూర్తయితే పాలకొల్లు పట్టణానికి ముంపు బాధ తొలగుతుందని అధికారులు చెబుతున్నారు. – న్యూస్‌టుడే, పాలకొల్లు

మాధవస్వామిగా లక్ష్మీనారాయణుడు

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పాలకొల్లు అష్టయ్య లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామిని మాధవ స్వామిగా అలంకరించారు. అర్చకులు కరి పవన్ స్వామి బ్రహ్మత్వంలో పూజలు నిర్వహించారు.

మదనగోపాల స్వామికి పూజలు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని మదన గోపాలస్వామి ఆలయంతో పాటు కుమ్మరి పేట, పొన్నపల్లి కోదండ రామాలయం, ఎంబేరు మన్నార్ ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం తిరుప్పావై ప్రవచనం నిర్వహించారు.

హిందూ సమ్మేళనం విజయవంతానికి పిలుపు

పాలకొల్లు సాంస్కృతికం, న్యూస్‌టుడే: పాలకొల్లు క్షత్రియ కల్యాణ మండపంలో ఈనెల 28న జరిగే హిందూ సమ్మేళనం పోస్టర్లను కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఆహ్వాన పత్రికలు అందించారు. పట్టణంలో పలు ఆలయాలకు వెళ్లి స్వామి, అమ్మవార్లను బుధవారం దర్శించుకున్నారు. అనంతరం పలు నివాసాలకు వెళ్లి మహిళలకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఆహ్వాన పత్రిక అందించి సమ్మేళనంలో పాల్గొనాలని కోరారు. అధ్యక్షుడు ముద్దాడ గణేశ్‌భవాని, చెరుకూరి శ్రీనివాస్, తోట్టెంపూడి సునీతదేవి తదితరులున్నారు.

నిబంధనలు పాటించకుంటే చర్యలు

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహన చోదకులపై చర్యలు తప్పవని ఎస్సైలు ఎస్ఎన్ ముత్యాలరావు, సీహెచ్ జయలక్ష్మి హెచ్చరించారు. బుధవారం పట్టణంలో వాహన తనిఖీలు చేసి నిబంధనలు పాటించని 10 మంది చోదకులకు రూ. 5,500 అపరాధ రుసుం విధించారు. ఆరుగురి నుంచి అపరాధ రుసుం బకాయి రూ.1100 వసూలు చేశారు. మొగల్తూరులో ఎస్సై వై.నాగలక్ష్మి వాహన తనిఖీలు చేసి 12 మంది నుంచి రూ.2,220 అపరాధ రుసుం విధించారు.

ఇదిగో షెడ్డు.. ఏదీ నగదు..

మినీ గోకులాల నిర్మాణం పూర్తయినా.. జమ కాని సొమ్ము

పెనుగొండ గ్రామీణ, నరసాపురం గ్రామీణ, పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: మినీ గోకులం బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. పరిశుభ్రత ప్రత్యక్ష లక్ష్యం నీరుగారుతోంది. 6 గేదెలున్న ఒక్కొక్క షెడ్డుకు రూ.2.30 లక్షలు, 4 గేదెలుంటే రూ.1.80 లక్షల నిధులు మంజూరవుతాయని అధికారుల మాటలు విని పాడి రైతులు అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టారు. పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా.. పాడి రైతుల ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

● పెనుగొండ మండలంలో గత రెండేళ్లలో 59 మినీ గోకులాలు మంజూరయ్యాయి. కానీ నేటికీ ఎవరికి పూర్తిస్థాయిలో నిధులు జమ కాలేదని రైతులు చెబుతున్నారు.

● నరసాపురం మండలంలో 42 మినీ గోకులాల షెడ్లు మంజూరు కాగా.. 36 పూర్తవ్వగా.. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయి. చాలా మంది రైతులకు నగదు జమ కాలేదు.

అప్పులు చేసి కట్టా..

మినీ గోకులం షెడ్డు నిర్మించుకుంటే రూ.2.30 లక్షల నగదు వస్తాయని చెప్పారు. అప్పులు చేసి షెడ్డును కట్టా. నా ఖాతాలో రూ.40 వేలు మాత్రమే జమయ్యాయి. మిగిలిన నగదు పడేలా చర్యలు తీసుకోవాలి. - కాసాని సూర్యనారాయణ, పాడి రైతు, వడలి

ఒక్క రూపాయి పడలేదు..

వడ్డీకి తెచ్చి మినీ గోకులం షెడ్డు నిర్మించా. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పడలేదు. డబ్బులు పడేలా చర్యలు తీసుకోండి. - కంకిపాటి నాగేశ్వరరావు, పాడి రైతు

విడతల వారీగా జమవుతాయి.. మినీ గోకులం షెడ్డు మంజూరైన వారందరి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. విడతల వారిగా వారి ఖాతాల్లో నగదు జమవుతాయి. - ప్రవీణ్‌కుమార్, సాంకేతిక నిపుణుడు, పెనుగొండ

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసాపురం	80085 74504	ఆచంట	90631 44737
పాలకొల్లు	80085 74510	పెనుగొండ	80085 74469
పోడూరు	90631 44741	పెనుమంట్ర	91212 29087

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? పట్టణంలోని పంటు రేవు నుంచి బాపు మూల్ రోడ్డులో వీధి దీపాలు వెలగడం లేదు. - ఎం.నాగేశ్వరరావు, నరసాపురం

✔ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - ఎం.అంజయ్య, కమిషనర్

పెనుగొండ, న్యూస్‌టుడే: ? వడలి పడాలవారి వీధిలో చెత్త పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. - డి.విష్ణు, వడలి

✔ చెత్త తొలగింపజేస్తాం. - సీహెచ్ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి

మొగల్తూరు, న్యూస్‌టుడే: ? పిట్టావానితిప్ప వంతెన సమీపంలో కాలువ గట్టుపై చెత్త వేసి దానికి నిప్పు పెడుతున్నారు. - బాబూరావు, రామన్నపాలెం

✔ ఆ ప్రాంతంలో చెత్త వేయకుండా పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తా. - ఎం.నవీన్‌కిరణ్, డిప్యూటీ ఎంపీడీవో

నరసాపురం, న్యూస్‌టుడే: ? పట్టణంలోని ఎస్డీపీవో కార్యాలయ సమీపంలో పైపులైను మరమ్మతులకు గురైంది. కుళాయిలకు నీటి సరఫరా చేసిన సమయంలో దాన్నుంచి శుద్ధి జలాలు లీకై రహదారిపైకి చేరుతున్నాయి. - రమేశ్, నరసాపురం

✔ మరమ్మతులు చేయించేందుకు చర్యలు చేపడతా. - ఆర్.గంగావరప్రసాద్, పురపాలక డీఈ

డ్రెయిన్ శుభ్రం

పెనుగొండ, న్యూస్‌టుడే: వడలి సుబ్బారాయుడు పుంత రహదారిపై డ్రెయిన్‌లోని మురుగు ప్రవహిస్తున్న వైనంపై ఈ నెల 20న 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు సర్పంచి కాసాని విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి సీహెచ్ ప్రవీణ్ స్పందించారు. పారిశుద్ధ్య సిబ్బందితో డ్రెయిన్‌లో చెత్తను తొలగించారు.

విరిసిన ప్రతిభ

'ఈనాడు' ఆధ్వర్యంలో పోటీలు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలను పాలకొల్లు ఎల్ఆర్‌పేట మాంటిస్సోరిస్ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్‌పై జరిగిన క్విజ్ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎల్.బి.ఎస్.ఎస్.పవన్ (ఎంపీసీ), జి.నవదీప్ (ఎంపీసీ), పి.పూజిత (ఎంపీసీ) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు ప్రిన్సిపల్ ఎన్.షణ్ముఖసాయి, అధ్యాపకురాలు యు.శైలజ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

విజేతలకు బహుమతులు అందిస్తున్న అధ్యాపకులు

'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభా పాటవ పోటీలను పాలకొల్లు కోకోనట్ మర్చంట్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించారు. 'కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్' కు సంబంధించి విద్యార్థులకు క్విజ్ పోటీలు జరిగాయి. ఎం.దివ్య అంబిక(సీఈసీ), బి.జ్యోతి(ఎంపీసీ), బొంతు రేణుక(సీఈసీ) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజయం సాధించారు. విజేతలకు ప్రిన్సిపల్ బి.అప్పారావు, అధ్యాపకురాలు ఎస్.దేవమణి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

పాలకొల్లు ఎల్ఆర్‌పేట మాంటిస్సోరిస్ ఉన్నత పాఠశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలను బుధవారం నిర్వహించారు. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్‌లో జరిగిన క్విజ్ పోటీలో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. జి.కీర్తన(8వ తరగతి), వై.దీప్తిశ్రీ(8వ), జి.దుర్గా శ్రావణి(6వ) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సత్తా చాటారు. విజేతలకు డైరెక్టర్ కె.వి.కృష్ణవర్మ, హెచ్.ఎం. కిశోర్ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

అధికారులతో మాట్లాడుతున్న ఆర్డీవో రాజు

నరసాపురం, గ్రామీణ, న్యూస్‌టుడే: నరసాపురం నియోజకవర్గంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఈ నెల 27, 28 తేదీల్లో పర్యటించనున్న నేపథ్యంలో నిర్దేశించిన విధులను సక్రమంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆర్డీవో దాసి రాజు సూచించారు. మంత్రి సందర్శించనున్న పేరుపాలెంనార్తులోని శివాలయం, పీయంలంకలో ఆయన బుధవారం పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భగవద్గీత పోటీలో సత్తా

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో ఈ నెల 14న జిల్లా స్థాయిలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పఠన పోటీలో నరసాపురానికి చెందిన 12 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని శిక్షకురాలు తాడిమేటి కృష్ణవేణి తెలిపారు. వీరిలో పురుషుల విభాగంలో.. బి.శ్రీనివాసు, వి.శ్రీనివాసు, వేదాంతం వెంకట రామ ఫణికృష్ణ, మహిళల విభాగంలో.. చాగ్రాపూరి శ్రీగీత, కళాశాల విభాగంలో పాలెపు మోహన సాయిధనలక్ష్మి, ఎస్.నవ్యశ్రీ, టి.సుబ్రహ్మణ్యేశ్వరి, పాఠశాలల విభాగంలో ఎ.మాన్యశ్రీ, చాగ్రాపూరి అభినవ సాగర్, జూనియర్స్ విభాగంలో చింతా శ్రీదుర్గ, సబ్ జూనియర్ విభాగంలో వి.నాగజ్యోతి, అయ్యంగారి కృష్ణప్రవల్లిక గురువారం విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

ఆర్థిక సాయం అందజేత

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కె.దుర్గాభవాని, వి.జానకీదేవి అనే ఇద్దరు విద్యార్థినులకు పాలకొల్లు వాకర్స్ క్లబ్ రూ.20వేల ఆర్థిక సాయాన్ని బుధవారం అందించింది. అనారోగ్యంతో బాధపడుతున్న బి.హాసిని అనే విద్యార్థినికి రూ.7వేల విలువైన మందులను క్లబ్ అధ్యక్షుడు తటవర్తి కృష్ణమూర్తి, సభ్యులతో కలిసి అందజేశారు. సభ్యులు షేక్ పీర్ సాహెబ్, మానెం బసవరాజు, ధనాని శ్రీరామమూర్తి, సలాది రామచంద్రరావు, పోతుల ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.

వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని ప్రధానోపాధ్యాయుడు యు.పెద్దిరాజు అన్నారు. నరసాపురం పట్టణంలోని నూకల సోమ సుందరం పురపాలక ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులతో వినియోగదారులను చైతన్యపరిచే సమాచారంతో ప్రదర్శన నిర్వహించారు.

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: యర్రంశెట్టివారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామస్థులతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ చేశారు. గ్రామ సర్పంచి యర్రంశెట్టి నాగ ముత్యమాంబ, ప్రధానోపాధ్యాయుడు పాలపర్తి శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

యర్రంశెట్టివారిపాలెంలో విద్యార్థుల ప్రదర్శన

కేపీపాలెం పాఠశాల విద్యార్థుల ఎంపిక

మొగల్తూరు, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28న పీయంలంక పర్యటనలో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేపీపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. లైవ్ పెయింటింగ్‌కు మల్లాడి బన్ని, వందేమాతరం గీతాలాపనకు బండారు మహి, బొక్కా జ్ఞానదీపిక, ఆకన నాగలక్ష్మి, గుబ్బల ప్రిస్కిల్లా ఎంపికయ్యారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయిని పి.ఇందిర తెలిపారు.

కళాశాలకు వితరణ

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లు కోకోనట్ మర్చంట్స్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు పూలపల్లి సంధ్యా మెరైన్స్ ఎం.డీ ఆనంద్ రెండు బీరువాలు, ఆరు కుర్చీలను బుధవారం అందించారు. కళాశాల ప్రిన్సిపల్ బి.అప్పారావుకు సంస్థ హెచ్ఆర్ పి.ఏడుకొండలు, కొమ్ముల మురళీకృష్ణ, పెన్మెత్స బుద్ధరాజు, శ్రవణ్‌కుమార్, కొమ్ముల సుబ్రహ్మణ్యం తదితరుల చేతుల మీదుగా వాటిని అందించారు.

కాలమానిని ఆవిష్కరణ

నరసాపురం, న్యూస్‌టుడే: కాళీపట్నం సహకార సంఘ కాలమానినిని బుధవారం ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆ సంఘ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, మేడిది ప్రభాకర్, తణుకుల నాగేశ్వరరావు, రేవు నరసింహస్వామి, సంఘ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ శుభాకాంక్షలు

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా ప్రజలకు కలెక్టర్ నాగరాణి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఏసుక్రీస్తు ప్రపంచ మానవాళికి ప్రేమ, త్యాగం, కరుణ గురించి బోధించారని అన్నారు. ఆయన ప్రపంచ శాంతి కోసం పుట్టిన మహనీయుడని పేర్కొన్నారు.



సరిపల్లిలో విద్యుత్తు దీపాల అలంకరణలో క్రీస్తు దేవాలయం

న్యూస్‌టుడే బృందం: ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లోని చర్చిల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. బుధవారం రాత్రి నుంచి తెల్లవారే వరకూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ఆవరణలో పశువుల పాకలో బాల ఏసు జనన ఘట్టాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన పశువుల పాకలు ఆకట్టుకున్నాయి. ● పెనుగొండ ఆర్సీఎం చర్చిలో ఫాదర్ గుడిపూడి డేవిడ్ మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు ప్రభువు భూలోకంలో ఉన్న మానవాళి పాప విమోచనకు మానవుడిగా అవతరించారన్నారు. ● మొగల్తూరులోని పాలపర్తివారిపేట లూథరన్ చర్చిలో పారిస్ పాస్టర్ రెవరెండ్ యం.ఆదామురాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో కాకర విజయసుభాకర్ క్రీస్తు జనన సందేశాన్ని వినిపించారు. ● నెగ్గిపూడి పంచాయతీ పరిధి వనంపల్లి 230వ నంబరు అంగన్‌వాడీ కేంద్రంలో కిస్మస్ వేడుకలను నిర్వహించారు. శాంటా టోపీలు ధరించి చిన్నారులు పాటలు పాడుతూ సందడి చేశారు.

పాలకొల్లులో పశువుల పాకలో బాల ఏసు

ఉల్లంపర్రు: వేషధారణలో చిన్నారులు

టెండర్-కమ్-బహిరంగ వేలము ప్రకటన

పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరు మండలం, పేరుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ మదనగోపాలస్వామి వారి దేవస్థానమునకు సంపూర్ణ హక్కు భుక్తములలో గల పేరుపాలెం గ్రామంలో కలిగియున్న ఈ క్రింది పేర్కొనబడిన ప్లాట్లుగా ది. 2026-2027 నుండి 2028-2029 వరకు అనగా 3 సం॥రం॥ల కౌలు కాలపరిమితికి వాణిజ్య పంటలు పండించుకొనుచు సాలు 1కి నగదు శిస్తు చెల్లించు హక్కునకు ది. 7-1-2026వ తేది బుధవారం మధ్యాహ్నం 3.00 గం॥లకు శ్రీ స్వామివారి దేవాలయ ఆవరణలో దేవదాయశాఖ అధికారుల సమక్షములో సదరు కార్యనిర్వహణాధికారి వారిచే టెండర్-కమ్-బహిరంగ వేలము వేయబడును. కావున ఆసక్తిగల పాటదారులు పాట షరతులకు లోబడి పాటలో పాల్గొనవలసినదిగా కోరడమైనది.

రీ.సర్వే నెం. 39/1 య. 5.32 సెంట్లు, రీ.సర్వే నెం. 90/4 య. 7.26 సెంట్లు, రీ.సర్వే నెం. 91/12బి య. 4.76 సెంట్లు, రీ.సర్వే నెం. 274/1A, 274/2, 274/C య. 6.03 సెంట్లు, రీ.సర్వే నెం. 150/1 య. 4.10 సెంట్లు. 5 ప్లాట్లుగా ప్లాట్ ఒక్కింటికి రూ. 10,000 ధరావతు చెల్లించి పాటలో పాల్గొనగలరు. సదరు పాట షరతులు ఆఫీసు పనిచేయు వేళలో తెలుసుకొనవలెను.

పేరుపాలెం సం/- R.V.V.S.రామచంద్రకుమార్
తేది. 24-12-2025 కార్యనిర్వహణాధికారి, సెల్: 96188 47576

PUBLIC NOTICE

Under the instructions of my client Sri RUDRARAJU SURYANARAYANA RAJU, S/o Late SATYANARAYANA, aged about 75 years, resident of Poolapalle, Palakol, West Godavari District, it is hereby informed that his original registered documents bearing Nos. 59/2008, 81/2008 and 82/2008, registered at SRO, Achanta, were lost while travelling from Palakol to Poduru.

A complaint was lodged at Poduru Police Station, West Godavari District, and after enquiry, the said documents were not traced as per Police Certificate Application No. MLD012500605860 dated 09-12-2025.

If any person has any claim or objection regarding the above documents, they may inform the undersigned within 15 days from the date of this publication. Failing which, my client will proceed to obtain duplicate documents from the concerned authorities.

Dated: 24-12-2025 Sd/- R.V.Suryanarayana
Palakol Advocate, PALAKOL

'పుంజు'కుంటున్న అమ్మకాలు

సంక్రాంతి దగ్గరకు వచ్చే కొద్దీ కోడి పుంజుల విక్రయాలు జోరందుకుంటున్నాయి. పాలకొల్లు పట్టణంలోని నరసాపురం ప్రధాన రహదారిలో భీమవరం బైపాస్‌కు సమీపంలో నిత్యం కోడి పుంజుల విక్రయాలు జరుగుతున్నాయి. పందెగాళ్లు ఇక్కడ పుంజులను చూసుకుని నచ్చినవాటిని బేరం చేసుకుని తీసుకెళ్తున్నారు. పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విక్రయదారులు, పందెగాళ్లతో ఈ రహదారి రద్దీగా కనిపిస్తోంది. – న్యూస్‌టుడే, పాలకొల్లు

అన్నదాత కన్నీటి పంట

కనుచూపు మేర పచ్చగా కనిపిస్తున్నది పంట అనుకుంటే పొరపాటే. పంట నీట మునిగి పాడవడంతో రైతులు కోతలు కోయకుండా ఇలా వదిలేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరంలో ఖరీఫ్ సీజన్‌లో రెండు తుపాన్‌లకు సుమారు 500 ఎకరాల వరి చేలు ముంపునకు గురయ్యాయి. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి 400 ఎకరాల వరకూ ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదించారు. ఆచంట నియోజకవర్గంలో సుమారు 25 వేల ఎకరాల నుంచి మురుగు నీరు పారే నక్కల మేజర్ డ్రెయిన్ పూడికతో నిండి ఉంది. అధిక వర్షాల సమయంలో గోదావరి నదికి వరద నీరు ప్రమాద స్థాయిలో చేరింది. వరద గోదావరి బిగదన్నడంతో వేమవరంలో నక్కల డ్రెయిన్ పొంగి.. కాలువ పరీవాహకంలోని సుమారు 200 ఎకరాల్లోకి నీరు చేరి.. వారం రోజులకు పైగా నిల్వ ఉంది. 60 ఎకరాల వరకూ వేమవరం రైతులు మాసూళ్లు చేయకుండా ఇలా వదిలేశారు. పెట్టిన పెట్టుబడులు పూర్తిగా నష్టపోయారు. వాటిని రబీకి దమ్ము చేసి నాట్లు వేయడానికి సిద్ధం చేయడానికీ రెట్టింపు ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. – ఆచంట, న్యూస్‌టుడే

అందరూ ఐక్యంగా పోరాటం చేయాలి

పెనుగొండ, న్యూస్‌టుడే: విద్యార్థులు, యువత భవిష్యత్తును నశనం చేసే మాదక ద్రవ్యాలు, గంజాయికి వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా పోరాటం చేయాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కె.ఈశ్వర్, డి.వై.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు ఎస్.వి.ఎన్.శర్మ అన్నారు. బుధవారం ఆయా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా కళాకారుడు కె.పెంచలయ్య మృతికి నిరసనగా మాదక ద్రవ్యాలు, గంజాయి మాఫియాను అరికట్టాలని నినాదాలతో స్థానిక ఎస్వీకేపీ కళాశాల నుంచి గాంధీ బొమ్మల సెంటర్, పార్కు వరకు ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. జి.గణేష్, షేక్ ఖలీఫ్, ఎస్.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రదర్శన

పాలమూరులో గుడ్ గవర్నెన్స్ డే

పెనుమంట్ర, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకుని పాలమూరు ఉన్నత పాఠశాలలో బుధవారం గుడ్ గవర్నెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. భారతీయ యువజన క్రీడా, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హెచ్ఎం సరస్వతి, భాజపా మండలాధ్యక్షుడు మారుతి పాల్గొని మాట్లాడారు. తొలుత వాజ్‌పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాజపా గ్రామ అధ్యక్షుడు కాశీ విశ్వనాథం, మండల కార్యదర్శి భాను, ఓబీసీ మండలాధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాలు ఢీకొని భార్యాభర్తలు గాయాలపాలైన ఘటన యలమంచిలి మండలం చించినాడలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మొక్కతోటకు చెందిన జి.వెంకటరత్నం తన భార్య ప్రశాంతితో కలిసి ద్విచక్రవాహనంపై ఈనెల 21న చించినాడ మీదుగా నరసాపురం వెళ్తున్నారు. చించినాడ వంతెన దిగుతుండగా.. ఎదురుగా మరో ద్విచక్రవాహనం వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరత్నం, ప్రశాంతి గాయపడ్డారు. స్థానికులు రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ తీసుకెళ్లారు. దీనిపై వెంకటరత్నం బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గురయ్య తెలిపారు.

జూదరుల అరెస్టు

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: పాలకొల్లు మండలం బల్లిపాడుగరువు వద్ద నిర్వహిస్తున్న జూద స్థావరంపై బుధవారం దాడి చేసి ఇద్దరు జూదరులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1700 స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు ఎస్సై సురేంద్రకుమార్ తెలిపారు.

విద్యార్థిపై దాడి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరంలోని ఓ కళాశాలలో విద్యార్థి చదవకపోవడంతో అధ్యాపకుడు కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. ఈ విషయాన్ని అడిగేందుకు కళాశాలకు వెళ్లిన విద్యార్థి సంఘ ప్రతినిధులపై ప్రైవేటు వ్యక్తులు దాడి చేశారంటూ ఆరోపించారు. ఎస్సై రామారావు, సిబ్బంది సంఘటన ప్రాంతానికి బుధవారం వెళ్లి వివరాలు సేకరించారు. విద్యార్థిని కొట్టిన అధ్యాపకుడ్ని సస్పెండ్ చేశామని యాజమాన్యం చెప్పింది. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

శోకసంద్రంలో ఆలమూరు

అశేష జనవాహిని మధ్య జవాను అంతిమయాత్ర

మార్టేరు, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో నదిలో గల్లంతై అసువులు బాసిన జవాను సన్నాయల రాజశేఖర్ మృతదేహాన్ని బుధవారం పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామానికి తీసుకొచ్చారు. ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో రాజశేఖర్ భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో విజయవాడకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో జిల్లాకు తీసుకురాగా.. పెనుగొండ మండలం వడలి నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. అభిమానులు, ఎన్‌సీసీ ప్రతినిధులు, పోలీసు యంత్రాంగం, విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొని దేశభక్తి నినాదాలు చేస్తూ.. ముందుకు సాగారు. అనంతరం స్థానిక శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతిమ యాత్రలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొని రాజశేఖర్‌కు నివాళులర్పించారు.

రాజశేఖర్ అంతిమ యాత్ర

అంత్యక్రియలకు ముందు గాలిలోకి కాల్పులు జరుపుతున్న పోలీసు, ఆర్మీ అధికారులు

రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరామర్శ

పెనుమంట్ర, న్యూస్‌టుడే: పెనుమంట్ర మండలం పొలమూరులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన నేపథ్యంలో నెలకొన్న విషాదం నుంచి ఇప్పటికీ గ్రామస్థులు తేరుకోలేకపోతున్నారు. గ్రామంలో ఏ నోటా విన్న ఈ ప్రమాదం విషయమై చర్చ సాగుతోంది. చేతికొచ్చిన కొడుకులు చేజారిపోయారంటూ పలువురు సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులను ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, తెదేపా యువ నాయకుడు పితాని వెంకట్, ఇతర నాయకులు పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి మృతులకు నివాళులర్పించారు.

తల్లి రాకతో అంత్యక్రియలు

ప్రమాదంలో మృతి చెందిన ఏలేటి అంజి అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. కొడుకు కడసారి చూపు కోసం గల్ఫ్ దేశంలో ఉన్న తల్లి రాకకు ఇప్పటివరకు వేచి చూశారు. ఆమె రావడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

ప్రకటన

మా క్లయింట్లున్నూ, హైదరాబాద్‌లో నివాసం వుంటున్న ఓసూరి ఉమామహేశ్వరరావు గారి కుమారులు 1. రాజేంద్ర కుమార్ 2, వెంకట శశిధర్ గార్లు మాకు ఇచ్చిన సంజాయిషీపై యావన్మందికి తెలియజేయునది ఏమనగా.

ఈ దిగువ షెడ్యూలు దాఖలా స్థలము మా క్లయింట్లకున్నూ, మా క్లయింట్ల సోదరుడు అయిన వెంకట మురళీధర్ కున్నూ చెందియున్నది. సదరు స్థలమును మా క్లయింట్ల తల్లిగారైన గంగాదేవి గారు 1959 సం.లో కొనుగోలు చేసియున్నారు. షెడ్యూలు స్థలంలో లోగడ మా క్లయింట్ల తండ్రి గారు ఒక రైస్ మిల్లును నిర్మించిన సమయంలో షెడ్యూలు స్థలమునకు నాలుగు వైపులా ప్రహరీ గోడను నిర్మించి యున్నారు. ఆ సమయంలో షెడ్యూలు స్థలమునకు దక్షణం వైపు ఎక్కువ స్థలం వాస్తుకు విరుద్ధంగా వున్నదని దక్షణం వైపు కొంత మేర స్థలం విడిచిపెట్టి ప్రహరీ గోడను నిర్మించి యున్నారనిన్ని, ఆ విధంగా దక్షిణం వైపు కారిచర్ల వారి స్థలం వరకు విడచిపెట్టిన స్థలం కూడా మా క్లయింట్ల తల్లి గారి స్వాధీనంలోనే వుండి ఆమె కాలం చేసిన దర్మిలా మా క్లయింట్ల యొక్కయూ మరియు వారి సోదరుని యొక్క స్వాధీనంలోనే వుండి యున్నది.

ఇట్లుండగా మా క్లయింట్లు షెడ్యూలు స్థలము పార్టిషన్ నిమిత్తం వారి సోదరుడైన వెంకట మురళీధర్ వగైరాలపై మహారాజశ్రీ నర్సాపురం అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో O.S.No.2/2025 రున దావా చేసి యున్నారు. షెడ్యూలు స్థలమునకు దక్షిణం వైపు ప్రహరీ గోడను ఆనుకొని కారిచర్ల వారి స్థలం వరకు వుండి యున్న స్థలం మా క్లయింట్లు మరియు వారి సోదరుని యొక్క స్వాధీనంలోనే వుండి యున్నదని, వారికి తప్ప ఇతరులెవరికి సదరు స్థలంపై ఎట్టి హక్కు లేదు. ఇతరులెవరైనా సదరు మా క్లయింట్ల స్థలం నిమిత్తమై ఎట్టి లావాదేవీలు జరిపిననూ అవి మా క్లయింట్లను ఎంత మాత్రం బైండు చేయనేరవని ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడమైనది.

షెడ్యూలు: ప.గో.జిల్లా, నర్సాపురం మండలం, నర్సాపురం మున్సిపల్ ఏరియా, 14వ వార్డు, అంకానివారిపాలెంలోని 1,534 చ.గ.ల స్థలమునకు హద్దులు: **తూర్పు:** బొడ్డు వెంకటేశ్వరరావు గారి ఆస్తి, **దక్షణం:** కారిచర్ల వారి స్థలం, **పడమర:** ఫాతిమున్నీసా గారి స్థలం, **ఉత్తరం:** రోడ్డు.

ఈ హద్దుల మధ్య 1,534 చ.గ.ల స్థలము యావత్తు ఈజుమెంటు హక్కులతో సహా.

నర్సాపురం, సం/- పోలిశెట్టి వీరవెంకట నారాయణస్వామి,
ది.24-12-2025. అడ్వకేట్, నర్సాపురం, ప.గో.జిల్లా,
సెల్ నెం. 9866094606.

(c) eenadu

తాడేపల్లిగూడెం

•తాడేపల్లిగూడెం •తణుకు

అంగన్‌వాడీ.. సాంకేతికత జోడీ

అందుబాటులోకి 5జీ ఫోన్లు

తణుకు, న్యూస్‌టుడే: అధునాతన చరవాణుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. 5జీ సామర్థ్యపు చరవాణులు సోమవారం స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా అంగన్‌వాడీ కార్యకర్తలకు అందజేశారు. నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని మొత్తం 233 కేంద్రాలు ఉన్నాయి. కార్యకర్తలతో పాటు పర్యవేక్షకులు, సీడీపీవోలకు కలిపి 251 ఫోన్లను పంపిణీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఎన్నో ఇబ్బందులు

ప్రస్తుతం ఉన్న యాప్‌లతో పాటు 5జీ నెట్‌వర్క్‌ను సపోర్టు చేసేలా రూ.12,500 విలువ గల చరవాణులు అందజేశారు. ప్రధాన మంత్రి మాతృవందన యోజన, మిషన్ వాత్సల్య, సఖి బిల్లుల నమోదు కూడా వీటిని ఉపయోగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తక్కువ ధరతో కూడిన వాటిని అందించారు. అంతర్జాలం పనిచేయకపోవడం, సంకేతాలు సక్రమంగా అందకపోవడం, యాప్‌లు సపోర్టు చేయకపోవడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడేవారు. తరచూ మరమ్మతులకు గురయ్యేవి. జిల్లా అధికారులకు వివరాలు సైతం సక్రమంగా చేరేవి కావు. పైగా ఒక్కోసారి తప్పులు కూడా నమోదయ్యి అధికారులకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చేది. విధుల నిర్వహణలో ఎదురైన ఇబ్బందులను అర్థం చేసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కొత్త చరవాణులు మంజూరు చేసింది.

తీరనున్న కష్టాలు.. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల హాజరును బాల సంజీవని, పోషణ్ ట్రాకర్ యాప్‌లో ఛాయాచిత్రాలుగా నమోదు చేయాలి. పౌష్టికాహారాన్ని ఇచ్చే సమయంలో గర్భిణులు, బాలింతలకు ముఖ గుర్తింపు తప్పనిసరిగా చేయాలి. శిశువుల జననం, కేంద్రంలో చేరికలు, పౌష్టికాహారం సరఫరా, నిల్వలు, తదితర వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

రేపు ప్రత్యేక గ్రామసభలు

ఇరగవరం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన 'వీబీ- జీ రామ్‌జీ 'ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చేపట్టే పనులపై ఈ నెల 26న మండలంలోని ప్రతి పంచాయతీలోనూ ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని ఎంపీడీవో ఎ.శ్రీనివాసరావు కార్యదర్శులను ఆదేశించారు. జల సంరక్షణ, ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధి కల్పించే పనులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే అంశాలపై అందులో చర్చించాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, రైతులతోపాటు ఉపాధిహామీ పథకం కూలీలను సమావేశానికి హాజరయ్యేలా సమాచారమివ్వాలని ఆయన సూచించారు.

అ అంటే అవస్థలు.. ఆ అంటే ఆకతాయిలు

సమస్యల సుడిలో ఉన్నత పాఠశాల

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక సుబ్బారావుపేటలో ఉన్న పురపాలక సంఘ ఉన్నత పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. 425 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు చాలినంత స్థలం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతులు లేకపోవడంతో ఇరుకు గదుల్లోనే సర్దుకోవాల్సి వస్తోంది.

- స్టడీ అవర్స్‌లో చదువుకోవాలంటే ఆరుబయట ఉన్న కొద్దిపాటి స్థలంలో ఎండలోనే కూర్చొని చదువుకోవాల్సి వస్తోంది.

బడి బయట నిలిపి ఉంచిన సైకిళ్లు

- విద్యార్థులు ఆడుకోవటానికి ఆటస్థలం లేకుండా పోయింది.
- పాఠశాల గదుల్లో వెలుతురు అంతంత మాత్రంగానే ఉంది. దీంతో పిల్లలు చదవడానికి, రాయడానికి ఇబ్బందిగా మారింది.
- స్కూలుకు [illegible] స్థలం లేకపోవడం వల్ల విద్యార్థుల సైకిళ్లు స్కూలు బయటే పెట్టవలసి వస్తోంది. ఇదే అదనుగా కొంతమంది వాటిని ఎత్తుకెళ్లిపోతున్నారు.
- ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న ఉచిత మధ్యాహ్న భోజనంలో పెరుగు ఉండట్లేదు.
- అంతే కాకుండా పాఠశాల ప్రారంభ సమయంలోనూ, వదిలిన తరువాత ఆకతాయిల బెడద ఎక్కువగా ఉంటోంది. దీంతో విద్యార్థినులు ఇళ్లకు వెళ్లేందుకు భయపడుతున్నారు.

సౌకర్యాలు కల్పించాలి

ఇన్ని సమస్యలున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాల రూపురేఖలు మార్చాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

అభిషేకప్రియా.. శరణమయ్యప్పా

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో కొలువైన అయ్యప్పస్వామికి బుధవారం ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి రకరకాల పండ్లతో విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..
10 AM to 1 PM

తాడేపల్లిగూడెం	: 99488 53114
తణుకు	: 85558 50851
తణుకు గ్రామీణం:	63005 79402
అత్తిలి	: 91548 46774

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ? పట్టణంలోని ఆరోగ్య కేంద్రం ఎదురుగా రోడ్డులో మురుగుబోదెలు నిండుకుని నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. **- శ్రీనివాస్, స్థానికుడు.**

✔ నీరు సాఫీగా ముందుకు సాగేలా చేసి దోమల నివారణ చర్యలు చేపడతాం **- ఎం.ఏసుబాబు, పురపాలక కమిషనర్.**

? తాడేపల్లిగూడెం కొబ్బరితోట నుంచి సంతాన గణపతి ఆలయానికి వెళ్లే రోడ్డులో చెత్తవేయడం వల్ల రహదారిలోకి వస్తోంది **-రాజేంద్ర**

✔ చర్యలు చేపడతాం **- సోమేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

పెన్షనర్లకు డీఏ బకాయిలు చెల్లించాలి

మాట్లాడుతున్న బాలకృష్ణ

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: పెన్షనర్లకు డీ.ఏ బకాయిలు వెంటనే చెల్లించాలని, 11వ పీఆర్సీ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తాడేపల్లిగూడెం పెన్షనర్ల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం ఉదయం తాడేపల్లిగూడెం ఎన్‌జీవో యూనిట్ భవనంలో పెన్షనర్ల సెంట్రల్ కార్యవర్గ సమావేశం జరిగింది. 12వ వేతన కమిషన్ నియమించి ఉద్యోగులకు, పెన్షనర్లకు 30 శాతం తాత్కాలిక భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గౌరవాధ్యక్షుడు దాసు నాగేశ్వరరావు, వి.కె.వీరారావు, ముత్యాల అర్జునరావు, బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రీయ పద్ధతిలో సాగు

కుంచనపల్లి నవాబుపాలెం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: ఈ క్రాపు ఆధారంగా తక్కువ ఎరువులు ఉపయోగించి శాస్త్రీయ పద్ధతిలో పంటను పండించేందుకు నమూనా గ్రామాలుగా కుంచనపల్లి, నవాబుపాలెంను ఎంపిక చేశామని మండల వ్యవసాయ అధికారి వి.నారాయణరావు బుధవారం తెలిపారు. ఈ విధానం వల్ల నేలసారం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు

ఎరువుల దుకాణాల్లో తనిఖీ

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని ఎరువుల దుకాణాలను బుధవారం అత్తిలి వ్యవసాయాధికారి టి.రాజేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ నిల్వలను ఉన్నది లేనిది ఆయన పరిశీలించారు. ప్రస్తుతం అత్తిలి మండలంలో 210 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. డ్వాక్రాలో విక్రేతలు ముందు కచ్చితంగా విత్తనాలు చేసుకోవాలన్నారు. వరి పైరు గ్రామంలో రైతులకు ఎరువుల యాజమాన్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నగదు పురస్కారం అందజేత

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేస్తున్న ఎయిర్ గ్రూప్ మహిళా వాకర్స్ అసోసియేషన్ వార్షికోత్సవం విశాఖపట్నంలో బుధవారం జరిగింది. ఈ ఏడాదిలో పలువురు చేసిన సేవలను గుర్తించి అవార్డులు ప్రదానం చేసింది. స్థానిక మహిళా వాకర్స్ క్లబ్ కోశాధికారి డాక్టర్ వనచర్ల విజయలక్ష్మికి బెస్ట్ వాకర్స్ క్లబ్ పురస్కారంతో పాటు పదివేల రూపాయలు నగదు బహుమతి అందచేశారు.

పోటీలో నిలిచి.. బహుమతులు గెలిచి

విజేతలతో ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయులు

భూపాల్‌నగర్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం భూపాల్ నగర్‌లోని బాష్యం ఇంగ్లీషుమీడియం ఉన్నతపాఠశాలలో బుధవారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, జనరల్ నాలెడ్జ్ పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన పి.కృష్ణకార్తిక్, పి.గౌతమ్ సాయి వెంకట, టి.నాగ మణికంఠకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్.రమేష్, ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు.

రహదారుల పరిశీలన

అధికారులతో ఎమ్మెల్యే శ్రీనివాస్

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: పట్టణంలో పాడైన రహదారులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. పునర్నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. దీనిలో భాగంగా ఎఫ్‌సీఐ కాలనీ నుంచి బాపూజీ పుంతరోడ్డు మామిడాల చెరువు మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు రహదారులను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. పురపాలక కమిషనర్ ఎం.ఏసుబాబు, నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, తోట రాజా తదితరులు ఆయన వెంట ఉన్నారు.

కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా ప్రజలకు కలెక్టర్ నాగరాణి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఏసు క్రీస్తు ప్రపంచ మానవాళికి ప్రేమ, త్యాగం, కరుణ గురించి బోధించారని అన్నారు. ఆయన ప్రపంచ శాంతి కోసం పుట్టిన మహనీయుడని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులంతా ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఖాళీగా కనిపిస్తే.. కబ్జా చేసేయడమే

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: తణుకు నియోజకవర్గంలో రహదారుల వెంబడి కాస్త జాగా ఉంటే చాలు పాగా వేసేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే మార్గాల్లోనూ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. కొన్ని చోట్ల రహదారి అంచులు తాకుతూ భవనాలు, డ్రెయిన్లపై దుకాణ సముదాయాలు వెలిశాయి. దీంతో తరచూ రహదారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అత్తిలి, ఇరగవరం, తణుకు

మండపాకలో కాలువ గట్టునూ వదలడం లేదు.

- బ్యాంకు వీధిలో రహదారికి ఇరువైపులా, రహదారి అంచుల వెంబడి నిర్మాణాలు చేపట్టడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- పెద్ద వంతెన నుంచి ఉరదాళ్లపాలెం వెళ్లే ప్రధాన రహదారిలో డ్రెయిన్లపై కాంక్రీటు కట్టడాలు కట్టి దుకాణాలు నిర్మిస్తున్నారు. దీంతో వాహనదారులు, వినియోగదారులు తమ వాహనాలను రహదారిపై నిలపడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
- అత్తిలి ప్రధాన రహదారి పక్కన దుకాణాలు పెట్టడంతో వాహనాలు నిలిపేందుకు వీలు లేకుండా పోయింది. అత్తిలి బస్టాండు కూడలి, పెద్దవంతెన నుంచి ఉరదాళ్లపాలెం వెళ్లే రహదారి, బ్యాంకు వీధి, బస్టాండు కూడలి నుంచి సంత మార్కెట్టుకు వెళ్లే ప్రధాన రహదారికి అంచుల్లో కూడా భవన నిర్మాణాలు చేపట్టడంతో కనీసం డ్రెయిన్ల నుంచి మురుగు బయటకు తీసే అవకాశం లేకుండా పోయింది.

చర్యలు తీసుకుంటాం.. అత్తిలి గ్రామంలో రహదారులకు చేర్చి నిర్మించిన భవనాలు, డ్రెయిన్లపై నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి జి.భాస్కర్ తెలిపారు.

గోపాలపురం ఎమ్మెల్యేను కలిసిన ఉద్యాన వర్సిటీ వీసీ

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: వెంకట్రామన్నగూడెం వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీ డా.కట్టుపల్లి ధనుంజయరావు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును నల్లజర్లలో ఆయన నివాస కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ ఆలోచనలతో ఉద్యాన రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారాలన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. దీనికి అనుగుణంగా వర్సిటీ పని చేయాలన్నారు.

రోడ్డు విస్తరణకు చర్యలు

గణేష్‌నగర్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: పట్టణంలోని జీవీమాల్ నుంచి గణేష్‌నగర్ కూడలి వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర విస్తరణ పనులకు చర్యలు చేపట్టామని పురపాలక కమిషనర్ ఎం.ఏసుబాబు బుధవారం తెలిపారు. దీనిలో భాగంగా 80 అడుగుల ఉండాల్సిన రహదారి ఆక్రమణలకు గురికావడంతో 20 అడుగులు మాత్రమే ఉందన్నారు. అందుకు గాను ఇంకా 60 అడుగులు ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అందుకు పురపాలక అధికారులు హద్దులు మార్కింగ్ చేయడం జరిగిందన్నారు.

కుడి ఎడమైతే కాలువలోకే

ఇరగవరం, న్యూస్‌టుడే: మండల పరిధిలో నర్సాపురం కాలువపై అయితంపూడి లాకుల వంతెన శిథిలావస్థకు చేరింది. ఇరువైపులా రక్షణ గోడ విరిగి పోయి ప్రమాదకరంగా ఉంది. ఓగిడి, అయినపర్రు తదితర ప్రాంతాల ప్రజలు పెనుగొండ చేరేందుకు ఇదే మార్గం. కాలువ గట్టు రహదారి నుంచి లాకులపైకి చేరే సమయంలో వాహనాలు అదుపుతప్పి కాలువలోకి పడే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనకు ఇరువైపులా రక్షణగోడ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

చిక్కి శల్యమవుతున్న మురుగు కాలువలు

రేలంగి(ఇరగవరం), న్యూస్‌టుడే: రేలంగిలో మురుగునీటి పారుదలకు ఉన్న మార్గాలు పూడిక తీయకపోవడంతో మురుగు బయటకు వెళ్లక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామంలో సుమారు 1000 నివాసాలకు సంబంధించి మురుగు వెళ్లేందుకు ప్రధాన మార్గాలుగా ఉన్న ఏడుమంగళ చెరువు, తాలాసకోడు ఆక్రమణకు గురికావడంతో విశాలంగా ఎంతో వెడల్పుగా ఉండే మురుగు కాలువలు చిక్కిపోయాయి. అంతేగాక పక్కా డ్రెయిన్లకు ప్రధాన అవుట్‌లెట్‌గా ఉన్న తలాసకోడులో మట్టి మేటలు వేసి గుర్రపుడెక్కతో నిండిపోయింది. దీంతో వీధుల వెంబడి నిర్మించిన పక్కా డ్రెయిన్‌ల నుంచి చేరే మురుగునీరు వెళ్లేందుకు ఆటంకంగా మారింది. గుర్రపుడెక్క తొలగించి మురుగు సక్రమంగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

దారి.. ప్రమాదకరంగా మారి

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామం నుంచి ఈడూరు వెళ్లే కాలువ గట్టు మార్గం పెద్ద పెద్ద గోతులతో ప్రమాదకరంగా మారింది. అత్తిలి నుంచి స్కిన్నెరపురం మీదుగా భీమవరం వెళ్లే ప్రధాన రహదారి బీటలు వీరి ప్రమాదకరంగా మారడంతో ఈ పంట కాలువ మార్గం గుండా అనేక మంది వాహనచోదకులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గం కూడా గోతులమయంగా మారడంతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు తప్పడంలేదు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

రాష్ట్ర స్థాయి అవార్డు

బహుమతి అందుకుంటున్న హనుమంతరావు

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన వినియోగదారుల సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఆర్‌కే హనుమంతరావుకి రాష్ట్ర పురస్కారం లభించింది. పట్టణంలోని పలు సమస్యలు తీర్చి వినియోగదారులకు సహకరించినందుకు, పాఠశాలల, కళాశాలల మౌలిక సమస్యలతో పాటు ర్యాగింగ్ సమస్యలపై కృషి చేసినందుకు బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సివిల్ సప్లై కమిషనర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.

కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

నరసాపురం, గ్రామీణ, న్యూస్‌టుడే: నరసాపురం నియోజకవర్గంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఈ నెల 27, 28 తేదీల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఎవరికి వారు నిర్దేశించిన విధులను సక్రమంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆర్డీవో దాసి రాజు సూచించారు. మంత్రి సందర్శించనున్న పేరుపాలెంనార్తులోని శివాలయం, పీయంలంకలో ఆయన బుధవారం పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

డీలర్లు నిబంధనలు పాటించాల్సిందే

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: ఎరువుల డీలర్లు ప్రభుత్వ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. భీమవరం, వీరవాసరం, పాలకోడేరు మండలాలకు చెందిన డీలర్లు, సహకార సంఘాల కార్యదర్శులతో బుధవారం భీమవరం పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు ఎరువులు అమ్మితే చర్యలు తప్పవన్నారు. సరకు నిల్వల వివరాలు ప్రదర్శించాలన్నారు. డివిజన్ వ్యవసాయాధికారి కె.శ్రీనివాసరావు, ఏవోలు ప్రసాద్, సంధ్య, బిన్నీబాబు పాల్గొన్నారు.

క్రిస్మస్ కోలాహలం

తణుకు, న్యూస్‌టుడే: ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొనే పండుగ క్రిస్మస్ అని, ఆయన బోధనలు అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం స్థానిక కూటమి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుమారు 470 మంది పాస్టర్లు, చర్చిలకు కేకులను బహూకరించి మాట్లాడారు. ఏసుక్రీస్తు చూపించిన మార్గంలో నడుచుకుంటూ ఆయన బోధనలు ఆచరిస్తూ రాబోయే నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.

తణుకు, న్యూస్‌టుడే: పట్టణంలో క్రిస్మస్ వేడుకకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. నియోజకవర్గంలోని పట్టణ, గ్రామాల్లోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్రైస్తవ ప్రార్థనా మందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాల వెలుగుల్లో చర్చిలు నూతన శోభ సంతరించుకున్నాయి. ప్రార్థన మందిరాల వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ అలంకరణలు, బొమ్మల కొలువులు, క్రిస్మస్ నక్షత్రాలు శోభాయమానంగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి ప్రార్థనా మందిరాల్లో నిర్వహించిన పెద్ద ఎత్తున్న విశ్వాసులు

వేల్పూరు సెయింట్ పాల్ లూథరన్ చర్చి వద్ద ఏర్పాటు చేసిన పశువుల పాక

తాడేపల్లిగూడెం: విద్యుత్తు కాంతులతో లూథరన్ చర్చి

పంపిణీకి సిద్ధం చేసిన కేకులతో రాధాకృష్ణ

క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తాడేపల్లిగూడెంఅర్బన్, న్యూస్‌టుడే: క్రిస్మస్ సందర్భంగా పట్టణంలో ఉన్న చర్చిలు విద్యుత్ దీపాలతో ధగధగలాడాయి. పిల్లలు, పెద్దలు నూతన వస్త్రాలు ధరించి చర్చిల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకి హాజరయ్యారు. రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న క్రైస్ట్ సెంటినరీ లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. విశ్వాసులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు వేదికపై వివిధ పాటలు, నృత్యాలు చేస్తూ వేడుకలు చేసుకున్నారు. క్రిస్మస్ చెట్లు, శాంతా క్లాస్ వేషాలు, క్రీస్తు జననాన్ని ప్రతిబింబించే పశువుల పాకలతో పట్టణం సందడిగా మారింది

విద్యార్థుల భాగస్వామ్యం అవసరం

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా ప్రాజెక్టులు రూపొందించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. విష్ణు కళాశాల విద్యార్థులతో ఆమె తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. వినూత్నమైన ఆలోచనలతో ప్రాజెక్టులు తయారు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్ పాల్గొన్నారు.

చదువు మెండుగా.. కడుపు నిండగా

సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజనం

తణుకు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మంచి ఉత్తీర్ణత సాధించేలా అదనపు తరగతులతో పాటు సెలవు రోజుల్లోనూ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకుంటోంది. ఆ సమయంలో హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమకూర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గంలో 30 ఉన్నత పాఠశాలలకు సంబంధించి 1662 విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.

భోజనం నాణ్యతను పరిశీలిస్తున్న ఉపాధ్యాయులు

మార్చి 14వరకు.. రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల ప్రణాళిక ఈ నెల 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు అమలయ్యేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సెలవు రోజుల్లోనూ పాఠశాల నిర్వహించనున్నారు. దీంతో పదో తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నారు. ఆదివారాల్లో సోమవారం మెనూ, సెలవు రోజైన రెండో శనివారం కూడా యథావిధిగా మెనూ అమలు చేయనున్నారు. ఇలా 100 రోజుల ప్రణాళికలో 15 రోజుల సెలవు దినాల్లో మధ్యాహ్న భోజనం వడ్డించనున్నారు. పోషకాహార భద్రతను దృష్టిలో పెట్టుకుని మెనూలో పేర్కొన్న పదార్థాలు, పరిమాణం, నాణ్యత పాటించాలని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భోజన పథకం నిర్వాహకులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించి, ఇతర వివరాలను దస్త్రాల్లో నమోదు చేయాలన్నారు. ఈ బాధ్యతలను ఆయా భోజన పథకం ఏజెన్సీలకు అప్పగించారు.

శునకాళ్లు పీకేస్తున్నాయి

గ్రామాల్లో స్వైరవిహారం

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : మండలంలో వీధి కుక్కల బెడద పెరిగిపోయింది. అత్తిలిలో గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. అత్తిలిలో వీటి బెడద మరీ ఎక్కువగా ఉంది. బుధవారం అత్తిలి గ్రామంలో కుక్కలు దాడులు చేసి వీరంగం సృష్టించి నలుగురు వ్యక్తులకు గాయాలు చేశాయి.

ఈ నెల రోజుల్లో అత్తిలి, ఈడూరు, పాలూరు, కొమ్మర, పాలి, ఉరదాళ్లపాలెం, తిరుపతిపురం, కె.సముద్రపుగట్టు, స్కిన్నెరపురం గ్రామాల్లో 42 మంది కుక్కకాటుకు గురయ్యారు. మండలంలో ప్రతి నెలా కుక్కకాటుకు 30 మందికి టీకాలు వేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అత్తిలి ప్రధాన రహదారిపై గుంపులు గుంపులుగా

వాహనాల వెనుక.. రాత్రులు ద్విచక్రవాహనాలపై రాకపోకలు సాగించే ప్రయాణికుల వెనుక పరుగులు తీస్తూ భయాందోళనలకు కలిగిస్తున్నాయి. ప్రయాణికులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దుకాణాల వద్ద మాటువేసి..

మాంసం దుకాణాలు, భోజన హోటళ్లు, కాఫీ హోటళ్ల వద్ద కుక్కలు పదుల సంఖ్యలో చేరుతున్నాయి. దుకాణాల వద్దకు వచ్చినవారిపై దాడులు చేస్తున్నాయి. పిల్లలను బయటకు పంపాలంటే భయపడాల్సి వస్తుందని కొమ్మర గ్రామానికి చెందిన బొంతు బంగారయ్య వాపోయాడు.

చర్యలు తీసుకుంటాం.. కుక్కలను పట్టుకొని దూరంగా వదిలేలా చర్యలు చేపడతాం. వాటి సంఖ్య పెరగకుండా సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేయిస్తాం. దీనికి పశుసంవర్ధక శాఖ సహకారం తీసుకుంటాం.
- శామ్యూల్, ఎంపీడీవో. అత్తిలి.

రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తా

రాయకుదురు (వీరవాసరం), న్యూస్‌టుడే: విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో రాయకుదురు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన జి.సాయి సుజిత్, డి.జయసాయి శ్రీనివాస్, గణేష్‌లు సత్తా చాటి ప్రథమ స్థానం పొందారు. గైడ్ ఉపాధ్యాయుడు పి.గజేంద్రగట్కర్, ఎన్ఏవీఎల్.లక్ష్మీ దుర్గల సహకారంతో విద్యార్థులు ప్రాజెక్టును రూపొందించారు. విజేతలను కలెక్టర్ నాగరాణి, డీఈవో నారాయణ, డీవైఈవో ఎన్.రమేష్, జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాశ్‌నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, సర్పంచి గెడ్డం భారతి, ఉప ఎంపీపీ అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, ఎంపీటీసీ సభ్యుడు కడలి నెహ్రూ, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ శలా భవాని, ఉపాధ్యాయులు అభినందించారు.

ప్రథమ బహుమతి అందుకున్న విద్యార్థులు

స్వామికి అలంకరించిన ఆభరణాలు

బాల వేంకన్నకు వెండి కిరీటం కానుక

నిడమర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక శ్రీబాల వేంకటేశ్వరస్వామి విగ్రహాలకు వెండి కిరీటాలు కానుకగా సమకూరాయి. నిడమర్రుకు చెందిన కొట్టే ప్రసాద్ రూ.1.50 లక్షలు వెచ్చించి సుమారు రెండు కిలోల వెండితో కిరీటాలు తయారు చేయించారు. వీటిని బుధవారం ఆలయ ధర్మకర్త దొరబాబుకు అందజేశారు.

(c) eenadu

శుభోదయం.. క్రీస్తు జన్మదినం

నాగరాజుపేట(కడప), న్యూస్‌టుడే: క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు క్రైస్తవ సోదరులు సిద్ధమయ్యారు. ఇందుకుగాను వారం రోజుల ముందు నుంచే జిల్లావ్యాప్తంగా చర్చిలను ముస్తాబు చేశారు. రంగు రంగుల విద్యుత్తు దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. క్రీస్తు జననానికి సూచికగా దగదగలాడే స్టార్లు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి నుంచి స్తుతి గీతాలు ఆలపిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కడప నగరంలోని మరియాపురం, ఆరోగ్యమాత చర్చి, డాన్ బోస్కో ఇతర ప్రముఖ చర్చిల్లో బాలయేసు జననాన్ని పురస్కరించుకుని కేక్‌లు కోసి పంచి పెట్టారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

ఈనాడు
వైఎస్సార్ కడప

బెదిరింపులపై హైకోర్టు ఆగ్రహం

సీబీసీఐడీకి మునిరెడ్డి కేసు అప్పగింత



కొత్తపు మునిరెడ్డి

ఈనాడు, కడప: కడపకు చెందిన కొత్తపు మునిరెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ న్యాయవాదులను బెదిరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టి జనవరి 5లోపు నివేదిక ఇవ్వాలని సీబీసీఐడీని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

● **ఇదీ విషయం:** కోర్టు ధిక్కారణ కేసు నంబరు 4046/2023 ధర్మాసనం ముందు విచారణకు బుధవారం వచ్చింది. విచారణ సందర్భంగా వాట్సప్ సందేశాల వ్యవహారంలో హైకోర్టులో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రభుత్వ న్యాయవాది జె.కృష్ణ ప్రణీత్ వాదనలను వినిపిస్తూ తనకు కొత్తపు మునిరెడ్డి వాట్సప్ ద్వారా చేసిన హెచ్చరికలను ప్రస్తావించారు. వాట్సప్ సందేశాలను పరిశీలించిన ధర్మాసనం.. విచారణలో జోక్యం చేసుకున్నట్టుగా, న్యాయ పరిపాలనకు అంతరాయం కలిగించినట్టుగా ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయవాదులు.. వారు న్యాయస్థానం అధికారులే అన్న విషయం గుర్తించుకుని సందేశాలు పంపడం, ఒత్తిడి తేవడం, విమర్శించడం, బెదిరించడం వంటివి సహించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆధార్ నంబర్(825503332053)తో పేర్లు కవాడి మద్దిలేటి, ముసలిగండ్ల జకరయ్య ఉన్నట్లు చూపే రెండు వేర్వేరు కార్డులను న్యాయస్థానం ముందు ప్రభుత్వ న్యాయవాది జె.కృష్ణ ప్రణీత్ ఉంచారు. ఒకే ఆధార్ నంబర్‌కు రెండు వేర్వేరు వ్యక్తుల పేర్లు ఉండటం సాధ్యంకాదని, ఇది నకిలీ గుర్తింపులతో పరిహారం పొందేందుకు చేసిన ప్రయత్నమని వాదించారు. వాట్సప్ ద్వారా వచ్చిన సందేశాల స్క్రీన్ షాట్లను కూడా ధర్మాసనానికి నివేదించారు. సదరు చరవాణి నంబర్ కొత్తపు మునిరెడ్డి పేరిట ఉందని, ఈ సందేశాల ద్వారా కేసుపై ప్రభావం చూపే ప్రయత్నం చేశారని న్యాయవాది వాదించారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన ధర్మాసనం.. సమగ్ర విచారణకు సీబీసీఐడీ ఎస్పీ(క్రైమ్ ఇన్వెస్టిగేషన్)ని ఆదేశించింది.

కోడి పేరు చెప్పి పరిహారం మేత

ఈనాడు, కడప: కలివికోడి రక్షణ పార్కు పేరిట కొందరు వైకాపా నేతలు వైఎస్సార్ కడప జిల్లాలో ప్రజాధనం దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన ప్రభుత్వం తరపు న్యాయవాదులపై కడపకు చెందిన కొత్తపు మునిరెడ్డి బెదిరింపులకు దిగారు. ఈ విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ దృష్టికి అడ్వకేట్ జనరల్ కార్యాలయం న్యాయవాదులు బుధవారం తీసుకెళ్లారు. దీంతో న్యాయస్థానం ఆవరణలోనే ఉన్న మునిరెడ్డిని ఆయన పిలిపించి ఆరా తీశారు. కేసులకు సంబంధం లేని వ్యక్తి జోక్యం చేసుకోవడంపై ప్రశ్నించారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

● ప్రాజెక్టు పేరిట మళ్లీ ప్రజాధనం కొట్టేసే యత్నాలు
● కుట్రను బయట పెట్టిన ప్రభుత్వ న్యాయవాదులు

● **కోర్టు కళ్లకు కట్టబోయారు గంతలు:** కలివికోడి రక్షణ పార్కు పేరిట భూసేకరణకు వైకాపా హయాంలో పరిహారం చెల్లించారు. యజమానులు లేని భూములను గుర్తించి వాటికి బినామీల పేరిట ఇతరులను ప్రవేశపెట్టి రెవెన్యూ అధికారుల ద్వారా పరిహారం పొందారు. అట్లూరు మండలం తంబలగొండి గ్రామానికి చెందిన భూములకు కంభం వెంకట్రామిరెడ్డి పట్టాదారుగా చూపించి పరిహారానికి ప్రతిపాదనలు తయారు చేశారు. ఆపై భూములకు పరిహారం చెల్లించలేదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో పరిహారం చెల్లించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.

● **ఒకటే నంబరు.. వేర్వేరు ఫొటోలు:** కోర్టు ఆదేశాలతో ఆర్థిక శాఖ రూ. 2,39,04,522 కంభం వెంకట్రామిరెడ్డి అలియాస్ డంపాల నరసింహారెడ్డి పేరిట చెల్లించింది. ఒకే ఆధార్ కార్డు నంబరు 907181248657 కింద కంభం వెంకట్రామిరెడ్డి, డంపాల నరసింహారెడ్డి పేర్లతో వేర్వేరు ఫొటోలతో కార్డులు సృష్టించారు. డంపాల నరసింహారెడ్డి పేరిట ఉన్న బ్యాంకు ఖాతాను కంభం వెంకట్రామిరెడ్డి పేరిట ఉన్నట్లుగా చూపించి 2021 జనవరి 25న రూ. 2,39,04,522 కోట్ల పరిహారం పొందారు. ఆపై పరిహారం చెల్లింపులో ఆలస్యానికి వడ్డీగా మరో రూ. 70 లక్షలు తీసుకున్నారు. ఇది చాలదన్నట్లు అదనపు పరిహారం పేరిట న్యాయస్థానాన్ని మళ్లీ ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ న్యాయవాదులకు అనుమానం వచ్చింది. వివరాలన్నీ ఆరా తీయగా మోసంతో పరిహారం పొందినట్లు వెలుగులోకి వచ్చింది.

ఒకే నంబరుతో వెంకట్రామిరెడ్డి, నరసింహారెడ్డి ఆధార్ కార్డులు

వెలుగులోకి మరిన్ని అంశాలు

● సీఎంఎఫ్ఎస్ కింద ఆర్థిక శాఖ పరిహారం చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయని న్యాయస్థానానికి ప్రభుత్వ న్యాయవాదులు నివేదించారు. పరిహారం చెల్లింపులో అలియాస్ అనే పదానికే చోటు లేదని వివరించారు. ● ఒకే ఆధార్ నంబరుపై రెండు కార్డులు సృష్టించడం, వాటిలో వేర్వేరు ఫొటోలుండటంపై విచారణ చేపట్టాలని కోరారు. ● బ్యాంకు ఖాతా నంబరు దండాల నరసింహారెడ్డిపై ఉండగా జీఎస్ఎస్ ఎస్ స్పెషల్ కలెక్టర్ మాత్రం కంభం వెంకట్రామిరెడ్డి పేరిట పరిహారం చెల్లింపునకు సిఫార్సు చేయడం అనుమానాలు వ్యక్తం చేశారు. ● భూముల్లో ఎలాంటి నిర్మాణాలు, చెట్లు లేనప్పటికీ పరిహారం తీసుకున్నారని, ఆ మేరకు ఆర్డీవో ఇచ్చిన నివేదికకు విరుద్ధంగా ఇంజినీరింగ్, అటవీ, ఉద్యాన శాఖలు నివేదికలు సమర్పించడంపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ● తంబలగొండి గ్రామ ఓటరు జాబితాను పరిశీలించగా కంభం వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి లేనట్లుగా తెలుస్తోందని నివేదించారు. ● 2021లో భూసేకరణ అధికారికి సమర్పించిన ఫారం-సీలో జత చేసిన ఫొటో. 2017 నాటికి 75 సంవత్సరాల వయస్సున్న వ్యక్తికి సరిపోలేదని నివేదికలో పేర్కొన్నారు. ఈ దందా వెనక భారీ ప్రణాళిక ఉన్నట్లు సైతం వివరించారు.

రామయ్య సన్నిధిలో పారాయణం చేస్తున్న వేద పండితులు

కోదండ రామా.. శిరసా నమామి

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: పవిత్ర ధనుర్మాసంలో భాగంగా ఆరో రోజైన బుధవారం మహిమాన్విత ఒంటిమిట్ట కోదండ రామాలయంలో అధ్యయనోత్సవాల పూజలు ఆద్యంతం భక్తిశ్రద్ధలతో సాగాయి. రంగ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమున్నత పీఠంపై కొలువుదీరిన సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రుత్వికులు రుగ్వేదం, యజుర్వేదం, సామ వేదం, అధర్వణ వేదాలను పారాయణం చేశారు. సందర్శకులు పురుషోత్తముడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

చోదకా.. చలానాలెన్నో తెలుసా!

మకోసం

లక్కిరెడ్డిపల్లె, కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: రహదారి భద్రతా నియమాలతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వాహన చోదకులపై రవాణా శాఖ అధికారులు చలానాలు విధిస్తుంటారు. వీటి గురించి తెలుసుకునేందుకు కొందరు వాహనదారుల్లో అవగాహన కొరవడుతోంది. పరివాహన్ వెబ్‌సైట్‌లో తెలుసుకునే వెసులుబాటు ఉంది. అందుకుగాను http://parivahan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇ-చలాన్ పేమెంట్‌పై క్లిక్ చేస్తే అందులో వాహనం నంబరు కనిపిస్తాయి. రవాణా శాఖతో పాటూ పోలీసులు నమోదు చేసిన చలానా వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయో..? తెలుసుకుంటే పేమెంట్ ఆప్షన్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

కడప వాసి వాహనానికి హైదరాబాద్‌లో పోలీసులు వేసిన చలానా

● **పోకున్నా.. 'చలానా' హైదరా'బాదేశారు':** కడప నగరం అల్మాస్‌పేటకు చెందిన పీరా అనే వ్యక్తి తన నాలుగు చక్రాల వాహనాన్ని గత ఆరు మాసాల నుంచి ఇంటి వద్దే ఉంచారు. అయినా ఈ నెల 12న హైదరాబాద్‌లో రహదారి నిబంధనలు ఉల్లంఘించారంటూ అతని వాహనం పేరిట పోలీసులు చరవాణికి చలానా పంపారు. సుల్తాన్ బజార్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందున జరిమానా చెల్లించాలని అందులో పేర్కొన్నారు. దీంతో పీరా కంగుతిన్నాడు. విషయమై పోలీసులను ఆశ్రయిస్తే.. సదరు నంబరుతో వేరే వాహనం తిరుగుతుందని చెప్పడం గమనార్హం.

100 ఏళ్ల చదువులమ్మ ఒడి

ఆ బడి వేల మందికి విద్యాబుద్ధులు నేర్పింది. మంచి పౌరులుగా తీర్చిదిద్దింది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. వంద సంవత్సరాలుగా ఈ క్రతువును నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉంది. అదే నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ● 1926లో ప్రారంభమైన ఈ చదువులమ్మ ఒడి 2026తో శత వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఇందుకు సంబంధించిన వేడుకలను జనవరి 11న ఘనంగా నిర్వహించేందుకు ప్రస్తుత ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.కృపానందం, యాజమాన్య కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ● ప్రారంభంలో ఈ విద్యాలయాన్ని మూర్తయ్య బడి, పాత బడి అని పిలిచేవారు. ● ఇప్పటి వరకు దాదాపు 5,190 మంది ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. ● ఇక్కడ ఓనమాలు నేర్చిన పలువురు ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, నందలూరు**

నేర్పు.. ఓర్పుతోనే బతుకు

ఆకలవుతోందమ్మా...

ఆహారానికి మునగాలి తెలుసా...

తెచ్చా.. ఇంద తినమ్మా...

ఒక మనిషికి ఒక చేప ఇస్తే ఒక రోజుకే ఆహారం.. అదే చేపలు పట్టడాన్ని నేర్పితే జీవితాంతం ఆహారం.. ఇదే సూక్తిని తన బిడ్డకు నేర్పుతున్నట్లుంది యూరోపియన్ కూట్‌గా పిలిచే ఈ పక్షి. స్థానికంగా నామాల కోడిగా పిలుస్తుంటారు. ఇవి శీతాకాలంలో మన ప్రాంతాలకు వచ్చి ఆవాసం ఏర్పరచుకుంటాయి. నీళ్లలోనే గూడు కట్టుకుంటాయి. గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతాయి. సంతానోత్పత్తి తర్వాత పిల్లలు ఎగరడం ఆరంభించగానే తిరిగి వెళ్తాయి. ఓ తల్లి పక్షి తన పిల్లకు ఆహారం వేట సాగించే విషయమై సంభాషిస్తున్నట్లు కనిపించిన ఈ దృశ్యాలు కడప నగర సమీపంలోని చెరువులో 'ఈనాడు' కెమెరాకు చిక్కాయి. **- ఈనాడు, కడప**

మహిళలు.. బీసీలకు తెదేపా పెద్దపీట

42 మందితో పార్లమెంట్ కార్యవర్గం ఏర్పాటు

ఈనాడు, కడప: తెదేపా కడప పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. మొత్తం 42 మందికి అవకాశం కల్పించగా.. ఆవిర్భావం నుంచి వెన్నెముకగా నిలుస్తున్న వెనుకబడిన వర్గాలు, మహిళలకు పెద్దపీట వేసింది. మైనార్టీలకు ప్రత్యేక స్థానం కల్పించింది. కార్యవర్గంలో మహిళలు 11 మంది, బీసీలు 13 మంది, మైనార్టీలు ఏడుగురు చొప్పున అవకాశం ఇచ్చింది. పార్లమెంట్ పరిధిలోని కడప, పులివెందుల, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం నుంచి సమాన ప్రాతినిధ్యం కల్పించింది. ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులుగా తొమ్మిది మంది చొప్పున నియమించింది. వీరితో పాటు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, మీడియా సమన్వయకర్త, సామాజిక మాధ్యమ సమన్వయకర్తలనూ ప్రత్యేకంగా నియమించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి మైనార్టీలకు పెద్దపీట వేయడంతో పాటు కీలకమైన పదవులను తెదేపా అధిష్ఠానం కట్టబెట్టడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు చెందిన పలువురు నేతలకూ కీలక పదవులు దక్కాయి.

మోసం చేయాలని చూస్తే ఇక కుదరదు

రాయచోటి, న్యూస్‌టుడే: గల్ఫ్, ఇతర దేశాలకు పంపే మోసపూరిత ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ హెచ్చరించారు. రాయచోటి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్ట్ ఫిర్యాదుల పరిష్కార, వలసదారుల సౌకర్య కేంద్రాన్ని ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఉపాధి, ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య జిల్లా నుంచి ఎక్కువగా ఉంటున్నందున ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వలసదారులు, విదేశాల్లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులూ ఫిర్యాదు చేయొచ్చని ఎస్పీ ధీరజ్ సూచించారు.

వర్ణ రంజితం.. శత్రు దుర్భేద్య దుర్గం

లండన్ గ్రంథాలయంలో సిద్దవటం చిత్రాలు

సిద్దవటం, న్యూస్‌టుడే: సిద్దవటంలోని మట్లి రాజుల కోట చారిత్రక సంపదల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. చరిత్రకు సాక్షిగా నిలుస్తోంది. ఒకనాడు ఉజ్వలంగా వెలిగిన ఈ కోట.. గత పాలనా వైభవానికి గుర్తుగా ఉంది. సాంస్కృతిక శిల్పకళా ప్రాభవానికి దర్పణంగానూ మారింది. ఇటువంటి కోటకు సంబంధించిన తైల వర్ణ చిత్రాలు రెండు శతాబ్దాలుగా లండన్‌లో పదిలంగా ఉండడం విశేషం.



పెన్నానది పక్కన కోట కట్టడాల వర్ణచిత్రం..

దక్షిణం వైపు కోట ప్రత్యేకతను తెలిపే చిత్రం

● **18 మంది రాజవంశీయులు:** ● సిద్ధులు ఎక్కువగా నివసించడంతో ఈ ప్రాంతానికి సిద్దవటం అని పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ● పెన్నానది ఒడ్డున క్రీ.పూ 40-30 మధ్యకాలంలో కోట రూపుదిద్దుకుంది. ● సుమారు 36 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కోటను 18 మంది రాజవంశీయులు పాలించారు. ● క్రీ.శ 1792లో టిప్పుసుల్తాన్ చేతి నుంచి నైజాము నవాబుల పాలనలోకి. వారి నుంచి 1799లో ఈస్టిండియా వర్తక సంఘం చేతుల్లోకి వెళ్లింది.

● **కుంచెతో చిత్రంగా మలిచారు:** విశాలమైన బురుజులు, కోట కొమ్ములతో శత్రు దుర్భేద్యంగా ద్రావిడ శైలిలో సుందరంగా నిర్మితమైంది. తూర్పు ఇండియా వర్తక సంఘం పరిపాలనలో బ్రిటిష్ చిత్రకారుడు థామస్‌ఫ్రేజర్ 1802లో విజయనగర రాజ్యంలో పర్యటిస్తూ ఈ కోటను సందర్శించి కుంచెతో చిత్రించారు. ఇవి లండన్‌లోని బ్రిటిష్ గ్రంథాలయంలో ఇప్పటికీ భద్రంగా ఉండడం విశేషం. ఈ విషయాన్ని బ్రిటిష్ గ్రంథాలయం నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత, కడప వాసి వేంపల్లి గంగాధర్ సేకరించి వెలుగులోకి తెచ్చారు.

ఆరు రాష్ట్రాలకు సంకేపల్లె సపోట

కొండాపురం మండలం పెన్నానది ఒడ్డున ఉన్న గ్రామం సంకేపల్లె. ఇక్కడ సుమారు 3 వేల ఎకరాల్లో సపోట తోటలను రైతులు సాగు చేస్తున్నారు. పంట దిగుబడి జనవరిలో ప్రారంభమై మే నెల చివరి వరకు(ఐదు నెలల పాటు) ఉంటుంది. నాణ్యమైన, రుచికరమైన పండ్లుగా ఇక్కడి కాయలకు పేరు. దీంతో కొనుగోలుకు వ్యాపారులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. సీజన్‌లో రోజూ 50- 60 టన్నుల వరకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, కేరళ రాష్ట్రాలకు ప్రత్యేక వాహనాల్లో కాయలను ఎగుమతి చేస్తారు. అయినప్పటికీ కాయలకు తగిన గిట్టుబాటు ధర ఉండటం లేదని రైతులు చెబుతున్నారు. **- న్యూస్‌టుడే, కొండాపురం**

బ్రహ్మం సాగర్‌పై అధ్యయన కమిటీ

ఈనాడు, కడప: బ్రహ్మం సాగర్ రిజర్వాయర్‌పై పార్సన్ కంపెనీ నిర్వహించిన జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నివేదికను అధ్యయనం చేసి తగిన చర్యలు సూచించేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జలాశయం భద్రత, భూగర్భ పరిస్థితులు, నీటి లీకేజీలు తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలించి తక్షణం చేపట్టాల్సిన చర్యలతో పాటు దీర్ఘకాలిక శాశ్వత పరిష్కారాలను సూచించేందుకు ఈ కమిటీ పని చేయనుంది. రిజర్వాయర్ ప్రాంగణంలో ప్రత్యక్ష స్థల పరిశీలన నిర్వహించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా సిఫార్సులు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీకి ఈఎన్‌సీ(ఇరిగేషన్) ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా డిజైన్, జియాలజీ, హైడ్రాలజీ రంగాలకు చెందిన ఉన్నతస్థాయి నిపుణులు సభ్యులుగా ఉంటారు. కడపకు చెందిన సీఈ(ప్రాజెక్ట్స్) కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కమిటీ నివేదిక ఆధారంగా మరమ్మతులు, భద్రతా చర్యలు చేపట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

ప్చ్.. లక్ష్యం చేరలేదు

◆ రిజిస్ట్రేషన్ ఆదాయంలో చివరన కడప
◆ వసూళ్ల వృద్ధి సాధించిన అన్నమయ్య జిల్లా

ఈనాడు, కడప: రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం(ఏప్రిల్ 1) నుంచి నవంబరు వరకు లక్ష్యాల సాధనలో వైఎస్సార్ కడప జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలో చిట్టచివరన నిలవాల్సి వచ్చింది. అదే సమయంలో అన్నమయ్య జిల్లా మాత్రం లక్ష్యాన్ని చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాలు లక్ష్యాలను మించి ఆదాయం సమీకరించగా కడప 25, అన్నమయ్య 21 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. స్థిరాస్తి వ్యాపార లావాదేవీలు, ఆన్‌లైన్ సేవలు, స్లాట్ బుకింగ్, ఆటో మ్యుటేషన్ వంటి సంస్కరణలతో రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగినప్పటికీ.. ఆశించినంతగా లక్ష్యాన్ని సాధించలేకపోయాయి.

రాష్ట్రంలో జిల్లాల స్థానం: వైఎస్సార్ కడప 25, అన్నమయ్య 21

కడప లక్ష్యం: రూ. 203.78 కోట్లు.. ఆదాయం: రూ.191.04 కోట్లు (93.75%)
● గత ఏడాది ఇదే సమయానికి కడప రూ. 170.90 కోట్లు పొందింది. గతంతో పోలిస్తే ఈసారి 11.79% పెరిగింది.

అన్నమయ్య లక్ష్యం: రూ. 128.04 కోట్లు.. వసూళ్లు: రూ. 128.60 కోట్లు (100.44%)
● అన్నమయ్యలో గత ఏడాది రూ. 95.81 కోట్లు వసూలవ్వగా.. ఈ సారి 34.22 వృద్ధి కనిపించింది.

పారదర్శక సేవలకు చర్యలు

● రిజిస్ట్రేషన్ సేవలు మరింత పారదర్శకంగా, ప్రజానుకూలంగా అమలయ్యేలా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ● తమ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలును పర్యవేక్షించాలని, పట్టణ- గ్రామీణ ప్రాంతాల్లో ఆటో మ్యుటేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ● జిల్లా రిజిస్ట్రార్లతో సమన్వయం చేసుకుని 22ఏ జాబితాలను క్రమం తప్పకుండా నవీకరించాలని ఆదేశించింది. ● రిజిస్ట్రేషన్లపై ప్రజాభిప్రాయం మెరుగుపడేలా జిల్లా రిజిస్ట్రార్లతో నిరంతరం సమీక్షలు నిర్వహించాలని సూచించింది. ● పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, మోసాలకు సంబంధించిన కేసులను సమీక్షించి వాటిని సమయానికి పరిష్కరించేలా జిల్లా రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించింది. ● వాట్సప్ గవర్నెన్స్ వ్యవస్థను పర్యవేక్షించి, రిజిస్ట్రేషన్ పత్రాలు ప్రజలకు సకాలంలో అందేలా చూడాలని స్పష్టం చేసింది. ● రిజిస్ట్రేషన్లపై ప్రభావం చూపుతున్న భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. ● ఆన్‌లైన్ సేవలు, ప్రజాహిత సేవలపై అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించింది. ● రిజిస్ట్రేషన్ సేవల్లో జాప్యాన్ని నివారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రెవెన్యూ వసూళ్లపై సమీక్ష సందర్భంగా సూచించింది.

ఎరువు.. ధరల దరువు

కమలాపురం, న్యూస్‌టుడే: రబీ సీజన్‌లో మిశ్రమ ఎరువుల ధరలు అన్నదాతలకు భారంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి రాయితీ ఇవ్వడంతో యూరియా, డీఏపీ ధరలు మాత్రమే నిలకడగా ఉన్నాయి. మిగిలినవి ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే 50 కిలోల బస్తా ధర రూ. 100 నుంచి రూ. 500 వరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల తయారీకి ఉపయోగించే ముడిసరకుల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మిశ్రమ ఎరువులు ఏది కొనాలన్నా.. రూ. 1,350 నుంచి రూ. 1,950 వరకు పలుకుతోంది. ముఖ్యంగా వరికి నామమాత్రంగా మద్దతు ధర పెంచిన కేంద్రం ఎరువులపై రాయితీ పెంచకపోవడంతో ఎమ్మార్పీ ధరలు ఆకాశాన్నంటాయి. ఎకరాకు పెట్టుబడి రెట్టింపు కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

పెరుగుదల ఇలా...(రూ.ల్లో)

ఎరువు	ఖరీఫ్	రబీ
10-26-26	1,450	1,920
14-35-14	1,850	1,950
15-15-15	1,450	1,650
20-20-0-13	1,350	1,450
28-28-0-18	1,800	1,900

(50 కిలోల బస్తాకు రూ. 100 నుంచి రూ. 500 వరకు)

(c) eenadu

భూపేష్‌రెడ్డి సేవలతో పార్టీ బలోపేతం

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జమ్మలమడుగు కార్యాలయంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డిని ప్రొద్దుటూరు చంద్రబాబునాయుడు ఆర్మీ (సీబీఎన్), పార్టీ సీనియరు నాయకులు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. సీబీఎన్ ప్రతినిధులు గోమేధికం సుదర్శన్, సీజే వెంకట సుబ్బయ్య, తెదేపా సీనియర్ నాయకులు గుర్రప్ప యాదవ్, రామునాయుడు, టప్పా మహబూబ్ బాషా హర్షం వ్యక్తం చేశారు.

ప్రజల మేలు కోసమే పీపీపీ విధానం

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రజల మేలుకోసమే కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను పీపీపీ విధానం అమలు చేస్తోందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అన్నారు. బుధవారం ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో మాట్లాడారు. వైద్య కళాశాలలను త్వరితగతిన పూర్తి చేసి వాటి ఫలాలు ప్రజలకు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే ఈ పనిచేస్తోందన్నారు. ఈ విషయంలో వైకాపా తప్పుడు ప్రచారం సరికాదన్నారు. వాటి నిర్వహణ బాధ్యతలు తీసుకున్న వారిని జైలుకు పంపుతామని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బెదిరింపు ధోరణిలో మాట్లాడటం దారుణమన్నారు.

'కమిషనర్ చిన్నచూపు చూస్తున్నారు'

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: తాను మహిళనని, బీసీనని కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పురపాలక ఛైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఛైర్‌పర్సన్ ఛాంబర్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కౌన్సిల్ రఫ్ అజెండాపై చర్చించాలని కమిషనర్‌కు రెండు రోజుల నుంచి సీసీ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. కార్యాలయానికి కమిషనర్ వచ్చినా కౌన్సిల్ అంశంపై చర్చించేందుకు రాకపోవడం సరైన విధానం కాదన్నారు. ప్రజాసమస్యలు, కార్యాలయ నిర్వహణవంటి అంశాలపై చర్చించేందుకు కమిషనర్ విధులు చేపట్టకుండా ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, ఆయన కొడుకు కొండారెడ్డి చెప్పిన విధంగా నడుచుకోవడం జరుగుతోందన్నారు. తనకు అధికారం లేదా అని ప్రశ్నించారు.

విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఒత్తిడి మరణాలపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామ, వార్డు సచివాలయ జేఏసీ ఉపాధ్యక్షులు ఎంసీ రాజు, కుళ్లాయిరెడ్డి, కార్యదర్శి పవన్ కుమార్ డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగుల అకాల మరణానికి బుధవారం జమ్మలమడుగు గాంధీ కూడలిలో సంతాపం ప్రకటించారు.

మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి సభ నేడు

బద్వేలు, గోపవరం, న్యూస్‌టుడే: బద్వేలులోని బీవీఆర్ కళాశాలలో గురువారం దివంగత మంత్రి బిజివేముల వీరారెడ్డి వర్ధంతి సభ జరుగనుంది. ఉదయం 9 గంటలకు దివంగత మంత్రి వీరారెడ్డి కుమార్తె మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, భర్త డాక్టర్ రవికుమార్‌రెడ్డి, కుమారుడు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి దంపతులు సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. అనంతరం నాలుగురోడ్ల కూడలిలోని వీరారెడ్డి విగ్రహం వద్దకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వచ్చి ఉదయం 10.30 పూలమాలవేసి మాట్లాడనున్నారు. కళాశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన వినియోగం జరగనుంది.

యార్డు ఆదాయం పెంపునకు చర్యలు

బద్వేలు: మార్కెట్టు యార్డు ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోనున్నట్లు ఛైర్మన్ సుప్రజ పేర్కొన్నారు. స్థానిక మార్కెట్టు యార్డులో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జీవాల సంతను మార్కెట్టు యార్డులోకి తరలిస్తామని, త్వరలో రైతుబజారును ప్రారంభించనున్నట్లు చెప్పారు. రూ.7 కోట్లతో దుకాణ సముదాయం, గోదాముల పనులు చేపడతామన్నారు.

అమృతానగర్‌లో గ్రామసభ

ప్రొద్దుటూరు గ్రామీణ: కొత్తపల్లె పంచాయతీ నుంచి అమృతానగర్‌ను విభజించేందుకు బుధవారం 4, 5 గ్రామ సచివాలయాల వద్ద గ్రామసభ నిర్వహించారు. సర్పంచి శివచంద్రారెడ్డి, కార్యదర్శి నరసింహులు పర్యవేక్షించారు.

విజేతలకు ప్రశంసలు

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఈ నెల 22, 23న కడప మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన అంతర్ జిల్లాల స్పోర్ట్స్, గేమ్స్ మీట్‌లో వివిధ పోటీల్లో తమ విద్యార్థినులు విజయం సాధించినట్లు ఎస్ఆర్ఐటీ ప్రిన్సిపల్ పాండురంగన్ రవి బుధవారం తెలిపారు. లాంగ్ జంపులో ప్రథమ, ట్రిపుల్ జంపులో రెండో స్థానం, 100 మీటర్ల పరుగు పందెలో శశికళా గెలుపొందినట్లు పేర్కొన్నారు. షాట్‌పుట్‌లో గంగా ధరణి తృతీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ● **గౌతమి పాలిటెక్నిక్ తరపున :** స్థానిక గౌతమి మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని అశ్వని హైజంపు పోటీలో గెలుపొందినట్లు ప్రిన్సిపల్ ప్రకాశ్‌రావు తెలిపారు. కడపలో నిర్వహించిన అంతర్ జిల్లాల క్రీడా పోటీల్లో పాల్గొన్న తమ విద్యార్థినులు ప్రతిభాపాటవాలను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.

బహిరంగ ప్రకటన

ఇందువలన యావత్ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, నా క్లయింట్ బనగానపల్లి షేక్ ఖదీర్, తండ్రి: బనగానపల్లి షేక్ అబ్దుల్ ఖాదర్, నివాసం డోరు నెం. 25/169, మట్టిమసీదు వీధి, ప్రొద్దుటూరు పట్టణం మరియు మండలం, వై.యస్.ఆర్. కడప జిల్లా.

నా క్లయింట్, వై.యస్.ఆర్. కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, ప్రొద్దుటూరు టవున్, మునిసిపాలిటీ పరిధిలో వసంతపేట వీధిలోని డోరు నెం. 22/135, అసెస్మెంట్ నెం. 1014009639 గల ఆర్.సి.సి. మిద్దె మరియు మహాడి యింటిని కలిగిన ఆస్తి, మొత్తం విస్తీర్ణం **తూర్పు - పడమర :** 20 అడుగుల 1 1/2 అంగుళాలు, **ఉత్తరం - దక్షిణం :** 94 అడుగులు, యీ ఆస్తి రామేశ్వరం గ్రామ పొలంలోని సర్వే నెం. 446కు చెందినది.

సదరు షెడ్యూల్ ఆస్తి మొదటగా డాక్యుమెంట్ నెం. 389/1940, తేదీ 12-03-1940, మార్తల నాగన్న కుమారుడు మార్తల కొండారెడ్డి ద్వారా పట్టబద్ధంగా కొనుగోలు చేయబడినది. అనంతరం ఆస్తి వారసత్వంగా కొండారెడ్డి కుటుంబానికి సంక్రమించి, సంయుక్త కుటుంబ ఆస్తిగా నిలిచింది. తదుపరి భాగపరిష్కారపు దస్తావేజులు Doc. Nos. 3409/2020 మరియు 3410/2020, తేదీ 07-08-2020, SRO ప్రొద్దుటూరు ద్వారా కుటుంబ సభ్యులు ఆస్తులను పంచుకున్నారు. అందులో, ప్రస్తుత షెడ్యూల్ ఆస్తి బీ-షెడ్యూలుగా కొండా రాజశేఖర్‌రెడ్డి గారికి రాబడినది. ప్రస్తుతం సదరు కొండా రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఆస్తిని నా క్లయింట్ బనగానపల్లి షేక్ అబ్దుల్ ఖాదర్ గారి కుమారుడు బనగానపల్లి షేక్ ఖదీర్, నివాసం డోరు నెం. 25/169, మట్టిమసీదు వీధి, ప్రొద్దుటూరు గారికి రూ. 70,00,000/- (అక్షరాలా డెబ్బై లక్షల రూపాయలు) మొత్తానికి విక్రయించుటకు 17-11-2025న అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు.

కావున ఎవరికైనా పై ఆస్తిపై ఏదైనా హక్కులు, బకాయిలు, బంధకాలు, ఎంకంబరెన్సులు, కోర్టు కేసులు లేదా ఇతర దావాలు ఉన్న యెడల వారు 7 (ఏడు) రోజులలోగా క్రింద ఇవ్వబడిన అడ్రస్సుకు లిఖిత పూర్వకంగా తెలియజేయగలరు. లేనియెడల సదరు ఆస్తిపై ఎటువంటి పేచీలు, హక్కులు లేకుండా స్వేచ్ఛగా రిజిస్ట్రేషన్ జరుగును మరియు తరువాత ఎటువంటి అభ్యంతరములు స్వీకరించబడవు.

షెడ్యూల్ ఆస్తి వివరాలు

వై.యస్.ఆర్. కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, ప్రొద్దుటూరు టవున్, మునిసిపాలిటీ పరిధిలో వసంతపేట వీధిలోని డోరు. నెం. 22/135, అసెస్మెంట్ నెం. 1014009639 గల ఆర్.సి.సి. మిద్దె మరియు మహాడి యింటి దాఖలా ఆస్తి.

హద్దులు: తూర్పు- బైసాని భాగ్య నరసింహులు గారి యిల్లు, **పడమర** - కొండా కళ్యాణ్ చక్రవర్తి రెడ్డి గారి యిల్లు (డోరు నెం.22/134), **ఉత్తరం** - రోడ్డు, **దక్షిణం** - కొండా కళ్యాణ్ చక్రవర్తి రెడ్డి గారి డోరు నెం.22/125 యిల్లు కొంత వరకు, అమ్మినవారి జాగా కొంత వరకు. **కొలతలు: తూర్పు - పడమర :** 20 అడుగులు 11/2 అంగుళములు (6.138 మీటర్లు), **ఉత్తరం - దక్షిణం :** 94 అడుగులు (28.670 మీటర్లు). **జాగాలో ఉన్న నిర్మాణము:** సదరు జాగాలో తూర్పు-పడమర 13 అడుగులు 10 1/2 అంగుళములు (4.231 మీటర్లు), ఉత్తరం - దక్షిణం 60 అడుగులు (18.300 మీటర్లు) కొలతలతో ఆర్.సి.సి. మిద్దె యిల్లు, మరియు దాని పై తూర్పు-పడమర 13 అడుగులు 10 1/2 అంగుళములు, ఉత్తరం-దక్షిణం 40 అడుగులు (12.200 మీటర్లు) కొలతల గల ఆర్.సి.సి. మహాడి యిల్లు కలిగి యున్నది. ఈ యింటికి సంబంధించిన పైకప్పు, తలుపులు, ద్వారబంధనాలు, కరెంటు మీటరు, మీటరు డిపాజిట్లు, కొళాయి, కొళాయి డిపాజిట్లుతో సహా యిందుకు సంబంధించిన యావత్తు యిజిమెంటు హక్కులతో కూడిన ఆస్తి.

(టి.పురుషోత్తమ్)
తాతి పురుషోత్తం, అడ్వకేట్,
కోర్టు కాంప్లెక్స్, ప్రొద్దుటూరు - 516434,
వై.యస్.ఆర్. కడప జిల్లా. Cell: 8639580024.





ప్రొద్దుటూరు

• ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • బద్వేలు • మైదుకూరు

గరళం.. జీవజలం

నీళ్లు వేడి చేసే పాత్రలో పేరుకు పోయిన సుద్దరాయి పొడి

ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ రెండో సచివాలయం పరిధిలోకి హౌసింగ్‌బోర్డు కాలనీ, భగత్‌సింగ్ కాలనీలోని కుళాయిల్లో సుద్ద నీరు వస్తోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హాని కలిగించే ఖనిజాలు, లవణాలు, అధిక ఫ్లోరైడ్ ఉందా లేదా అని కనుక్కోవాలి. దీని ఫలితాల ఆధారంగా ఉపరితల జలాశయాలకు నీటిని నింపి క్లోరినేషన్ చేసిన నీరు ఇంటింటికీ సరఫరా చేయాల్సి ఉంది. ఈ విధానం ఇక్కడ అమలు చేయకుండా అధికారులు నేరుగా పంపింగ్ చేస్తున్నారు. ఈ నీటిని స్నానం కోసం వేడి చేయగా తెల్లని పౌడర్ వస్తోందని, సుద్దముక్కలా నీటి పాత్రలకు పేరుకు పోతోందని స్థానికులు అంటున్నారు.

-న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు

క్విజ్‌లో విద్యార్థుల ప్రతిభ

ప్రొద్దుటూరు టీవీఆర్ పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న కరస్పాండెంట్ రమణారెడ్డి, ఉపాధ్యాయులు

ప్రొద్దుటూరు విద్య, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. అంతర్జాతీయ, జాతీయ సంఘటనలతోపాటు కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జి అంశాలపై క్విజ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ప్రొద్దుటూరు పట్టణంలోని టీవీఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉజ్వల్ నరసింహ (10వ తరగతి), చైతన్యతేజ (10వ తరగతి), చాన్‌ముబీన (8వ తరగతి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. వారికి కరస్పాండెంట్ రమణారెడ్డి, ఉపాధ్యాయులు బహుమతులు అందించారు.

న్యాయం చేయాలని వినతి

బద్వేలు, న్యూస్‌టుడే: న్యాయం చేసి ఆదుకోవాలని బద్వేలు వెంకటయ్యనగర్‌కు చెందిన లక్ష్మీ రేఖ జిల్లా పోలీసు అధికారులను వేడుకుంటున్నారు. తమ వీధిలో ఉంటున్న డి. అశోక్‌తో 2008 నవంబర్ 2వ తేదీన తితిదే ఆధ్వర్యంలో తమ వివాహం జరిగిందని తెలిపారు. తమ దాంపత్యానికి పన్నెండేళ్ల వరుణ్ కుమార్ రాయల్, నాలుగేళ్ల చేతన్ రాయల్ సంతానం కల్గినట్లు పేర్కొన్నారు. తమ భర్త మరొక వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను పట్టించుకోవడం లేదని, జీవనం కూడా కష్టంగా ఉందని, పోలీసు అధికారులు న్యాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అవకతవకలపై చర్యలు తీసుకోవాలి

ప్రొద్దుటూరు వైద్యం: ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం (శివాలయం)కు చెందిన బంగారు నగలు, నగదు జమలో అవకతవకలు జరిగాయని వాటి కారకులపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు మాదాసు మురళి కోరారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

దాడులకు నిరసన ర్యాలీ

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: బంగ్లాదేశ్‌లో చంద్రదాస్‌దీప్‌పై జరిగిన దాడికి నిరసనగా విశ్వహిందూ పరిషత్తు, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో బుధవారం ఎర్రగుంట్లలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రామాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా వెళ్లి హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిర్మాణాల్లో నాణ్యత ప్రధానం

దువ్వూరు, న్యూస్‌టుడే : డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద దువ్వూరు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న స్మార్ట్ కిచెన్ షెడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లికార్జునప్ప, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి ఆదేశించారు. కిచెన్ షెడ్ నిర్మాణ పనులను బుధవారం వారు పరిశీలించారు. పీఆర్ డీఈ మధుసూదన్ బాబు, ఎంపీడీవో సుబ్బారెడ్డి, ఏఈ సుబ్రహ్మణ్యం, ఏపీవో లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.







(c) eenadu

ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ జట్టు జయకేతనం

గెలుపు సంబరంలో ఎస్‌బీఎస్‌వైఎం జట్టు

విజయం సాధించిన శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ క్రీడాకారులు

రెండో సూపర్ ఓవర్‌లో గెలుపొందిన కేఎస్‌ఆర్‌ఎం డిప్లొమా జట్టు

విజేతలుగా నిలిచిన మేధ కళాశాల బృందం

యువ జోరు.. పరుగుల హోరు

కడప క్రీడలు, న్యూస్‌టుడే : యువ క్రికెటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ జట్టు పది ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవరుకు 19.2 సగటున పరుగులు చేసింది. అలాగే మరో మ్యాచ్ రెండో సూపర్ ఓవరుకు దారి తీయగా అందులో కేఎస్‌ఆర్‌ఎం డిప్లొమా జట్టు గెలుపొందింది. కడప నగర శివార్లలోని కేఎస్‌ఆర్‌ఎం, కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానాల్లో జరుగుతున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (హైదరాబాద్) ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2025 క్రికెట్ పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్నాయి. స్టార్ ఆఫ్ ది క్రికెటర్లుగా స్పందన్‌రాజు, మహేంద్ర, అజిత్‌నంద నిలిచారు.

ఎస్‌బీఎస్‌వైఎం విజయభేరి

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన అన్నమాచార్య డిప్లొమా కళాశాల (కడప) జట్టు పది ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. జట్టులో జయచంద్ర 22 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్‌బీఎస్‌వైఎం (మైదుకూరు) కళాశాల జట్టు 8.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 95 పరుగులు చేసి గెలుపొందింది. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసుకున్న అజిత్‌నంద బ్యాటింగ్‌లోనూ రాణించి అజేయంగా 34 పరుగులు (24 బంతులు, 5 ఫోర్లు) చేశాడు. మరో బ్యాటర్ ముని పవన్ 24 పరుగులతో రాణించాడు. ఎస్‌బీఎస్‌వైఎం కళాశాల జట్టు 9 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.

ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ బ్యాటింగ్ అదుర్స్

ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. ఆ జట్టు పది ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. జట్టులో మహేంద్ర అజేయంగా 67 పరుగులు (28 బంతులు, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), షణ్ముక సాయి అజేయంగా 35 పరుగులు (11 బంతులు, 5 ఫోర్లు), హుస్సేన్ పీరా 35 పరుగులు (18 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్స్) చేసి పరుగుల సునామీ సృష్టించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల (కడప) జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 47 పరుగులు మాత్రమే చేసింది. ఆర్‌కే వ్యాలీ జట్టు 145 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ కళాశాల జట్టు ఘన విజయం

శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థరెడ్డి జూనియర్ కళాశాల (మదనపల్లె) జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టాప్ మైండ్ (పేస్) జూనియర్ కళాశాల (ప్రొద్దుటూరు) జట్టు పది ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. జట్టులో ప్రకాశం 25 పరుగులు చేశాడు. శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ కళాశాల జట్టు 7 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి గెలుపొందింది. జట్టులో రెడ్డి ఫజల్ 15 పరుగులు చేశాడు. శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థరెడ్డి కళాశాల 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

రెండో సూపర్ ఓవర్‌లో కేఎస్‌ఆర్‌ఎం డిప్లొమా జట్టు విజయ కేతనం

కేఎస్‌ఆర్‌ఎం డిప్లొమా కళాశాల(కడప)-సీబీఐటీ డిప్లొమా కళాశాల (ప్రొద్దుటూరు) జట్ల మధ్య ఉత్కంఠభరితంగా క్రికెట్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సీబీఐటీ జట్టు 9.2 ఓవర్లలో 74 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో సురేష్ 27 పరుగులు చేశాడు. కేఎస్‌ఆర్‌ఎం బౌలర్లు వినయ్, గురుశేఖర్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం కేఎస్‌ఆర్‌ఎం బ్యాటింగ్ చేసి పది ఓవర్లలో 74 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవరుకు దారితీసింది. తొలి సూపర్ ఓవర్‌లో కేఎస్‌ఆర్‌ఎం జట్టు 3 పరుగులు చేయగా, సీబీఐటీ జట్టు కూడా 3 పరుగులే సాధించడంతో రెండో సూపర్ ఓవర్ ఆడించారు. సీబీఐటీ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 5 పరుగులు సాధించగా కేఎస్‌ఆర్‌ఎం జట్టు 3 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.

Title Sponsor
Dhanik Bharat Educational Institutions
— The Lloyd Group Initiative —
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Beverage Partner
CMR SHOPPING MALL The joy of life
Regional Sponsor
MITS DEEMED TO BE UNIVERSITY MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner
TV Partner
Organised by ఈనాడు

ఎస్‌ఆర్‌ఐటీ విజయం

శ్రీ చైతన్య జూనియర్ కళాశాల (కడప) జట్టు పది ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఆనంద్ 20 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌ఐటీ డిప్లొమా కళాశాల (ప్రొద్దుటూరు) బౌలర్లు చెన్నప్ప 3 వికెట్లు తీసుకోగా స్పందన్‌రాజు ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం ఎస్‌ఆర్‌ఐటీ కళాశాల జట్టు బ్యాటింగ్ చేసి 7.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి గెలుపొందింది. జట్టులో స్పందన్‌రాజు అజేయంగా 52 పరుగులు (26 బంతులు, 3 సిక్స్‌లు, 6 ఫోర్లు) చేశాడు. మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌ఐటీ డిప్లొమా జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ ఆఫ్ ది డే

స్పందన్‌రాజు

మహేంద్ర

అజిత్‌నంద

హోరాహోరీ పోరులో మేధా కళాశాల విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన మేధా కళాశాల (మైదుకూరు) జట్టు పది ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 108 పరుగులు చేసింది. జట్టులో ధనుష్ కోటి 43 పరుగులు (4 ఫోర్లు, 1 సిక్స్), సంజీవ్ 31 పరుగులు (5 ఫోర్లు) చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పీవీఎస్‌ఆర్‌ఎం జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. జట్టులో తేజేశ్వర్‌రెడ్డి 19 పరుగులు చేశాడు. మేధా కళాశాల బౌలర్లలో తాహీర్ 2 వికెట్లు తీసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో మేధా కళాశాల జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

గెలిచిన ఎస్‌ఆర్‌ఐటీ జట్టు

★ రేపటి మ్యాచ్‌లు (26-12-2025): జూనియర్ మెన్స్ (KSRM గ్రౌండ్): ★ ఉదయం 7.30 గంటలకు: ప్రభుత్వ జూనియర్ కాలేజీ x SBSYM ఇంటర్ కాలేజీ, మైదుకూరు. ★ ఉదయం 10 గంటలకు: శ్రీ కృష్ణారెడ్డి సిద్ధార్థరెడ్డి జూనియర్ కాలేజీ, మదనపల్లె x శ్రీ విద్యా జూనియర్ కాలేజీ, ప్రొద్దుటూరు. ★ మధ్యాహ్నం 1 గంటకు: శ్రీ సాయి సిద్ధార్థ జూనియర్ కాలేజీ, మదనపల్లె x మేధ జూనియర్ కాలేజీ, మైదుకూరు.
★ సీనియర్ మెన్స్ (KORM): ★ ఉదయం 7.30 గంటలకు: SBVR డిగ్రీ కాలేజీ, బద్వేలు x ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ, కడప. ★ ఉదయం 10 గంటలకు: పి.రామిరెడ్డి మెమోరియల్ కాలేజీ, ఫార్మసీ, కడప x MJRA ఇంజినీరింగ్ కాలేజీ, పీలేరు. ★ మధ్యాహ్నం 1 గంటకు: SBSYM డిగ్రీ కాలేజీ, మైదుకూరు x నిర్మల కాలేజీ ఆఫ్ ఫార్మసీ, కడప.

పురపాలకకు ఆటో వితరణ

మైదుకూరు, న్యూస్‌టుడే : మైదుకూరు మున్సిపాలిటీకి చెన్నైకి చెందిన హిందుజా గ్రూప్ స్విచ్ మొబిలిటి ఆటో మోటివ్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్ ఆటో వాహనాన్ని ఉచితంగా సమకూర్చింది. కంపెనీ ప్రతినిధి బుధవారం మైదుకూరు చేరుకుని కమిషనర్ వై.రంగస్వామికి అప్పగించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సహకారంతో తడిపొడి చెత్త సేకరణకు రూ.13 లక్షలు విలువ చేసే వాహనాన్ని అందించినట్లు తెలిపారు. వాహనం ద్వారా ఒక సారి టన్ను చెత్తను తరలించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పురపాలకకు అందించిన వాహనం వద్ద కమిషనర్ వై.రంగస్వామి, పక్కన ఏఈ

తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గం ఏర్పాటు

ఈనాడు, కడప: తెదేపా కడప పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. ఉపాధ్యక్షులుగా టి.శ్రీనివాసులు (జమ్మలమడుగు), కె.మల్లికార్జునరెడ్డి (మైదుకూరు), సీతా వెంకటసుబ్బయ్య (బద్వేలు), గాజుల శివజ్యోతి (ప్రొద్దుటూరు), కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎం.రాజేశ్వరి (జమ్మలమడుగు), సి.కృష్ణ కిషోర్ (మైదుకూరు), బి.ప్రతాప్‌రెడ్డి (బద్వేలు), పి.శ్రీనివాసులరెడ్డి (ప్రొద్దుటూరు), వి.నరసింహులు (జమ్మలమడుగు), అధికార ప్రతినిధులుగా వి.బ్రహ్మానందరెడ్డి (జమ్మలమడుగు), ఎన్.లక్ష్మీదేవి (మైదుకూరు), పి.రామచంద్రారెడ్డి (బద్వేలు), జి.వెంకటేశ్వర్లు (ప్రొద్దుటూరు), బి.సి.మిట్టా (ప్రొద్దుటూరు), కార్యదర్శులుగా కె.భాగ్యమ్మ (జమ్మలమడుగు), ఇస్మాల్ ఫరీద్ బైగరీ (మైదుకూరు), బి.అరుణరాణి (బద్వేలు), తలారి పుల్లయ్య (ప్రొద్దుటూరు), పార్థసారథి ముత్యాల (బద్వేలు), పి.గంగాధర (మైదుకూరు), కోశాధికారిగా ఎం.సునీత (బద్వేలు) నియామకమయ్యారు.

విద్యుద్దీపాలంకరణలో ప్రొద్దుటూరులో ఎస్‌పీజీ చర్చి

చాపాడు మండలం పల్లవోలు టీసీసీ చర్చి అలంకరణ

క్రిస్మస్ వేడుకలకు వేళాయె

ఏసుక్రీస్తు పుట్టినరోజు పండగ క్రిస్మస్‌ను క్రైస్తవ సోదరులు ఘనంగా బుధవారం అర్ధరాత్రి నుంచి వేడుకగా నిర్వహించేందుకు అంతటా చర్చిలను విద్యుద్దీపాలతో, రంగు రంగు కాగితాలతో అందంగా అలంకరించారు. 'ఏసుక్రీస్తు జననం' ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. 'పశువుల పాక'లో మరియమాత ఒడిలో బాలే ఏసు బొమ్మలను ఉంచి సుందరంగా అలంకరించారు. తెదేపా జమ్మలమడుగు కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి భారీ క్రిస్మస్ కేకును కోసి సంబరాలు చేసుకున్నారు. **- న్యూస్‌టుడే, బృందం**


రామేశ్వరంలో సీఎస్ఐ క్రీస్తు ఆలయం

జమ్మలమడుగులో ఏసు జననాన్ని తెలిపేలా ఏర్పాటుచేసిన 'పశువుల పాక'

మైదుకూరు ఆర్‌సీఎం చర్చిలో పశువుల పాకలో బాలఏసు

క్రిస్మస్ పండగకు సిద్ధమవుతున్న జమ్మలమడుగు టౌన్ చర్చి

రాష్ట్రంలో అభివృద్ధి పాలిట జగన్ విలన్

మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, తదితరులు

ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, న్యూస్‌టుడే: దేశంలో, రాష్ట్రంలోను డబుల్ ఇంజిన్ సర్కార్‌తో వేగంగా అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఎర్రగుంట్లలో ఏఎంసీ ఛైర్మన్‌గా రామిరెడ్డిపల్లె నాగరాజు, వైస్ ఛైర్మన్‌గా శిరిగిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, సభ్యులుగా నామచెరువు సత్యం, చిట్టిబోయిన ఓబుళమ్మ, గోర్ల చిన్న ఓబులేష్, శూలం గంగాదేవి, ఉలసల గంగాదేవి, చామల పద్మజ, లింగాల సూర్యప్రకాష్ నాయుడు, వెంకటసౌభాగ్య, రంగారెడ్డి, షేక్ రేష్మ, ఈశ్వరమ్మ, కానాల ప్రియాంక ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ర్యాలీ చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు. ◆ ఎర్రగుంట్లలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి విలన్ లాంటి వ్యక్తి అని అన్నారు. ఆయన నాంపల్లి కోర్టు చుట్టూ తిరిగే రోజు వస్తోందన్నారు. ◆ ఎర్రగుంట్ల మండలంలోని చిన్నదండ్లూరు, పాత, కొత్త గోపులాపురం, కృష్ణానగర్, బొమ్మేపల్లె ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఏపీ జెన్‌కో సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌లను ఎమ్మెల్యే, తెదేపా జిల్లా అధ్యక్షుడు ప్రారంభించారు ◆ జమ్మలమడుగు తహసీల్దారు కార్యాలయం ఆవరణలో 990 మంది వీధి విక్రయదారులకు పీఎం స్వనిధి పథకం ద్వారా రూ.2.15 కోట్ల విలువైన రుణ మంజూరు చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. మున్సిపల్ కమిషనరు వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.

IN THE COURT OF THE HON'BLE PRINCIPAL SENIOR CIVIL JUDGE : KADAPA
S.O.P. No. 18/2025
Shaik Amirun - Petitioner
Vs
Nil - Respondent
It is to bring to the notice of General Public that the petitioner herein has applied for a Succession Certificate in her favour in respect of the schedule noted property being the sole Legal heir of her parents namely 1) Shaik Chan Budan Sab and 2) Shaik Ghousia and any body have got any objections for the same, they may appear before the Hon'ble Principal Senior Civil Judge's Court, Kadapa on 21.01.2026 at 10.30 A.M. and submit their objections if any, otherwise the Hon'ble Court will decide the matter Legally.
SCHEDULE
A sum of Rs. 7,50,000/- (Rupees Seven lakhs fifty thousand only) lying the credit of O.S. No. 26/2021 on the file of Hon'ble Additional Senior Civil Judge's Court, Kadapa.
(K.S.SUDARSAN REDDY)
ADVOCATE FOR THE PETITIONER

కడప తెదేపాకు కంచుకోటగా మారుస్తాం

అట్లూరు, న్యూస్‌టుడే : కడప జిల్లాను తెదేపాకు కంచుకోటగా మార్చాలని ఆకాంక్షిస్తున్నట్లు డీసీసీబీ ఛైర్మన్ మంచూరి సూర్యనారాయణరెడ్డి తెదేపా జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డిని కోరారు. తెదేపా జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డిని ఆయన నివాసంలో బుధవారం సూర్యనారాయణరెడ్డి ఘనంగా సన్మానించారు. పార్టీ కోసం చేసే ప్రతి ప్రయత్నంలో తన సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.

తెదేపా జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డిని సన్మానిస్తున్న డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మంచూరి సూర్యనారాయణరెడ్డి

కళాశాలకు పూర్వ వైభవం తేవాలి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: అధ్యాపకులు సమష్టిగా పనిచేసి కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని డిగ్రీ కళాశాలల ఆర్జేడీ డాక్టర్ రవీంద్రనాథ్ సూచించారు. బుధవారం రామిరెడ్డిపల్లె వెళ్లే దారిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. టీచింగ్, నాన్ టీచింగ్ అటెండెన్స్, డైరీ, టైం టేబుల్, విద్యార్థుల బాగోగులను తెలుసుకున్నారు. అనంతరం కళాశాలలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, మైదానాన్ని పరిశీలించారు. ప్రిన్సిపల్ సంజీవరెడ్డి, అధ్యాపకులు నాగేంద్ర, భూషణ్, సుబ్బరామిరెడ్డి, షఫీ, సుదర్శన్, వెంకటేశ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

రికార్డులు పరిశీలిస్తూ వివరాలు తెలుసుకుంటున్న ఆర్జేడీ డాక్టర్ రవీంద్రనాథ్

శాంతిభద్రతలపై దృష్టి పెట్టండి : డీఎస్పీ

బి.కోడూరు, కలసపాడు, న్యూస్‌టుడే: బి.కోడూరు, కలసపాడు పోలీస్ స్టేషన్‌లను బుధవారం డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దస్త్రాలను పరిశీలించారు. బి.కోడూరుకు కొత్తగా వచ్చిన ఎస్సై సూర్యనారాయణరెడ్డికి దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో శాంతిభద్రతలపై ఆరా తీశారు. డీఎస్పీ మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాలికలపై అసభ్యకర పాల్పడటంవంటివి తీవ్రంగా పరిగణించాలని తెలిపారు. సీఐలు కృష్ణయ్య, హేమసుందర్‌రావు, ఎస్సైలు శ్రీకాంత్, సుభాన్, సూర్యనారాయణరెడ్డి, కానిస్టేబుళ్లు సుధాకర్, పీరయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.

బి.కోడూరు: కొత్తగా వచ్చిన ఎస్సై సూర్యనారాయణ రెడ్డికి సూచనలిస్తున్న డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పక్కన సీఐ కృష్ణయ్య

ఉద్యోగం రాలేదని.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: ఉద్యోగం రాలేదన్న బాధతో మనస్తాపానికి గురైన మైదుకూరు మండలం లెక్కలవారిపల్లె గ్రామానికి చెందిన గోవర్ధన్‌రెడ్డి (32) గండికోటలోని ప్రైవేటు గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. గోవర్ధన్‌రెడ్డి బీటెక్ పూర్తి చేశారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. ముగ్గురు అక్కలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ వద్ద ఉన్న పెద్ద అక్క ఇంట్లో ఉంటూ టిఫెన్ సెంటర్ నడుపేవారు. బీటెక్ చదివినా.. ఉద్యోగం రాలేదని తరచూ బాధపడేవారు. మంగళవారం ప్రొద్దుటూరుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి గండికోటకు వెళ్లారు. అక్కడ ఒక ప్రైవేటు గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గది యజమాని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టగా.. అప్పటికే మృతి చెందారు. బీటెక్ చదివి ఉద్యోగం రాలేదని.. దీంతోపాటు పెళ్లి కూడా కాలేదని బాధపడుతున్నట్లు తన మృతికి ఎవరూ కారణం కాదని రాసి ఉంచిన లేఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

గోవర్ధన్‌రెడ్డి (పాత చిత్రం)

EENADU e Classifieds
BUSINESS SERVICES
కడప, ఈనాడు ప్రక్కన, ఆలంఖాన్‌పల్లెలో సుకున్ ఫర్నిచర్స్‌లో పనిచేయుటకు ఆటోడ్రైవర్స్, అసిస్టెంట్ మేనేజర్ లేడీస్ కావలెను. 10th పాస్. ✆ 9949237857
BUSINESS OFFER
మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్/ ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.
ప్రముఖ కంపెనీలో ఫుడ్ డెలివరీ జాబ్స్, డ్రైవర్స్ కార్ & బైక్ నడుపుటకు అర్జెంటుగా కావలెను. Ph: 8978670153.
JOBS
Openings for Software Jobs in top IT Companies any back ground. Yadav Consultancy, Hyd. ✆ 8977798554, 7337391862.
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన
రూ॥ 350/- మాత్రమే
Contact:
KDP: 9989997626
8008514248
PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం
గమనిక క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటుపై కేసు నమోదు

చాపాడు, న్యూస్‌టుడే: చాపాడు మండలం అల్లాడుపల్లె దేవళాలు వద్ద వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటుచేశారని గ్రామ సర్పంచి కిశోర్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. రహదారి పక్కన అసభ్యకర వ్యాఖ్యలతో ఫ్లెక్సీ వేశారని పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు.

వ్యక్తి అదృశ్యంపై...: పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మానసిక స్థితి సరిగాలేని శేషారెడ్డి అనే వ్యక్తి కనిపించకుండా పోయాడని అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై కొండారెడ్డి తెలిపారు. కోదండరామాపురం గ్రామానికి చెందిన ఇతను పోరుమామిళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి ఆదివారం కనిపించకుండా పోయాడని వైద్యసిబ్బంది గుర్తించారు. కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అర కిలోమీటరు విద్యుత్తు తీగల చోరీ

అట్లూరు, న్యూస్‌టుడే : మండలంలోని కుంభగిరి పంచాయతీ గంగమ్మ మిట్ట వద్ద 11 విద్యుత్తు స్తంభాలపై అమర్చిన సుమారు అర కిలోమీటరు దూరం మూడు లైన్ల విద్యుత్తు తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. రెండు రోజుల కిందట చోరీ జరిగినట్లు గుత్తేదారులు అంటున్నారు. ఆర్‌డీఎస్‌ఎస్ పథకం ద్వారా మంచినీటి పథకాలకు కొత్త లైన్లు పునరుద్ధరణ పనులు కుంభగిరి, తంబళ్ల గొంది పంచాయతీలో కొనసాగుతున్నాయి. గుత్తేదారులు గంగమ్మ మిట్ట వద్ద ఇటీవలనే కొత్త స్తంభాలు, తీగలు ఏర్పాటు చేశారు. ఇంకా విద్యుత్తు సరఫరా ప్రారంభం కాలేదు. దీంతో దుండగులు భారీగా విద్యుత్తు తీగల చోరీకి పాల్పడ్డారు. ఆర్‌డీఎస్‌ఎస్ ఏరియా సూపర్ వైజరు జిలానీబాషా బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఖాజీపేటలో వరుస దొంగతనాలు

ఖాజీపేట, న్యూస్‌టుడే: మండలం సుంకేసుల గ్రామంలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో గ్రామానికి చెందిన మేకల వెంకటరామిరెడ్డి తన భార్యతో కలిసి ఉదయాన్నే కూలి పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి మెయిన్ డోర్ తాళం రంపంతో కట్ చేసినట్లు గుర్తించారు. ఇంట్లో పరిశీలించగా ఏడు తులాల బంగారం, రూ.50 వేల నగదు చోరీకి గురైనట్లు తెలిసింది. అదే గ్రామంలో ఈ నెల 13వ తేదీన సుధారెడ్డి ఇంట్లో కూడా రూ.3 లక్షలకు విలువ చేసే బంగారం, వెండి నగలు చోరీకి గురయ్యాయి. మండలంలో ఆంజనేయకొట్టాలు గ్రామంలో 2 పొట్టేళ్లు, భూమాయపల్లె గ్రామంలో 4 పొట్టేళ్లు, కొత్తపేట గ్రామంలో 1 మేకపోతు దొంగిలించారు.

మాజీ కౌన్సిలర్ సుబ్బరాయుడు మృతి

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పురపాలక మాజీ కౌన్సిలర్ **పాణ్యం సుబ్బరాయుడు** (75) బుధవారం రాత్రి అనారోగ్య సమస్యలతో దొరసానిపల్లెలోని స్వగృహంలో మరణించారు. ఆయన భార్య సావిత్రమ్మ తెదేపా తరపున 2000 నుంచి 2004వ సంవత్సరం వరకు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. గతంలో తెదేపా కౌన్సిలర్‌గా పాణ్యం సుబ్బరాయుడు ఉన్నారు. బీసీ సంఘం నాయకుడిగా గుర్తింపు పొందారు. రామేశ్వరం-ఆర్టీపీపీ రోడ్డులోని అష్టభుజి చౌడేశ్వరి ఆలయంలో 50 అడుగులతో ఏకశిలా విగ్రహంతో అమ్మవారిని ప్రతిష్ఠించారు. గతంలో జిల్లా తొగటవీర క్షత్రియ సేవా సంఘానికి అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు.

స్టేజీ వద్ద నిలపలేదని బస్సు నుంచి దూకిన విద్యార్థిని

మైదుకూరు, న్యూస్‌టుడే : కేకలు వేస్తున్నా స్టేజీ వద్ద నిలపక పోవడంతో భయపడిపోయిన ఇంజినీరింగ్ రెండో సంవత్సర విద్యార్థిని ధనికెల స్రవంతి బస్సు నుంచి కిందకు దూకిన సంఘటన బుధవారం మైదుకూరులో చోటు చేసుకుంది. పురపాలక పరిధి యపరాలపల్లెకు చెందిన స్రవంతి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు. కళాశాల నుంచి మైదుకూరు చేరుకున్నాక ఆర్టీసీ బస్టాండు నుంచి ఆళ్లగడ్డ వైపునకు వెళ్లే ఆ డిపో అద్దె బస్సు ఎక్కారు. వెంకటాపురం రోడ్డు వద్ద దిగాల్సిన ఉండగా బస్సు నిలపాలని కేక వేశారు. డ్రైవర్ ఖాతారు చేయక ముందుకు పోవడంతో బస్సులోని ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతూ ఉండటంతో భయపడిన ఆ విద్యార్థిని బస్సు నుంచి కిందకు దూకారు. ఈ సంఘటనతో బస్సు నిలపగా ప్రయాణికులు వాగ్వాదం చేయడంతో డ్రైవర్ బస్సును వదలివేసి వెళ్లిపోగా గాయపడిన విద్యార్థినికి సీహెచ్‌సీలో చేర్పించారు. విషయం తెలుసుకున్న మైదుకూరు డిపో డీఎం శ్రీలత విద్యార్థిని పరామర్శించి సంఘటనపై ఆరా తీశారు. రోడ్డుపై నిలిపివేసిన బస్సును మరో డ్రైవర్ సహాయంతో డిపోకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వీరయ్య, సుబ్బమ్మలు కన్నీళ్లపర్యంతమవుతూ మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

(c) eenadu

ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ జట్టు జయకేతనం

గెలుపు సంబరంలో ఎస్‌బీఎస్‌వైఎం జట్టు

విజయం సాధించిన శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ క్రీడాకారులు

రెండో సూపర్ ఓవర్‌లో గెలుపొందిన కేఎస్ఆర్ఎం డిప్లొమా జట్టు

విజేతలుగా నిలిచిన మేధ కళాశాల బృందం

యువ జోరు.. పరుగుల హోరు

కడప క్రీడలు, న్యూస్‌టుడే : యువ క్రికెటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ జట్టు పది ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్‌కు 19.2 సగటున పరుగులు చేసింది. అలాగే మరో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్‌కు దారి తీయగా అందులో కేఎస్ఆర్ఎం డిప్లొమా జట్టు గెలుపొందింది. కడప నగర శివార్లలోని కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం క్రికెట్ మైదానాల్లో జరుగుతున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రెజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2025 క్రికెట్ పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. స్టార్ ఆఫ్ ది క్రికెటర్లుగా స్పందన్‌రాజు, మహేంద్ర, అజిత్‌నంద నిలిచారు.

ఎస్‌బీఎస్‌వైఎం విజయభేరి

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన అన్నమాచార్య డిప్లొమా కళాశాల (కడప) జట్టు పది ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. జట్టులో జయచంద్ర 22 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్‌బీఎస్‌వైఎం (మైదుకూరు) కళాశాల జట్టు 8.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 95 పరుగులు చేసి గెలుపొందింది. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసుకున్న అజీజ్ బ్యాటింగ్‌లోనూ రాణించి అజేయంగా 34 పరుగులు (24 బంతులు, 5 ఫోర్లు) చేశాడు. మరో బ్యాటర్ ముని పవన్ 24 పరుగులతో రాణించాడు. ఎస్‌బీఎస్‌వైఎం కళాశాల జట్టు 9 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.

ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ బ్యాటింగ్ అదుర్స్

ఆర్‌జీయూకేటీ ఆర్‌కే వ్యాలీ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. ఆ జట్టు పది ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జట్టులో మహేంద్ర అజేయంగా 67 పరుగులు (28 బంతులు, 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షణ్ముక సాయి అజేయంగా 35 పరుగులు (11 బంతులు, 5 ఫోర్లు), హుస్సేన్ పీరా 35 పరుగులు (18 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్స్) చేసి పరుగుల సునామీ సృష్టించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల (కడప) జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 47 పరుగులు మాత్రమే చేసింది. ఆర్‌కే వ్యాలీ జట్టు 145 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ కళాశాల జట్టు ఘన విజయం

శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థరెడ్డి జూనియర్ కళాశాల (మదనపల్లె) జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టాప్ మైండ్ (పేస్) జూనియర్ కళాశాల (ప్రొద్దుటూరు) జట్టు పది ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. జట్టులో ప్రశాంత 25 పరుగులు చేశారు. శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థ కళాశాల జట్టు 7 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి గెలుపొందింది. జట్టులో రెడ్డి ఫజల్ 15 పరుగులు చేశారు. శ్రీకృష్ణారెడ్డి సిద్ధార్థరెడ్డి కళాశాల జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

EENADU SPORTS LEAGUE 2025

రెండో సూపర్ ఓవర్‌లో కేఎస్ఆర్ఎం డిప్లొమా జట్టు విజయ కేతనం

కేఎస్ఆర్ఎం డిప్లొమా కళాశాల(కడప)-సీబీటీ డిప్లొమా కళాశాల (ప్రొద్దుటూరు) జట్ల మధ్య అత్యంత ఆసక్తికరంగా క్రికెట్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సీబీటీ జట్టు 9.2 ఓవర్లలో 74 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో సురేష్ 27 పరుగులు చేశాడు. కేఎస్ఆర్ఎం బౌలర్లు వినయ్, గుణశేఖర్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం కేఎస్ఆర్ఎం బ్యాటింగ్ చేసి పది ఓవర్లలో 74 పరుగులే చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. తొలి సూపర్ ఓవర్‌లో కేఎస్ఆర్ఎం జట్టు 3 పరుగులు చేయగా, సీబీటీ జట్టు కూడా 3 పరుగులే సాధించడంతో రెండో సూపర్ ఓవర్ ఆడించారు. సీబీటీ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 5 పరుగులు సాధించగా కేఎస్ఆర్ఎం జట్టు 3 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది.

Title Sponsor
Dhanik Bharat Educational Institutions
— The Lloyd Group Initiative —
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Beverage Partner
CMR SHOPPING MALL The joy of life
Regional Sponsor
MITS DEEMED TO BE UNIVERSITY MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner ఈనాడు.net
TV Partner ETV BHARAT, ETV ఆంధ్ర ప్రదేశ్
Organised by ఈనాడు

ఎస్ఆర్ఐటీ విజయం

శ్రీ చైతన్య జూనియర్ కళాశాల (కడప) జట్టు పది ఓవర్లలో 92 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో ఆనంద్ 20 పరుగులు చేశాడు. ఎస్ఆర్ఐటీ డిప్లొమా కళాశాల (ప్రొద్దుటూరు) బౌలర్ చెన్నప్ప 3 వికెట్లు తీసుకోగా స్పందన్‌రాజు ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం ఎస్ఆర్ఐటీ కళాశాల జట్టు బ్యాటింగ్ చేసి 7.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి గెలుపొందింది. జట్టులో స్పందన్‌రాజు అజేయంగా 52 పరుగులు (26 బంతులు, 3 సిక్సర్లు, 6 ఫోర్లు) చేశాడు. మ్యాచ్‌లో ఎస్ఆర్ఐటీ డిప్లొమా జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ ఆఫ్ ది డే

స్పందన్‌రాజు

మహేంద్ర

అజిత్‌నంద

★ **రేపటి మ్యాచ్‌లు (26-12-2025): జూనియర్ మెన్స్ (KSRM గ్రౌండ్):** ★ **ఉదయం 7.30 గంటలకు:** ప్రభుత్వ జూనియర్ కళాశాల x SBSYM ఇంటర్ కళాశాల, మైదుకూరు. ★ **ఉదయం 10 గంటలకు:** శ్రీ కృష్ణారెడ్డి సిద్ధార్థరెడ్డి జూనియర్ కళాశాల, మదనపల్లె x శ్రీ విద్యా జూనియర్ కళాశాల, ప్రొద్దుటూరు. ★ **మధ్యాహ్నం 1 గంటకు:** శ్రీ సాయి సిద్ధార్థ జూనియర్ కళాశాల, మదనపల్లె x మేధ జూనియర్ కళాశాల, మైదుకూరు. ★ **సీనియర్ మెన్స్ (KORM):** ★ **ఉదయం 7.30 గంటలకు:** SBVR డిగ్రీ కళాశాల, బద్వేలు x ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, కడప. ★ **ఉదయం 10 గంటలకు:** పి.రామిరెడ్డి మెమోరియల్ కళాశాల, ఫార్మసీ, కడప x MJRA ఇంజినీరింగ్ కళాశాల, పీలేరు. ★ **మధ్యాహ్నం 1 గంటకు:** SBSYM డిగ్రీ కళాశాల, మైదుకూరు x నిర్మల కళాశాల ఆఫ్ ఫార్మసీ, కడప.

హోరాహోరీ పోరులో మేధా కళాశాల విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన మేధా కళాశాల (మైదుకూరు) జట్టు పది ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 108 పరుగులు చేసింది. జట్టులో ధనుష్ కోటి 43 పరుగులు (4 ఫోర్లు, 1 సిక్స్), సంజీవ్ 31 పరుగులు (5 ఫోర్లు) చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పీవీఎస్ఆర్ఎం జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. జట్టులో తేజేశ్వర్‌రెడ్డి 19 పరుగులు చేశాడు. మేధా కళాశాల బౌలర్లలో తాహీర్ 2 వికెట్లు తీసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో మేధా కళాశాల జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

గెలిచిన ఎస్ఆర్ఐటీ జట్టు

తెదేపా పార్లమెంట్ కార్యవర్గం ఇదే

ఈనాడు, కడప : తెదేపా కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి. ప్రధాన కార్యదర్శిగా జబీవుల్లాను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఇతర కార్యవర్గాన్ని తెదేపా ప్రకటించింది. ◆ ఉపాధ్యక్షులుగా డాక్టర్ నజీరుద్దీన్ షేక్ (కడప), సి.శ్రీనివాసులరెడ్డి (కమలాపురం), పి.రామగంగిరెడ్డి (పులివెందుల), పి.జయసుబ్బారెడ్డి (కమలాపురం), బొమ్మిశెట్టి చంద్రశేఖర్ (కడప), కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎన్.అనూరాధ (పులివెందుల), మహమ్మద్ రఫీ షేక్ (పులివెందుల), షాషావల్లీ దర్గా (కడప), ఎం.ఎల్లారెడ్డి (కమలాపురం), అధికార ప్రతినిధులుగా కట్టమీద అరుణ ప్రభ (కడప), అక్బర్ మన్నారు (కమలాపురం), ఎల్.మురళీమోహన్ (పులివెందుల), అస్మాఖానం అలీజాయ్ (కడప), కార్యదర్శులుగా ఎం.భాగ్యలక్ష్మి (కమలాపురం), ఎస్.హనుమంతగిరి (పులివెందుల), ఎం.సునీత(కడప), కార్యాలయ కార్యదర్శిగా ఎ.శ్రావణ్ సంపత్ కుమార్ (కడప), మీడియా సమన్వయకర్తగా జనార్దన్‌రావు (కడప), సామాజిక మాధ్యమ సమన్వయకర్తగా ఆవుల పవన్‌కుమార్‌రెడ్డి (కమలాపురం) ఎంపికయ్యారు.

డీసీసీబీ జీఎంగా ప్రతాప్‌రెడ్డి

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు జనరల్ మేనేజర్‌గా యేటూరి ప్రతాప్‌రెడ్డి నియమితులయ్యారు. ఇదే బ్యాంకులో డీజీఎంగా పనిచేస్తున్న ఆయనకు జీఎంగా ఉద్యోగోన్నతి కల్పించారు. ఏజీఎంలుగా పనిచేస్తున్న పీవీ నారాయణరాజు, ఎల్.రాజేంద్రప్రసాద్‌రెడ్డిలకు డీజీఎంలుగా, చీఫ్ మేనేజర్లుగా పనిచేసే దామోదర్‌రెడ్డి, ఎన్.సుధీర్‌రెడ్డి, టీవీ.సుబ్బారెడ్డి, ఎన్.చెన్నకృష్ణారెడ్డి, ఎంకేఎం ఇందిర, పి.చంద్రశేఖర్, ఎం.దస్తగిరిరెడ్డిలకు ఏజీఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించారు.

సహకార రంగం బలోపేతానికి కృషి

నూతన సంవత్సర కాలమానిని ఆవిష్కరిస్తున్న డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి, సీఈవో రాజామణి, తదితరులు

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: నూతన ఆంగ్ల సంవత్సరంలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయాలని డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన బ్యాంకు సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో చేపట్టాల్సిన ప్రణాళికలు, విధులు, విధానాలు, బకాయి వసూలు, రుణాలు మంజూరు, ఆడిట్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం బ్యాంకు నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఇన్‌ఛార్జి సీఈవో రాజామణి, జీఎం ప్రతాప్‌రెడ్డి, డీజీఎంలు వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అవగాహన

చింతకొమ్మదిన్నె: మహిళలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శ్రీనివాసులు రెడ్డి అన్నారు. మండలంలోని భారత్ మహిళ ఇంజినీరింగ్ కళాశాలలో 'మహిళల రక్షణ మన బాధ్యత-రక్షణ పొందడం వారి హక్కు' అనే అంశంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న మోసాలు, సైబర్ క్రైమ్ నేరాల గురించి ఎస్సై వివరించారు. సైబర్ క్రైమ్ వలలో పడి మోసపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఎలాంటి ఆపద వచ్చినా పోలీసులకు ఫోన్ చేయాలన్నారు. కళాశాల ఏవో అయ్యవారయ్య పాల్గొన్నారు.

పౌర సరఫరాల సంస్థ అభివృద్ధికి కృషి

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: ప్రభుత్వ నిబంధనలకు లోబడి పౌర సరఫరాల సంస్థను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆ సంస్థ రాష్ట్ర డైరెక్టర్ చిట్టిబోయిన సుబ్బరాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం విజయవాడలోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో రాష్ట్ర డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం సంస్థ ఎండీ ఢిల్లీరావును కలిశారు. పేదలకు ప్రభుత్వ పథకాలను అందిస్తామన్నారు. జిల్లాలోని పరిస్థితులను ఎండీకి వివరించారు.

ఢిల్లీరావుకు వినతిపత్రం అందిస్తున్న డైరెక్టర్ సుబ్బరాయుడు

సెక్టోరియల్ అధికారుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కడప విద్య, న్యూస్‌టుడే : జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుల (స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ (గ్రేడ్ టీచర్స్) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు పథక సమన్వయకర్త ప్రేమంతకుమార్ పేర్కొన్నారు. ఐఈ కోఆర్డినేటర్, ఏఎంవో, ఏఎల్ఎస్‌సీవో, ఏపీవో పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 26 నుంచి జనవరి 3వ తేదీలోపు దరఖాస్తులను కడప ఎన్జీవో కాలనీలోని జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు.

రాష్ట్రస్థాయి చెకుముకి పోటీల్లో ప్రతిభ

విద్యార్థులను అభినందిస్తున్న డీఈవో షంషుద్దీన్, జవివే నాయకులు, ఉపాధ్యాయులు

కడప విద్య, న్యూస్‌టుడే : చెకుముకి రాష్ట్రస్థాయి సైన్స్ సంబరాల్లో కడపలోని శ్రీసాయి విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులు హర్షిత్‌సాయి, రిషితరామ్, చరణ్‌లు రెండో స్థానం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో బుధవారం డీఈవో షంషుద్దీన్ ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్ మైథిలి, అకడమిక్ డైరెక్టర్ జితేంద్ర, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి శివరాంకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వైఎస్ కుటుంబ సభ్యుల ప్రత్యేక ప్రార్థనలు

ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్సార్ సతీమణి విజయమ్మ

వేంపల్లె, న్యూస్‌టుడే : ఇడుపులపాయలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జ్వరం కారణంగా మాజీ సీఎం జగన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇడుపులపాయ నెమళ్ల సంరక్షణ కేంద్రం వద్ద ఉన్న ప్రత్యేక ప్రార్థనా మందిరంలో పాస్టర్ నరేష్ బాబు నేతృత్వంలో ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ విశిష్టత గురించి వివరించారు. ప్రార్థనల్లో మాజీ సీఎం వైఎస్సార్ సతీమణి విజయమ్మ, మాజీ సీఎం జగన్ సతీమణి భారతి, వైఎస్సార్ సోదరుడు రవీంద్రనాథరెడ్డి, సోదరి విమలమ్మ, అరకు ఎంపీ తనూజారాణి, రాజంపేట ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

IN THE COURT OF THE HON'BLE PRINCIPAL SENIOR CIVIL JUDGE : KADAPA
S.O.P. No. 18/2025
Shaik Amirun - Petitioner
Vs
Nil - Respondent
It is to bring to the notice of General Public that the petitioner herein has applied for a Succession Certificate in her favour in respect of the schedule noted property being the sole Legal heir of her parents namely 1) Shaik Chan Budan Sab and 2) Shaik Ghousia and any body have got any objections for the same, they may appear before the Hon'ble Principal Senior Civil Judge's Court, Kadapa on 21.01.2026 at 10.30 A.M. and submit their objections if any, otherwise the Hon'ble Court will decide the matter Legally.
SCHEDULE
A sum of Rs. 7,50,000/- (Rupees Seven lakhs fifty thousand only) lying the credit of O.S. No. 26/2021 on the file of Hon'ble Additional Senior Civil Judge's Court, Kadapa.
(K.S.SUDARSAN REDDY)
ADVOCATE FOR THE PETITIONER

ఆంధ్రా-సౌరాష్ట్ర ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం

కడప క్రీడలు, న్యూస్‌టుడే : కూచ్ బెహర్ అండర్-19 ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆంధ్రా-సౌరాష్ట్ర జట్ల మధ్య బుధవారం కడప నగరంలోని వైఎస్ ఆర్ఆర్-ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆంధ్రా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి సౌరాష్ట్ర జట్టు 66.2 ఓవర్లలో 286 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌరాష్ట్ర ఓపెనర్ వాన్ష్ ఆచార్య 124 పరుగులు (18 ఫోర్లు), వికెట్ కీపర్ హర్వ్యాన్ష్ సింగ్ 27 పరుగులు చేశాడు. ఆంధ్రా బౌలర్లు తోషిత్ యాదవ్ మూడు వికెట్లు, ప్రణవ్‌రెడ్డి, రాజేష్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం ఆంధ్రా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 42 పరుగులు సాధించింది. జట్టులో ఓపెనర్ లోహిత్ లక్ష్మీనారాయణ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

వాన్ష్ ఆచార్య 124 పరుగులు

తోషిత్ యాదవ్ 3 వికెట్లు

వైవీయూలో జాతీయ సదస్సు

వైవీయూ, న్యూస్‌టుడే: భవిష్యత్తు అంతా క్వాంటమ్ కంప్యూటర్లపైనే ఆధారపడి ఉంటుందని వైవీయూ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ పేర్కొన్నారు. స్థానిక యోగివేమన విశ్వవిద్యాలయంలోని అనువర్తిక గణిత విభాగ శాఖ ఆధ్వర్యంలో బుధవారం 'మ్యాథమ్యాటిక్స్ ఇన్ క్వాంటమ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్' అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో రాఘవేంద్రారావు, కామాక్షిప్రసాద్, సీఆర్ రావు, మహేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య పద్మ, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్

సదస్సుకు హాజరైన అధ్యాపకులు

ముళ్లపొదల్లో శిశువు మృతదేహం

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆడశిశువు మృతదేహం ముళ్లపొదల్లో లభ్యమైన ఘటన సీకేదిన్నె మండలం జె.నారాయణపురంలో చోటు చేసుకుంది. గ్రామంలోని కొత్తపల్లెకు వెళ్లే దారిలో రోడ్డు పక్కన బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడశిశువును ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పడేసి వెళ్లారు. స్థానికంగా ఉన్న పిల్లలు గుర్తించి పెద్దలకు తెలియజేశారు. వారు వచ్చి పరిశీలించి సీకే దిన్నె పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించగా ఎవరు పడేశారో తెలియదని సమాధానమిచ్చారు. శిశువు చనిపోయిందని పడేశారా? బతికి ఉండగానే పడేయడంతో చనిపోయిందా? ఆడపిల్ల పుట్టిందని చంపేశారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పెంట గ్రామ వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీకేదిన్నె ఎస్సై శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై శ్రీనివాసరెడ్డి

రైలు కింద పడి మహిళ మృతి

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కనుమలోపల్లె-భాకరాపేట మార్గమధ్యలో రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు బుధవారం కడప రైల్వేపోలీసులు తెలిపారు. మృతురాలి వయసు 45 ఉంటుందని, కుడిచేతిపై రాములు అని పేరు కలిగిన అక్షరాలున్నాయి. ముగ్గు గుర్తు కలిగిన నల్లని పచ్చబొట్టు ఉంది. ఎరుపు, బ్లూ, ఆరెంజ్ రంగులు కలిగిన చీర ధరించి ఉందన్నారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాల్లేవన్నారు. ఆచూకీ తెలిసిన వారు కడప రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

కడప, ఈనాడు ప్రక్కన, ఆలంఖాన్‌పల్లెలో సుకున్ ఫర్నిచర్స్‌లో పనిచేయుటకు ఆటోడ్రైవర్స్, అసిస్టెంట్ మేనేజర్ లేడీస్ కావలెను. 10th పాస్. ✆ 9949237857

ప్రముఖ కంపెనీలో ఫుడ్ డెలివరీ జాబ్స్, డ్రైవర్స్ కార్ & బైక్ నడుపుటకు అర్జెంటుగా కావలెను. Ph: 8978670153.

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

JOBS

Openings for Software Jobs in top IT Companies any back ground. Yadav Consultancy, Hyd. ✆ 8977798554, 7337391862.

ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన
రూ॥ 350/- మాత్రమే
Contact:
KDP: 9989997626
8008514248
PDTR: 8008597620
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

గమనిక క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

ఎంపికైన విద్యార్థులతో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామిగుప్తా

వేంపల్లె, న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో భాగంగా యువత భాగస్వామ్యం పెంచడం, వారిలో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించేందుకు భారత్‌యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీలు నిర్వహించింది. ఇందులో జాతీయస్థాయి పోటీలకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ట్రిపుల్ ఐటీకి చెందిన 14 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో కళాశాలకు చెందిన దస్తగిరి బాషా, లోహిత్ ఈశ్వర్‌రెడ్డి, మహమ్మద్ ఇర్ఫాన్, ధనుంజయ్, కంబగిరిస్వామి, సాయినాథ్, మహేంద్ర, సంకీర్తన, నాగజ్యోతి, మానసలు సత్తాచాటి జనవరి 8న దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలకు 45 మంది విద్యార్థులు ఎంపికకాగా అందులో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి చెందిన 10 మంది విద్యార్థులున్నారు. విద్యార్థులను డైరెక్టర్ కుమారస్వామిగుప్తా, ట్రిపుల్ ఐటీ పోటీ పరీక్షల విభాగం అధికారి కోనప్పలు అభినందించారు.

వేంపల్లె: సౌత్‌జోన్ యూత్‌ఫెస్టివల్ పోటీల్లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించిన సౌత్‌జోన్ యూత్ ఫెస్టివల్ పోటీల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లోని 35 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇండియన్ గ్రూప్ సాంగ్‌కు లయబద్ధంగా అడుగులు వేసి 5వ స్థానంలో నిలిచారు. వీరికి నిర్వాకులు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించారు. వీరిని డైరెక్టర్ కుమారస్వామిగుప్తా, మొహిద్దీన్‌ఖాన్, నాగేష్ నాయక్, లక్ష్మిలు అభినందించారు.

రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తా

కడప విద్య: సౌత్ ఇండియా వైజ్ఞానిక ప్రదర్శనకు కడప నగరం అంగడి వీధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కె.గిరీష్ ఎంపికయ్యారు. ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొన్న ఈ విద్యార్థి గైడ్ ఉపాధ్యాయిని మాధవి నారాయణ్ మార్గదర్శకత్వంలో ప్రాజెక్ట్ రూపొందించారు. ఇది సౌత్ ఇండియా ప్రదర్శనకు ఎంపికైంది. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా విద్యార్థి గిరీష్ ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకున్నారు. వీరికి డీఈవో షంషుద్దీన్, జిల్లా సైన్స్ అధికారి వేపరాల ఎబినేజర్, సైన్స్ ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.

ప్రశంసాపత్రం అందుకుంటున్న విద్యార్థి గిరీష్, చిత్రంలో జిల్లా సైన్స్ అధికారి ఎబినేజర్, గైడ్ ఉపాధ్యాయిని మాధవీనారాయణ్

ఎర్రచందనం దుంగల స్వాధీనం

సిద్దవటం, న్యూస్‌టుడే : సిద్దవటం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన తమిళ కూలీలపై సిద్దవటం అటవీ అధికారులు దాడులు చేశారు. ఘటనా స్థలంలో 15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు. అటవీ అధికారిణి కళావతి వివరాలు వెల్లడించారు. గొల్లపల్లె బీట్‌లోని నల్లబండలు, సాలుపెంట అటవీ ప్రాంతాల్లో కొందరు తమిళ కూలీలు ఎర్రచందనం దుంగలు మోసుకెళ్తుండగా అధికారులు గుర్తించి దాడులు చేశారు. కొందరు పరారీ కాగా వేలూరు జిల్లాకు చెందిన మునిస్వామి అలియాస్ ముత్తుస్వామి పట్టుబడ్డాడు. రూ.1.39 లక్షల విలువైన 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తిరుపతిలోని న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఉప అటవీక్షేత్రాధికారి ఓబులేసు, బీట్ అధికారి మధు, సహాయ బీట్ అధికారిణి హైమావతి, సిబ్బంది పాల్గొన్నారు.

నిందితుడి అరెస్టు చూపుతున్న అటవీ అధికారులు

(c) eenadu

కడప

• కడప • పులివెందుల • కమలాపురం

పులివెందుల సబ్ జైలు పరిశీలన

కడప న్యాయవిభాగం, న్యూస్‌టుడే : పులివెందుల ఉపకారాగారాన్ని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి బాబా ఫకృద్దీన్ బుధవారం పరిశీలించారు. ఖైదీల హక్కులపై న్యాయమూర్తి అవగాహన కల్పించారు. ఉచిత న్యాయసాయం పొందే విధానాన్ని తెలిపారు. ఖైదీల కేసు వివరాలు, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు.

రికార్డులు పరిశీలిస్తున్న న్యాయమూర్తి బాబా ఫకృద్దీన్

పేదలకు అండగా ఎర్రజెండా

మారుతీనగర్, న్యూస్‌టుడే: సీపీఐ వందేళ్ల త్యాగాలు, పోరాటాల ప్రజా ప్రస్థాన స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటామని సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ అన్నారు. సీపీఐ వందేళ్ల వార్షికోత్సవాల సందర్భంగా స్థానిక ఎద్దుల ఈశ్వర్‌రెడ్డినగర్‌లో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలతో కలిసి సీపీఐ జెండా ఆవిష్కరించారు. 2026 జనవరి 18న ఖమ్మంలో జరిగే జాతీయ స్థాయి సీపీఐ వందేళ్ల ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సీపీఐ జెండా ఆవిష్కరిస్తున్న సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ

హిందువులపై దాడులు అమానుషం

మారుతీనగర్, న్యూస్‌టుడే: బంగ్లాదేశ్‌లో హిందువులపై అకారణంగా దాడులు చేయడం నీతిమాలిన చర్య అని విశ్వహిందూపరిషత్, బజరంగదళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వీరి ఆధ్వర్యంలో బుధవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఏడు రోడ్ల కూడలికి చేరుకుని అక్కడ నిరసనలు చేస్తూ బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ర్యాలీ చేస్తున్న విశ్వహిందూపరిషత్, బజరంగదళ్ నాయకులు

అసాంఘిక శక్తులపై డ్రోన్లతో నిఘా

కడప నేరవార్తలు: నగరంలో గంజాయి, డ్రగ్స్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఒకటో పట్టణ ఠాణా సీఐ చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టారు. పాడుబడిన భవనాల్లో, ముళ్లపొదల్లో గంజాయి, డ్రగ్స్ తాగుతున్న వారిపై డ్రోన్లతో దాడులు చేపట్టారు.

పోషకాహారం.. చిన్నారులకు అందిస్తే అమృతం

• అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేస్తేనే ఫలితం

కమలాపురం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద పిల్లలు ఎక్కువగా ఈ కేంద్రాల్లోనే చదువుతున్నారు. వీరిలో పోషకాహార లోపం నివారణకు 'బాలామృతం' పేరుతో అందిస్తున్నారు. వీటి నిర్వహణ కొన్ని కేంద్రాల్లో సక్రమంగా ఉండటం లేదనే విమర్శలున్నాయి. ఈ విషయంలో అధికారులు చొరవ చూపితే అన్ని కేంద్రాల్లో చిన్నారులు ఆరోగ్యంగా ఉండనున్నారు.

రుచికరమైన బాలామృతం

అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లలకు ప్రత్యేకంగా బాలామృతం అనే పిండిని రోజుకు 100 గ్రాముల చొప్పున నెలకు సరిపడా ఇంటికే అందిస్తున్నారు. దీనిలో 400 క్యాలరీల శక్తి, 11 గ్రాముల ప్రొటీన్, 167 మి.గ్రా కాల్షియం, 3.1 మి.గ్రా ఐరన్, విటమిన్-ఏ, బీ1, బీ2, బీ12, విటమిన్-సి, జింక్ తదితర పోషకాలు న్నాయి. వీటితో పాటు రోజుకో గుడ్డు, 200 మి.లీ పాలు ఇంటికే ఇస్తున్నారు. • మూడు నెలల నుంచి ఆరేళ్ల పిల్లలకు కేంద్రాల్లోనే అన్నం, పప్పు, పాలు, గుడ్డు ఇస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో చాలా మందికి వీటిపై అవగాహన లేక ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు.

వసతులు మెరుగుపడాలి

కమలాపురం నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 384 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. దాదాపు 8 వేల మంది పిల్లలు ఆహారం తీసుకుంటున్నారు. సొంత భవనాలు ఉన్నవి 199 కాగా మిగిలినవి అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోతే చిన్నారుల చేరికపై ప్రభావం చూపనుంది. అద్దె భవనాల్లో ఇరుకుగా ఉండటం, సరైన పరిశుభ్రత లేకపోవడం వంటి క్షేత్రస్థాయి సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించాలని తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు.

అంగన్‌వాడీ కేంద్రంలో ఆహారం తీసుకుంటున్న పిల్లలు

వృషభాచలేశ్వరునికి ధనుర్మాస పూజలు

వేంపల్లె, న్యూస్‌టుడే : వేంపల్లె మెయిన్‌బజార్‌లోని వృషభాచలేశ్వర ఆలయంలో బుధవారం ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

భైరవేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

వేముల, న్యూస్‌టుడే: నల్లచెరువుపల్లె సమీపంలోని మోపూరి భైరవేశ్వరాలయ హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయానికి భక్తుల ద్వారా రూ.6,50,704లు ఆదాయం వచ్చింది. కార్యక్రమంలో ఈవో రమణ, ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, కమిటీ ఛైర్మన్ ఓబీ రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న అధికారులు, కమిటీ సభ్యులు

పాఠశాలల్లో సందడిగా క్రిస్మస్ వేడుకలు

వేంపల్లె: చిన్నారులతో శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ చక్రపాణిరెడ్డి

చిన్నారులకు కేకు తినిపిస్తున్న వికాస్ హరికృష్ణ

పాఠశాలల్లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు బుధవారం ఆయా పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిన్నారులకు జ్ఞాపికలు అందించారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనా మందిరాలు విద్యుత్ దీపాలతో అలంకరించారు. - న్యూస్‌టుడే, కడప క్లస్టర్ బృందం

నాగార్జున మోడల్ స్కూల్లో వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు, ప్రతినిధులు

వినియోగదారుల చట్టాలపై అవగాహన అవసరం

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే: వినియోగదారులు చట్టాలపై అవగాహన పెంచుకుని మోసాలను అరికట్టాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు స్పష్టం చేశారు. బుధవారం కడప నగరంలోని గాంధీనగర్ ఉన్నత పాఠశాల ఆవరణలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ మురళీకృష్ణ, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌రెడ్డి, డీఎస్‌వో రఘురాం, ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా ఇన్‌ఛార్జి అధికారి రామచంద్ర హాజరయ్యారు. వివిధ పాఠశాలల్లో పలు అంశాలపై విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు జ్ఞాపికలు అందించారు. పరిశ్రమల శాఖ జీఎం చాంద్‌బాషా, వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్ రమేష్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హరిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ మురళీకృష్ణ, లీగల్ మెట్రాలజీ ఏసీ రమేష్‌రెడ్డి, డీఎస్‌వో రఘురాం

బహుమతులు అందుకున్న విద్యార్థులతో బీరం శ్రీధర్‌రెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భాస్కర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శ్రీకాంత్

విజేతలతో యర్రముక్కపల్లె బాలవికాస్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ సుబ్బరాయుడు, ఉపాధ్యాయులు వరప్రసాద్, హిమబిందు, బ్రహ్మానందం

ప్రతిభా పాటవ పోటీల్లో సత్తా

కడప విద్య, న్యూస్‌టుడే : కడప నగరం యర్రముక్కపల్లెలోని బాలవికాస్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాలలో బుధవారం ఈనాడు ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అంశాలపై క్విజ్ నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో జి.లోహిత్‌కుమార్ (9వ తరగతి), ఎ.యోగేష్‌రాయల్ (8వ తరగతి), ఎస్.మన్సూర్ (9వ తరగతి) నిలిచారు. విజేతలకు కరస్పాండెంట్ సుబ్బరాయుడు, డైరెక్టర్ గంగయ్య, ఉపాధ్యాయులు వరప్రసాద్, హిమబిందు, బ్రహ్మానందం ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

కడప విద్య, న్యూస్‌టుడే : నగరంలోని బీరం శ్రీధర్‌రెడ్డి జూనియర్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు ఈనాడు ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అంశాలపై క్విజ్ నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో కేఎం.జయహరిణి (మొదటి సంవత్సరం), జె.హేమ (రెండో సంవత్సరం), ఎస్.వనినాథ్‌రెడ్డి (మొదటి సంవత్సరం) నిలిచారు. విజేతలకు కరస్పాండెంట్ బీరం సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ భాస్కర్‌రెడ్డి, బషీర్ అహమ్మద్, వైస్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

బస్‌షెల్టరున్నా.. ప్రయోజనం సున్నా

కడప శివారులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఎదుట రోడ్డు పక్కన గత కొన్నేళ్ల కిందట నిర్మించిన బస్‌షెల్టరు నిరుపయోగంగా మారింది. అది పూర్తిగా శిథిలావస్థకు చేరి, అందులో పిచ్చిమొక్కలు పెరిగాయి. విద్యార్థులు బస్సులు, ఆటోల కోసం రోడ్డు పక్కన నిలబడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి నూతన బస్‌షెల్టరు నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కడప(చిన్నచౌకు)

మరుగుదొడ్లు నిరుపయోగం

ప్రజల సౌకర్యార్థం నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. దాదాపు రూ.10 లక్షల వ్యయంతో అక్కాయపల్లిలోని డీఎంహెచ్‌వో కార్యాలయం సమీపంలో రెండేళ్ల కిందట మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు వాటిని ప్రారంభించలేదు. వినియోగంలోకి రాక ముందే ఓవర్ హెడ్ ట్యాంకు ఇతర పరికరాలు దెబ్బతింటున్నాయి. మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకువచ్చి ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కడప నగరపాలక

పశుగ్రాసానికి రెక్కలు

పశుగ్రాసం ధరలు కొండెక్కడంతో పాడి పోషకులు ఆందోళన చెందుతున్నారు. అరటి, చీనీ, దానిమ్మ పంటలపై రైతులు ఆసక్తి చూపడంతో పశుగ్రాసానికి డిమాండ్ ఏర్పడింది. రైతులు మైదుకూరు, కొండాపురం, అనంతపురం జిల్లా పరిధిలోని ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ట్రాక్టర్ వరిగడ్డి గత సీజనులో రూ.4 వేలు పలకగా ప్రస్తుతం రూ.8 వేలతో కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం రాయితీతో సరఫరా చేయాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, లింగాల

అప్రమత్తంగా లేకుంటే ప్రమాదమే

కడప పాతబైపాస్ నుంచి వై.కూడలి వరకు వరద కాలువ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఓ వైపు కాలువ నిర్మాణ పనులు మరో వైపు వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. రహదారి పక్కనే పెద్ద గుంత ఉండటంతో ప్రమాదాలు జరిగే ఆస్కారముంది. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కడప చిన్నచౌకు

మాచుపల్లెలో ఉరుసు

సిద్దవటం, న్యూస్‌టుడే : మండలంలోని మాచుపల్లె శివారులోని హజరత్ సయ్యద్ షా వలీ దర్గాలో బుధవారం ఉరుసు మహోత్సవం నిర్వహించారు. నిర్వాహకులు ముజావర్ సయ్యద్ సలావుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దర్గాకు ప్రత్యేక అలంకరణ చేసి ప్రార్థనలు చేశారు.

బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయం

వేంపల్లె, న్యూస్‌టుడే : సమాజంలో బలహీనవర్గాల సంక్షేమమే సీపీఐ లక్ష్యమని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు. వేంపల్లెలో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జనవరి 18న ఖమ్మంలో జరగనున్న సీపీఐ జాతీయ స్థాయి శత వసంత ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ పులివెందుల ఏరియా కార్యదర్శి వెంకటరాములు, బత్తల మల్లేష్ పాల్గొన్నారు.

పిచ్చి కుక్క దాడి.. పది మందికి గాయాలు

పులివెందుల, న్యూస్‌టుడే: పులివెందుల పట్టణంలో బుధవారం 10 మందిని పిచ్చి కుక్క గాయపరిచింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో దాడి చేసింది. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తప్పిన పెను ప్రమాదం

సిద్దవటం, న్యూస్‌టుడే : కడప-చెన్నై జాతీయ రహదారిలోని సిద్దవటం మండలం భాకరాపేట శివారులో బుధవారం లారీని ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొనడంతో బస్సులో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు.

వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలి

కడప నేరవార్తలు: వాహనదారులు తెల్లవారుజామున అప్రమత్తంగా వాహనాలు నడపాలని జిల్లా పోలీసు అధికారి నచికేత్ విశ్వనాథ్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న ఠాణా పోలీసులు బుధవారం తెల్లవారుజామున వాహనాలను ఆపి డ్రైవర్లతో ముఖం కడిగించారు.

రైతుబజారులో కూరగాయల ధరలు

కడప వ్యవసాయం: రైతుబజారులో కూరగాయల ధరలు కిలో (నిన్నటివి) ఇలా... బంగాళదుంప-40, క్యాబేజి-28, క్యారెట్-68, బీన్స్-65, బీట్‌రూట్-40, కీర-40, దోస-40, దొండకాయలు-60, ముల్లంగి-35, అల్లం-80, కాలీఫ్లవర్-38, క్యాప్సికం-70, టమాట-35, మిరపకాయలు-38, వంకాయలు-30, బెండకాయలు-40, బీర-40, నాటు కాకర-55, హెచ్‌బీ కాకర-40, మటిక్కాయ-40, చిక్కుడు-35, అలసందకాయలు-45, అనపకాయలు-50, ఉల్లిపాయలు-20, 25

8వ వర్ధంతి

నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు. నీవు మా నుండి దూరమైననూ నీ జ్ఞాపకాలు మా మదిలో పదిలం. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ.. శోకతప్త హృదయాలతో..

కీ॥శే॥ శ్రీమతి బండారు వరలక్ష్మి
స్కూల్ అసిస్టెంట్, తెలుగు
జననం : 20-6-1972 మరణం : 25-12-2017

భర్త : గాడి శ్రీహరి, S.A., (ఇంగ్లీషు)
ZP హైస్కూల్ ప్లస్, ఎగువపేట, సిద్దవటం
మరియు కుటుంబ సభ్యులు

విద్యార్థినికి అభినందనలు

మారుతీనగర్: కందుల ఓబులరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం ఈసీఈ చదువుతున్న షేక్ హీనా ఫిరాసత్ భారత దేశంలో బాలల విద్య అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిందని కళాశాల కరస్పాండెంట్ లిఖితారెడ్డి, ప్రిన్సిపల్ సిద్దేశ్వరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజన సేవల విభాగం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన విద్యార్థిని 2026 జనవరిలో దిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో విభాగాధిపతులు మధు, మురళి, రమేష్, చంద్రకళ, ప్రసన్న విద్యార్థినిని అభినందించారు.

విద్యార్థిని షేక్ హీనా ఫిరాసత్‌ను అభినందిస్తున్న కళాశాల అధ్యాపకులు

పీఎఫ్ ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తికి వినతి

కడప విద్య, న్యూస్‌టుడే : జిల్లాలోని ఉపాధ్యాయుల జడ్పీపీఎఫ్ 2024-25 ఆన్‌లైన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ బుధవారం కడపలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో పీఎఫ్ సెక్షన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి శివారెడ్డిని కలిసి ఎస్టీయూ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ఎండీ ఇలియాస్‌బాషా, రాష్ట్ర నాయకుడు రమణారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్రెడ్డి సంగమేశ్వర్‌రెడ్డి, పాలకొండయ్య, జిల్లా ఆర్థిక కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కడప మండల అధ్యక్షుడు జయరాం తదితరులున్నారు.

పీఎఫ్ అధికారి శివారెడ్డికి వినతిపత్రం అందిస్తున్న ఎస్టీయూ నాయకులు

క్రీడల్లో వైవీయూ విద్యార్థుల సత్తా

వైవీయూ, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు వైఎస్సార్ వైవీయూ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల కిందట జరిగిన క్రీడా పోటీల్లో యోగి వేమన విశ్వవిద్యాలయం కామర్స్ విభాగం విద్యార్థులు సత్తా చాటినట్లు ఆ శాఖ విభాగాధిపతి డాక్టర్ రఘునాథరెడ్డి అన్నారు. స్థానిక విశ్వవిద్యాలయంలో బుధవారం కామర్స్ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అధ్యాపకులు ఆచార్య విజయభారతి, రఫీ, రజిని, నిరోష, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులను అభినందిస్తున్న కామర్స్ విభాగాధిపతి రఘునాథరెడ్డి

వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పక్కాగా బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్.ఐ వి.శ్రీనివాసులు తెలిపారు. రామయ్య క్షేత్రంలో పరిసరాలను తితిదే సివిల్ విభాగం ఏఈ కె.అమరనాథ్‌రెడ్డితో కలిసి ఎస్.ఐ బుధవారం పరిశీలించారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఏఈ వివరించారు.

సిద్దవటాన్ని కడపలోనే కొనసాగించాలని ర్యాలీ

సిద్దవటం, న్యూస్‌టుడే : సిద్దవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేసి ప్రజలకు అన్యాయం చేయవద్దని జేఏసీ నాయకులు రాజగోపాలయ్య, నారాయణ, పోలు వెంకటసుబ్బయ్య, బాలుగారి వెంకటసుబ్బయ్య, అయ్యవారయ్య నాయుడు, కొట్టే రాజేష్ కోరారు. సిద్దవటాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మండల కేంద్రమైన సిద్దవటంలో బుధవారం రాత్రి జేఏసీ నాయకులతో పాటు ప్రజలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేశారు.

కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న జేఏసీ నాయకులు, ప్రజలు

ప్రజా దర్బార్‌లో వినతుల స్వీకరణ

ఎంపీ అవినాష్‌రెడ్డితో మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు

పులివెందుల, న్యూస్‌టుడే: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బుధవారం పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటుండడంతో ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రజాదర్బార్‌లో పాల్గొని వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్, నాయకులు, వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పునరాలోచించాలి

వేంపల్లె, న్యూస్‌టుడే : ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం పునరాలోచించాలని మాజీ ఎంపీ, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లెలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు. ఇందులో పులివెందుల, మార్కాపురం, మదనపల్లె కళాశాలలకు గుత్తేదారుల నుంచి ఒక్క బిడ్ కూడా రాలేదని, ఆదోని కళాశాలకు మాత్రమే ఒక్క బిడ్ వచ్చిందన్నారు. ఈ విషయమై కూటమి ప్రభుత్వం పునరాలోచించి ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోవాలన్నారు. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల ఫ్లెక్సీలకు రక్తంతో అభిషేకం చేయడం, దాడులు చేయడం దారుణమన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాద్ గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎంపీ తులసిరెడ్డి

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించండి

మాట్లాడుతున్న ఏపీ అంగన్‌వాడీ సంఘం నాయకులు

మారుతీనగర్, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు మంజుల డిమాండు చేశారు. స్థానిక జిల్లా కార్యాలయంలో బుధవారం అంగన్‌వాడీ యూనియన్ సమావేశం జరిగింది. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, నాయకురాళ్లు భారతి, లక్ష్మీతులసి, నాగేశ్వరి, శోభ, లక్ష్మీ, సునీత, మల్లీశ్వరి పాల్గొన్నారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు

7th Heaven
a slice of happiness
Pure Veg
Cakes | Desserts | Milkshakes | Beverages | Ice Creams
Lakshmi Reshma Enterprises
42/1201, Mruthyunjaya Kunta, Sivalayam, Beside N.G.O.Colony, Kadapa - 516002.
Cell : 7075017975, 9390303298
7th_heaven_kadapa
7thheaven.kadapa@gmail.com
Seventh Heaven Kadapa.

CHEAP & BEST
AFFORDABLE WOMENS SALON
CB
Affordable Womens salon
LAKSHMI RESHMA ENTERPRISES
1/2768, Rajeev Park Line, Sonu Vision Opposite, Service Road, Vemana Circle, Housing Board Colony, Kadapa - 516001.
9502429097
cheapandbestwomenkadapa@gmail.com
Cheap_and_best_womensalon_kdp

(c) eenadu